ఈనాడు
అల్లూరి సీతారామరాజు
గురువారం 8 జనవరి 2026


## మొక్కే కదా లెక్కేముందని!

కాల్చివేసిన నీలగిరి, ఇతర మొక్కలు

అరకులోయ, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో భాగంగా అరకులోయ మండలంలో రైతులకు పంపిణీ చేసేందుకు జామ, నీలగిరి, ఇతర రకాల మొక్కలు వచ్చాయి. ఉపాధిహామీ అధికారులు రైతులను ఎంపిక చేసి వారికి అందించాల్సి ఉంది. సుమారు 2 వేల పైబలుకు మొక్కలను అరకులోయ ఎంపీడీవో కార్యాలయం వెనుక భాగాన ఉంచేశారు. జామ మొక్కలన్నీ ఎండిపోయాయి. నీలగిరి, ఇతర రకాలకు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టేశారు. నర్సరీ కవర్లతో అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. మండల అభివృద్ధి కార్యాలయం వెనుక భాగానే అధికారులు ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

## అప్రెంటీస్ మేళా 12న

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ ఆర్‌ఐటీఐలో ఈనెల 12న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటీస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉమాశంకర్ తెలిపారు. ఆర్‌ఐటీఐ ప్రాంగణంలో నిర్వహించే మేళాకు నవత ట్రాన్స్‌పోర్టు, ప్రీమియర్ ఎనర్జీస్, రేడియంటు, ఫోక్సన్, వరుణ్ బజాజ్ తదితర సంస్థల ప్రతినిధులు హాజరవుతారన్నారు. వివిధ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ ధ్రువపత్రాలు, పాస్ ఫొటోలతో ఈనెల 12న ఉదయం 10 గంటలకు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

## సంతకాలు లేకుండా నిధుల చెల్లింపులా?

జి.మాడుగుల, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పనుల్లో మస్తర్లపై సంతకాలు లేకుండానే పేమెంట్లు చేయడం, కొలతల్లో తేడాలు, మృతి చెందిన వారి పేర్లపై పింఛన్లు డ్రా చేయడం వంటి అవకతవకలు సహించబోమని, ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని జిల్లా జలయాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ స్పష్టం చేశారు. అక్రమంగా చెల్లించిన మొత్తాలను వెంటనే రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. జి.మాడుగుల మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. గత రెండేళ్లలో చేపట్టిన 3,709 పనులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. మస్తర్లపై లబ్ధిదారుల సంతకాలు లేకుండానే నిధులు చెల్లించిన ఘటనలే ఎక్కువగా వెలుగుచూశాయి. వివిధ గ్రామాల్లో చేపట్టిన పనుల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. వాటిపై చర్చించారు. ఏపీడీ ఆర్.వెంకటరావు, ఎంపీపీ అప్పలరాజు, డీఆర్‌పీలు అచ్యుత్, చిరంజీవి, ఏపీవో కొండబాబు, డీఆర్‌డీఏ అధికారులు, పంచాయతీరాజ్ జేఈ మాణిక్యం పాల్గొన్నారు.

## మురిపిస్తున్నాయి.. మిరియాలు!

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే

మన్యంలో రైతులకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మిరియాలు. కాఫీ తోటల్లో అంతర పంటగా దీనిని సాగుచేస్తారు. మిరియాల సీజన్ ఏటా జనవరి నెల చివరిలో మొదలై ఏప్రిల్, మే వరకూ కొనసాగుతుంది. ఈ పంటకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండు ఉంది. సీజన్ సమీపిస్తుండడంతో మిరియాలను వలిచేందుకు అవసరమైన యంత్ర సామగ్రిని రాయితీపై ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్పైసెస్ బోర్డు సిద్ధమవుతోంది.

**ధర పైపైకి..** మిరియాలు ధర గతేడాది సీజన్‌లో ఆకాశన్నంటింది. సీజన్ ముగిసేనాటికి కేజీ రూ. 650 వరకూ పలికింది. ఈ ఏడాది వాతావరణంలో మార్పుల కారణంగా గతేడాది కంటే ఉత్పత్తి తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా గతేడాది కంటే ప్రారంభ ధర ఎక్కువగా పలికే అవకాశాలున్నట్లు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. కాఫీ మాదిరిగానే మిరియాలు మార్కెటింగ్ సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. జాతీయ మార్కెట్‌లో గత ఏడాది కేజీ ధర రూ. 750 వరకూ పలకగా.. స్థానిక మార్కెట్‌లో కేజీ రూ. 650 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ సీజన్‌కు సంబంధించి కొద్దిరోజుల్లో మార్కెట్ ధర నిర్ణయించనున్నారు. ప్రస్తుతం కాఫీ మార్కెటింగ్ ముమ్మరంగా సాగుతోంది. మరో వైపు మిరియాల చెట్లు పొడవుగా, బలహీనంగా ఉండడంతో గింజలు కోసేందుకు రైతులకు ఇబ్బందిగా మారింది. దీంతో కేంద్ర స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రైతుకు మిరియాలను సులువుగా వలిచేందుకు అవసరమైన యంత్రాలను 75 శాతం రాయితీపై అందించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో యూనిట్ రూ. 30 వేల వరకు ఉంటుంది. రైతు ముందుగా 25 శాతం చెల్లిస్తే మిగిలింది బోర్డు భరిస్తుంది.

**జిల్లాలో మిరియాల తోటలు: 90 వేల ఎకరాలు**
**పండించే రైతులు: 88 వేలమంది**
**2024-26 సీజన్‌లో ఉత్పత్తి : 5 వేల టన్నులు**
**ప్రస్తుత సంవత్సరం అంచనా: 4 వేల టన్నులు సుమారు**
**గతేడాది కేజీ ధర: రూ. 650**

**దిగుబడి తగ్గే అవకాశం ...** మిరియాల పంటపై వాతావరణంలో మార్పుల ప్రభావం ఉంటుంది. ఒక ఏడాది దిగుబడి అధికంగా వస్తే.. భూసారం తగ్గి తరవాత ఏడాది కొంతవరకూ పంట దిగుబడి తగ్గుతుంది. ఈ అంచనాలను బట్టి ఈసారి దిగుబడి గతంకంటే తక్కువే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. రాయితీపై యంత్ర సామగ్రి తీసుకునేందుకు 300 మంది రైతులు ముందుకొచ్చారు.
– కల్యాణి, మిరియాల సాగు పర్యవేక్షకులు, స్పైసెస్ బోర్డు

మెహందీ పోటీల్లో అరకులోయ డిగ్రీ కళాశాల విద్యార్థినులు

## గోరింట.. ఇలా మెరిసెనంట!

సంక్రాంతి సంబరాల్లో భాగంగా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలు సందడిగా సాగుతున్నాయి. బుధవారం కళాశాలలో ఉమెన్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు మెహందీ పోటీలు నిర్వహించారు. చేతిపై మెహందీ డిజైన్లతో విద్యార్థినులు సందడి చేశారు. అధ్యాపకులు సుందరీరాణి, అనితకుమారి, అంబిక, భవాని తదితరులు పర్యవేక్షించారు.
– అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే

## సంక్రాంతికి గోధుమ పిండి!

అనంతగిరి, న్యూస్‌టుడే: ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. డిపోల ద్వారానే బియ్యం పంపిణీ, ఈ-పోస్ యంత్రాలను డిపోలకు అందించి చాలా వరకు డిపోలను ఆన్‌లైన్ చేశారు. ఇప్పటివరకు కేవలం కార్డుపై బియ్యం, పంచదార మాత్రమే ఇస్తుండగా.. సంక్రాంతి పండగ నుంచి గోధుమ పిండి సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

**మొదటిగా జిల్లా కేంద్రాల్లో...** ఉమ్మడి అల్లూరి జిల్లావ్యాప్తంగా సుమారు 2.84 లక్షల కార్డులు ఉన్నాయి. మొదటి విడతగా గోధుమ పిండిని ఈ నెలలో కేవలం జిల్లా కేంద్రాల్లో మాత్రమే అందించనున్నారు. అక్కడ ప్రజల నుంచి వచ్చిన స్పందన మేరకు జిల్లా అంతటా విస్తరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. రాగులను సైతం పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నా మన్యంలోనే ఈ పంట సాగు అధికంగా ఉండటంతో.. కార్డుదారులు ఏ మేర కొనుగోలు చేస్తున్నారు అనే అంశాన్ని పరిశీలించనున్నారు. కార్డుదారుల నుంచి వచ్చిన స్పందన మేరకు అధిక మొత్తంలో తెప్పించే విషయమై పునరాలోచన చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ల చొప్పున ఇప్పటికే గోదాములకు చేరాయి.

**కిలో రూ.20...** బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర రూ. 65 వరకు ఉంది. దీనిని ప్రభుత్వం కేవలం రూ. 20కే కార్డుదారులకు అందించనున్నారు. కార్డుకు కిలో ప్యాకెట్ చొప్పున వీటిని అందించనున్నారు. తరువాత దశలో రాగులు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనున్నారు.

**జిల్లా కేంద్రాల్లో సరఫరా...** మొదటి విడతలో జిల్లా కేంద్రాల్లో గోధుమపిండిని కార్డుదారులకు అందించనున్నాం. కేజీ రూ. 20 చొప్పున వసూలు చేయనున్నాం. మొదటి విడతలో వచ్చిన స్పందన బట్టి తదుపరి నిర్ణయం ప్రభుత్వం తీసుకోనుంది. కందిపప్పు పంపిణీపై నేటికీ స్పష్టమైన ఆదేశాలు లేవు.
– మోహన్‌బాబు, డీఎస్‌ఓ, అల్లూరి జిల్లా

## కలెక్టర్ నిధులిస్తే.. కష్టం మిగిల్చారు!

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని వంతెన వద్ద గత వానాకాలంలో వర్షంనీటి ప్రవాహానికి రోడ్డు కోతకు గురైంది. దీంతోపాటు యండపల్లివలస- అరకు మధ్యలో ఉన్న వంతెన వద్ద రోడ్డు కోతకు గురై.. వంతెనను ఆనుకుని రహదారి సగభాగం వరకు భారీ గొయ్యి ఏర్పడింది. ఏడాదికాలంగా వాహనదారులు పడుతున్న అవస్థలకు స్పందించి కలెక్టర్ ఈప్రాంతంలో రహదారి అంచున భారీ ప్రహరీ నిర్మాణం, రోడ్డు మరమ్మతులకు దాదాపు రూ. 20 లక్షల నిధులు కేటాయించారు. ఇటీవల నిర్మాణ పనులు పూర్తిచేశారు. కాంక్రీటు గోడను నిర్మించిన గుత్తేదారు గోతిలో మట్టిని మాత్రమే నింపడంతో రెండు నెలల్లో ఈ ప్రాంతంలో రహదారి కుంగి ప్రమాదకరంగా మారింది. గతంలో మాదిరి పరిస్థితి మారడంతో ప్రస్తుతం పొగమంచు కారణంగా ఉదయం, రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల యండపల్లివలస వంతెన వద్ద కుంగిన ప్రాంతంలో స్థానిక పోలీసులు మట్టిని పోయించి చదును చేయించడంతో కొద్దిమేర ఉపశమనం లభించింది. ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని వంతెన వద్ద గోతిని పూడ్చేందుకు రహదారులు, భవనాల అధికారులు, గుత్తేదారు గానీ ప్రమాద నివారణ చర్యలు చేపట్టలేదు. రోడ్డు కోతకు గురవకుండా కాంక్రీటు గోడను నిర్మించిన గుత్తేదారు.. భారీ గోతిని పూడ్చేందుకు పక్కనే ఉన్న గెడ్డ వాగు గట్టువద్ద మరో గోతిని తీసి ఆ మట్టిని ఇక్కడ నింపడం గమనార్హం. స్వయంగా జిల్లా కలెక్టరు మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనుల్లోనే నాణ్యత లేకున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు సరిచేసేందుకు చర్యలు చేపట్టకపోవడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అరకులోయ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించగా.. ఇన్‌ఛార్జి జేఈఈ శ్రీదేవి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఎన్టీఆర్ గ్రౌండ్ సమీపంలో వంతెనవద్ద ప్రమాదకరంగా కుంగిన రోడ్డు

## ఇంటినుంచే పోస్ట్ చేయొచ్చు..

### అందుబాటులోకి డాక్‌సేవ యాప్

పాడేరు, న్యూస్‌టుడే: వినియోగదారులను ఆకట్టుకోవడానికి తపాలాశాఖ సరికొత్త హంగులను సమకూర్చుతోంది. స్మార్ట్‌ఫోన్‌లోనే వివిధ సేవలు పొందేలా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డాక్ సేవ యాప్ ద్వారా ఉన్న చోటు నుంచే అవసరమైన సేవలు, పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు ఉంది.

- ఈ యాప్ ద్వారా సులువుగా మనీ ఆర్డర్ పంపొచ్చు. పార్సిల్ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకునే వీలుంది.
- రిజిస్టర్, స్పీడ్ పోస్టు చేయాలంటే తపాలా కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. డాక్ సేవ యాప్‌లో అవసరమైన వివరాలు నమోదు చేస్తే సిబ్బంది వచ్చి పోస్టు చేయాల్సిన వాటిని తీసుకుని పంపాల్సిన చిరునామాకు చేరవేస్తారు.
- బీమా పాలసీ తీసుకోవడం, డిపాజిట్లు చేయడానికి ఈ యాప్ సహకరిస్తుంది.
- ఫిర్యాదులు, బీమా చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, పాస్‌పుస్తకాలను నవీకరించడం, పొదుపు ఖాతాలో నగదు జమ, తపాలా కార్యాలయా చిరునామా తెలుసుకోవడం.. ఇలా అన్ని సేవలూ యాప్ ద్వారా పొందొచ్చు.

**విస్తృతంగా ప్రచారం....** గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సెల్ నంబరు/ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ కావాలి. ఓటీపీ ద్వారా లాగిన్ కాగానే సేవలు వినియోగించుకోవచ్చు. డాక్ సేవా యాప్‌పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం
– దిలీప్, పాడేరు సబ్ డివిజన్ తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్

## మందులు మోసుకొస్తుంది!

మారుమూల ప్రాంతాలకు డ్రోన్‌తో మందుల సరఫరాకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రంలో బుధవారం ప్రయోగాత్మకంగా డ్రోన్ ఎగురవేశారు. డ్రోన్‌తో మందుల సరఫరా, వివిధ నమూనాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌వింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే ట్రయల్ రన్ నిర్వహించినట్లు వైద్యాధికారి రాము తెలిపారు.
– అరకులోయ, న్యూస్‌టుడే

## రిసార్టుల్లో అసాంఘిక కార్యకలాపాలు సహించం

మాట్లాడుతున్న డీఎస్పీ అభిషేక్

పాడేరు, న్యూస్‌టుడే: మన్యంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఉన్న రిసార్ట్స్‌లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వారిపై కఠిన చర్యలు తప్పవని రిసార్ట్స్ యజమానులకు పాడేరు డీఎస్పీ అభిషేక్ హెచ్చరించారు. వంజంగి మేఘాలకొండకు వెళ్లే మార్గంలో నిర్మించుకున్న గుడారాలు, రిసార్ట్స్‌ను బుధవారం సందర్శించి తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, సందర్శకుల పూర్తి వివరాలు నమోదు చేయాలన్నారు. బహిరంగంగా మద్యం తాగడం, అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే యజమానులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రిసార్ట్స్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు లైసెన్సులు తప్పనిసరిగా ఉండాలన్నారు. సాధారణ ఛార్జీలతోనే పర్యాటకులను తీసుకెళ్లాలని జీప్ డ్రైవర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు సీఐ దీనబంధు, రిసార్ట్స్ యజమానులు పాల్గొన్నారు.

## యువత సివిల్స్‌లో రాణించాలి

ఉచిత కోచింగ్ సెంటర్‌ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ యువత సివిల్స్‌లో మెరవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రాష్ట్రంలోని మూడు సివిల్స్ కోచింగ్ కేంద్రాల్లో ఇప్పటికే విజయవాడ, తిరుపతిలలో తరగతులు ప్రారంభం కాగా.. రుషికొండలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ను బుధవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, సంకల్పంతో గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంగా మూడు కేంద్రాల్లో 340 మందికి ఉచిత కోచింగ్, వసతి, స్టడీ మెటీరియల్, నాణ్యమైన ఆహారం వంటి వసతులన్నీ ప్రభుత్వమే కల్పిస్తోందన్నారు. చదువు ద్వారానే ఆశించిన పురోగతి సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎస్. భార్గవి, శరత్‌చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శరత్‌చంద్ర కూడా మాట్లాడారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ కె. రామారావు, గిరిజన సంక్షేమాధికారి సురేశ్ పాల్గొన్నారు.

## 3,400 పాస్‌పుస్తకాల పంపిణీ

పాడేరు: పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో ఈనెల 2 నుంచి బుధవారం వరకు 3400 భూమి హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేసినట్లు పాడేరు ఇన్‌ఛార్జి ఆర్‌డీఓ లోకేశ్వరరావు తెలిపారు. డివిజన్ పరిధిలో 5,653 పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈనెల 9లోగా మిగిలిన 2253 మందికి ఇస్తామన్నారు. పుస్తకాల్లో తప్పిదాలు దొర్లితే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలన్నారు. ఆధార్, ఫోన్ నంబర్, పేరు, విస్తీర్ణం మార్పులు, చేర్పులపై దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు.

## వెలుగుల సిరి.. శంకుస్థాపనతో సరి

**ఏడాదిగా కానరాని పురోగతి**

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

ఆంధ్రప్రదేశ్ వెలుగు రేఖలను మార్చే గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణ పనులు ఏడాదిగా శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. గత ఏడాది జనవరి 8న విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూడిమడక సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పాల్గొన్నారు. దేశ ప్రధానే స్వయంగా శంకుస్థాపన చేయడంతో ప్రాజెక్టు పనులు వేగంగా పట్టాలెక్కుతాయని.. నిర్వాసితులు, మత్స్యకారులకు చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంతా భావించారు. అందుకు భిన్నంగా ఏడాదైనా ప్రాజెక్టు పురోగతిలో ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ముందుకెళ్తుందో? లేదో? తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

### 1.2 లక్షలమందికి ఉపాధి లక్ష్యం

రాష్ట్రానికి వెలుగులు అందివ్వడంతోపాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించి, రాష్ట్ర కీర్తి కెరటాన్ని విశ్వవ్యాప్తంచేసే ప్రాజెక్టు ఇది. రూ. 1.2 లక్షల కోట్లతో 60 వేల మందికి ప్రత్యక్షంగా.. మరో 60 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమిక అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైతే అచ్యుతాపురం పేరు అంతర్జాతీయస్థాయిలో మారుమోగుతుంది.

- దేశంలో మొట్టమొదటి అతిపెద్ద హైడ్రోజన్ హబ్ ఇదే కావడంతో దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఉపాధి, అభివృద్ధి పరంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు ఇది తలమానికంగా మారనుంది. ఇంతటి ప్రసిద్ధి ప్రాజెక్టు ఏడాదిగా ఒక్క అడుగు ముందుకెళ్లలేదు.

ఏడాదిలో పూర్తయింది ఈ ప్రహరీ నిర్మాణమే

### టెండర్ దశలోనే...

పూడిమడక సమీపంలో ప్రాజెక్టు నిర్మాణానికి 1200 ఎకరాల స్థలం, 12 కిలోమీటర్ల మేర చుట్టూ రక్షణగోడ నిర్మించుకోవడంతోపాటు సాంకేతిక సాయం అందివ్వడానికి ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు సైతం దీని కోసం ముందుకొచ్చారు. అయినా.. ఈ ప్రాజెక్టు ఏడాదిగా టెండర్ దశలోనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే అనుమతులను అధికారులు తీసుకురాకపోవడంతోనే నిర్మాణం జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకురావడంలో అధికారులు ఉదాసీనత, పనులు పర్యవేక్షించే ఉన్నతస్థాయి అధికారి విజయవాడ నుంచే పనులు పర్యవేక్షించడం, స్థానిక అధికారులు చలనం లేకుండా ఉండటంతో ఇది మరింత ఆలస్యం కావడానికి కారణమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును ప్రధానమంత్రి మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా భూమి పూజ చేసినా అధికారులు ఆస్థాయి ప్రాధాన్యం దీనిపై పెట్టకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికైనా పనులను పట్టాలెక్కించి అందరి ఆశలను తీర్చాలని కోరుతున్నారు.

## మమకారం బరువై.. కనికరం కరవై!

**జీవితపర్యంతం కష్టాన్నే నమ్ముకుంది ఆమె. రెక్కలు ముక్కలు చేసుకుంది, కుటుంబానికి అండగా నిలిచింది. జీవిత ప్రయాణంలో అలసిపోయి, చరమాంకానికి చేరింది. ఇలాంటి తరుణంలో అండగా ఉండాల్సినవారే ఆమెను భారంగా చూశారు. జానెడు పొట్టకు తిండిపెట్టడం.. తలదాచుకునే నీడనివ్వడం బరువే అనుకున్నారు. ఊరుగాని ఊరు తీసుకొచ్చి వణికించే చలిలో గాలికి వదిలేశారు. ఈ తరుణంలో మనసున్న మనుషులు ఆ పండుటాకుకు కాస్తంత నీడచూపించారు.**

విశాఖ లయోలా అనాథాశ్రమంలో వృద్ధురాలితో పీడీ ఝాన్సీ

పెదబయలు మండలం గంపరాయి బస్‌షెల్టర్‌లో రాజస్థాన్‌కు చెందిన వృద్ధురాలు కొద్ది రోజులుగా ఉంటోంది. ఐసీడీఎస్ సీడీపీఓ ప్రవంతి, ఆదివాసీ జీవన మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి గండేరు జీవన్‌కుమార్ ఈ విషయాన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె గురించి ఆరా తీయగా.. రాజస్థాన్‌లో రైల్వే కూలీగా పనిచేశానని, ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబసభ్యులు తన దగ్గర సొమ్ము తీసుకుని ఇక్కడకు తీసుకొచ్చి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్థుల సహకారంతో వృద్ధురాలికి స్నానం చేయించి.. పాడేరులోని వన్‌స్టాప్ సెంటర్‌కు పంపించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేయగా.. ఆమె కాలు విరిగినట్లు గుర్తించారు. ఆమెకు చికిత్స అందించి పీడీ చొరవతో విశాఖలోని లయోలా వృద్ధాశ్రమానికి తరలించారు. – పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే

## 14న సింహగిరిపై సంక్రాంతి సంబరాలు

సింహాచలం: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న భోగి పండగ రోజున సింహాచలం క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హిందూ సనాతన ధర్మం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగుల ముగ్గులు, బసవన్నల విన్యాసాలు, జంగమ దేవర, కొమ్మదాసరి, హరిదాసు, తదితర జానపద కళారూపాలు, మేలుజాతి పశువుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. 13న సాయంత్రం రాజగోపురం ఎదురుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

## జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయం అథ్లెటిక్స్ పోటీలకు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పి.పవన్‌కుమార్ అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ భరత్‌కుమార్ నాయక్ తెలిపారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో అరకులోయ డిగ్రీ కళాశాల బీఎస్సీ ద్వితీయ ఏడాది విద్యార్థి పి.పవన్‌కుమార్ 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి.. ఈనెల 11నుంచి బెంగుళూరు కోరమండల్ విశ్వవిద్యాలయంలో జరిగే ఆల్‌ఇండియా అంతర్‌విశ్వవిద్యాలయ అథ్లెటిక్స్‌కు ఎంపికైనట్లు తెలిపారు. విద్యార్థిని కళాశాల స్పోర్ట్స్ ఇన్‌ఛార్జి నాగబాబు, పీడీ అప్పారావు, ఎన్ఎస్ఎస్ పీఓ విజయలక్ష్మిలతో కలిసి అభినందించారు.

పవన్‌కుమార్‌తో అరకులోయ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నాయక్, అధ్యాపక సిబ్బంది

### విలువిద్యలో బస్కి యువకుడి ప్రతిభ

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: జాతీయస్థాయి విలువిద్య పోటీలకు బస్కి పంచాయతీ బొన్సుగుడకు చెందిన స్వాభి జైప్రసాద్ ఎంపికయ్యాడు. పార్వతీపురంలోని జోగింపేట సీఓఈ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఈ విద్యార్థి.. నవంబరులో పాడేరులో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 విలువిద్య పోటీల్లో ఇండియన్ రౌండ్లో మొదటి స్థానం సాధించాడు. జనవరి 14 నుంచి మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. పేద కుటుంబానికి చెందిన జైప్రసాద్ ఆర్థిక ఇబ్బందులతో పోటీలకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడని, జిల్లా అధికారులు, దాతలు సహకరించి ప్రోత్సహించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కిల్లో సురేంద్ర కోరారు.

జైప్రసాద్‌తో గిరిజన సంఘం నాయకులు

(c) eenadu

## రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలకు సత్వర పరిష్కారం

**అనకాపల్లి కలెక్టరేట్, న్యూస్‌టుడే:** రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు రోజూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, ప్రత్యేక ఉపకలెక్టర్ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.

★ మాతృత్వ మరణాలు సంభవిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మాతృత్వ మరణాలపై వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంభవించిన మాతృ మరణాలపై కేసుల వారీగా ఆరా తీశారు. ప్రతి కేసుకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలన్నారు. బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వైద్యులు నిర్లక్ష్యమని తెలితే వైద్యులపైనా చర్యలు తప్పవన్నారు. డీఎంహెచ్ఓ హైమావతి, డీఐఓ చంద్రశేఖర్ దేవ్, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

★ చోడవరం సహకార చక్కెర కర్మాగారం రైతులు, కార్మికుల బకాయిలను సంక్రాంతి పండగకు ముందే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కలెక్టర్ విజయకృష్ణన్‌కు అఖిలపక్ష నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్

## కేజీబీవీల్లో నిఘానేత్రం

**నూతన సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు**

పాఠశాలలో సీసీ కెమెరాల బిగింపు పనులు

**నక్కపల్లి, న్యూస్‌టుడే**

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పటిష్ఠ రక్షణ చర్యలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందుకోసం అధునాతన సీసీ కెమెరా వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది.

ఈ విద్యాలయాల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు బోధన జరుగుతుండగా, దాదాపు 5600 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జిల్లాలోని 20 కేజీబీవీలతోపాటు, నూతనంగా ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన 13 టైప్-4 విద్యాలయాల్లో సమగ్రశిక్షా ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా విద్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు? చుట్టూ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులున్నాయా, వసతిగృహం లోపల నిర్వహణ ఎలా ఉంటోంది, వంట తయారీ, విద్యార్థినులకు భోజనం, బోధన ఎలా జరుగుతుందో తెలుసుకోడానికి వీలుగా పాఠశాలలో మొత్తం తొమ్మిది కెమెరాలు అమర్చుతున్నారు.

■ విద్యాలయం పరిసరాలు మొత్తం 360 డిగ్రీల కోణంలో వీక్షించేందుకు వీలుగా భారీ కెమెరాను పాఠశాల భవనంపై ఒకటి ప్రతిచోటా పెడుతున్నారు. మిగిలిన వాటిని కిచెన్, డార్మటరీ, భోజనశాల, ప్రధానమార్గం తదితరచోట్ల బిగిస్తున్నారు.

■ ఇందుకోసం అధునాతన, ఖరీదైన కెమెరాలను వాడుతున్నారు. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ ఫుటేజ్ కోసం ఓ సర్వర్ బాక్సు ఉంది.

■ నిక్షిప్తమైన సమాచారం (బ్యాకప్) ఏడాదిన్నర పాటు సర్వర్‌లో ఉంటుంది. వీటిలో వీడియోతో పాటు, ఆడియో కూడా రికార్డవుతుంది.

360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించే ప్రధాన కెమెరా

■ ప్రిన్సిపల్‌తోపాటు ఉన్నతాధికారులు పాఠశాలలో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పర్యవేక్షించే వ్యవస్థను సమకూర్చారు.

■ తద్వారా పాఠశాలలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది మరింత బాధ్యతగా మెలగడంతో పాటు, విద్యార్థినులకు భరోసా కలగనుంది. ■ ఇప్పటికే కేజీబీవీల్లో సీసీ కెమెరా వ్యవస్థ ఉన్నా, తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఇకపై ఇలాంటి ఇబ్బంది ఉండదు.

**ఎక్కడినుంచైనా పర్యవేక్షణ:** ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇటీవల కొంతమంది సిబ్బంది వచ్చి కస్తూర్బా పాఠశాలల్లో సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటితోపాటు, వీటిని వినియోగిస్తారు. దీని ద్వారా పాఠశాలల్లో మరింత భద్రత పెరుగుతుంది. వీటి ఏర్పాటు ప్రస్తుతం పూర్తి కావొచ్చింది. ప్రధానంగా పాఠశాలలో సీసీ ఫుటేజీని ప్రిన్సిపల్‌తోపాటు, జిల్లా.. రాష్ట్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉంది.

– ఏఎస్‌డీ జెమీమా, జీసీడీఓ

## గంజాయి రవాణాపై పక్కా నిఘా

**ఎస్పీ తుహిన్‌సిన్హా**

భీమవరం హైవే చెక్‌పోస్టు వద్ద సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్పీ

**కృష్ణదేవిపేట, గొలుగొండ, న్యూస్‌టుడే:** గంజాయి అక్రమ రవాణా నివారించేందుకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశించారు. బుధవారం కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసు స్టేషన్లను బుధవారం ఆయన సందర్శించారు. ప్రధాన రహదారిపై చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చాలావరకు గంజాయి అక్రమ రవాణా అరికట్టగలగామన్నారు. ఏజెన్సీ ముఖద్వారాల్లో మాత్రం కొన్ని కేసులు నమోదవుతున్నాయన్నారు. దీనిని కూడా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు, పాత నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. నర్సీపట్నం గ్రామీణ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్సైలు రామారావు, రుషికేశ్వరరావు పాల్గొన్నారు.

**నర్సీపట్నం అర్బన్:** రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రౌడీషీటర్లు, శాంతి భద్రతల సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సీఐ షేక్ గఫూర్, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావులకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా కార్యాచరణ అమలు చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి గస్తీ పటిష్ఠంగా నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదార్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులను ప్రాధాన్యంగా పరిష్కరించాలన్నారు. దుర్గామల్లేశ్వర ఆలయంలో ఎస్పీ పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నాగేంద్ర రాజు ఆయనను సత్కరించారు.

## ఉత్తమ ఫలితాలే లక్ష్యం

ప్రిన్సిపల్‌తో మాట్లాడుతున్న దేవరాజ్

**పెదబయలు, న్యూస్‌టుడే:** జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలతో పాటు.. ఐఐటీ, జేఈఈ, నీట్‌లలో గతేడాదికంటే ఎక్కువ ర్యాంకులు సాధించాలని రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ అధికారి, గురుకులం ప్రత్యేకాధికారి జాన్సన్ దేవరాజ్ పేర్కొన్నారు. పెదబయలు గురుకులం, ముంచంగిపుట్టు మండలంలోని లబ్బూరు ఏకలవ్య మోడల్ పాఠశాలను బుధవారం సందర్శించారు. ఐఐటీ, జేఈఈ, నీట్‌లలో ఎంతమందిని మంచి ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతారో ఉపాధ్యాయుల నుంచి హామీపత్రాలు తీసుకున్నారు. పెదబయలు గురుకుల పాఠశాలలో విద్యార్థుల కనీస అభ్యసన స్థాయిలను పరిశీలించారు. నూతన ఉపాధ్యాయులకు అభ్యసన, బోధనలో మెలకువలను వివరించారు. పెదబయలు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శంకర్‌రావు పాల్గొన్నారు.

## నాతవరం విద్యార్థుల ప్రతిభ

విజేత విద్యార్థులతో ఉపాధ్యాయులు

**నాతవరం, న్యూస్‌టుడే:** విశాఖ తీరంలో జరిగిన మూడో జాతీయ సబ్ జూనియర్, సీనియర్ బీచ్ గ్రాప్లింగ్, రెజ్లింగ్ పోటీల్లో నాతవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ పోటీల్లో పాల్గొన్న తమ పాఠశాల విద్యార్థులు వి.రుష్మిత, బి.దుర్గ, ఆర్.కార్తిక్ బంగారు... ఎస్.గణేష్, కావ్యశ్రీ, కావ్య కాంస్య, సత్యవేణి, దుర్గాభవాని, గంగరాజు, వికాస్ రాజు, నాని, జి.లలిత, లక్ష్మిప్రసన్న రజత పతకాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు ఎం.సత్యనారాయణ తెలిపారు. మార్చిలో థాయలాండ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ బీచ్ గ్రాప్లింగ్‌కు వీరు ఎంపికైనట్లు తెలిపారు. క్రీడా ఉపాధ్యాయులు టి.అనూరాధ, దేముులు, వల్లయ్య విజేతలను అభినందించారు.

## వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరణ

**మునగపాక, న్యూస్‌టుడే:** తిమ్మరాజుపేటలో బుధవారం పట్టపగలు వృద్ధురాలి మెడలో రెండున్నర తులాల బంగారు గొలుసు అపరిచితుడు అపహరించుకుపోయాడు. ఈ గ్రామానికి చెందిన శరగడం సాయిలమ్మ (82) ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి వాకిట్లో కూర్చుంది. ఈమెకు కంటి చూపు లోపించింది. అపరిచిత వ్యక్తి ఈమె మెడలో బంగారు గొలుసును బలవంతంగా తెంపి పరారయ్యాడు. ఈ సమయంలో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఈమె కుమారుడు మహాలక్ష్మినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

## అంతర్రాష్ట్ర నకిలీనోట్ల మార్పిడి ముఠా అరెస్టు

**మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే:** నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 2.10 లక్షల విలువైన నకిలీ నగదు స్వాధీనం చేసుకున్నట్లు అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీ మహేంద్ర తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను విలేకర్లకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి బెల్గాం జిల్లా హుక్కేరి గులాబాషాటకియా వీధికి చెందిన డ్రైవర్ మహమ్మద్ జుబేరి మకందర్ (27)తో పరిచయం పెంచుకున్నారు. అతను తయారు చేసే నకిలీ నోట్లు చలమాణిలో చేసేందుకు రూ. 10 వేల నగదుకు రూ. 20 వేలు నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అతను ఆంధ్రా, తెలంగాణలోని పలువురితో సంబంధాలు పెట్టుకుని దందా సాగిస్తున్నారు. ఈనెల 6వ తేదీ మకందర్.. వారికి నకిలీ నోట్లు ఇచ్చేందుకు కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని దొమ్మన్నబావి వద్దకు వచ్చారు. పక్కా సమాచారంతో సీఐ రవి నాయక్, ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు సిబ్బంది దాడి చేసి వారి పట్టుకున్నారు. వారి నుంచి 6 చరవాణులు, రూ. 500 నకిలీ నోట్లు రూ.1.50 లక్షలు, రూ. 100 నకిలీ నోట్లు రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

## పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ

పాస్ పుస్తకాలు అందజేస్తున్న తహసీల్దార్ కుమారస్వామి

**అరకులోయ, న్యూస్‌టుడే:** బొండాం పంచాయతీ రేగ గ్రామంలో రైతులకు తహసీల్దార్ కుమారస్వామి ఆధ్వర్యంలో బుధవారం పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు ప్రయాసకు గురి కాకుండా ప్రభుత్వం రీసర్వేని నిర్వహించి.. కొత్తగా పాస్ పుస్తకాలను అందిస్తోందన్నారు. పెసా కమిటీ మండల అధ్యక్షుడు ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

## సహకార సంఘాలకు తాళాలు

| జిల్లాల వారీగా సంఘాలు | |
|---|---|
| ☛ అనకాపల్లి | : 74 |
| ☛ విశాఖపట్నం | : 13 |
| ☛ అల్లూరి జిల్లా | : 11 |

**కె.కోటపాడు, న్యూస్‌టుడే:** ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమ్మెతో మూడు రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని 98 సంఘాల సేవలు స్తంభించాయి. ఈనెల 5నుంచి మూతపడి ఉండటంతో వివిధ అవసరాల రీత్యా వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజులోని దాదాపు 412 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలో ఉన్నందున సేవల్లో అంతరాయం కలుగుతోంది.

బ్రాంచి మేనేజర్‌కు అందిస్తున్న వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగులు

★ విజయవాడ, విశాఖపట్నం యూనిట్ సహకార సంఘాల ఉద్యోగులమంతా దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పడుతున్న పలు సమస్యల పరిష్కారానికి సమ్మెలో పాల్గొన్నాం. ఈనెల 5 నుంచి విజయవాడలో జరిగిన నిరాహార దీక్షలు పాల్గొన్నాం. అంతకు ముందు 2025 డిసెంబర్ 6నుంచి 22 వరకు విధులు నిర్వహిస్తూ ఆందోళనలు చేశాం.

– గొంప రమణ, కార్యదర్శి, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం, అనకాపల్లి

## పొదుపు సంఘాల అభివృద్ధికి సహకారం

**నక్కపల్లి, న్యూస్‌టుడే:** పొదుపు సంఘాలు వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి సూచించారు. నక్కపల్లి వెలుగు కార్యాలయంలో నక్కపల్లి, పాయకరావుపేట, కశింకోట, రోలుగుంట, రావికమతం, కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ మండలాల్లోని ఉద్యోగులు, గ్రామ సంఘాల సభ్యులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ మాట్లాడుతూ సంఘాలుగా వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను గుర్తించాలన్నారు. ఇందుకు వెలుగు నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా మిగిలిన మండలాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ మేనేజరు వెంకటరమణ, ఏపీఎం కె.శ్రీనివాస్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పీడీ శచీదేవి


**JOBS**

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**ఉచిత శిక్షణ:** భోజనం మరియు వసతి సౌకర్యం & ఉద్యోగావకాశాలు గాజువాకలో. అర్హత: 10 ఆపైన, వయసు 18-30. ✆ 9959617457, 7331144859.


## మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలు

**అనకాపల్లి పట్టణం:** మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయమూర్తి 10 రోజులు జైలు శిక్ష విధించినట్లు పట్టణ ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. పాడేరుకు చెందిన మొయ్య అప్పారావు మద్యం తాగి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ అనకాపల్లిలో మంగళవారం పోలీసులు పట్టుబడ్డాడు. బుధవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జైలుశిక్ష విధించారు.


## ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ LXIII OF 1951 క్రింద ఏర్పాటు చేయబడింది.
విశాఖపట్నం బ్రాంచ్, # 52-14-77/1, కొత్త రేసపువానిపాలెం, బుల్లయ్య కాలేజ్ దగ్గర, విశాఖపట్నం-530013. ఫోన్ : 0891-2747661 & 94908 24955, ఇ-మెయిల్ : vizag@apsfc.com

### డిమాండ్ నోటీసు

1. ఋణగ్రహీత : (i) M/s. Averx Drugs Pvt. Ltd, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామినేని నాగశేఖర్, రిజిష్టర్డ్ ఆఫీస్ & యూనిట్ ఆవరణ చిరునామా : ప్లాట్ నెం. 27A31A & 27A32, APIIC ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా-531061.
2. డైరెక్టర్లు/ష్యూరిటీలు/హామీదారులు/చట్టపరమైన వారసులు:
(i) శ్రీమతి బుర్రా ఉమారాణి, భర్త : శ్రీ బి. వెంకటేశ్వరరావు, నివాస ఫ్లాట్ నెం.జి2, శ్రీ నిలయం, పెద్దిరెడ్డి వారి వీధి, శాంతి నగర్, కాకినాడ-533003.
(ii) శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి, భర్త : శ్రీ టి. అమృతరావు, నివాస ఫ్లాట్ నెం.302, స్కై ఆదిత్య అపార్ట్‌మెంట్స్, సందీపిని నగర్, గీతం కాలేజ్ రోడ్, ఎండాడ, విశాఖపట్నం-530045.
(iii) శ్రీ KVNS గోపాల రాజు, తండ్రి : శ్రీ వెంకట రామరాజు, డి.నెం.16-48, కొప్పులవారి వీధి, చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా-534460.
(iv) శ్రీ రామినేని నాగశేఖర్, తండ్రి : శ్రీ ఆర్. సూర్యనారాయణ, హెచ్ నెం.1-71, బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు, గుంటూరు జిల్లా-522214.
(v) శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి, భర్త : శ్రీ ఎన్. రామ కృష్ణారావు (లేటు), నివాస డి.నెం.70-3-48/4, ఫ్లాట్ నెం.1A, శ్రీ హ్యాపీ హైట్స్, విద్యానగర్-1, రమణయ్యపేట, కాకినాడ-533005.
(vi) శ్రీమతి N.S.S.R. ధనలక్ష్మి, భర్త : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), కుమారి ఎన్. మణి భావన, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), శ్రీ N.V.V. సత్య సాయి, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), ఫ్లాట్ నెం.24, ప్రతిభ స్కూల్ దగ్గర, సాయి అభిలాష్ నగర్, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440.

డియర్ సర్/మేడమ్,

ఋణగ్రహీత అయిన మీరు, M/s. Averx Drugs Pvt.Ltd, ప్లాట్ నెం. 27A31A & 27A32, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా వారు పొందిన ఋణాలకు సంబంధించి నిరర్థక ఆస్తులుగా (NPA) గా మార్చబడినందున **తేది.30.09.2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తం రూ.3,97,89,541/- (మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే)**, APSFC ఇప్పటికే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.23.10.2025 న** డిమాండ్ నోటీసును జారీ చేసింది. కొరియర్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్నాలెడ్జ్‌మెంట్‌తో పంపిన నోటీసు ఈ క్రింది వ్యాఖ్యలతో డెలివరీ కాకుండా తిరిగి వచ్చినది. **"చిరునామాలో వ్యక్తి లేనందున".**

పైన పేర్కొన్న బకాయి మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించడంలో మీరు విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ఋణగ్రహీతలు/హామీదారులకు సంబంధించిన ఆస్తులను (దిగువ వివరించిన విధంగా) స్వాధీనం చేసుకుంటుందని APSFC తెలియజేయబడుతుంది.

**మార్ట్‌గేజ్డ్ / హైపొథికేటెడ్ ఆస్తులు యొక్క వివరములు**

| క్ర.సం | తనఖాదారుని యొక్క పేరు | ఆస్తి వివరములు |
|---|---|---|
| 1. | ఋణగ్రహీత : | |
| | M/s. Averx Drugs Pvt.Ltd | --- |
| 2. | హామీదారులు/చట్టరీత్యా వారసులు | |
| | ష్యూరిటీ హోల్డర్ : 1. శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి | ఐటమ్ నెం.1 : కాకినాడ జిల్లా, సర్పవరం, కాకినాడ, రమణయ్యపేట, జయేంద్రనగర్, సర్వే నెం.127, ప్లాట్ నెం. 134 ప్రకారం విస్తీర్ణం 600 చ॥గ॥లులోని భూమితో పాటు రెసిడెన్షియల్ భవనం డి నెం.70-14-11 తో కలదు. |
| | 2. శ్రీమతి బుర్రా ఉమారాణి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యారావుపేట, సౌజన్యనగర్ వద్ద సర్వే నెం.220/4B, ఫ్లాట్ నెం.62 ప్రకారం విస్తీర్ణం 172.22 చ॥గ॥లులోని భూమి. |
| | 3. శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, రమణయ్యపేట వద్ద బ్లాక్ నెం.69, వార్డు నెం.29, సర్వే నెం.195, ఫ్లాట్ నెం.3 & ఫ్లాట్ నెం.5 భాగం ప్రకారం విస్తీర్ణం 481.37 చ॥గ॥లులోని భూమి. |

సలహాలు దిగువ తెలుపబడినవి :
1) మరిన్ని వివరాల కొరకు పోస్టల్ అధికారులు మీకు పంపిన ఒరిజినల్ నోటీసు/కవర్‌ను దిగువ సంతకందారు నుండి సేకరించి, పూర్తి వివరాల కొరకు దరఖాస్తు చేసుకోవలెను మరియు
2) SARFAESI చట్టం క్రింద తదుపరి చర్యలను నివారించడానికి పైన పేర్కొన్న నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు వడ్డీ మరియు ఖర్చులు మొదలైన వాటితో సహా మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించవలెను.

తేది : 08.01.2026 సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్
ప్రదేశం : విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ


## ఆక్రమిత ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు

**అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:** గొలగాం పంచాయతీ శివారు కొత్త తలారివానిపాలెంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని బుధవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్వే నంబరు 283లో ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాన్ని కొంత మంది కబ్జా చేసి 5 నుంచి 10 సెంట్ల స్థలాల్లో దర్జాగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. తహసీల్దార్ ఆనందరావు ఆదేశాల మేరకు ఆక్రమిత స్థలాన్ని వీఆర్వో చంద్రశేఖర్, సిబ్బంది పరిశీలించి నిర్మాణాలు నిలిపి వేయాలని హెచ్చరించి బోర్డు ఏర్పాటు చేశారు. నోటీసులు ఇచ్చి త్వరలో కూల్చివేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

బోర్డు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

## ఏకాగ్రతతోనే పరీక్షల్లో రాణింపు

**అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:** పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. అక్కిరెడ్డిపాలెం పంచాయతీ శివారు తారకరామా కాలనీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ అప్పారావు నాయుడు

## బాలికల సంరక్షణకు చర్యలు

**కలెక్టరేట్, న్యూస్‌టుడే:** బాలికల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో అల్ట్రా స్కానింగ్ కేంద్రాలు, నర్సింగ్ హోంలు, పరీక్ష కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేనివాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి హైమావతి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి పాల్గొన్నారు.

## ఫార్మాలో ప్రమాదాలు నివారించాలి: ఎమ్మెల్యే

**పరవాడ, న్యూస్‌టుడే:** ఫార్మా సంస్థల్లో భద్రతతో కూడిన అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రమాదాలను నివారించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మైదానంలో ఎగ్జివిజన్ మీడియా ఆధ్వర్యంలో జేఎన్‌పీసీఎంఏ, ఎంఏఎస్ఆర్ఎం, విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో-2026.. రెండో రోజు బుధవారం ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కంపెనీల యాజమాన్యాలు గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఎక్స్‌పోలోని ఉపకరణాలను ఎమ్మెల్యే సందర్శించారు. కార్యక్రమంలో లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావ నరసింహారావు, జేఎన్‌పీసీఎంఏ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు, ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షుడు శివరామ్‌ప్రసాద్, లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ బోడేపూడి రామకృష్ణ, కేఆర్ఎస్ ఫార్మా ఈడీ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబును సత్కరిస్తున్న ఫార్మా సంస్థల యాజమాన్య ప్రతినిధులు

## పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు.. యూట్యూబర్ అరెస్టు

**హైదరాబాద్, న్యూస్‌టుడే:** బాలలపై లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ.. సామాజిక మాధ్యమ వేదికల్లో అప్‌లోడ్ చేసి, ప్రసారం చేసిన ఆరోపణలపై ఓ యూట్యూబర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌కు చెందిన కంబేటి సత్యమూర్తి (39)గా గుర్తించారు. ఇతడు వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తూ.. అభ్యంతరకరమైన, పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడు. ఈ వీడియోల్లో 18 ఏళ్ల లోపున్న మైనర్ల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో నిందితుడు కావాలనే పిల్లలను అసభ్యకరమైన, లైంగికపరమైన అశ్లీల ప్రశ్నలు అడగటమే కాకుండా.. మైనర్లు ముద్దులు పెట్టుకునేలా ప్రేరేపించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. 2025 అక్టోబరు 16న వైరల్‌హబ్ యూట్యూబ్ ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నట్లు గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సాంకేతికపరమైన దర్యాప్తులో సత్యమూర్తిని నిందితుడిగా గుర్తించారు. అతడు 2018 నుంచి యూట్యూబర్‌గా పనిచేస్తూ.. వైరల్‌హబ్007 అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లుయెన్సర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేసి, వ్యూస్ పెంచుకొని ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి వీడియోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతడు బాలల రక్షణ చట్టాలు, సైబర్ చట్టాన్ని ఉల్లంఘించాడని చెప్పారు. సైబర్ ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఎస్ఐ సురేశ్ తమ బృందంతో కలిసి నిందితుడు సత్యమూర్తిని వైజాగ్‌లో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

## సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు

**అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:** సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసులు దృష్టి సారించాలని జిల్లా అదనపు ఎస్పీ మోహనరావు తెలిపారు. రోటరీ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీస్‌శాఖలో పూర్తిస్థాయిలో డిజిటల్ ఫైల్ ప్రాసెసింగ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ కోర్ టీమ్ ద్వారా పోలీస్ సిబ్బందికి ఫైల్స్ నిర్వహణ, డిజిటల్ సంతకాలు, ఆన్‌లైన్ ఉత్తర ప్రత్యుత్తరాలపై శిక్షణ ఇచ్చారు.

## 180 మందికి ప్రాంగణ నియామకాలు

**అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:** పట్టణంలోని దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బుధవారం ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్, చెన్నై- మదర్‌సన్ సమీ సిస్టం లిమిటెడ్, ఫ్లెక్స్ టానిక్స్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటిలో 180 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కోరిబిల్లి రమేశ్ తెలిపారు.

సూచనలిస్తున్న కంపెనీ ప్రతినిధి

## హోరాహోరీగా ఏయూ క్రికెట్ పోటీలు

**కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే:** ఏయూ సెంటినరీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మూడో రోజు బుధవారం హోరాహోరీగా సాగాయి. మూడో రోజు పోటీల్లో డీవీఎన్ కళాశాల జట్టుపై స్పేసెస్ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల జట్టు గెలుపొందింది. దీంతో ఈ రెండు జట్లు గురువారం ఉదయం జరగనున్న సెమీ ఫైనల్ పోటీల్లో పాల్గొంటాయని ప్రిన్సిపల్ డాక్టర్ గెల్లా జయబాబు వివరించారు. మధ్యాహ్నం ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. వ్యాయామ సంచాలకుడు డాక్టర్ కె.వి.ఎస్.నాయుడు, అధ్యాపకులు శత్రుఘ్న, కమిటీ సభ్యుడు వాసిరెడ్డి బాలకృష్ణ, పర్యవేక్షకురాలు పెంటకోట అనూరాధ, వైస్ ప్రిన్సిపల్ నిరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులతో నిర్వాహకులు

## 200 కేజీల గంజాయి స్వాధీనం

**అనకాపల్లి, న్యూస్‌టుడే:** వ్యాన్‌లో తరలిస్తున్న రూ. 10 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని మాడుగుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రావణి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణాపై ముందస్తు సమాచారంతో కె.కోటపాడు సీఐ పైడిపునాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐ నారాయణరావు మాడుగుల మండలం ఎం.కోడూరు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఓ బొలెరోలో ఏడు బ్యాగుల్లో 200 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పాడేరు మండలం వంట్లమామిడి పంచాయితీ పులబందకు చెందిన కొర్ర కొండబాబు, కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామం రాజీవ్‌నగర్‌కు చెందిన తడిశెట్టి దుర్గారావుతో పాటు హుకుంపేట మండలం గూడ గ్రామానికి చెందిన డ్రైవర్ కొమ్మ సతీష్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కారుతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు కొర్ర అనిల్ కుమార్ పరారీలో ఉన్నారని తెలిపారు. ఇతడి స్వగ్రామం హుకుంపేట మండలం డప్పుబంద. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐ ఇతర సిబ్బందికి డీఎస్పీ నగదు బహుమతులు అందజేశారు.

పట్టుకున్న గంజాయితో డీఎస్పీ, పోలీసులు

## ఏలేరు కాలువలో పడి హోంగార్డు మృతి

**నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే:** స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న **శీరం అర్జున రావు** (55) ఏలేరు కాలువలో మునిగి బుధవారం మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డాడా, ప్రమాదశవత్తూ కాలువలో జారిపడ్డాడా అన్నది తెలియాల్సి ఉందని పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ గఫూర్ తెలిపారు. ఆయన మృతదేహం వేములపూడి సమీపాన ఏలేరు కాలువలో బయటపడింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు భార్య పార్వతిదేవి చరవాణికి సమాచారం ఇచ్చి ఈ నెల అయిదున ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారని గఫూర్ వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

## చికెన్ ధరలు

(కిలోకి - రూ.లలో)

| | వెన్‌కాబ్ | బ్యాగ్ |
|---|---|---|
| ఫారం గేటు | 143 | 140 |
| లైవ్ | 170 | 160 |
| డ్రెస్‌డ్ | 247 | 290 |
| స్కిన్‌లెస్ | 281 | 300 |

(c) eenadu

## అంగన్‌వాడీ ఏర్పాటుకు చర్యలు

హుకుంపేట, న్యూస్‌టుడే: వెలగపాడు, కరక వలస గ్రామాల్లో మినీ అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని ఐసీడీఎస్ సీడీపీవో సువర్ణమ్మ తెలిపారు. ఈనెల 7న 'ఈనాడు'లో 'అడిగినా పట్టదు.. అడుగేయక తప్పదు' శీర్షికతో ప్రచురితమైన వార్తకు ఆమె స్పందించారు. సిబ్బందితో కలిసి ఆ గ్రామానికి చేరుకొని గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. ఈ గ్రామాల్లో జనాభా తక్కువగా ఉండటంతో.. మినీ కేంద్రం ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. మినీ కేంద్రం ఏర్పాటు చేయాలంటే దాదాపు 100 మంది జనాభా ఉండాలని తెలిపారు. ఈ రెండు గ్రామాల్లో కలపి ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను కోరతామన్నారు. అప్పటివరకు పురుషుల సహాయంతో పోషకాహారం పొందాలన్నారు. సూపర్‌వైజర్ కృష్ణకుమారి పాల్గొన్నారు.

చీకటిపుట్టు అంగన్‌వాడీ కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న సీడీపీవో, సిబ్బంది

## పల్లెల్లో స్వచ్ఛ సంక్రాంతి

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని 18 గ్రామ సచివాలయాల పరిధిలో పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పరిసరాల శుభ్రత కార్యక్రమం చేపడుతున్నారు. బుధవారం దారెల పంచాయతీలోని గ్రామాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారి భాస్కరరావు ఆధ్వర్యంలో మహిళలు స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను శుభ్రం చేశారు. చెత్త తొలగించారు. పరిసరాల శుభ్రతతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సీఆర్‌పీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

దారెలలో స్వచ్ఛ సంక్రాంతిలో మహిళలు, సిబ్బంది

### నేడు రక్తదాన శిబిరం

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: స్థానిక మండల పరిషత్ కార్యాయం ఆవరణలో గురువారం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని ఎంపీడీఓ ధర్మారావు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే శిబిరంలో అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

### ఎన్‌జీఓ సంఘం జిల్లా ఎన్నిక 30న

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్, గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా ఎన్నిక ఈనెల 30న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు జి.వి.ఆర్.ఎస్.కిషోర్, రంగాచారి, భారతిప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2200 మంది ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈనెల 9వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. ఎన్నిక ప్రక్రియంతా పాడేరు ఎన్‌జీఓ హోంలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆఫీస్ బేరర్స్, ఈసీ, డీఈసీ సభ్యులు హాజరవ్వాలని కోరారు.

# పక్కా ప్రణాళిక.. శతశాతం ఉత్తీర్ణత!

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే

మన్యంలోని ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి.. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులై శతశాతం ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేస్తున్నారు. ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల-2లో అమలు చేస్తున్న వ్యూహాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. గత రెండేళ్లుగా ఇక్కడి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. ముంచంగిపుట్టు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో 55 మంది మంది బాలికలను బృందాలుగా విభజించి ఎనిమిది మంది ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. వారి సందేహాలను నివృత్తి చేస్తూ తర్ఫీదు అందిస్తున్నారు.

బాలికలను గ్రూపులుగా విభజించి చదివిస్తున్న ఉపాధ్యాయులు

★ దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు ప్రతిరోజూ విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూస్తున్నారు. ★ విద్యార్థి క్రమశిక్షణతోపాటు విద్యా సంవత్సరంలో సాధించిన ప్రగతిని ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నారు. ★ వారానికో సారి బృందంలో ఉన్న విద్యార్థుల విజ్ఞాన సామర్థ్యాలు పరిశీలించి.. వెనుకబడినవారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ★ అన్ని సబ్జెక్టులపై రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ★ విద్యార్థుల్లో మానసిక, వ్యక్తిత్వ వికాసానికి వ్యాయామ ఉపాధ్యాయులు.. ఆరోగ్యం, పోషకాహార అంశాలను డిప్యూటీ మేట్రిన్‌లు పరిశీలించి అనారోగ్యానికి గురి కాకుండా చర్యలు చేపడుతున్నారు. ★ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రత్యేకంగా విద్యాబోధన చేస్తున్నారు.

**దత్తతతో సత్ఫలితాలు:** ఏటా పాఠశాలలో పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను బట్టి బృందాలుగా విభజించి.. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి సత్ఫలితాలు సాధిస్తున్నాం. ఈ ఏడాది ఉన్నతాధికారుల సూచనలతో పాఠశాలలో ఎల్‌ఈడీ స్క్రీన్‌పై విద్యాబోధన, మార్గదర్శి సెల్ ఏర్పాటు చేశాం. రోజువారీ పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– ఎంవీఎస్ ప్రకాష్, హెచ్‌ఎం, ముంచంగిపుట్టు

**ప్రత్యేక శిక్షణ:** మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తున్నాం. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించటంతోపాటు ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ప్రత్యేక శిక్షణ అందించాలని ఉపాధ్యాయులకు సూచించాం.
– కె.కృష్ణమూర్తి, ఎంఈఓ, ముంచంగిపుట్టు

## శిక్షణ సరే.. కుట్టు మిషన్లేవీ?

కొయ్యూరు, న్యూస్‌టుడే: బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి.. మిషన్లు ఇవ్వడం మరిచారు. బీసీ మహిళల స్వయం ఉపాధి కోసం కూటమి ప్రభుత్వం టైలరింగ్‌పై ఉచితంగా శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణను వినియోగించుకొని.. ప్రభుత్వం ఉచితంగా అందించే కుట్టుమిషన్లతో ఆదాయం పొందాలనేది ముఖ్య ఉద్దేశం. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కాకరపాడులోని గిరిజన సంక్షేమ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతిగృహ భవనంలో 60 మంది మహిళలకు శిక్షణ ఇచ్చారు. చింతపల్లి, జి.మాడుగుల మండలాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగింది. శిక్షణ పూర్తిచేసుకున్నవారంతా కుట్టుమిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించాలని కోరతున్నారు.

శిక్షణ శిబిరానికి హాజరైన మహిళలు

## అసంపూర్తిగా ఆరోగ్య క్లినిక్‌లు

డుంబ్రిగుడ మండలంలోని పలు పంచాయతీల్లో గత ప్రభుత్వంలో చేపట్టిన వెల్‌నెస్ కేంద్రాలు(ఆరోగ్య క్లినిక్)ల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. ఒక్కో భవన నిర్మాణానికి సుమారు రూ.20 లక్షలు కేటాయించారు. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యంతో పునాదులు, పిల్లర్లు, మొండిగోడలతో ఇవి దర్శనమిస్తున్నాయి. మండలంలో ఎనిమిది ఆరోగ్య క్లినిక్‌ల నిర్మాణాలు ప్రారంభించారు. ఎక్కడ కూడా పూర్తవ్వని పరిస్థితి. ఆరేళ్లుగా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వీటిని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని గిరిజనులు కోరుతున్నారు. – డుంబ్రిగుడ, న్యూస్‌టుడే

## ఇదేనా 'చెత్త' శుద్ధి

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.లక్షలు వెచ్చించి చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించారు. నేటికీ ఇవి అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు వీటిని పట్టించుకోలేదు. పెదబయలు మండలంలోని 23 పంచాయతీలుండగా.. కొన్నిచోట్ల పనులు పూర్తి చేసినా వినియోగంలోకి తీసుకురాలేదు. మరికొన్ని పిల్లర్ల దశలో ఉండిపోయాయి. బొండపల్లిలో పిల్లర్ల దశలో పనులు నిలిచాయి. పెదబయలులో డంపింగ్ యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను సంత ఆవరణలో ఉంచేస్తున్నారు. దుర్వాసనతో వ్యాపారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఎంపీడీవో శ్యామ్‌సుందర్‌ను 'న్యూస్‌టుడే' వివరణ కోరగా.. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పెదబయలులో డంపింగ్‌యార్డుకు స్థలం కేటాయించి త్వరలోనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.

## ఇంకెన్నేళ్లు వదిలేస్తారు ఇలా?

కొయ్యూరులో గ్రామ సచివాలయ భవన నిర్మాణం దాదాపు ఆరేళ్లవుతున్నా నేటికీ పూర్తికాలేదు. వైకాపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయి. గ్రామ సచివాలయాన్ని అక్కడి సామాజిక భవనంలో నిర్వహిస్తున్నారు. చిన్న భవనం, అదీ మరమ్మతులకు గురవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. – కొయ్యూరు, న్యూస్‌టుడే

## రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ఇటీవల మన్యంలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గూడెంకొత్తవీధి మండలంలో జాతీయ రహదారితోపాటు అంతర్రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగే పలు కూడళ్లను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అక్కడ ముందు జాగ్రత్త చర్యగా హెచ్చరిక బోర్డులతోపాటు, వేగనియంత్రికలు ఏర్పాటు చేస్తున్నారు. ఏబులం, రింతాడ, దుచ్చరిపాలెం, చాపగెడ్డ కూడళ్లలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు గూడెంకొత్తవీధి సీఐ సుధాకర్, ఎస్సై సురేష్ తెలిపారు. – సీలేరు, న్యూస్‌టుడే

## క్రీడలతో మానసిక ఉల్లాసం

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు పూర్ణారావు, నాగేశ్వరరావు తెలిపారు. చింతపల్లి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరంలో భాగంగా బుధవారం దత్తత గ్రామాలైన చవటపాడు, పెండ్లిమామిడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించారు. బాల్యం నుంచే శారీరకంగా ఉత్సాహంగా ఉండటానికి క్రీడలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డిగ్రీ విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

పెండ్లిమామిడిలో విద్యార్థులతో ఆటలు ఆడిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు

గూడెంకొత్తవీధి ఏకలవ్య పాఠశాలలో పోటీలను ప్రారంభించిన ప్రిన్సిపల్ రమణ

సీలేరు, న్యూస్‌టుడే: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ మై భారత్ (విశాఖపట్నం) ఆధ్వర్యంలో గూడెంకొత్తవీధి ఏకలవ్య పాఠశాలలో నిర్వహించిన క్రీడాపోటీలు ఉత్సాహంగా సాగాయి. ప్రిన్సిపల్ రమణ ఈ పోటీలను బుధవారం ప్రారంభించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడలతో ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. మైడియర్ ఫౌండేషన్ అధినేత రంజిత్‌కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## 'స్థానిక' ఎన్నికల్లో గెలుపే ధ్యేయం

కొయ్యూరు, న్యూస్‌టుడే: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలని జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. కొయ్యూరులో తెదేపా మండల సమావేశాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఎన్నికల్లో ఎవరిని బరిలో నిలిపినా వారి గెలుపునకు కృషిచేయాలన్నారు. సర్పంచులు బాలరాజు, సింహాచలం, వెంకటలక్ష్మి, నేతలు శ్రీరామ్మూర్తి, డి.చిట్టిబాబు, ఎల్.భీమరాజు, పి.దేముడు, అప్పలరాజు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంవీవీ ప్రసాద్

## చిన్నారులపై వేధింపులు అరికట్టండి

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: చిన్నారులపై లైంగిక వేధింపులు అరికట్టాలని పాడేరు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత పేర్కొన్నారు. ఆసుపత్రిలో బుధవారం మండల స్థాయి సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కారణంగా వారు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే తల్లిదండ్రులకు తెలియజేప్పేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని ప్రేరేపించే వీడియో గేమ్‌లకు దూరంగా ఉండేలా చూడాలని చెప్పారు. వైద్యాధికారి డాక్టర్ టీఎస్ఎన్ రాజు, ఈదులపాలెం, మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సూపరింటెండెంట్ డాక్టర్ హేమలత

## అ వీ ఇ వీ

### వేతనాలు చెల్లించాలి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: జీసీసీ హమాలీల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పండుబాబు బుధవారం కోరారు. వేతనాలు చెల్లించకపోవడంతో వారంతా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సంక్రాంతికి ముందుగానే వేతనాలు అందజేయాలని కోరారు.

### ముగ్గుల పోటీలు 9న

జి.మాడుగుల: జి.మాడుగుల మండల కేంద్రంలోని విజ్ఞాన భారతి ప్రైమరీ పాఠశాలలో ఈనెల 9న ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ తెలిపారు. ఆసక్తి గల మహిళలు హాజరుకావాలన్నారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

### ఒత్తిడిని జయిద్దాం

కొయ్యూరు, న్యూస్‌టుడే: మర్రిపాలెం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పీఎం ఉషా పథకంలో భాగంగా ఒత్తిడిని జయించే పద్ధతులపై బుధవారం వర్క్‌షాపు నిర్వహించారు. డీడీవో ఎక్స్‌పో లిమిటెడ్ డైరెక్టర్ రమాదేవి పలు అంశాలను వివరించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.సుధ, వైస్ ప్రిన్సిపల్ మహాలక్ష్మి, అధ్యాపకులు శ్రీవిద్య, సౌమిత్రి, శ్రీనివాసరావు, శేఖర్, లలిత, వసంత తదితరులు పాల్గొన్నారు.

### అభివృద్ధిని అడ్డుకోవడం తగదు

సీలేరు, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గూడెంకొత్తవీధి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే.. వైకాపా నాయకులు అడ్డుకోవడం తగదని తెదేపా మండల అధ్యక్షుడు కొండలరావు అన్నారు. బుధవారం నాయకులతో కలిసి మాట్లాడారు. ఈనెల 5న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో చామగెడ్డ గ్రామంలో రెండు వంతెనలకు శంకుస్థాపన చేశామన్నారు. వైకాపా నాయకులు, ఎంపీపీ బోయిన కుమారి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా మండల కార్యదర్శి, ఎంపీటీసీ సభ్యురాలు నాగమణి తదితరులు పాల్గొన్నారు.

### వాలీబాల్ కిట్ల అందజేత

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మండలంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. గ్రామాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. యువతకు ప్రోత్సాహంగా బుధవారం సుజనకోట ఎంపీటీసీ సభ్యురాలు సుబ్బలక్ష్మీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ధర్మారావు వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. వనుగుపుట్టు, గొడ్డిపుట్టు, తోటాపుట్టు, బీటా గ్రామాల్లోని యువకులకు వీటిని అందించారు. ఎంఈఓ కృష్ణమూర్తి, ఏఓ సూర్యనారాయణమూర్తి, సర్పంచి నర్సింగరావు, జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.

## మన్యంలో చలి పంజా

పెదబయలు, పాడేరు/పట్టణం, హుకుంపేట, న్యూస్‌టుడే: మన్యంలో చలిపంజా విసురుతోంది. దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది. మధ్యాహ్నం మూడు గంటలు దాటిన నుంచి చలిగాలులు వీస్తుండడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు చలికి తట్టుకోలేక ఆరుబయట ఎండలో కూర్చొని చదువుకుంటున్నారు. పాడేరు పట్టణంలో చలిగాలులు వీయడంతో విద్యార్థులు, ఉద్యోగులు అవస్థలకు గురయ్యారు. పాడేరు- అరకు జాతీయ రహదారిలో దట్టంగా మంచు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

పాడేరు- అరకు జాతీయ రహదారిలో కమ్ముకున్న పొగమంచు

## ఓటరు మ్యాపింగ్ వేగవంతం

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్డీవో లోకేశ్వరరావు పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఓటర్ మ్యాపింగ్, జాబితా సవరణ తదితర అంశాలపై బీఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. నాలుగు వారాల్లో ప్రక్రియ పూర్తి కావాలన్నారు. బీఎల్‌వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

పెదబయలు మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఆర్డీవో

### నిధుల దుర్వినియోగంపై విచారణ

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంజరి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశాలతో ఇన్‌ఛార్జి ఆర్డీవో ఎం.లోకేశ్వరరావు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో విచారణ చేపట్టారు. రికార్డుల్లో చూపిన పనులకు, క్షేత్రస్థాయిలో జరిగిన పనులకు పొంతన లేదని వచ్చిన ఫిర్యాదులపై వివరాలు తెలుసుకున్నారు. నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీవో శ్యామ్‌సుందర్, తహసీల్దారు త్రినాథ్ పాల్గొన్నారు.

## ఏడు నెలలుగా వేతనాల్లేక వేదన

పాడేరు, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 104 వాహన సిబ్బంది సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సుందరరావు ఆధ్వర్యంలో బుధవారం పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పాతబస్టాండు కూడలి వరకు కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కనీస వేతనాలు అమలు చేయాలని, బకాయి జీతాలు చెల్లించాలని నినాదాలతో హోరెత్తించారు. సుందరరావు, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ.. ఏడు నెలలుగా సిబ్బందికి జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. సంబంధిత అధికారులను విన్నవించినా కనీసం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ సంఘాల నాయకులు సూర్యనారాయణ, నాయుడు, సిద్ధు, గణపతి, అజిత్ తదితరులు పాల్గొన్నారు.

పాడేరు కూడలిలో కొవ్వొత్తులతో ప్రదర్శన

## మెనూ అమలు తప్పనిసరి

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అనంతగిరి మండలంలో రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా కాశీపట్నం అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందుతుందా లేదా అని ఆరా తీశారు. శివలింగపురం ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. ఇదే గ్రామంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. బియ్యంలో పురుగులు ఉండడాన్ని గమనించి వార్డెన్‌ను మందలించారు. రికార్డుల్లో వివరాలు, నిల్వలు సమానంగా ఉండాలని, లేనిపక్షంలో వార్డెన్లపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డైరెక్టర్ పరిమళను ఆదేశించారు. అనంతరం అనంతగిరిలో అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను పరిశీలించారు. డముకు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో మాట్లాడారు. ఐసీడీఎస్ పీవో సుగుణ, ఏటీడబ్ల్యూవో వెంకటరమణ, ఎంఈవో బాలాజీ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


శివలింగపురంలో సరకులు పరిశీలిస్తున్న కృష్ణకిరణ్

## కాంగ్రెస్‌కు డీసీసీ మాజీ అధ్యక్షుడి రాజీనామా

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు డీసీసీ మాజీ అధ్యక్షుడు వంతల సుబ్బారావు ప్రకటించారు. నాయకులతో కలిసి బుధవారం చింతపల్లిలో ఆయన మాట్లాడారు. 45 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, సామాన్య కార్యకర్త నుంచి డీసీసీ అధ్యక్షుడు స్థాయికి చేరారని పేర్కొన్నారు. తాజాగా డీసీసీ అధ్యక్షుడిగా తనను తప్పించి.. వేరేవారికి కేటాయించడంతో మనస్తాపానికి గురై రాజీనామా చేశానన్నారు. మాజీ ఎంపీపీ వంతల బాబూరావు, గూడెంకొత్తవీధి మండల పార్టీ అధ్యక్షుడు కిల్లో చిరంజీవి, డీసీసీ మాజీ డైరెక్టర్లు బాలరాజు, బొజ్జన్న తదితరులు రాజీనామా చేశారన్నారు. అంతకుముందు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పీవీటీజీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న నాయకులు

## అంబులెన్సులు లేక అవస్థలు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ఆసుపత్రుల్లో అంబులెన్సులు అందుబాటులో ఉండక రోగులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ సీతమ్మ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆసుపత్రుల్లో అందుతున్న వైద్యసేవలపై వాడీవేడి చర్చ జరిగింది. లబ్బూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంబులెన్సు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైస్ ఎంపీపీ భాగ్యవతి అన్నారు. ఈ పీహెచ్‌సీ నుంచి ఆరు నెలల కిందట బదిలీపై వెళ్లిన వైద్యాధికారి.. ఇక్కడ డ్రాయింగ్ అధికారిగా వ్యవహరించడం సబబు కాదని, నిధులు దుర్వినియోగమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయని లక్ష్మీపురం సర్పంచి త్రినాథ్ అన్నారు. పీఎంజేవై 2.0 సర్వే చేసి.. 6131 మంది అర్హులను గుర్తించామని ఏఈ కృష్ణారావు తెలిపారు. ఎంపీడీఓ ధర్మారావు, తహసీల్దార్ భాస్కరఅప్పారావు, సీడీపీఓ విమలాకుమారి, మండల ఇంజినీరు మురళీకృష్ణ, ఏఓ మురళీకృష్ణ, జీసీసీ మేనేజర్ కుమారస్వామి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న సర్పంచి త్రినాథ్, హాజరైన సభ్యులు

## మత్తుపదార్థాలతో అనర్థాలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు అన్నారు. మర్రివాడ గ్రామంలో బుధవారం రాత్రి సైబర్ నేరాలు, మహిళా చట్టాలు, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ఎస్సై కిశోర్‌వర్మతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలు తమకు తెలియజేయాలన్నారు. యువకులంతా మంచి భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. వారికి వాలీబాల్ కిట్ పంపిణీ చేశారు.

వాలీబాల్ కిట్ అందిస్తున్న సీఐ, ఎస్సై

## విధి నిర్వహణలో అలసత్వం తగదు

పారిశుద్ధ్య పనులు పరిశీలిస్తున్న ఎంపీడీవో రమణబాబు

సీలేరు, న్యూస్‌టుడే: సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని ఎంపీడీవో రమణబాబు ఆదేశించారు. సీలేరు, ధారకొండ గ్రామ సచివాలయాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం తగదన్నారు. సంపద కేంద్రాన్ని పరిశీలించారు. దీన్ని వినియోగంలోకి తేవాలన్నారు. డిప్యూటీ ఎంపీడీవో బాలకృష్ణ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

పాడేరు 89853 66570 | అరకులోయ: 63034 86346 | చింతపల్లి: 94404 07658

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: ?: పెదబయలు మండలం అరడకోట పంచాయతీ కాగువలస పాఠశాలలో మరుగుదొడ్డి శిథిలమైంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
– రాంబాబు, స్థానికుడు
✓: మరుగుదొడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
– ఎంఈవో కృష్ణమూర్తి



ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ?: దోడిపుట్టు నుంచి గత్తురమండ గ్రామానికి వెళ్లే మార్గంలో కొత్త వంతెన నిర్మించారు. రహదారి నిర్మాణం మరిచారు. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాం.– దామోదర్, స్థానికుడు ✓: రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపించాం. – ధర్మారావు, ఎంపీడీఓ, ముంచంగిపుట్టు

పెదబయలు, న్యూస్‌టుడే: ?: గంపరాయిలో బస్ షెల్టర్ మరమ్మతులకు గురైంది. – రాజారావు, గంపరాయి
✓: నిధులు విడుదలైతే మరమ్మతులు చేయిస్తాం.– శ్యాంసుందర్‌రావు, ఎంపీడీవో, పెదబయలు

సీలేరు, న్యూస్‌టుడే: ?: గూడెంకొత్తవీధి-ఆర్వీనగర్ ప్రధాన రహదారిపై పశువుల సంచారం అధికమైంది. వీటి వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. – ప్రసాద్, ఆర్వీనగర్ ✓: రహదారిపై పశువులను విడిచిపెట్టవద్దని యజమానులకు నోటీసులు జారీచేస్తాం. నిబంధనలు పాటించని వారిని గుర్తించి అపరాధ రుసుం వసూలు చేస్తాం.– బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి



## విద్యార్థులకు రగ్గుల పంపిణీ

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: చిన్నజీయర్ స్వామి సహకారంతో, వికాస తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో అరకులోయ ఏపీగురుకుల పాఠశాలలో విద్యార్థులకు రగ్గులు పంపిణీ చేశారు. సంస్థ రాష్ట్ర అధ్యక్షులు వర్మ, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర పాల్గొన్నారు. ఇప్పటివరకు ఏజెన్సీలో 5 వేల రగ్గులు పంపిణీ చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రిన్సిపల్స్ రమణ, రామకృష్ణ, గిరిజన సంఘం నాయకులు రామారావు, దశరథ్, ఐసుబాబు, భగత్‌రాం తదితరులు పాల్గొన్నారు.


అరకులోయ ఏపీఆర్ పాఠశాలలో రగ్గులు పంపిణీ చేస్తున్న సంస్థ ప్రతినిధులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తాజంగి పంచాయతీ వంతమామిడి గ్రామ గిరిజనులకు కృష్ణ మెటర్నిటీ నర్సింగ్ హోమ్ వైద్యులు కమల, తేజస్వి ఆర్థిక సహాయంతో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ ఆధ్వర్యంలో బుధవారం రగ్గులు పంపిణీ చేశారు. పాంగి ధనుంజై, చిరంజీవి పాల్గొన్నారు.

(c) eenadu

# ఈనాడు అమరావతి
## గుంటూరు

గురువారం జనవరి 8, 2026 5


## 9న ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు

**గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే:** తెలుగువారి ప్రియ పత్రిక 'ఈనాడు' దిన పత్రిక 50 వసంతాలు పూర్తి చేసుకుంది. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. ఈటీవీ.. మీటీవీ అంటూ మూడు దశాబ్దాలుగా ఈటీవీని తెలుగు ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలకు గుంటూరు వేదిక కాబోతోంది. ఈనెల 9న స్తంభాలగరువులోని చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్నాయి. సినీ గీతాలు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో ఉర్రూతలూగించేలా పలు కార్యక్రమాలు దీనిలో ఉంటాయి. వేడుకలకు ప్రత్యేక అతిథిగా ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ హాజరవుతున్నారు. సినీనటుడు నందు యాంకర్‌గా వ్యవహరిస్తారు. తమన్ బృందం సంగీత విభావరితో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. సినీ గాయనీగాయకుల గాన మాధుర్యంతో ఆద్యంతం వినోదభరితంగా సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే పాస్‌లు తప్పనిసరి.

**నేడు పాస్‌ల పంపిణీ**

★ జనవరి 8న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్ వద్ద పాస్‌లు పంపిణీ చేస్తారు.

★ పాస్‌తో పాటు ప్రత్యేక ఆకర్షణగా ఇచ్చే రిస్ట్ బ్యాండ్‌లను ధరించిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

## 10 నుంచి క్రీడా సంబరాలు

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ కర్రసాము, గాలి పటాలు ఎగురవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి క్రీడలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల పరిధిలో నిర్వహిస్తామన్నారు.

# భూసమీకరణ ప్రక్రియ ఆరంభం

### అభివృద్ధిపై స్పష్టత కోరుతున్న రైతులు

**ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు**

**న**వ్యాంధ్ర రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా అంతర్జాతీయస్థాయి క్రీడామైదానం, రైల్వేమార్గం, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటుకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల్లో భూసమీకరణ చేస్తున్నారు. బుధవారం నుంచి భూసమీకరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయా గ్రామాల్లో అమరావతిలో భాగస్వామ్యులవుతున్నామనే ఆనందంతో పాటు పలు సందేహాలను వ్యక్తం చేశారు. తొలివిడత భూములు ఇచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వనందున మాకు ఎప్పటిలోగా అభివృద్ధి చేసిన లేఔట్లు ఇస్తారో స్పష్టత కావాలని కోరారు.

గతంలో తమకు కేటాయించిన లేఔట్ల పరిస్థితి గురించి వడ్డమాను గ్రామ సభలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను ప్రశ్నిస్తున్న రైతులు, పక్కన మంత్రి నారాయణ

### సందేహాలు నివృత్తి చేస్తున్న ప్రజాప్రతినిధులు

కౌలు ధరలు పెంచడంతో పాటు రైతు కూలీలకు పింఛను, రిటర్నబుల్ ప్లాట్ల విస్తీర్ణం పెంచాలని విన్నవించారు. సీఆర్‌డీఏకి భూములు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నందున మూడేళ్లలో అభివృద్ధి చేయని పక్షంలో పరిహారం ఇచ్చేలా నిబంధన పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఇనాం భూములు ఉన్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి ప్రాజెక్టులు వస్తాయి, ఎప్పటిలోగా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. తొలి రోజు అటు వడ్డమాను, ఇటు యండ్రాయిలో కొందరు రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చి సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, భాష్యం ప్రవీణ్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్‌తేజ రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.

### కౌలుపెంపుపై సీఎంతో చర్చించాక చెబుతాం..

29 గ్రామాల పరిధిలో భూసమీకరణ చేసినప్పుడు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రకటించామని, ఆచరణలో జాప్యం కావడంతో మరో ఐదేళ్ల పాటు కౌలు ఇస్తున్నామని చెప్పారు. ఇక్కడ కూడా మూడేళ్లలో అభివృద్ధి చేయని పక్షంలో రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కౌలు పెంపుపై సీఎంతో చర్చించిన తర్వాత ఎంత పెంచుతామన్న విషయమై ప్రకటిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వడ్డమానులో కొందరు రైతులు రాజకీయ అస్థిరత వల్ల రాజధాని అభివృద్ధి ఆగిపోతే రైతులకు పరిహారం వచ్చేలా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. యండ్రాయిలో రైతులు సీఆర్‌డీఏకి భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని, అయితే వీలైనంత తొందరగా అభివృద్ధి చేయాలని కోరారు.

### ఆ గ్రామాల్లో సందడి..

భూసమీకరణ ప్రారంభించడానికి అధికారులు బుధవారం రెండు గ్రామాల్లో కార్యాలయాలు ప్రారంభించడంతో సందడి నెలకొంది. రైతులు ప్రస్తుతం భూముల విలువ, రాజధాని రాకముందు పరిస్థితులపై చర్చించుకోవడం కనిపించింది. భూములు తీసుకున్న తర్వాత ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారన్న విషయమై పలువురు చర్చించుకోవడం కనిపించింది. రాజధానిలో జరుగుతున్న పనుల తీరు, రహదారులు ఎక్కడెక్కడి వరకు వేస్తారన్న అంశాలపై చర్చించుకున్నారు. ఏడు గ్రామాల్లో భూసమీకరణకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో ఆయా గ్రామాల ప్రజలు రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు.

### అసత్యాలు నమ్మొద్దు

**అ**నంతవరం, నెక్కల్లు వైపు సంస్థలు వస్తున్నాయా? భూములు ఇచ్చినవాటికి విలువ పెరుగుతుందా? అని రైతులు త్రిసభ్య కమిటీ సమావేశంలో అడిగితే సమాధానం చెప్పేలోపు అపార్థాలు చేసుకుని తప్పుడు ప్రచారం చేశారు. రైతులు అసత్యాలు నమ్మొద్దు. రాజధాని అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం అడ్డుకుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతి రాజధానిని ముందుకు తీసుకెళ్తున్నాయి. చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చాం. ఈ ప్రాంతంలో ఉద్యోగ, వ్యాపార, పారిశ్రామిక, ఐటీ రంగాలు తీసుకొచ్చి అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి రెండోవిడతలో భూములు ఇస్తున్న రైతులకు కౌలు కొంత పెంచాలి. తొలివిడత భూసమీకరణ కింద ఇచ్చిన రైతులకు రూ.1.50లక్షలు రుణమాఫీ చేశారు. అదేవిధంగా ఇక్కడ అమలు చేయాలి. మంత్రి నారాయణ సీఎంతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. దురదృష్టవశాత్తు జగన్ విధానాల వల్ల చేపట్టిన పనులు పూర్తికావడంలో అంతులేని జాప్యం జరిగింది. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రాజధాని అమరావతిని ఒప్పుకుని తర్వాత గ్రీన్‌ట్రిబ్యునల్‌లో కేసులు వేయడంతో పాటు ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు చేసి రుణం రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఈ ప్రాంతంపై జగన్ ద్వేషం పెంచుకుని విషం చిమ్మారు. పనులు ఆలస్యానికి కారణం జగన్. ఆయన మాటలు, అసత్యప్రచారం చేసే ఆయన అభిమానుల మాటలు నమ్మొద్దు. రాజధానికి కొత్త ప్రాజెక్టులు వస్తున్న తరుణంలో భూసమీకరణ ప్రక్రియకు సహకారం అందించి 60 రోజుల్లో పూర్తయ్యేలా చూడాలి. సీడ్‌యాక్సెస్ రోడ్డు, ఇతర రోడ్ల నిర్మాణాలు తొందరగానే పూర్తవుతాయి. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు పనులు వేగంగా జరుగుతున్నాయి. హరిశ్చంద్రపురం గ్రామంలో ఇనాం భూముల సమస్య పరిష్కరిస్తే అక్కడి రైతులు సంతోషంగా భూములు ఇస్తారు. మంత్రి స్పందించి త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి.

-ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్

### జరీబు భూముల సమస్యపై ఆరా

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** రాజధాని నిర్మాణానికి గతంలో ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన భూముల విషయంలో జరీబు, మెట్ట సమస్యలను పరిష్కరించడానికి బుధవారం తుళ్లూరుకు స్టేట్ లెవల్ కమిటీ వచ్చింది. ఈ విషయమై మండలంలో సమస్యలు ఉన్న 202.205 ఎకరాలకు సంబంధించి 88 రైతులకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి పత్రాలు పరిశీలించారు. జేసీ అశుతోష్ శ్రీవాస్తవ, ఆర్డీవో శ్రీనివాసరావు, తుళ్లూరు తహసీల్దార్ ఎం.హరిబాబుతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన స్టేట్ లెవల్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.


7వ వర్ధంతి

దేవరపు నరసింహారావు

సైకిల్ డీలర్స్

జననం 16 నవంబర్ 1924 — మరణం 08 జనవరి 2019

మీ జ్ఞాపకాల స్మృతిలో...

కుటుంబసభ్యులు

ANNAPURNA DE ROYAL

SIVA MEDICAL SYSTEMS ● D.NARASIMHARAO & CO.


## ఆకట్టుకునేలా సరస్

### ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం నేడు

**కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే:** స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు పెంచేందుకు, సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా సరస్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తున్న ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నుంచి పది రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. 12ఎకరాల విస్తీర్ణంలో 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళలు, యువతను ఆకట్టుకునేలా పలు రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువుదీరాయి. పిల్లలను ఆకట్టుకునేలా అమ్యూజ్‌మెంట్ పార్కు ఏర్పాటు చేశారు. పిల్లలు ఉల్లాసంగా గడిపేందుకు అవకాశముంది. మరోవైపు ఆహార ప్రియులను ఆకట్టుకునేలా వివిధ రాష్ట్రాల ప్రత్యేకత ఉన్న ఆహార పదార్థాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. మొత్తంగా సరస్‌లో పండగ సందడి కనిపించేలా ముందుగానే యంత్రాంగం సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం సరస్ మేళాను ప్రారంభించి స్టాళ్లు సందర్శించనున్నారు. సరస్ వద్ద ఏర్పాట్లను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా బుధవారం సాయంత్రం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, డీఆర్‌డీఏ ఇన్‌ఛార్జి పీడీ విజయలక్ష్మి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, డీపీఓ నాగసాయికుమార్ పాల్గొన్నారు.

ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

స్టాళ్లలో డ్వాక్రా ఉత్పత్తులు..

## ఆవకాయ్.. పిలుస్తోంది రారండోయ్..

### మూడు రోజుల పాటు ఉర్రూతలూగించనున్న కార్యక్రమం

**వి**ద్యుత్తు దీపాల వెలుగు జిలుగులు.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన వేదికలతో నదీతీరం కోలాహలంగా మారింది. ఆవకాయ్ కార్యక్రమం నిర్వహణతో నదీతీరంలో సందడి వాతావరణం నెలకొంది. కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్, నది మధ్యలో ఉన్న భవానీద్వీపం వేదికగా ఈనెల 8, 9, 10 తేదీల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా వేదికల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం పూజారులు కృష్ణమ్మకు హారతులు ఇచ్చారు. ప్రధాన వేదికపై కళాకారులు నృత్య సాధన చేశారు.

\- భవానీపురం, న్యూస్‌టుడే

సీఎం ప్రారంభించనున్న బోట్ హౌస్

సిద్ధమైన స్టాళ్లు



ప్రధాన వేదికపై నృత్య సాధన

### బీసీ పారిశ్రామికవేత్తలకు రాయితీ పునరుద్ధరించాలి

**తాడేపల్లి, మంగళగిరి:** బీసీ పారిశ్రామికవేత్తల పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాలు కొనుగోలుకు గతంలో ఉన్న రాయితీలను పునరుద్ధరించాలని ఏపీ బీసీ ఎంటర్‌ప్రెన్యూర్ ఫోరం ప్రతినిధులు మంగళగిరిలోని ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావును కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఏపీ పేపర్ కప్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ప్లాస్టిక్ మ్యానిఫ్యాక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, బ్రికెట్ ఇండస్ట్రీస్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.

## ఆ గాలి... ఆగాలి

### 2029 నాటికి స్వచ్ఛ గుంటూరు దిశగా అడుగులు

**ఈనాడు - అమరావతి**

చెత్త, మురుగుకాలువలో వ్యర్థాలు... గుంటూరు నగరాన్ని ఏళ్ల తరబడి పీడిస్తున్న సమస్యలివి. చెత్తను జిందాల్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌కు తరలించడం, మురుగుకాలువల ఆధునికీకరణ ద్వారా ఇబ్బందుల పరిష్కారానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పౌర భాగస్వామ్యం తోడైతే స్వచ్ఛ గుంటూరు సాధనలో ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది.

వాయు నాణ్యత పరిశీలన వ్యవస్థ

క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిధుల వినియోగం.. రూపాయలు కోట్లలో...

| సంవత్సరం | మంజూరు | ఖర్చు |
|---|---|---|
| 2019-20 | 0.12 | 0.12 |
| 2020-21 | 0.76 | 0.76 |
| 2021-22 | 1.96 | 1.96 |
| 2022-23 | 2.92 | 2.92 |
| 2023-24 | 11.83 | 10.99 |
| 2024-25 | 2.19 | 0.62 |
| మొత్తం | 19.78 | 17.37 |

*దే*శంలోని కాలుష్య నగర జాబితాలో గుంటూరు చేరడంతో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేపట్టిన క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కాలుష్యస్థాయిని 2029 నాటికి 70 నుంచి 80 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకు కేంద్రం ఇప్పటివరకు రూ.19.78 కోట్లు మంజూరు చేయగా.. జీఎంసీ, కాలుష్య నియంత్రణమండలి రూ.17.37 కోట్లు వినియోగించినట్టు లెక్కలు చెబుతున్నాయి.

### కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా స్థాయి అమలు కమిటీ ఏం చేస్తోందంటే...

▶ రవాణా, పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధి, వ్యవసాయశాఖ అధికారులు సభ్యులుగా, కాలుష్య నియంత్రణ మండలి అధికారి మెంబర్‌గా కన్వీనర్‌గా ఉన్నారు. చేపడుతున్న కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు.

▶ పచ్చదనం పెంచడం, కాలం చెల్లిన వాహనాలను కట్టడి చేయడం, పరిశ్రమల్లో క్లీన్ ఫ్యూయల్స్ వినియోగించేలా పర్యవేక్షించడం, ఘన వ్యర్థాలను మండించకుండా చూడడం, ఈ-బస్సుల వినియోగంపై దృష్టి పెట్టారు. తద్వారా వాయు నాణ్యత పెరిగిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

### అభివృద్ధి పనులు ఇలా..

▶ ట్రాక్టర్ మౌంటెడ్ స్వీపింగ్ మిషన్లు 2, డీసిల్టింగ్ మిషన్లు 3, వాటర్ స్ప్రింక్లర్లు 2 కొన్నారు. 3.46 కి.మీ.మేర రోడ్లను విస్తరించడం, సీసీ రోడ్లుగా మార్చడం చేశారు.

2025-26లో మెడికల్ క్లబ్ నుంచి బీటీ రోడ్డుకు రూ.1.60 కోట్లు, అంజుబల్ స్కూల్ నుంచి జాతీయ రహదారి వరకు బీటీ రోడ్డుకు రూ.1.50 కోట్లు, మియావాకీ ప్లాంటేషన్‌కు రూ.46 లక్షలు మంజూరు చేశారు.

### నగరవాసి ఏం చేయాలంటే..

▶ మరో మూడేళ్లలో స్వచ్ఛ గుంటూరు సాకారమవ్వాలంటే.. తనవంతుగా పరిసరాల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలి. చెత్తను రోడ్లపై వేయకుండా కుండీలను వినియోగించాలి. ఆహార.. తదితర వ్యర్థాలను మురుగుకాలువల్లో పడేయకుండా చూడాలి. కాస్త దూరానికే కార్లు, బైకులు కాకుండా సైకిళ్లను ఎంచుకోవడం ఉత్తమం.

## తురకపాలెంలో మరో మెలియాయిడోసిస్ కేసు

**ఈనాడు, అమరావతి:** గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గుంటూరు సమీపంలోని తురకపాలెంలో మరో మెలియాయిడోసిస్ కేసు నమోదైంది. ఈ వ్యాధితో బాధపడుతున్న 28 ఏళ్ల యువకుడికి నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గత పది రోజులుగా చికిత్స అందిస్తుండగా ప్రస్తుతం కోలుకుంటున్నారు. సదరు యువకుడికి మూడేళ్ల కిందట జరిగిన ప్రమాదంలో మోకాలి జాయింట్‌కు శస్త్రచికిత్స జరగ్గా.. ఇటీవల ఆ భాగంలో నొప్పి, వాపు వచ్చినట్లు తెలుస్తోంది. అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో గత నెల 25న గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు. అనుమానంతో వైద్యులు వాపు ఉన్న భాగంలోని ద్రవాన్ని సేకరించి కల్చర్‌కు పంపించగా మెలియాయిడోసిస్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మరో 2-3 రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు వివరించారు.

☛ తురకపాలెంలో అంతుచిక్కని మరణాల నేపథ్యంలో ప్రభుత్వం నాలుగు నెలల కిందట ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలో అందరికీ వివిధ రకాల రక్తపరీక్షలు నిర్వహించి వ్యక్తిగత ప్రొఫైల్స్ సిద్ధం చేయడం తెలిసిందే. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని ఎప్పటికప్పుడు గుంటూరు జీజీహెచ్‌లోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇప్పటికీ ఫిజిషియన్, సర్జన్, డెర్మటాలజిస్టుతో కూడిన ప్రత్యేక బృందం ప్రతివారం తురకపాలేన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే, మరోవైపు గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్‌టైఫస్ కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది.

## పసుపు ధర క్వింటాలు రూ. 14 వేలు

**దుగ్గిరాల, న్యూస్‌టుడే:** దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పసుపు ధరలు పెరిగాయి. క్వింటాలుకు రూ. 500 వరకూ పెరుగుదల కన్పిస్తోంది. బుధవారం కొమ్ములు క్వింటాలుకు రూ.13675 నుంచి రూ. 14100 కాయ రూ. 13725 నుంచి రూ. 14211గా నమోదైంది. గత వారంలో కొమ్ములు, కాయ గరిష్ఠ ధర రూ.12 వేలు నుంచి రూ.13511 వరకూ పలికాయి. గతనెల డిసెంబర్ మూడో వారం రూ. 12 వేలు నుంచి రూ. 13 వేలు వరకు ఉన్న ధర 31వ తేదీన బాగా తగ్గింది. రూ.10,200 వేలు మాత్రమే నమోదైంది. అప్పటి నుంచి మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. బుధవారం కొమ్ములు 419.25 క్వింటాళ్లు, కాయ 218 క్వింటాళ్లు అమ్మకం జరిగింది.

దుగ్గిరాల యార్డులో అమ్మకానికి పోసిన పసుపు

## అద్విక కేసు.. మహిళా ఏజెంట్ అరెస్టు

**పటమట:** అద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో మహిళా ఏజెంట్‌ను సిట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన రామిరెడ్డి, ఝాన్సీ దంపతులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సుమారు 140 మందితో అద్విక ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టించారు. సుమారు రూ.2 కోట్ల మేర కమీషన్ రూపంలో లబ్ధి పొందారు. లబ్ధి పొందిన నగదును తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో గత నెల 30న రామిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం అతని భార్య ఝాన్సీని అరెస్టు చేశారు. దాంతో అద్విక కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది.


**SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**

స్ట్రెస్డ్ అసెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెథసి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ కె.యస్.హెచ్.శాస్త్రి (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం. : 89784 80704

ఆస్తి తనిఖీ కొరకు : 99204 59242

Appendix – IV –A
[See Proviso to rule 8(6) R/w 9(1)]

**స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన**

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)కు 9(1)లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

1 సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి ఋణగ్రహీత: మెస్సర్స్ వెంకట శివ ఆగ్రో ప్రొడక్ట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు శ్రీ దిరిశాల బ్రహ్మయ్య, తండ్రి : శివార్జునరావు, వార్డు నెం.2, డి.నెం.83-1-91, వంశీకృష్ణ మిల్స్, సింహపురి ఎస్టేట్, గుంటూరు. శ్రీ దిరిశాల బ్రహ్మయ్య, ఫ్లాట్ నెం.101, 1వ ఫ్లోర్, భరత్ రెసిడెన్సీ, డోర్ నెం.135-55, జెకెసి కాలేజ్ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు-522439. శ్రీమతి దిరిశాల శ్రీలక్ష్మి, భర్త : బ్రహ్మయ్య, ఫ్లాట్ నెం.101, 1వ ఫ్లోర్, భరత్ రెసిడెన్సీ, డోర్ నెం.135-55, జెకెసి కాలేజ్ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు - 522439. శ్రీ అయిలం కోటేశ్వరరావు, ఫ్లాట్ నెం.113, శ్రీ లక్ష్మీ గణపతి టవర్స్ 2, స్తంభాలగరువు, గుంటూరు - 522006. వేరొక చిరునామా: శ్రీ అయిలం కోటేశ్వరరావు, ఫ్లాట్ నెం.101, 1వ ఫ్లోర్, భరత్ రెసిడెన్సీ, డోర్ నెం.135-55, జెకెసి కాలేజ్ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు-522439. వారు డిమాండ్ నోటీసు తేది.30-12-2023 ప్రకారం తేది.30-12-2023 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తం రూ.8,40,68,492/- మరియు + తేది.31.12.2023 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే భౌతిక స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో నున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై" తేది:28-01-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకములకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) ఇందుమూలముగా సూచించటమైనది.

షెడ్యూలు ఆస్తుల వివరములు

ఆస్తి-1: (రిజిస్టర్డు సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.11784/2018, తేది.20.12.2018 ప్రకారం శ్రీ అయిలం కోటేశ్వరరావు గారి పేరున కలదు): గుంటూరు జిల్లా, గుంటూరు సబ్ డివిజన్, ఏటుకూరు గ్రామ పంచాయితీ ఏరియా, ప్రస్తుతం న్యూ మున్సిపల్ లిమిట్స్, గుంటూరు, ఏటుకూరు గ్రామ డి.నెం.7/డి1 లోని ఎ.0.92 సెంట్లు విస్తీర్ణం గల ఆస్తి. హద్దులు: తూర్పు : తన్నీరు రామకృష్ణ గారి ఆస్తి, దక్షిణం : మేకల వెంకట సుబ్బయ్య గారి భూమి, పడమర : కమ్మెల దానమ్మ మరియు ఇతరుల భూమి, ఉత్తరం : రోడ్డు.
పైన తెలిపిన హద్దులలోని విస్తీర్ణం ఎ.0.92 సెంట్లు లేదా 0.372 హెక్టార్ల మెట్ట భూమి.

రిజర్వు ధర : రూ.6,68,00,000/- ధరావత్తు : రూ.66,80,000/- బిడ్ పెంపుదల : రూ.20,000/-

ఆస్తి-2: (రిజిస్టర్డు సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.6696/2014, తేది.09.06.2014 ప్రకారం 1. శ్రీ అయిలం కోటేశ్వరరావు, 2. శ్రీ దిరిశాల బ్రహ్మయ్య, 3. శ్రీమతి దిరిశాల శ్రీలక్ష్మి వారి పేరున కలదు: గుంటూరు జిల్లా, నల్లపాడు సబ్ డివిజన్, నల్లపాడు శివారు, తురకపాలెం గ్రామ పంచాయితీ ఏరియా, ప్రస్తుతం న్యూ మున్సిపల్ లిమిట్స్, గుంటూరు, నల్లపాడు గ్రామ డి.నెం.712/ఎ లోని 1106 చ॥గ॥లు లేదా ఎ.0.40 సెంట్లు విస్తీర్ణం గల ఆస్తి. హద్దులు: తూర్పు : గంగవరపు సూర్యనారాయణ రెడ్డి గారి స్థలం, దక్షిణం : అయిలం వీరయ్య గారి స్థలం, పడమర : అయిలం పెద్దపుల్లయ్య గారి స్థలం, ఉత్తరం : 50 అ॥ల వెడల్పు గల రోడ్డు.
పైన తెలిపిన హద్దులలోని విస్తీర్ణం 1106 చ॥గ॥లు లేదా 924.72 చ॥మీ॥ల ఖాళీ నివాస స్థలం.

రిజర్వు ధర : రూ.1,83,00,000/- ధరావత్తు : రూ.18,30,000/- బిడ్ పెంపుదల : రూ.20,000/-

2 సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి ఋణగ్రహీత: మెస్సర్స్ జి.కె.ఆర్. ఎంటర్‌ప్రైజెస్, ప్రొప్రయిటర్ : శ్రీమతి గాదె సుమలత, భర్త: కేశవ రెడ్డి, డోర్ నెం.7-22, కొత్తరెడ్డిపాలెం గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. హామీదారు: శ్రీ గాదె కేశవ రెడ్డి, తండ్రి : నాగిరెడ్డి, డోర్ నెం.7-22, కొత్తరెడ్డిపాలెం గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. వారు డిమాండ్ నోటీసు తేది 31-08-2019 ప్రకారం తేది.31-08-2019 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.36,55,116/- + తేది.31.08.2019 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో నున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై" తేది: 28-01-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకములకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) ఇందుమూలముగా సూచించటమైనది.

షెడ్యూలు ఆస్తి వివరములు

ఆస్తి నెం.1 : ఐటమ్ నెం.1: గుంటూరు జిల్లా, చేబ్రోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తేది. 30.03.2013న రిజిస్టర్ కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1131/2013 (లోని ఐటమ్ నెం.1) ప్రకారం శ్రీ గాదె కేశవ రెడ్డి గారి భార్య శ్రీమతి గాదె సుమలత గారికి సంక్రమించిన గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామ పంచాయితీ, పాత రెడ్డిపాలెం గ్రామ డి.నెం.386/5, బ్లాక్ నెం.7, డోర్ నెం.7-71కు పడమర వైపున ఉన్న 145.5/9 చ॥గ॥ల స్థలం అందు గల జి.ఐ. షీట్ రూఫ్‌డ్ ఆర్‌సిసి బిల్డింగ్‌నకు హద్దులు: తూర్పు: షేక్ అల్లీ సాహెబ్ గారి స్థలం - 31 లింకులు, దక్షిణం: అంబటి కుశలవులు గారి స్థలం - 97 లింకులు, పడమర : 2వ ఐటమ్ స్థలం - 31 లింకులు, ఉత్తరం : పెద్దింటి మరినికంట ఇతరులకు అమ్మిన స్థలం - 97.1/2 లింకులు.
ఐటమ్ నెం.2: గుంటూరు జిల్లా, చేబ్రోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తేది. 30.03.2013న రిజిస్టర్ కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1131/2013 (లోని ఐటమ్ నెం.2) ప్రకారం శ్రీ గాదె కేశవ రెడ్డి గారి భార్య శ్రీమతి గాదె సుమలత గారికి సంక్రమించిన గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామ పంచాయితీ, పాత రెడ్డిపాలెం గ్రామ డి.నెం.386/5, బ్లాక్ నెం.7, డోర్ నెం.7-71కు పడమర వైపున ఉన్న 20.4/9 చ॥గ॥ల నడక దారి స్థలమునకు హద్దులు: తూర్పు: ఐటమ్ నెం.1 స్థలం మొ॥నవి - 140 లింకులు, దక్షిణం : అంబటి కుశలవులు గారి స్థలం - 14 లింకులు, పడమర : గాదె హనిమిరెడ్డి గారి స్థలం - 140 లింకులు, ఉత్తరం : ఉమ్మడి నడక దారి -14 లింకులు.
ఐటమ్ నెం.3: గుంటూరు జిల్లా, చేబ్రోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తేది. 06.06.2013న రిజిస్టర్ కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1829/2013 (లోని ఐటమ్ నెం.1) ప్రకారం శ్రీ గాదె కేశవ రెడ్డి గారి భార్య శ్రీమతి గాదె సుమలత గారికి సంక్రమించిన గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామ పంచాయితీ, పాత రెడ్డిపాలెం గ్రామ డి.నెం.386/5, బ్లాక్ నెం.7, డోర్ నెం.7-71కు పడమర వైపున ఉన్న 340 చ॥గ॥ల స్థలం అందు గల జి.ఐ. షీట్ రూఫ్‌డ్ ఆర్‌సిసి బిల్డింగ్‌నకు హద్దులు: తూర్పు: షేక్ అల్లీ సాహెబ్ గారి స్థలం - 71 లింకులు, దక్షిణం: గాదె సుమలత గారి స్థలం - 97 లింకులు, పడమర : 2వ ఐటమ్ స్థలం (రిజిస్టర్డు అమ్మకపు దస్తావేజు నెం. 1829/2013 లోని) - 72 లింకులు, ఉత్తరం : చేబ్రోలు అశోక్ గారి స్థలం - 100 లింకులు.
ఐటమ్ నెం.4: గుంటూరు జిల్లా, చేబ్రోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తేది. 06.06.2013న రిజిస్టర్ కాబడిన అమ్మకపు దస్తావేజు నెం.1829/2013 (లోని ఐటమ్ నెం.2) ప్రకారం శ్రీ గాదె కేశవ రెడ్డి గారి భార్య శ్రీమతి గాదె సుమలత గారికి సంక్రమించిన గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామ పంచాయితీ, పాత రెడ్డిపాలెం గ్రామ డి.నెం.386/5, బ్లాక్ నెం.7, డోర్ నెం.7-71కు పడమర వైపున ఉన్న 48 చ॥గ॥ల స్థలం అందు గల జి.ఐ. షీట్ రూఫ్‌డ్ ఆర్‌సిసి బిల్డింగ్‌నకు హద్దులు: తూర్పు: 1వ ఐటమ్ స్థలం - 140 లింకులు, దక్షిణం: సర్కార్ డొంక - 14 లింకులు, పడమర : గాదె హనిమి రెడ్డి గారి స్థలం మరియు ఇతరులు - 140 లింకులు, ఉత్తరం : ఉమ్మడి నడక దారి - 14 లింకులు.
ఆస్తి నెం.1లో ఐటమ్ నెం.1,2,3 &4 మొత్తం విస్తీర్ణం 533.5/9 చ॥గ॥ల (ఆమోదపు ప్లాన్ ప్రకారం 485.82 చ॥గ॥లు) స్థలం అందు గల జి.ఐ. షీట్ రూఫ్ ఆర్‌సిసి భవనం మరియు 20.4/9 చ॥గ॥ల ఉమ్మడి నడక స్థలం.

రిజర్వు ధర : రూ.30,00,000/- ధరావత్తు : రూ.3,00,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఆస్తి నెం.2: గుంటూరు జిల్లా, చేబ్రోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తేది.25.05.2013న రిజిస్టర్ కాబడిన (ఐటమ్ నెం.2 లో డి-షెడ్యూలు లోని) పార్టీషన్ దస్తావేజు నెం.1744/2013 ప్రకారం శ్రీ గాదె నాగిరెడ్డి గారి కుమారుడు శ్రీ గాదె కేశవరెడ్డి గారికి సంక్రమించిన గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామ పంచాయితీ, పాత రెడ్డిపాలెం గ్రామ డి.నెం.లు 383/2, 383/3, 383/4 & 383/5, బ్లాక్ నెం.7, డోర్ నెం.7-72కు సమీపంలో గల 646.55 చ॥గ॥ల విస్తీర్ణం గల ఖాళీ స్థలమునకు హద్దులు: తూర్పు: బచ్చు శ్రీనివాసరెడ్డి గారి స్థలం - 94 లింకులు, దక్షిణం: బెల్లంకొండ కొండయ్య గారి స్థలం - 108.1/2 లింకులు, పడమర : బి షెడ్యూలు ఆస్తి - 190 లింకులు, ఉత్తరం : 39 లింకుల వెడల్పు గల సర్కార్ డొంక - 29 లింకులు, మరలా తూర్పు : గాదె నాగిరెడ్డి భార్య & కుమారుల ఉమ్మడి ఆస్తి - 96 లింకులు, మరలా ఉత్తరం : గాదె నాగిరెడ్డి భార్య & కుమారుల ఉమ్మడి ఆస్తి - 89 లింకులు.

రిజర్వు ధర : రూ.17,00,000/- ధరావత్తు : రూ.1,70,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

(వ.నెం.1&2) ఇ-వేలం తేదీ : 28-01-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

పై ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:08-01-2026 నుండి 27-01-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఇయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు ఐదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటుటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలని సూచించటమైనది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-1A యొక్క ప్రొవిజన్స్ ప్రకారం అమ్మకం జరుగును.

తేది: 07-01-2026, ప్రదేశం: విజయవాడ — సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా



(c) eenadu

# సోగ్గాడే.. దొంగనాయనా..!

**కల్యాణ మండపాల్లోనే చోరీలు ● 'న్యాట్‌గ్రిడ్‌'లో ఫొటో అప్‌లోడ్ చేయడంతో వెలుగులోకి..**

ఈనాడు – అమరావతి, న్యూస్‌టుడే – విజయవాడ నేరవార్తలు

చేతికి బంగారు ఉంగరాలతో ధర్మేంద్ర

సంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడు. టిప్‌టాప్‌గా.. సోగ్గాడిలా తయారవుతాడు. పెళ్లి వారి దగ్గరి బంధువులా కనిపిస్తాడు. చేతికి తళతళలాడే బంగారు ఉంగరాలు పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తాడు. పెళ్లి వాళ్లు ఆదమరిచి ఉండగా బంగారం, వెండి వస్తువులు తీసుకుని ఉడాయిస్తాడు. అనుమానితుడి ఫొటోను 'న్యాట్‌గ్రిడ్‌'లో అప్‌లోడ్ చేయగానే అతని నేర చరిత్ర ఒక్కసారిగా బట్టబయలైంది. పోలీసులను సైతం విస్తుబోయేలా చేసిన అతడి వివరాలు ఇలా ఉన్నాయి...

**వెండి బిందెల చోరీపై దృష్టి పెడితే..**

గత ఏడాది నవంబరు 7న విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లివారికి చెందిన రెండు వెండి బిందెలు చోరీకి గురయ్యాయి. సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టి ఒక వ్యక్తిని అనుమానించారు. పెళ్లి వీడియో నుంచి అతడి ఫొటో సేకరించారు. అది మినహా ఏ ఇతర ఆధారాలు లేకపోవడంతో సీసీఎస్ పోలీసులు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ 'న్యాట్‌గ్రిడ్' ఆశ్రయించారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమగ్ర నిఘా సమాచార వ్యవస్థ... న్యాట్‌గ్రిడ్. ముంబయి దాడుల తర్వాత అనుమానితుల కదలికలను ముందుగానే గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. పోలీస్, బ్యాంకింగ్, టెలికం, వీసా, పన్నుల విభాగం తదితర 21 సంస్థల డేటా బేస్‌ను న్యాట్‌గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. నిందితుడి ఫొటోను దీనిలో అప్‌లోడ్ చేయగానే.. అతని పేరు తెనాలికి చెందిన నార్ల ధర్మేంద్ర (46)గా తేలింది.

**బంగారం వ్యాపారం చేసి...**

ధర్మేంద గతంలో తెనాలిలో బంగారు నగల దుకాణం నిర్వహించేవాడు. దానిలో నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో వ్యాపారానికి సంబంధించిన పన్నులను ఎగ్గొట్టడంతో అతడిపై 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్' (సీబీడీటీ) కేసు నమోదు చేసి.. ఆ వివరాలు న్యాట్‌గ్రిడ్‌లో ఉంచారు. పోలీసులు నిందితుడి ఫొటో పెట్టగానే ఆ వివరాలు బయటకు వచ్చాయి. బంగారం వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కల్యాణ మండపాలకు దర్జాగా వెళ్లి ఆదమరిచి ఉన్నపుడు చోరీ చేసి ఉడాయించేవాడు.

స్వాధీనం చేసుకున్న నగలు

**పాత కేసుల చిట్టా..**

ధర్మేంద్ర 2022లో కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కల్యాణ మండపంలో 91 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఆ కేసు వివరాలను సరిపోల్చగా.. దానిలోనూ ఇతడి పాత్ర ఉందని తేలింది. చోరీ సొత్తు నుంచి 61 గ్రాముల బంగారాన్ని తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక గుంటూరులో ఇదే తరహాలో కల్యాణ మండపాల్లో రెండు నేరాలు చేయగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

**పోలీసులకు సీపీ అభినందనలు**

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు నేతృత్వంలో బృందం సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఇతని వద్ద 2022 కేసుకు సంబంధించి రూ.9లక్షల విలువైన 61 గ్రాముల బంగారం, గత ఏడాది కేసులో రూ.3లక్షల విలువైన రెండు వెండి బిందెలు స్వాధీనం చేసుకున్నారు.

# మిర్చి రైతులకు అన్నివిధాలా అండగా ఉంటాం

**ధరల స్థిరీకరణకు కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి**



మిర్చి సీజన్‌లో చేపట్టాల్సిన అంశాలపై సమీక్షిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

**గుంటూరు (మిర్చియార్డు), న్యూస్‌టుడే:** 'మిర్చి రైతులకు అన్నివిధాలా మేలు కలిగేలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏయే పంట ఎంత విస్తీర్ణంలో పండిస్తే.. రైతులకు లాభదాయకంగా ఉంటుందో క్లస్టర్ విధానాన్ని రూపొందిస్తున్నాం'.. అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌లో మిర్చి ధరల స్థిరీకరణ, అధిక కమీషన్ వసూలు, జీరో, కటింగ్ వ్యాపారాలు, లారీ కిరాయి, శీతలగిడ్డంగుల్లో నిల్వలు, వేయింగ్ స్కేల్స్‌పై తూకాలు, గోతం ధర పెంపు, మిర్చియార్డులో వసతులు మెరుగుపర్చడం వంటి అంశాలపై బుధవారం సమీక్షించారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారని, శీతలగిడ్డంగిలో సరకు వెలుపలకు తీసే సమయంలో ధర పెంచి ఇవ్వమంటున్నారని కర్నూలు జిల్లా తిమ్మాపురం రైతు వీరేశ్ వాపోయారు. యార్డులో పరిశుభ్రత, మంచినీటి వసతి మెరుగుపర్చాలని కొందరు కోరారు. లారీ కిరాయి వివాదాలు తలెత్తకుండా చూడాలని ఎగుమతి వ్యాపారులు విన్నవించగా.. కిరాయి తగ్గించామని లారీ యూనియన్ నాయకులు చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు స్థిరంగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. గతేడాది 1.96 లక్షల హెక్టార్లలో మిర్చి పంట సాగు చేస్తే. . ఈ ఏడాది 1.06 లక్షల హెక్టార్లలో పంట పండించారన్నారు. కొందరు మిర్చి నుంచి మొక్కజొన్న వైపు మళ్లారన్నారు. ప్రస్తుతం తేజ మినహా అన్ని రకాల మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.

★ సీజన్‌లో మిర్చియార్డుకు వచ్చే రైతులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు మెరుగుపర్చాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మంచినీటి వసతి పాయింట్లు, మరుగుదొడ్లు పెంచాలని, డ్రెయినేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. రైతులకు అల్పాహారం, భోజన పథకాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు.

**శీతలగిడ్డంగుల్లో మిర్చికి రుణాలు**

శీతలగిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసే మిర్చికి రుణాలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మిర్చి రైతుల వివరాలు పూర్తిగా రికార్డు చేస్తున్నామన్నారు. నూరు శాతం ఈ-క్రాప్ నమోదు జరుగుతుందన్నారు. యార్డులోనూ వివరాలు నమోదు చేయాలన్నారు. నల్లి తామర వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు. వేయింగ్ మిషన్లు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. లారీ కిరాయి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రవాణాకు ధర నిర్ణయించుకోవాలని, తక్కువ ధరకు వచ్చే వారిని అడ్డుకోవద్దన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయసునీత, జాయింట్ డైరెక్టర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ హరిబాబు, కార్యదర్శి చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

**పొన్నూరు, న్యూస్‌టుడే:** చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఈ నెల 22వ తేదీ

## 22 నుంచి విజ్ఞాన్స్‌లో ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్-2026

నుంచి 24 వరకు 'ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్-26' నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి పి.నాగభూషణ్ వెల్లడించారు. బుధవారం విజ్ఞాన్స్ యూనివర్సిటీలో గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. అమరావతిలోని సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియా రాకెట్రీ ఛాలెంజ్-2026ను కూడా మూడు రోజులు పాటు ఇదే సమ్మిట్‌లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కళాశాల విద్యార్థులకు, కెమికల్ రాకెట్రీ స్కూల్ స్థాయి విద్యార్థులకు హైడ్రో రాకెట్రీ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

గోడపత్రిక ఆవిష్కరించిన ఉపకులపతి నాగభూషణ్

రాష్ట్రం స్పేస్ హబ్‌గా ఎదగడానికి సమ్మిట్ దోహదపడుతుందని చెప్పారు. ఈ సమ్మిట్‌లో ఇస్రో, డీఆర్‌డీవో ప్రముఖ అంతరిక్ష పరిశ్రమల నిపుణులు పాల్గొంటారని తెలిపారు.

**GOVERNMENT OF ANDHRA PRADESH**
**APEWIDC, GUNTUR DIVISION**

Tender invited from contractors for NIT Nos. 24 to 32/2025-26, dt., 07.01.2026 in Guntur & Palnadu District for works costing from Rs.6.30 to 33.42 Lakhs. Last date of the receipt of tenders: 20.01.2026 upto 4.00 PM
Further details may be viewed at http://tender.apeprocurement.gov.in
Sd/- Executive Engineer, APEWIDC, Guntur.




**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ**

(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ LXIII OF 1951 క్రింద ఏర్పాటు చేయబడింది.
విశాఖపట్నం బ్రాంచ్, # 52-14-77/1, కొత్త రేసపువానిపాలెం, బుల్లయ్య కాలేజ్ దగ్గర, విశాఖపట్నం-530013. ఫోన్ : 0891-2747661 & 94908 24955, ఇ-మెయిల్ : vizag@apsfc.com
ISO · APSFC

**డిమాండ్ నోటీసు**

1. ఋణగ్రహీత : (i) M/s. Averx Drugs Pvt. Ltd, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామినేని నాగశేఖర్, రిజిష్టర్డ్ ఆఫీస్ & యూనిట్ ఆవరణ చిరునామా : ప్లాట్ నెం. 27A31A & 27A32, APIIC ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా-531061.
2. డైరెక్టర్లు/ష్యూరిటీలు/హామీదారులు/చట్టపరమైన వారసులు:
(i) శ్రీమతి బుర్రా ఉమారాణి, భర్త : శ్రీ బి. వెంకటేశ్వరరావు, నివాస ఫ్లాట్ నెం.జి2, శ్రీ నిలయం, పెద్దిరెడ్డి వారి వీధి, శాంతి నగర్, కాకినాడ-533003.
(ii) శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి, భర్త : శ్రీ టి. అమృతరావు, నివాస ఫ్లాట్ నెం.302, స్కై ఆదిత్య అపార్ట్‌మెంట్స్, సందీపని నగర్, గీతం కాలేజ్ రోడ్, ఎండాడ, విశాఖపట్నం-530045.
(iii) శ్రీ KVNS గోపాల రాజు, తండ్రి : శ్రీ వెంకట రామరాజు, డి.నెం.16-48, కొప్పులవారి వీధి, చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా-534460.
(iv) శ్రీ రామినేని నాగశేఖర్, తండ్రి : శ్రీ ఆర్. సూర్యనారాయణ, హెచ్ నెం.1-71, బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు, గుంటూరు జిల్లా-522214.
(v) శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి, భర్త : శ్రీ ఎన్. రామ కృష్ణారావు (లేటు), నివాస డి.నెం.70-3-48/4, ఫ్లాట్ నెం.1A, శ్రీ హ్యాపీ హైట్స్, విద్యానగర్-1, రమణయ్యపేట, కాకినాడ-533005.
(vi) శ్రీమతి N.S.S.R. ధనలక్ష్మి, భర్త : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), కుమారి ఎన్. మణి భావన, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), శ్రీ N.V.V. సత్య సాయి, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), ఫ్లాట్ నెం.24, ప్రతిభ స్కూల్ దగ్గర, సాయి అభిలాష్ నగర్, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440.

డియర్ సర్/మేడమ్,

ఋణగ్రహీత అయిన మీరు, M/s. Averx Drugs Pvt.Ltd, ఫ్లాట్ నెం. 27A31A & 27A32, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా వారు పొందిన ఋణాలకు సంబంధించి నిరర్థక ఆస్తులుగా (NPA) గా మార్చబడినందున **తేది.30.09.2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తం రూ.3,97,89,541/- (మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే)**, APSFC ఇప్పటికే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.23.10.2025** న డిమాండ్ నోటీసును జారీ చేసింది. కొరియర్/రిజిష్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌తో పంపిన నోటీసు ఈ క్రింది వ్యాఖ్యలతో డెలివరీ కాకుండా తిరిగి వచ్చినది. **"చిరునామాలో వ్యక్తి లేనందున"**.

పైన పేర్కొన్న బకాయి మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించడంలో మీరు విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ఋణగ్రహీతలు/హామీదారులకు సంబంధించిన ఆస్తులను (దిగువ వివరించిన విధంగా) స్వాధీనం చేసుకుంటుందని APSFC తెలియజేయబడుతుంది.

**మార్ట్‌గేజ్డ్ / హైపొథికేటెడ్ ఆస్తులు యొక్క వివరములు**

| క్ర.సం | తనఖాదారుని యొక్క పేరు | ఆస్తి వివరములు |
|---|---|---|
| 1. | ఋణగ్రహీత : | |
| | M/s. Averx Drugs Pvt.Ltd | --- |
| 2. | హామీదారులు/చట్టరీత్యా వారసులు | |
| | ష్యూరిటీ హోల్డర్ : 1. శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మీ | ఐటమ్ నెం.1 : కాకినాడ జిల్లా, సర్పవరం, కాకినాడ, రమణయ్యపేట, జయేంద్రనగర్, సర్వే నెం.127, ఫ్లాట్ నెం. 134 ప్రకారం విస్తీర్ణం 600 చ॥గ॥లలోని భూమితో పాటు రెసిడెన్షియల్ భవనం డి.నెం.70-14-11 తో కలదు. |
| | 2. శ్రీమతి బుర్రా ఉమారాణి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యారావుపేట, సౌజన్యనగర్ వద్ద సర్వే నెం.220/4B, ఫ్లాట్ నెం.62 ప్రకారం విస్తీర్ణం 172.22 చ॥గ॥లలోని భూమి. |
| | 3. శ్రీమతి తిరుపతి ధనలక్ష్మీ | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, రమణయ్యపేట వద్ద బ్లాక్ నెం.69, వార్డు నెం.29, సర్వే నెం.195, ఫ్లాట్ నెం.3 & ఫ్లాట్ నెం.5 భాగం ప్రకారం విస్తీర్ణం 481.37 చ॥గ॥లలోని భూమి. |

నలహాలు దిగువ తెలుపబడినవి :
1) మరిన్ని వివరాల కొరకు పోస్టల్ అధికారులు మీకు పంపిన ఒరిజినల్ నోటీసు/కవర్‌ను దిగువ సంతకందారు నుండి సేకరించి, పూర్తి వివరాల కొరకు దరఖాస్తు చేసుకోవలెను మరియు
2) SARFAESI చట్టం క్రింద తదుపరి చర్యలను నివారించడానికి పైన పేర్కొన్న నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు వడ్డీ మరియు ఖర్చులు మొదలైన వాటితో సహా మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించవలెను.

తేది : 08.01.2026
ప్రదేశం : విశాఖపట్నం
సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

# విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి

**గుంటూరు రూరల్:** గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించాలని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో రూపజ్ఞా-2026 జాతీయ స్థాయి ప్రోటోటైప్ ఛాలెంజ్ పోటీలు బుధవారం చోడవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల చెందిన 180 మంది విద్యార్థులు పాల్గొని నమూనాలు ప్రదర్శించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో బయోమెడికల్ విభాగంలో ఆర్వీఆర్ కళాశాల, ఐవోటీ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ యూనివర్సిటీ, అగ్రిటెక్ విభాగంలో ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన బృందాలకు నగదు, బహుమతులు అందజేశారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కోశాధికారి డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాదు, ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్లు రవీంద్ర, శ్రీనివాసరావు, వివిధ విభాగాధిపతులు చంద్రశేఖర్, రాధిక, శోభ ముద్దు ఆలపర్తి తదితరులు పాల్గొన్నారు.

రూపజ్ఞా-2026లో పాల్గొన్న యువత

# అమరావతిలో ఐఓబీ సేవలు

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** రాజధాని అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తమ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ఏపీ సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) వి. డేవిడ్ రాజు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్‌కు ఒప్పంద పత్రాలను అందజేశారు. అమరావతిలో సుమారు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు హర్జిత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఐఓబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు ద్వారా సుమారు 100 మందికి రాజధానిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. అగ్రిమెంట్ పూర్తి కావడంతో బ్యాంకు కార్యకలాపాల విస్తరణకు కీలకమైన ముందడుగు పడింది.

ఐఓబీ అధికారులకు ఒప్పంద పత్రాలు అందిస్తున్న సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) డేవిడ్ రాజు

# మహిళల ఆర్థికాభివృద్ధికి మేళాలు దోహదం

**గుంటూరు (కలెక్టరేట్), న్యూస్‌టుడే:** స్వయం సహాయక సంఘాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధికి అఖిల భారత డ్వాక్రా బజార్ వంటి ప్రదర్శనలు దోహదపడతాయని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గుంటూరులో గురువారం నుంచి ప్రారంభం కానున్న మినీ భారత సమ్మేళనం.. సరస్ ప్రదర్శన ప్రాంగణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశం, రాష్ట్రంలోని గ్రామీణ స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, విక్రయాలకు సరస్ మేళా 2026, అఖిల భారత డ్వాక్రా బజార్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 18 వరకు ప్రదర్శన కొనసాగుతుందన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఏడాదిలో ఆరు మేళాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాల్లో ప్రదర్శన చేపట్టగా.. విజయనగరంలో రూ.12 కోట్లు, విశాఖలో రూ.20 కోట్లు టర్నోవర్ జరిగిందన్నారు. సంక్రాంతి పండగ సమయంలో ఈ మేళాను నిర్వహించడం, దేశ, విదేశాల నుంచి వచ్చే వారికి ఈ ప్రదర్శన అత్యంత ఆకర్షణగా నిలుస్తుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల గ్రామీణ ఉత్పత్తులు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల చేతి వృత్తి కళాఖండాలు, వ్యవసాయ ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, అలంకార వస్తువులు, సంప్రదాయ ఆహార పదార్థాలు ప్రదర్శనలో ఉన్నాయన్నారు. రోజూ వివిధ రాష్ట్రాల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ఆదరించి ప్రదర్శనను విజయవంతం చేయాలన్నారు. సెర్ప్ డైరెక్టర్లు పద్మావతి, సుధాకర్, డీఆర్డీఏ ఇన్‌ఛార్జి పీడీ విజయలక్ష్మి, డీఎస్పీ భానోదయ తదితరులు పాల్గొన్నారు.

స్టాల్ సందర్శించి కళాకారులతో మాట్లాడుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్

**బ్రాయిలర్ ధరలు (కిలో|కి రూ.లలో)**

**వెన్‌కాబ్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 157, రిటైల్ ధర - 184, చికెన్ విత్‌స్కిన్ - 267, చికెన్ స్కిన్‌లెస్ - 304.
**కృష్ణా జిల్లాలో:** వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295.
**అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 170, 179, 190 చికెన్ విత్ స్కిన్ - 330 చికెన్ స్కిన్‌లెస్ - 340.

## ఆరు నెలల్లో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** 'హైటెక్ సిటీని నిర్మించి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. అదే విధంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతారు. రైతులందరూ సహకరించాలి' అని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 6 నెలల్లో రాజధాని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీరు, వరద నీటి నిర్వహణ, మురుగు నీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌తో కలసి రాజధాని గ్రామం దొండపాడులో మౌలిక సదుపాయాల కల్పనపై ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పనుల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేశామని, గ్రామస్థులు కోరిన నిర్మాణాలనూ పూర్తి చేస్తామని చెప్పారు. హరిశ్చంద్రపురంలో ఇనాం భూముల సమస్యలు, 2వ దశ ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తున్న రైతులకు రూ. 1.50 లక్షల రుణ మాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ 2058 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.28 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. సీఆర్డీఏ ఎస్ఈ ధనుంజయ్, అదనపు కమిషనర్ ఏ.భార్గవ తేజ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

దొండపాడు గ్రామ సభలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ, పక్కన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ అధికారులు

**గ్రామస్థులు ఏం కోరారంటే..** నూతన పంచాయతీ కార్యాలయం, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాలు, కల్యాణ మండపం నిర్మించాలి. ✤ టిడ్కో గృహాలకు తాగు నీరు, పార్కు, సీడ్ యాక్సెస్ రహదారిపై వీధి దీపాలు, స్కూల్ గ్రౌండ్, వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయాలి. ✤ పిచుకులపాలెం గ్రామంలో దేవాలయానికి చెందిన 7.7 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌లో సీఆర్డీఏ తీసుకుంది. ఎకరం భూమిని కేటాయించి ఆ దేవాలయాన్ని నిర్మించాలి. ✤ వీధి శూల, గ్రామ కంఠాల సమస్యలు పరిష్కరించాలి. ✤రోడ్లు, చెరువు భూముల్లో ఆక్రమణలను తొలగించాలి. సమస్యాత్మక భూముల్లో వచ్చిన ప్లాట్లు, వార్షిక కౌలు సమస్యలు పరిష్కరించాలి.

**చెవిరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స**

**మంగళగిరి:** మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని బుధవారం విజయవాడ జిల్లా జైలు నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కి బుధవారం పోలీసులు తీసుకొచ్చారు. వెరికోస్ సమస్యతో బాధపడుతున్నానని చెప్పడంతో ఆయన్ని న్యూరాలజీ విభాగానికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. ఉదయం వైద్యశాలకు తీసుకొచ్చిన ఆయన్ను చికిత్స అనంతరం తిరిగి విజయవాడకు తీసుకువెళ్లారు.

## వీవీఐటీయూలో 'సిమెన్స్ ఈడీఏ సెంటర్' ఏర్పాటు

**పెదకాకాని, న్యూస్‌టుడే:** అత్యాధునిక రీసెర్చ్, ఆవిష్కరణలు, రూపకల్పనతో పాటు పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి 'సిమెన్స్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ సెంటర్' (సిమెన్స్ ఈడీఏ) ఏర్పాటుకు వీవీఐటీయూ ఎంపికైనట్లు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ తెలిపారు. యూనివర్సిటీలోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం సిమెన్స్ అకడమిక్ పార్టనర్ గ్రాంటుకు సమర్పించిన.. విద్యార్థుల ప్రాజెక్టు నమూనాలు, అధ్యాపకుల పరిశోధనల ఆధారంగా ఎంపికైనట్లు చెప్పారు. ఈ సెంటర్ ఏర్పాటుకు మూడేళ్లకు రూ.1.5 కోట్లు విలువ చేసే ఈడీఏ సాధనాలను ఆ సంస్థ అందించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్, కంప్యూటర్ ఇంజినీరింగ్ డిజిటల్ తయారీ విభాగాల అధ్యాపకులు, విద్యార్థులకు ఈ సెంటర్ ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిశోధనలు, ప్రాజెక్టులను రూపొందించేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఈసీఈ విభాగాధిపతి, ఈడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎమ్.వై.భానుమూర్తి, సైట్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ షేక్ ఇనావుల్ హక్‌ను వీవీఐటీయూ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కొడాలి రాంబాబు, రిజిస్ట్రార్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, అకడమిక్ డీన్ డాక్టర్ గిరిబాబు అభినందించారు.



అధ్యాపకులను అభినందిస్తున్న వీవీఐటీయూ ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్, మల్లికార్జునరెడ్డి, గిరిబాబు తదితరులు

## 10న కైట్స్ ఫెస్టివల్

**పట్టాభిపురం, న్యూస్‌టుడే:** వికాస్ ఆసుపత్రి, సంతోష్ హోండా, ఈనాడు ఎఫ్ఎమ్ 91.9 సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 10న పొత్తూరులోని ఏసీఎంఈ పాఠశాల క్రీడా మైదానంలో కైట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో సంబరాల్లో భాగంగా కైట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. గాలి పటాలు ఎగురవేయడం, చిన్నారుల టాలెంట్ షో, రంగోలి, విజిటేబుల్ కార్వింగ్, ఫ్లవర్ అరేంజ్‌మెంట్స్, బెస్ట్ బొన్సాయ్, టెర్రస్ గార్డెన్, ఓపెన్ గార్డెన్ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఎటువంటి ఎంట్రీ ఫీజులు ఉండవని స్పష్టం చేశారు.

**91.9FM Vijayawada** ఈ FM 91.9 Mee FM
**ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు**
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ. 5 - ఉ. 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ. 7 - ఉ. 11 |
| నువ్వా నేనా | ఉ. 11 - మ. 2 |
| సత్యభామ | మ. 2 - సా. 5 |
| లైట్ తీస్కో | సా. 5 - రా. 9 |
| సరదాగా కాసేపు | రా. 9 - రా. 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా. 12 - తె. 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

## ఒంటిపై పెట్రోల్ పోసుకుని విద్యార్థి ఆత్మహత్య

**చేబ్రోలు, న్యూస్‌టుడే:** ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ వీరనారాయణ కథనం మేరకు.. తెనాలి మండలం నందివెలుగుకు చెందిన ఎన్.రాఘవేంద్ర వెంకట్ (21) చేబ్రోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం కళాశాలలోని సౌచాలయంలోకి వెళ్లి.. తనతోపాటు ఓ డబ్బాలో తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా వందనాదేవి

**కలెక్టరేట్(గుంటూరు), న్యూస్‌టుడే:** ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా వందనాదేవిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే సంస్థ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వందనాదేవి తెలిపారు.

**EENADU Classifieds**

**BUSINESS SERVICES**

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**REAL ESTATE**

**FLAT FOR SALE**

**GENERAL**

**HOUSE FOR SALE**

**GENERAL**

**చీరాల; రామకృష్ణాపురం** పంచాయితీ మెయిన్‌రోడ్డు తూర్పు, పడమర ఫేసింగ్ 8 సెంట్లలో డబల్ స్టైర్ బిల్డింగ్ అమ్మబడును. ✆ 75694 62982.

**JOBS**

KFC Restaurant Hiring Part-Time Jobs in Mangalagiri. SSC Pass, Age 18 to 30 Yrs. Male / Female. Salary CTC 15740/- Cont: 8801439988, 08523017565.

**గుంటూరు మాస్టర్** మైండ్స్ కాలేజి నందు క్లాస్ ఇన్‌ఛార్జీస్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000 నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి.వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. ✆ 91000 69089.

**ఒమెగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. ✆ 89776 39662, 89776 39663.

**సొసైటి క్లరికల్** స్టాఫ్ (F), మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్ మార్కెట్‌కు సేల్స్, సూపర్‌వైజర్స్, కళ్యాణ మండపంనకు మేనేజర్, వంట మనిషి కావలెను. ✆ 9290069280, 91828 86854.

**APEX ఫిట్‌నెస్,** లక్ష్మీపురం, గుంటూరు నందు లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. అః ఇంటర్/డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్. ✆ 88850 36992.

**గుంటూరు సిటీ** డెకరేషన్ వద్ద పనిచేయుటకు అశోక్ లైలాండ్ నడుపుటకు 35 సం॥ వయస్సు గల పైబడిన డ్రైవర్స్ కావలెను. ✆ 94942 16960.

**ఆయా కావలెను.** దగ్గరలో ఉండే వారు మాత్రమే సంప్రదించండి. చందన నర్సింగ్‌హోమ్, అరండల్‌పేట 18/1, లాడ్జి సెంటర్ దగ్గర గుంటూరు. 94908 45700.

**SECURITY GUARDS**

**గుంటూరు, చేబ్రోలు,** ఆటోనగర్‌లలో 12 గంటల డ్యూటీ చేయుటకు సెక్యూరిటీ సూపర్‌వైజర్, సెక్యూరిటీ గార్డ్స్, లేడీ గార్డ్స్, సెక్యూరిటీ అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్లు వెంటనే కావలెను. 9059591762.

**గమనిక**

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

తెనాలి
• తెనాలి • పొన్నూరు

## ఏఎన్‌యూలో వరల్డ్ హెల్త్ కేర్ క్వాలిటీ ప్రొఫెషనల్ డే

**ఏఎన్‌యూ:** ఏఎన్‌యూలోని ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ విభాగంలో బుధవారం 'వరల్డ్ హెల్త్ కేర్ క్వాలిటీ ప్రొఫెషనల్ డే'ను ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సురేష్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గతంతో పోల్చుకుంటే దేశంలో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. ఇతర దేశాల ప్రజలు సైతం మెరుగైన వైద్యం కోసం భారత్‌కు వస్తున్నారని తెలిపారు. వైద్యురాలు డాక్టర్ షైనీ మాట్లాడుతూ.. రోగులకు సంతృప్తికరమైన వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటు ధరల్లోనే ఉన్నాయన్నారు. విభాగాధిపతి డాక్టర్ నాగరాజు, శ్రీనివాసరావు, డేవిడ్ రాజు, సాధిక్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

## 9న సెట్‌పై అవగాహన సదస్సు

**ఏఎన్‌యూ, న్యూస్‌టుడే:** ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు ధర్మపీఠం ఆధ్వర్యంలో జనవరి 9న ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు శెట్టిపల్లి శశికిరణ్ చెప్పారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌ల నియామకాల పరీక్షలకు అవసరమైన సహాయ సహకారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఉపాధ్యక్షురాలు తాళ్లూరి ప్రహర్షిత, సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

### తెనాలి మార్కెట్ యార్డులో..

**నిమ్మకాయల ధరలు రూ.. (క్వింటా)**

అత్యధికం:3000
అత్యల్పం:1100
సగటు: 1700

– న్యూస్‌టుడే, తెనాలి టౌన్

### మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

తెనాలి : 80085 73125 పొన్నూరు : 80085 73144

? తెనాలి పట్టణ షరాఫ్‌బజార్ జైన్ మందిరం వీధిలో రోడ్డుపై వాహనాలు పెడుతున్నారు. కనీసం నడిచే దారి కూడా ఉండడం లేదు. **- శ్రీనాథ్, నాగరాజు, తెనాలి** ✔ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. **- బి.జనార్దనరావు, డీఎస్పీ** ? తెనాలి మున్సిపల్ కార్యాలయం వెనుక నిర్మాణంలో ఉన్న మున్సిపల్ భవంతి సెల్లార్‌లో నీరు చేరి దుర్వాసన వస్తుంది. స్థానికులకు చాలా ఇబ్బందిగా ఉంది. **- సత్యనారాయణ, గంగానమ్మపేట** ✔ నీటిని తొలగింపజేస్తాం. తగిన చర్యలు తీసుకుంటాం. ? బోస్‌రోడ్డు పాత రైతు బజార్ తొలగించిన ప్రాంతంలో తాగునీరు వృథాగా పోతోంది. **- నాగలక్ష్మి, బోస్‌రోడ్డు** ✔ సత్వరం మరమ్మతులు చేయిస్తాం. **- రామఅప్పలనాయుడు, మున్సిపల్ కమిషనర్** ★ తెనాలి కొత్తపేటలో పాత ప్రభుత్వ వైద్యశాల వెనుక వ్యర్థాల గుట్టలుగా పడి ఉన్నాయని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించి.. శుభ్రం చేయించారు. ★ తెనాలి పట్టణ పాండురంగపేటలో కుక్కల బెడద అధికంగా ఉందని అందిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ అధికారులు స్పందించారు. సమస్యను పరిష్కరించారు. – న్యూస్‌టుడే, తెనాలి టౌన్

? పొన్నూరు పరిధిలోని క్యాబిన్‌పేటలో వీధి దీపం వెలగడం లేదు. మరమ్మతులు చేసే విధంగా చూడండి. **- ఎస్. రాంబాబు, క్యాబిన్‌పేట** ✔ పాడైపోయిన వీధి దీపాన్ని బాగు చేసే విధంగా చూస్తాం. **- షేక్ హసీనా, సహాయ ఇంజినీరు** ? పొన్నూరు పరిధి టీచర్స్ కాలనీలోని మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకున్నాయి. దుర్వాసన వస్తుంది. **- రాజేశ్వరి, టీచర్స్ కాలనీ** ✔ వ్యర్థాలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాం. **- పోతురాజు, ప్రజారోగ్యశాఖాధికారి**
☆ పట్టణ పరిధి 14వ వార్డులో మూడు రోజులుగా చెత్త తొలగించడం లేదని స్థానికుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు అధికారులు స్పందించారు. కార్మికులతో చెత్తను తొలగింపజేశారు.
- న్యూస్‌టుడే, పొన్నూరు

# సేవలు అత్యవసరం.. సమస్యలతో సతమతం

పొన్నూరు, న్యూస్‌టుడే

సగంలో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు

నిడుబ్రోలులో పనిచేయని నీటి శుద్ధి పరికరం

### కల్యాణ మండపం నిర్మించేనా..

పట్టణ పరిధి 7వ వార్డు డీవీసీ కాలనీలో గత వైకాపా పాలనలో డంపింగ్ యార్డు నిర్మాణ పనులకు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.కోటి నిధులు మంజూరు చేశారు. డంపింగ్ యార్డు నిర్మాణ పనులపై స్థానికులు అభ్యంతరం చెప్పారు. నాటి పాలకులు అవి పట్టించుకోకుండా సగం పనులు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను కలిసి డంపింగ్ యార్డు నిర్మాణ పనులు నిర్వహించవద్దని మహిళలు కోరారు. డంపింగ్ యార్డు నిర్మాణానికి బదులు కల్యాణ మండపం నిర్వహించాలని గతంలోనే ఆదేశించారు. ఈసారైనా పూర్తి చేస్తారా? అని స్థానికులు ఎదురు చూస్తున్నారు.

### నూతన పరికరాలు ఎప్పుడో..

నిడుబ్రోలులో ప్రజలకు తాగునీరు అందించే ప్రక్రియలో నీటిని శుద్ధిచేసే పరికరాలు పాడయ్యాయి. ఆ పరికరాల మరమ్మతుల కోసం గత వైకాపా పాలకులు రూ.26 లక్షల నిధులు కేటాయించారు. నిబంధనల మేర పరికరాలను వాడకుండా నాణ్యత లేని వాటిని ఉపయోగించారు. దీంతో కొంత కాలానికే అవి పాడయ్యాయి. నాసిరకం పరికరాలు వాడటంతో గుత్తేదారుడికి బిల్లు చెల్లించలేదు. నూతన పరికరాల కోసం కొంత కాలం కిందట రూ.26 లక్షలు మంజూరు చేశారు. నూతన సంవత్సరంలోనైనా కొత్త పరికరాలు ఏర్పాటు చేస్తారని ఆశతో ఉన్నారు.

### నిధులు మంజూరైనా నిరాశే..

శాంతినగర్‌లోని క్రీడా పరికరాలు పాడయ్యాయి. నూతన పరికరాల ఏర్పాటుకు గత వైకాపా పాలకులు రూ.5 లక్షలు మంజూరు చేశారు. అయినా పరికరాలు అందుబాటులోకి రాలేదు. నిడుబ్రోలు, విద్యానగర్, అంబేడ్కర్‌నగర్‌లోని పార్కుల్లో క్రీడా పరికరాలకు నిధులు మంజూరు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అవి అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ వార్డులో నూతన పార్కుకు రూ.45 లక్షలు, విద్యానగర్, శాంతినగర్, నిడుబ్రోలు పార్కుల్లో మౌలిక వసతులు, క్రీడా పరికరాల ఏర్పాటుకు రూ.45 లక్షలు మంజూరు చేశారు. ఈ పనులను కొత్త ఏడాదిలో పూర్తి చేస్తారని పుర ప్రజలు ఎదురుచూస్తున్నారు.

### మార్చిలోపు పూర్తి..

దీనిపై పురపాలక సంఘ కమిషనర్ ఎం.రమేషుబాబును న్యూస్‌టుడే వివరణ కోరగా.. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆదేశాల మేరకు మార్చి నాటికి పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

## భూమి భౌతిక స్థితిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది

**కొల్లిపర, న్యూస్‌టుడే:** భూమి భౌతిక స్థితిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరెడ్డి అన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం దావులూరులో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ... మట్టి నమూనాలు ప్రమాదకర స్థాయిలో ఫలితాలను వెల్లడిస్తున్నాయన్నారు. కాంప్లెక్సు ఎరువుల వినియోగంతో భూమిలో సేంద్రీయ గర్భ శాతం 0.03కు దిగజారిందన్నారు. సాధారణంగా గర్భ శాతం 1 చూపించాలని తెలిపారు. సేంద్రీయ ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు రాబట్టుకునే పద్ధతులను రైతులకు వివరించారు.

## ఫిర్యాదులు రాకుండా సేవలందించండి

**తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే:** ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా సేవలందించాలని మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు అధికారులకు సూచించారు. బుధవారం గంగానమ్మపేట, బాలాజీరావుపేటల్లోని పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ పనులు, మున్సిపల్ పాఠశాలలను ఆయన పరిశీలించారు. పాఠ్యాంశాలు అర్థం కావట్లేదని పిల్లల నుంచి ఫిర్యాదులు రావొద్దని.. వెనుకబడిన వారి కోసం ప్రత్యేకంగా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గుత్తేదారులు చేపట్టిన ఇంజినీరింగ్ పనుల్లో మన్నికను పరిశీలించారు.

## ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా రవికాంత్

రాష్ట్ర ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్‌గా తెనాలికి చెందిన జనసేన నాయకుడు రవికాంత్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తాడేపల్లిలో జరిగిన వేడుకలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఛైర్మన్ శివశంకర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రవికాంత్‌కు స్థానిక నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

## ఎరువుల ధరల పట్టికలను ప్రదర్శించాలి

**తెనాలి టౌన్:** ఎంఆర్‌పీ ధరలకే ఎరువుల విక్రయాలు నిర్వహించాలని, ధరల పట్టికలు స్పష్టంగా ప్రదర్శించాలని, ఆధార్ వివరాల నమోదుతో సరఫరా చేయాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం తెనాలి యార్డులో ఎరువుల స్టాక్ రిజిస్టర్, పంపిణీ తీరును పరిశీలించారు. ఇన్‌ఛార్జ్ ఏడీఏ విజయ్ బాబు, మండల వ్యవసాయాధికారి సుధీర్‌బాబు, సిబ్బంది ఆయనతో పాటు ఉన్నారు.

## కనులపండువగా చంద్రశేఖరస్వామి తెప్పోత్సవం

పూలు, పండ్లతో అలంకరణలో స్వామివారు

**తక్కెళ్లపాడు(పెదకాకాని), న్యూస్‌టుడే:** తక్కెళ్లపాడులో నిర్వహిస్తున్న శ్రీగంగా భ్రమరాంబ సమేత చంద్రశేఖరస్వామి అర్ధోత్సవాలు ఐదో రోజు బుధవారంతో ముగిశాయి. చివరి రోజు ఆలయం పక్కన ఉన్న చెరువులో దేవతామూర్తుల తెప్పోత్సవం కనులపండువగా నిర్వహించారు. ఈ క్రతువును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, నాదస్వరం, స్వామికి గో క్షీరాభిషేకం, అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటి పూజలు చేశారు. అయ్యప్పస్వామి భజన, స్వామికి ఉయ్యాల ఉత్సవం, వార్షికోత్సవ జమా ఖర్చుల నివేదిక నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నందిపాటి నాగేశ్వరరావు, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

**బంధుమిత్రులతో సందడి:** ఏటా నిర్వహించే ఈ ఉత్సవాల కోసం ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్థులు కూడా వస్తుంటారు. వారు వారి బంధువులకు సైతం ఆహ్వానం పలుకుతారు. తెప్పోత్సవం చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

## పనిచేయని అగ్నిమాపక కేంద్ర ఫోన్ నంబరు

**తెనాలి టౌన్, న్యూస్‌టుడే:** అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ప్రజలు అత్యవసరంగా ఫోన్ చేసే తెనాలి అగ్నిమాపక కేంద్రంలోని ల్యాండ్ లైన్ ఫోన్ గత నాలుగు రోజులుగా పని చేయడం లేదు. బీఎస్ఎన్ఎల్ సంస్థకు బిల్లు చెల్లించకపోవడమే కారణమని తెలుస్తుంది.

## 26 మంది ఉద్యోగాలకు ఎంపిక

ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు నియామక పత్రాలు అందిస్తున్న ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్

**ఏఎన్‌యూ, న్యూస్‌టుడే:** ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో గతంలో 'సింపయ్ (గ్రూప్స్), ఫోర్ కే స్పోర్ట్స్ ఇన్‌ఫ్రా, జశ్విత్ క్రయో టెక్నాలజీస్, బీకే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వీబీ బయోటెక్, బీడీఎల్, న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ సంస్థలు గతంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించిన వారికి ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్ బుధవారం నియామక పత్రాలు అందజేశారు. మొత్తం 26 మంది ఉద్యోగాలు సాధించారని ప్లేస్‌మెంట్ అధికారి డాక్టర్ తౌసీఫ్ అహ్మద్ చెప్పారు. సివిల్ విభాగంలో 16 మంది, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో 10 మంది ఉద్యోగాలు సాధించారన్నారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, రెక్టార్ ఆచార్య శివరామప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం అభినందించారు. ప్రిన్సిపల్ ఆచార్య లింగరాజు, సహాయ ప్రిన్సిపల్స్ డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ చంద్రమౌళి, మెకానికల్ విభాగాధిపతి బోయపాటి పూర్ణచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

## సంక్రాంతి వేడుకల గోడపత్రిక ఆవిష్కరణ

**తెనాలి టౌన్:** తెనాలి మండలం పెదరావూరు దత్తపీఠంలో శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీదత్త విజయానందతీర్థ స్వామీజీ సమక్షంలో ఈ నెల 11 నుంచి 17 వరకు సంక్రాంతి వేడుకలు నిర్వహించనున్నట్లు నిర్వాహక ప్రతినిధులు తెలిపారు. రోజూ స్వామీజీ ఆధ్యాత్మిక ప్రసంగాలు, విశేష క్రతువులు ఉంటాయని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఆధ్యాత్మిక సేవలో పాల్గొనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం దత్తపీఠం ఆవరణలో ప్రచార గోడపత్రికను విడుదల చేశారు. తాడేపల్లి రమేష్, వరదరాజులు, రాజేంద్రరావు, ప్రసూనాంబ, సీతారామిరెడ్డి, నారాయణ, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు.

## ఆలపాటి వారధికి మరమ్మతులు

**తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే:** పట్టణ పరిధిలోని నిజాంపట్నం కాలువపై ఉన్న ఆలపాటి రాజేంద్రప్రసాద్ వారధికి మరమ్మతులు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పలనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 వరకు ఈ పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. అప్పటి వరకు వారధిపై వాహనాల రాకపోకలు సాగించకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాల రాకపోకలు సాగించాలని సూచించారు.

## విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయండి

**ఏఎన్‌యూ, న్యూస్‌టుడే:** విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 5 వేల మంది అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని అఖిల భారత రాష్ట్రీయ సైక్షిక్ మహా సంఘం (ఏబీఆర్ఎస్ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చిన ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య మధుమూర్తికి ఏబీఆర్ఎస్ఎం నాయకులు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏబీఆర్ఎస్ఎం రూపొందించిన కాలమానిని ఆచార్య మధుమూర్తి ఆవిష్కరించారు. మధుమూర్తి మాట్లాడుతూ.. కొన్ని న్యాయపరమైన సమస్యల వల్ల అధ్యాపకుల పోస్టుల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోందన్నారు. త్వరలోనే ఈ అడ్డంకులను అధిగమించి ఖాళీల భర్తీ చేపడతామన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఇన్‌ఛార్జ్ వీసీలు ఉన్నారని.. అందుకే పదోన్నతుల ప్రక్రియ ఆలస్యమవుతోందని రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య వైవీ రామిరెడ్డి చెప్పారు. ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలసుబ్రహ్మణ్యం, ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, మంగళయాతన్ వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు, ఏఎన్‌యూ రిజిస్ట్రార్ సింహాచలం, సీడీఈ సమన్వయకర్త ఆచార్య రామచంద్రన్, ఓఎస్డీ ఆచార్య రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

## పొన్నూరు ఆర్టీసీ డీఎంగా గురువారెడ్డి

గురువారెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు

**పొన్నూరు, న్యూస్‌టుడే:** పొన్నూరు ఆర్టీసీ డీఎంగా గురువారెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన బాపట్ల డిపోలో విధులు నిర్వహిస్తూ పొన్నూరుకు బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఆర్టీసీకి ఆదాయాన్ని పెంచే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పొన్నూరు డిపో నుంచి విజయవాడ ఇంజినీరు సెక్షన్‌కు బదిలీపై వెళ్తున్న వెంకటేశ్వరరావును ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా సత్కరించారు.

## యూజీసీ నెట్‌ను ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి

శ్రీనివాస్‌కు వినతి పత్రం ఇస్తున్న పరిశోధకులు

**ఏఎన్‌యూ, న్యూస్‌టుడే:** జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి యూజీసీ నిర్వహించే నెట్ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ఏఎన్‌యూ పరిశోధకులు డిమాండ్ చేశారు. బుధవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చిన యూజీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌కు పరిశోధకులు వినతి పత్రం అందించారు. నీట్, ఎస్ఎస్‌సీ జీడీ, ఆర్ఆర్‌బీ పరీక్షలు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారని.. యూజీసీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రాంతీయ భాషల్లో నెట్ పరీక్షలు నిర్వహించడం వల్ల గ్రామీణ విద్యార్థులు అడ్డంకులను అధిగమించి మంచి పరిశోధనలు చేసే అవకాశముందన్నారు.

## మహిళలకు కుట్టు శిక్షణ

**తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే:** మున్సిపాలిటీ మెప్మా విభాగం, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమానికి హాజరై చేతి పనులు నేర్చుకున్న మహిళలకు బుధవారం నుంచి కుట్టు మిషన్లపై తర్ఫీదు ప్రారంభించారు. పట్టణ పరిధిలోని కొత్తపేట, చెంచుపేట, చినరావూరు, ఐతానగర్ శిక్షణ కేంద్రాలకు వస్తున్న వెయ్యి మంది కోసమని అధికారులు 13 కుట్టు మిషన్లు అందించారు. ఈ శిక్షణకు అందరూ క్రమం తప్పకుండా వస్తున్నట్లు పేర్కొన్నారు. తొలి విడత కార్యక్రమం ఫిబ్రవరి లోపు పూర్తవుతుందని తెలిపారు.

## ఎల్ఎల్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదల

**ఏఎన్‌యూ, న్యూస్‌టుడే:** ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని న్యాయ కళాశాలల ఎల్ఎల్‌బీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 9 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఈ ఆలపాటి శివప్రసాద్ తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 29లోపు, రూ.100 అపరాధ రుసుంతో ఈ నెల 30లోపు ఫీజులు చెల్లించాలని సీఈ చెప్పారు.

## రామ్మోహన్‌రావు సేవలు చిరస్మరణీయం

ఆదాయపు పన్ను శాఖ విశ్రాంత అధికారిగా ఉత్తమ పనితీరుతో గుర్తింపు పొందడంతో పాటు యూనియన్ నాయకునిగా కాకుమాను రామ్మోహన్‌రావు అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరి పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన రామ్మోహన్‌రావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. 1800 మంది ఆదాయపు పన్నుల శాఖ దినసరి ఉద్యోగులను రెగ్యులర్ చేయించడంలో క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. ఆయన బుధవారం తెనాలిలోని రామ్మోహన్‌రావు ఇంటికి వచ్చి భార్య పార్వతి, కుమారులు నరేంద్ర, ఉపేంద్ర, కుటుంబ సభ్యులను పరామర్శించారు. డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, సన్నిహితులు, మిత్రులు ఉన్నారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

## ముఖ్యమంత్రి సహాయ నిధితో చేయూత

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అర్హత ఉన్న వారందరికీ చేయూత అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలిపారు. తెనాలి తెదేపా కార్యాలయంలో బుధవారం 14 మంది లబ్ధిదారులకు రూ.6.91 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. తొలుత ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మండల ప్రజా పరిషత్తు కార్యాలయానికి వెళ్లి కొలకలూరు గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ అంశంపై ఎంపీడీవో దీప్తిని ప్రశ్నించారు. మెజారిటీ సభ్యుల తీర్మానాన్ని ఎందుకు పరిగణించడం లేదని అడిగారు. సత్వరం పరిష్కరిస్తానని ఆమె సమాధానం ఇచ్చారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

## తహసీల్దార్‌ను సత్కరించిన రైతులు

ధాన్యం కొనుగోలుకు సంబంధించి తమకు ఎంతో తోడ్పాటు అందించారని, అర్ధరాత్రి సమయంలో ఫోన్లు చేసినా స్పందించి మిల్లర్లతో మాట్లాడి మేలు చేశారని రైతులు తహసీల్దార్ గోపాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం పెద్ద సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ ఉదయం కొలకలూరులో జరుగుతున్న రీసర్వేను పరిశీలించారు. అధికారులతో మాట్లాడారు.
**- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

## ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీ బకాయిలు విడుదల చేయాలి

మంత్రి భరత్‌కు వినతిపత్రం అందిస్తున్న శ్రీనివాసరావు

**తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే:** చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ బకాయిలను విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి భరత్‌ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. గత నాలుగేళ్లుగా రాయితీలు విడుదల కాకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దాదాపు రూ.1200 కోట్లు రాయితీ బకాయిలు ఉన్నాయని తెలిపారు. తమ సమస్యలు వివరించిన అనంతరం మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. సీపీఎం రాష్ట్ర నాయకులు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.

## వచ్చే ఏడాది త్యాగరాజ గాన సభ 60 ఏళ్ల వేడుక

**తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే:** జగద్గురు త్యాగరాజ స్వామి దైవాంశ సంభూతులని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రచారకర్త ములుకుట్ల విశ్వనాథశాస్త్రి కొనియాడారు. బుధవారం స్థానిక గోవర్ధనస్వామి ఆలయంలో నిర్వహించిన త్యాగరాజ గాన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. సభ ప్రధాన కార్యదర్శి ధన్వంతరి మాట్లాడుతూ.. ఈ సభ 60 ఏళ్ల వేడుకను వచ్చే ఏడాది నిర్వహించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గాయని డి.వి.ఆర్.సీత పంచరత్న కీర్తనలు మధురంగా ఆలపించారు. అధ్యక్ష, గౌరవాధ్యక్షులు టి.వి.సుబ్బారావు, కొత్త సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

## ఉద్యోగులకు అభినందన

**ఏఎన్‌యూ, న్యూస్‌టుడే:** ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని దినసరి, ఒప్పంద ఉద్యోగులకు పీఎఫ్ వచ్చేలా పోరాటాలు చేసిన వారిని సీఐటీయూ నాయకులు అభినందించారు. 2012 నుంచి దినసరి వేతనదారులకు కార్మిక చట్టాలు, పీఎఫ్ మంజూరు చేయాలని పోరాటాలు చేసిన ఫలితం దక్కలేదని సీఐటీయూ నాయకులు గుంటూరు సీఐటీయూ కన్వీనర్ ముత్యాలరావు తెలిపారు. కోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పులివ్వడం ఉద్యోగులు, కార్మికులు సాధించిన విజయంగా భావించారు. ఉద్యోగులు, కార్మికులు ఐక్యంగా ఉండాలని సూచించారు.

## గంజాయిని నిర్మూలిద్దాం

తెనాలి పట్టణ సీఎం కాలనీలో మూడో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 47 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, గతంలో కేసులు నమోదైన గంజాయి విక్రయ, వినియోగదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం వారితో గంజాయిని నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ బి.జనార్దనరావు, సీఐలు సాంబశివరావు, రాములనాయక్, మల్లికార్జునరావు, నాయబ్ రసూల్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే, తెనాలి టౌన్**

## బొగ్గు బోగి నుంచి మరోసారి మంటలు

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

**తెనాలి టౌన్:** తెనాలి రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన బొగ్గు బోగి నుంచి మరోసారి మంటలు వచ్చాయి. తొలుత ఈ నెల 5వ తేదీన మంటలు రాగా అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అదుపు చేశారు. తిరిగి బుధవారం రెండోసారి అదే పరిస్థితి పునరావృతం కావడంతో బోగి నుంచి బొగ్గును కిందకు దింపి నీటిలో ముంచారు.

## సర్వమానవాళికి నాగార్జునుడి పరిశోధనలు దోహదం

సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య మధుమూర్తి

**ఏఎన్‌యూ:** ఆచార్య నాగార్జునుడి పరిశోధనలు సర్వమానవాళికి, ప్రకృతి సమతుల్యతకు దోహదం చేస్తున్నాయని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య మధుమూర్తి పేర్కొన్నారు. ఏఎన్‌యూలోని రసాయనశాస్త్రం, సెంటర్ ఫర్ ఏపీ స్టడీస్ సంయుక్తాధ్వర్యంలో 'ఆచార్య నాగార్జునుడి ఆల్కెమికల్ వారసత్వం-సంప్రదాయక, ఆధునిక దృక్పథం' పేరుతో నిర్వహించిన సదస్సును ఆచార్య మధుమూర్తి ప్రారంభించి ప్రసంగించారు. భారతీయ తత్వశాస్త్రం, బౌద్ధ దర్శనం, ప్రాచీన శాస్త్రీయ ఆలోచనల్లో ఆచార్య నాగార్జునుడు అగ్రగణ్యుడని చెప్పారు. ప్రాచీన భారత శాస్త్రీయ ఆలోచనలకు ఒక సార్వకాలిక ప్రతీకగా నిలుస్తారన్నారు. యూజీసీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆచార్య నాగార్జునుడికి తత్వవేత్తగానే కాకుండా ఆల్కెమీ రంగంలో ఆయనకు అపారమైన అనుభవం ఉందని చెప్పారు. మంగళాయతన్ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య కేఆర్ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రపంచ శాస్త్రీయ వేదికపై భారతీయ జ్ఞాన వ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను వెలికి తీయడమే నాగార్జునుడి గొప్పతనమని కొనియాడారు. అనంతరం సదస్సు సావనీర్‌ను ఆచార్య మధుమూర్తి ఆవిష్కరించారు. ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య గంగాధర్, రెక్టార్ శివరామ్‌ప్రసాద్, రిజిస్ట్రార్ సింహాచలం, ఏకేటీయూ రిజిస్ట్రార్ ఆచార్య హరిబాబు, సదస్సు కన్వీనర్ ఆచార్య రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

## క్రైం కార్నర్

### హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌ఐ ఆనంద్

**తెనాలి టౌన్, న్యూస్‌టుడే:** మేనమామ సత్యనారాయణపై దాడి చేసిన మేనల్లుల్లు మణికంఠ, సాయికృష్ణ, బావ మురళి, స్నేహితులు నాగబాబు, రాజు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశామని, విజయవాడకు చెందిన రాజా అనే వ్యక్తిని అరెస్టు చేయాల్సి ఉందని తెనాలి గ్రామీణ పోలీస్ స్టేషన్ ఎస్సై ఆనంద్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో మరికొందరు ఉన్నారని తెలుస్తుందని.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా నిందితులను తెనాలి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో రేపల్లె సబ్ జైలుకు తరలించారు.

### చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

**తెనాలి టౌన్, న్యూస్‌టుడే:** సీనియర్ విద్యార్థి నగదు కోసం వేధిస్తుండటంతో కొద్ది రోజుల కిందట ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసిన తెనాలి పురపాలక సంఘ ఉన్నత పాఠశాల విద్యార్థిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందిందని త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామన్నారు.

### వ్యక్తి మృతిపై కేసు నమోదు

**తెనాలి టౌన్:** పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో వేడి నీరు తాగి వేణుకుమార్ (38) అనే వ్యక్తి మృతి చెందాడని కుటుంబ సభ్యులు అందించిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు.

### అదృశ్యంపై ఫిర్యాదు

**తెనాలి టౌన్, న్యూస్‌టుడే:** ఐతానగర్‌కు చెందిన 52 సంవత్సరాల మధుసూదన్‌రావు గత నెల 23న ఇంటి నుంచి వెళ్లి ఈ రోజు వరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు.

### దాడి ఘటనలో నలుగురి అరెస్టు

**తాడేపల్లి, న్యూస్‌టుడే:** దాడి కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి మండలం సీతానగరంలోని శీతల పానీయాల దుకాణ యజమాని పులిగడ్డ వెంకట్రావుపై ఈ నెల 4వ తేదీన దాడి చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో తెనాలి ఐతానగర్‌కు చెందిన బాలసాని శ్రీకాంత్, బాలసాని కోటేశ్వరరావు, గరికె శ్రీను, బాలసాని నాగరాజులను బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాగునీటి సీసా కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో దుకాణదారుడిపై కర్రలతో దాడి చేసినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

(c) eenadu

# గుంటూరు తూర్పు

## విద్యుత్తు సరఫరాలో అంతరాయం నేడు

**గుంటూరు నగరం:** నెహ్రూనగర్ ఉపకేంద్రం పరిధిలోని వెంకటాద్రి పేట ఫీడర్ మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈఈ రమేష్ తెలిపారు. నెహ్రూనగర్ ఒకటో లైన్ నుంచి 11వ లైన్ వరకు, వెంకటాద్రిపేట తదితర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా ఉండదని పేర్కొన్నారు.

**నెహ్రూనగర్:** ఈ నెల 8న నెహ్రూనగర్ ఉపకేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు ఏఈ ఎం.రవికుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నెహ్రూనగర్ 1వ వీధి నుంచి 9 వీధి వరకు, 11వ వీధి నుంచి వెంకటాద్రిపేట పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.




ఎన్టీఆర్ రైతుబజారులో ధరలు నిన్నటివి... టమాట 30, వంగ 24, బెండ 34, పచ్చిమిర్చి 26, కాకర 37, క్యారెట్ 35, క్యాబేజీ 24, బీర 42, దొండ 40, బంగాళదుంప 22, ఉల్లిపాయలు 30, గోరుచిక్కుళ్లు 35, దోస 34, పొట్ల 32, చామదుంప 24, గోంగూర 10, తోటకూర 10, చుక్కకూర 10, మెంతికూర రూ.5, కొత్తిమీర 20, బీట్‌రూట్ 25, కీర 35, క్యాప్సికం 50, అల్లం 75, ఫ్రెంచి బీన్స్ 55, సొర 15, అరటి 8. **-న్యూస్‌టుడే, పట్నంబజారు**

## మేమున్నాం.. మీకు తోడుగా..

10 AM to 1 PM

94406 38515, 80085 73097

✷ అల్లీనగర్ ప్రధాన రోడ్డు సైడుకాల్వల్లో పూడికలు చేరి మురుగు నీరు పారుదలకు ఆటంకంగా ఉందని స్థానికులు కార్తీక్ 'మేమున్నాం.. మీకుతోడుగా'కు తెలిపారు. సమస్యను శానిటరీ సూపర్‌వైజర్ అయూబ్‌ఖాన్‌కు తెలియజేయడంతో కాల్వల్లో పూడికలు తీయించారు. ✷ సుద్దపల్లిడొంక విజయశాంతినగర్ రెండో లైన్‌లో చెత్తకుప్పలు తీయకుండా వదిలేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని స్థానికులు మల్లికార్జున 'మేమున్నాం.. మీకుతోడుగా'కు తెలిపారు. సమస్య ప్రజారోగ్య అధికారులకు తెలియజేయడంతో చెత్తకుప్పలు తీయించి తరలించారు. **- నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే**

# సంక్రాంతికి ఊరెళ్తున్నారా?

◆ ఇటీవల పాతగుంటూరులోని ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఊరువెళ్లగా దొంగలుపడి సుమారు 100గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు అపహరించుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

◆ కొద్ది రోజుల కిందట మంగళగిరి డివిజన్‌లో తాళాలు వేసిన రెండు ఇళ్లల్లో దొంగలు చొరబడి సుమారు 300 గ్రాముల బంగారు వస్తువులు తస్కరించడంతో స్థానికంగా కలకలం రేపింది.

న్యూస్‌టుడే, నెహ్రూనగర్ (గుంటూరు)

**సం**క్రాంతి పండగకు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తుంటారు. దీంతో బంధువుల ఇళ్లకు, పుణ్యక్షేత్రాలకు, ఇతర ప్రాంతాల్లో జరిగే పండగ వేడుకలు తిలకించడానికి, ప్రముఖ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లు వెళ్లేవారిని ఎంపిక చేసుకొని చోరీలకు పాల్పడే ముఠాలు పొంచి ఉన్నాయి. గత సెలవుల్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన దొంగల ముఠాలు వరుస చోరీలతో బెంబేలెత్తించారు. పండగ వేళల్లో కుటుంబ సభ్యులందరూ ఊరు వెళ్తూ ఇంట్లో బీరువాల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు భద్రపర్చుకుంటారు. వీటిని అవకాశంగా తీసుకొని నేరగాళ్లు చోరీలకు పాల్పడుతుంటారు. ఇంటి ముందు ముగ్గులు వేయకుండా ఉండడం, ఆ ఇంటిలోపల లైట్లు వేయకపోవడం, ఇంటి గేటుకు తాళాలు వేసి ఉండడాన్ని గుర్తించిన నిందితులు ఆ ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకుంటారు. ఆయా ఇళ్ల ముందు రెక్కీ నిర్వహించుకొని ఇంట్లోని వారు ఊరువెళ్లారని కనిపెడతారు. గతంలో రాత్రివేళల్లోనే చోరీలు చేసేవారు. ఇటీవల కాలంలో పగలు, రాత్రి తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. బంగారు ఆభరణాలు, నగదు తస్కరించిన తర్వాత ఇతర రాష్ట్రాలకు చెక్కేస్తున్నారు.

ఎల్‌హెచ్‌ఎంఎస్ పరికరం అమర్చుతున్న సిబ్బంది

### చోరీల కట్టడికి గస్తీ పెంచాలని ఆదేశించాం

దొంగతనాల కట్టడికి పగలు, రాత్రి పోలీసు గస్తీ పెంచాలని ఆదేశించాం. చోరీల నియంత్రణకు పోలీసుశాఖ సాంకేతిక పరిజ్ఞానంతో లాక్డ్‌హౌస్ మోనిటరింగ్ సిస్టమ్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) ద్వారా నిఘా పెడుతుంది. ప్లేస్టోర్ నుంచి ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని వారి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ యాప్ ద్వారా ఒక్క రిక్వెస్టు పెడితేచాలు. ఇంటికి తాళాలు వేసి ఊర్లు వెళ్లేవారు పోలీసులకు ఒక్క ఫోన్ చేసి చెబితేచాలు. వెంటనే పోలీసులు వచ్చి ఆ ఇంటిలో ఎల్‌హెచ్‌ఎంఎస్ పరికరాన్ని ఉచితంగా ఏర్పాటు చేస్తారు. వారు తిరిగి ఇంటికి వచ్చేవరకు పోలీసుల నిఘా ఉంటుంది.



**- వకుల్ జిందాల్, జిల్లా ఎస్పీ**

## ఉపాధి హామీ చట్టం కొనసాగించండి

**నెహ్రూనగర్, న్యూస్‌టుడే:** మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కాబోతు ఈశ్వరరావు కోరారు. బుధవారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌రావును కలిసి వినతి పత్రం అందించారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్, అజివిక మిషన్ గ్రామీణ పేరుతో తెచ్చిన కొత్త బిల్లులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో పెట్టి తీర్మానం చేసే విధంగా చూడాలని కోరారు. నాయకులు ప్రభుదాసు, సత్యానందం, గౌస్, దేవునిదయ, రెంటాల కుమారి, యాకోబు పాల్గొన్నారు

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు వినతి పత్రం ఇస్తున్న వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు

## నూర్‌బాషాలకు అండగా ఉంటాం

**ఎన్టీఆర్ సర్కిల్, న్యూస్‌టుడే:** నూర్‌బాషాలకు అండగా ఉంటామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నూర్‌బాషా సంఘం నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉద్యోగ, రాజకీయంగా నూర్‌బాషాలకు తగిన గుర్తింపు వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. గుంటూరులో 25వేల మంది నూర్‌బాషా జనాభా ఉందని, తమ అసవరాలకు తగ్గట్టుగా 20 సెంట్ల స్థలంలో సంఘ భవనాన్ని ప్రభుత్వం ద్వారా నిర్మించాలన్నారు. విద్యా సంస్థల అడ్మిషన్లు, టీసీల్లో మతం వద్ద ఇస్లాం బదులు, హిందూ అని రాస్తున్నారని, ఇండియన్ ఇస్లాం దూదేకుల అని వచ్చేలా చూడాలన్నారు. దీనికి ఎమ్మెల్యే నసీర్ స్పందిస్తూ నూర్‌బాషాల సమస్యల్ని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో నూర్‌బాషా సంఘం నాయకులు మహమ్మద్ ఖాజావలి, షేక్ ఖాజావలి, షేక్‌మస్తాన్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్‌కు వినతిపత్రం అందజేస్తున్న నూర్‌బాషా సంఘం నాయకులు

## పది ఫలితాల్లో ముందంజలో నిలపాలి

**గుంటూరు విద్య, న్యూస్‌టుడే:** తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం(టీఎన్‌యూఎస్) నూతన ఏడాది డైనందిని, కాలమానిని బుధవారం జిల్లా సంయుక్త పాలనాధికారి అశుతోష్ శ్రీవాస్తవ ఆవిష్కరించారు. రాబోయే పదో తరగతి ఫలితాల్లో జిల్లాను ముందంజలో నిలిపేలా కృషి చేయాలని జేసీ సూచించారు. టీఎన్‌యూఎస్ రాష్ట్ర కార్యదర్శులు కె.జయరాజు, ఎన్‌వీ జగదీష్‌కుమార్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పసల బాలస్వామి, పాలేటి జగదీష్‌బాబు, గౌరవసలహాదారు ఫణిదత్తు, శ్రీధర్, పీటర్‌పాల్ తదితరులు పాల్గొన్నారు.


టీఎన్‌యూఎస్ కాలమానిని ఆవిష్కరిస్తున్న జేసీ అశుతోష్ శ్రీవాస్తవ

## సీఎం పర్యటన మార్గాల్లో కమిషనర్ పరిశీలన

**నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే:** నల్లపాడురోడ్డులో జాతీయ స్థాయి డ్వాక్రా ఉత్పత్తుల మేళా(సరస్) ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు గురువారం రానున్నందున ఆయా మార్గాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన కలెక్టర్ బంగ్లారోడ్డు, జీటీరోడ్డు, చుట్టుగుంట నుంచి నల్లపాడు వైపు వెళ్లే రోడ్డులో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సరస్ వేదిక పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సీఎం పర్యటించే మార్గాల్లో పచ్చదనం కోసం మొక్కలు నాటడం, ప్యాచ్‌వర్కులు చేపట్టడం, రహదారి వెంట ఆక్రమణలు తొలగించేందుకు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు, ఆక్రమణలు తొలగించేందుకు విభాగాల ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. విధుల కేటాయింపు ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేశామన్నారు. జీటీరోడ్డు పక్కనే ఉన్న పీకలవాగులో సిల్ట్ తొలగింపు, కలెక్టర్ బంగ్లా రోడ్డులో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పర్యటనలో డీసీ శ్రీనివాసరావు, ఈఈ సుందరరామిరెడ్డి, ఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సైడుకాల్వను పరిశీలించి ఆదేశాలిస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

☛ మిర్చియార్డు వద్ద అన్నక్యాంటీన్‌ను కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు. ఆహారం సరఫరాకు నిర్దేశిత సమయం పాటించాలని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

## విద్యారంగ సమస్యలు పరిష్కరించండి

**నెహ్రూనగర్, న్యూస్‌టుడే:** రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్‌జీ డిమాండ్ చేశారు. బుధవారం కొత్తపేటలోని కార్యాలయంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యువజన సంఘాల నాయకులపై అక్రమంగా బనాయించిన కేసులను తొలగించాలన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ వలి, చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో యువజన సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీషీట్ తక్షణమే ఎత్తివేయాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి యశ్వంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగులో ఉన్న ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు కరీం మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించక సర్టిఫికెట్లు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు వినోద్, ఉత్తేజ్, జవహర్‌బాబు, అమర్నాథ్, రాజు, అజయ్, పవన్, సతీష్, వెంకటేష్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాసర్‌జీ, షేక్ వలి, చైతన్య, కరీం, వినోద్, ఉత్తేజ్

## అంజుమన్ భూములపై స్పష్టమైన ప్రకటన చేయండి

**గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే :** మంగళగిరిలోని 72 ఎకరాల అంజుమన్ భూములపై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్ వలి కోరారు. బుధవారం కొత్తపేటలోని కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంజుమన్ ఛైర్మన్‌గా, వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న తూర్పు ఎమ్మెలే నసీర్ సీఎం చంద్రబాబుతో మాట్లాడి అంజుమన్ ల్యాండ్ పూలింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు.

మాట్లాడుతున్న షేక్ వలి

## 19 నుంచి డీఎడ్ పరీక్షలు

**గుంటూరు విద్య:** మూడో సెమిస్టర్ డీఎడ్ పరీక్షలు(2024- 26) ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కేటాయించిన కేంద్రాల్లో జరుగుతాయని డీఈవో సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు హాల్ టికెట్లను ఈనెల 7వ తేదీ నుంచి www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, ఇన్‌స్టిట్యూట్, అభ్యర్థి పేరుతో పొందవచ్చని సూచించారు.

## మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి

**పట్నంబజారు, న్యూస్‌టుడే:** యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఇందిరా ప్రియదర్శినీ కాలనీలో బుధవారం తెల్లవారుజామున తూర్పు విభాగపు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ శివారు ప్రాంతాల్లో గంజాయి వినియోగంపై సమాచారంతో ఆయా ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గత మూడు నెలల్లో గంజాయి కేసుల్లో దాదాపు 200 మందిని అరెస్టు చేశామని ఎస్పీ స్పష్టం చేశారు. ఇందిరాప్రియదర్శినీ కాలనీ పరిసర ప్రాంతాల్లో స్థానికులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీలు అబ్దుల్‌అజీజ్, శ్రీనివాసులు, ఎస్బీ సీఐ అలహరి శ్రీనివాస్, సీఐలు శివప్రసాద్, వీరయ్యచౌదరి, వెంకటప్రసాద్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

## వేలాడుతున్న విద్యుత్తు తీగలు

నెహ్రూనగర్ 2వ వీధిలో విద్యుత్తు తీగలు కిందకు వేలాడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరెంటు స్తంభం నుంచి సమీపంలోని ఓ ఇంటికి ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగలకు సపోర్టుగా ఉండే వైర్ తెగిపోవడంతో అవి కిందకు వేలాడుతున్నాయి. ఇటుగా ఆలయాలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు ఉండడంతో పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఏదైనా వాహనాలు వెళ్తే ఆ తీగలు తెగిపడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కిందకు వేలాడుతున్న తీగలను పైకి కట్టించాలని కోరుతున్నారు. **-నెహ్రూనగర్, న్యూస్‌టుడే**

## రోడ్లపై ఆటోలు.. పట్టించుకోని అధికారులు..

ఆర్టీసీ బస్టాండు నుంచి బయటకు వచ్చే ప్రయాణికుల కోసం కొందరు డ్రైవర్లు ఆటోలను ఇష్టానుసారంగా రోడ్లకు ఇరువైపులా నిలుపుతున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. నిత్యం ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఆటోలు రోడ్లపై నిలపడం వల్ల విజయవాడ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు బారులుదీరుతున్నాయి. అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి. **-పట్నంబజారు, న్యూస్‌టుడే**

## ఉండీ ఉపయోగం లేని ఫుట్‌పాత్‌లు

ఎన్టీఆర్ ఐలాండ్ సెంటర్‌లోని ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు కేంద్ర బిందువుగా మారాయి. బస్టాండుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం అధికారులు ఈ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లు నిర్మించారు. కొద్దిరోజుల నుంచి కొందరు పూల వ్యాపారులు తమ షాపుల్లో మిగిలిన పూలు, ఇతర వ్యర్థాల్ని ఫుట్‌పాత్‌లపై పడేస్తున్నారు. దీంతో పాదచారులు ఫుట్‌పాత్‌లపై వెళ్లేందుకు వీలు లేక రోడ్లపై నడుస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. **-పట్నంబజారు, న్యూస్‌టుడే**

## డీఎంహెచ్‌వోను కలిసిన ఏపీ ఎంసీపీ నాయకులు

**నెహ్రూనగర్:** జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వైద్యురాలు విజయలక్ష్మిని బుధవారం తన కార్యాలయంలో జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అధ్యక్షులు సంధ్య, ఉపాధ్యక్షులు వనజ, కార్యదర్శి లింగరాజు, జ్యోత్స్న పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వోకు పుష్పగుచ్ఛం అందిస్తున్న జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సంఘ నాయకులు

## కనులపండువగా పుష్పాలంకరణ

**గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే :** దేవాదాయశాఖకు చెందిన నగరంలోని శ్రీరమా సమేత సత్యనారాయణ ఆలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. గర్భాలయంలో స్వామివార్లు పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయంలో భక్తులు ఓం, శంఖు చక్ర నామ దీపాలంకరణలు కనులపండువగా నిర్వహించారు. అర్చకులు కేశవశర్మ, ప్రకాష్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఈవో శ్రీనివాసరావు ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు.

## వైభవంగా అయ్యప్పస్వామికి అభిషేకాలు

**నెహ్రూనగర్, న్యూస్‌టుడే:** ఆయిశెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నెహ్రూనగర్‌లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు, ధనుర్మాస పూజల్లో భాగంగా బుధవారం శబరిమల అయ్యప్పస్వామికి వైభవంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ట్రస్టు వ్యవస్థాపకులు, కార్పొరేటర్ ఆయిశెట్టి కనకదుర్గ శ్రీనివాస్ భక్తులకు తీర్థప్రసాదం అందించారు.

## నూతన జాతీయ విద్యావిధానం రద్దు చేయండి

**గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే :** రాష్ట్రాల హక్కులను కాలరాసే వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ 2025 బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రఫీ డిమాండ్ చేశారు. బుధవారం అరండల్‌పేటలోని కార్యాలయంలో జిల్లా నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విదానం రద్దు చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్నత విద్యపై మరింత నియంత్రణను పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు గనిరాజు, నాగరాజు, షహీద్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రఫీ, చిత్రంలో గనిరాజు, నాగరాజు, షహీద్

## డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలి

**పట్నంబజారు, న్యూస్‌టుడే:** బస్సు డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలని జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం బస్టాండులోని తిక్కన్న సమావేశ మందిరంలో ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడారు. మితిమీరిన వేగంతో బస్సులు నడపరాదని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడుపరాదన్నారు. గుంటూరు-1, 2 డిపో మేనేజర్లు రామకృష్ణ, సునీత తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం

## గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు

**గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే :** డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి తెలిపారు. బుధవారం కొత్తపేట పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్సై రమేష్ తమ సిబ్బందితో ఈ నెల 6న కొత్తపేటలో తనిఖీలు చేసి పెదకూరపాడుకు చెందిన మహేష్, వెంకటేష్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మూడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ జప్తు చేశామన్నారు. ఇద్దరు నిందితులను బుధవారం న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు. మత్తుపదార్థాల అమ్మకాలపై నిరంతరం నిఘా ఉంటుందని గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ వీరయ్య చౌదరి, ఎస్సై రమేష్

## 11న జనసేవాదళ్ శిక్షణ శిబిరం

**గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే:** సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 11న నగరంలో జనసేవాదళ్ శిక్షణ శిబిరం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం కొత్తపేటలోని కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమితి సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ 12న ఉదయం కొత్తపేటలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్, చిన్న, సురేష్‌బాబు, దేవానాయక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, చైతన్య, జగన్నాథం, సుశీల, శివమ్మ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న అజయ్‌కుమార్, చిత్రంలో మాల్యాద్రి, అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్

## జీఎంసీ ఎస్‌ఈగా బాధ్యతల స్వీకారం

**నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే:** నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీరు(ఎస్‌ఈ)గా జి.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేటలో ఈఈగా విధుల్లో ఉన్న ఆయన ఉద్యోగోన్నతిపై ఇటీవల ఇక్కడకు బదిలీ అయ్యారు. ఇన్‌ఛార్జి ఎస్‌ఈగా ఉన్న సుందరరామిరెడ్డి తిరిగి ఈఈ బాధ్యతలు చూసుకోనున్నారు. ఈ సందర్భంగా నూతన ఎస్‌ఈ వెంకటేశ్వరరావు కమిషనర్ పులి శ్రీనివాసులును క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.

వెంకటేశ్వరరావు

## నలుగురి అరెస్టు

**పట్నంబజారు, న్యూస్‌టుడే:** రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరిని హత్య చేసేందుకు యత్నించిన నలుగురిని బుధవారం లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 21న కొబ్బరికాయకాలనీ సెంటర్‌కు చెందిన ఉమర్ బుడ్ సాహెబ్ తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సమయంలో అటుగా బండిపై వెళ్తున్న రౌడీషీటర్ గణపతి రాజేష్, ఆనంద్, బత్తుల హరీష్, మరో మైనర్ యువకుడు ఢీకొన్నారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తులైన గణపతి రాజేష్, ఆనంద్, హరీష్, మరో యువకుడు ఇనుపరాడ్లు, కత్తులతో ఉమర్ బుడే సాహెబ్ ఇంటి వద్దకు వెళ్లి అతడిని తీవ్రంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు రౌడీషీటర్ గణపతి రాజేష్, ఆనంద్, హరీష్‌లతోపాటు, మరో యువకుడిని అరెస్టు చేసి రోడ్డుపై నడిపించారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు.

నిందితులను నడిపించుకుంటూ తీసుకెళ్తూ..

## 'ట్రంప్ నియంత పోకడలను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలి'

**గుంటూరు నగరం, న్యూస్‌టుడే:** ట్రంప్ నియంత పోకడలను ప్రపంచంలోని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని శాసన మండలి మాజీ సభ్యుడు కేఎస్ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. జనచైతన్య వేదిక కార్యాలయంలో 'ట్రంప్ నియంత పోకడలు-వెనెజువెలాసార్వభౌమాధికారం రక్షించాలి' అనే అంశంపై బుధవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. సార్వభౌమాధికారం గల వెనెజువెలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అక్రమంగా నిర్బంధించి న్యాయస్థానంలో దోషిగా నిలబెట్టడం అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధమన్నారు. డొనాల్డ్ ట్రంప్ పోకడలు ఆటవిక రాజ్యానికి ప్రతీకగా ఉన్నాయని మండిపడ్డారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ వ్యాపారవేత్తలు దేశాధ్యక్షులైతే ట్రంప్ లాగా ప్రతి అంశాన్ని వ్యాపార దృష్టితో చూస్తారన్నారు. ఇలాంటి దాడులు నియంత్రించడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందన్నారు. ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరెడ్డి, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, విద్యావేత్త సబ్రమణ్యం, ధనుంజయరెడ్డి, చలపతిరావు, వినయ్‌కుమార్ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు

## 9 నుంచి గుంటూరు కళాపరిషత్ నాటకోత్సవాలు

**గుంటూరు సాంస్కృతికం:** గుంటూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 28వ వార్షిక నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు గుంటూరు కళాపరిషత్ అధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు తెలిపారు. గుంటూరులో బుధవారం ఆయన ఉత్సవాల వివరాలను మీడియాకు వెల్లడించారు. 9వ తేదీ సాయంత్రం జ్యోతి వెలిగించిన అనంతరం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారి బొరివంక, శ్రీకాకుళం జిల్లా వారి మాయాజాలం (సాంఘిక నాటిక) ప్రదర్శనల తర్వాత ప్రారంభ సభ ఉంటుందన్నారు. రాత్రి స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, హైదరాబాద్ వారి శ్రీమాత్రేనమః (సాంఘిక నాటిక), విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్నీ బతకనీయండి (సాంఘిక నాటిక) ప్రదర్శన ఉంటుందన్నారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి బండ్ల పూర్ణచంద్రరావు, గౌరవ సలహాదారుడు ఆలోకం పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

## ఆలయ నిర్మాణానికి సహాయం

**నెహ్రూనగర్, న్యూస్‌టుడే:** దేవాదాయశాఖకు చెందిన లాలాపేటలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ పనులకు భక్తుడు కర్పూరపు ఆంజనేయప్రసాద్ రూ. 1,01,116 సహాయ కమిషనర్, ఆలయ ఈవో సుభద్రకు బుధవారం అందజేశారు.

సహాయ కమిషనర్ సుభద్రకు చెక్కు అందిస్తున్న భక్తుడు ఆంజనేయ ప్రసాద్

కావలెను

గుంటూరు సిటీలోని ప్రముఖ బ్యాంక్ అనుబంధ సంస్థతో కలిసి పనిచేయుటకు విశ్రాంత ఉద్యోగులు 50 సంవత్సరాల వయస్సు పైబడినవారు, 10th పాస్ కావలెను.

ఆకర్షణీయమైన జీతం, P.F. మరియు ఫారిన్ ట్రిప్స్ కలవు

T.లక్ష్మణమూర్తి
Rtd. డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
✆ 6304796450

(c) eenadu

# గుంటూరు పశ్చిమ

## 24 నుంచి టీ-10 క్రికెట్ టోర్నమెంట్

లీగ్ పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవి

**గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే:** యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్న లక్ష్యంతో జేకేసీ కళాశాల క్రీడా మైదానంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు టీ-10 క్రికెట్ లీగ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. క్యాంప్ కార్యాలయంలో దీనికి సంబంధించిన పోస్టర్‌ను బుధవారం ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. క్రీడలతోనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు గోపీకృష్ణ మాట్లాడుతూ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయన్నారు. కార్యక్రమములో తెదేపా నాయకులు పర్చూరి సంజీవ్, మానుకొండ శివప్రసాద్, సత్యం సింగ్ తదితరులు పాల్గొన్నారు. * అంతకుముందు ఎమ్మెల్యే మాధవి తెదేపా నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. వివిధ డివిజన్ల నుంచి వచ్చిన కార్యకర్తలు సమస్యల్ని విన్నవించగా.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

**మేమున్నాం.. మీకు తోడుగా..** 10 AM to 1 PM
**80086 22566, 97042 53525, 80085 74897**

**చెత్త, వ్యర్థాల తొలగింపు:** మస్తాన్‌దర్గా సమీపంలోని ప్రధాన వీధుల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. సమస్యను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ అంగడి వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన పారిశుధ్య సిబ్బందిని పంపి చెత్త, వ్యర్థాలు తొలగింపజేశారు.

**కాలువల్లో పూడికతీత:** రైలుపేట ప్రధాన వీధుల్లో కాలువల్లో మురుగు పేరుకుపోయి పారుదలకు ఆటంకం ఏర్పడింది. సమస్యలను 'మేమున్నాం మీకు తోడుగా' ద్వారా శానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సిబ్బందిని పంపి కాలువల్లో పూడిక తీయించారు. -న్యూస్‌టుడే, నగరంపాలెం

## 8, 9 తేదీల్లో సంబరాలు

**ఎస్వీఎన్‌కాలనీ:** జేకేసీ కళాశాల మహిళా సాధికార సమితి, విస్తృతి సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 8, 9 తేదీల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి.గోపీచంద్ బుధవారం తెలిపారు. 8న ముగ్గులు, మెహందీ, కేశాలంకరణ, 9న భోగి మంటలు, పతంగులు, కోలాటం, వేషధారణ, పిండి వంటల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

## పొగాకు ఉత్పత్తులపై పన్ను తగ్గింపునకు వినతి

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న పొగాకు రైతు సంఘం నాయకులు

**జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే:** సిగరెట్లపై ఎక్సైజ్ పన్ను పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ (ఫైఫా) ప్రతినిధులు కోరారు. తాడేపల్లిలో రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ను క్యాంప్ కార్యాలయంలో ఫైఫా అధ్యక్షుడు పి.ఎస్.మురళీబాబు ఆధ్వర్యంలో రైతు సంఘాల ప్రతినిధులు బుధవారం కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తులపై పెంచిన పన్నుతో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలియజేసి ఎక్సైజ్ పన్ను తగ్గించేలా చూడాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతుల ప్రయోజనాల రక్షణకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా చూస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో ఫైఫా ప్రతినిధులు వి.వరప్రసాద్, పి.బద్రిరెడ్డి ఉన్నారు.

## ప్రాణధార వృథా.. పైపులైన్ల వ్యథ

ఏటీ అగ్రహారం, న్యూస్‌టుడే

బ్రాడీపేట 2/18 లైన్‌లో రహదారిపై నీరు

**న**గరంలోని కొన్ని ప్రాంతాల్లో మంచి నీటి పైపులు దెబ్బతినడంతో తాగునీరు వృథాగా పోతోంది. పట్టణ ఇంజినీరింగ్ అధికారులు సమస్యను గుర్తించి సకాలంలో మరమ్మతులు చేయక పోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని ప్రజలు వాపోతున్నారు. ఓవైపు ప్రాణధార వృథా అవుతుండగా.. మరోవైపు ఆ నీరు రోడ్డుపై చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటిని వెంటనే సరిచేయకపోతే లీకుల కారణంగా తాగునీరు కలుషితమయ్యే ప్రమాదముంది. గతంలో నగరంలో కొన్ని ప్రాంతాల్లో కలుషిత నీరు వల్ల డయేరియా ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయి. అధికారులు సమస్య పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.

**ఎక్కడెక్కడంటే..:** ★ బ్రాడీపేట 2/18 ప్రజాశక్తి కార్యాలయం దగ్గర మలుపు వద్ద పైపులు దెబ్బతినడంతో నీరు రోడ్డుపైకి చేరుతోంది. ★ బ్రాడీపేట 2వలైన్ శ్రీలక్ష్మి ఖాదీబండార్ దుకాణం వద్ద ఉన్న రెండు పక్కల పైపులైన్లు లీకై మంచి నీరు కాలువ పాలవుతోంది. ★ వికలాంగుల కాలనీ రెండో లైన్‌లోనే ఇంటి నం.86-17-2413 దగ్గర మూడు చోట్ల పైపులు లీకులున్నాయి. ★ ఇంకా నగరంలో పలుచోట్ల పైపులైన్ల లీకేజీలు ఉన్నాయి. తాగునీరు వదిలినప్పుడల్లా లీకుల్లో నుంచి నీరు చిమ్ముతోంది.

వికలాంగుల కాలనీ 2వ లైన్‌లో..

## ధర వరలు

**కృష్ణనగర్ రైతుబజార్‌లో నిన్నటి ధరలు(కిలో రూ.ల్లో):** టమాట 30, వంగ 24, బెండ 34, పచ్చిమిర్చి 30, కాకర 37, బీర 42, క్యాలిఫ్లవర్ 24, క్యాబేజీ 24, క్యారెట్ 33, దొండ 40, బంగాళదుంప 24, ఉల్లిపాయలు 30, గోరుచిక్కుళ్లు 35, దోస 34, సొర 24, పొట్ల 32, అరటికాయ 10, పెద్దచిక్కుళ్లు 36, చామదుంప 24, బీట్‌రూట్ 23, కీరదోసకాయ 30, బీన్స్ 45, క్యాప్సికమ్ 55, కొత్తిమీర 20, ఆకుకూరలు 10, నిమ్మకాయలు 25, అల్లం 75, వెల్లుల్లి 155. -న్యూస్‌టుడే, పట్టాభిపురం

## జీఎంసీ ఎస్ఈగా బాధ్యతల స్వీకారం

వెంకటేశ్వరరావు

**నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే:** నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీరు(ఎస్ఈ)గా జి.వెంకటేశ్వరరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నరసరావుపేటలో ఈఈగా విధుల్లో ఉన్న ఆయన ఉద్యోగోన్నతిపై ఇటీవల ఇక్కడకు బదిలీ అయ్యారు. ఇన్‌ఛార్జి ఎస్ఈగా ఉన్న సుందరామిరెడ్డి తిరిగి ఈఈ బాధ్యతలు చూసుకోనున్నారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఈ వెంకటేశ్వరరావు కమిషనర్ పులి శ్రీనివాసులును క్యాంపు కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతంగా, నాణ్యతా ప్రమాణాలతో జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు.

## నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణ దోహదం

తరగతులకు హాజరైన పీఆర్ ఉద్యోగులు

**జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే:** సాంకేతిక రంగంలో నైపుణ్యాలు పెంచేందుకు శిక్షణ తరగతులు దోహదం చేస్తాయని జిల్లా రిసోర్స్‌పర్సన్ ఎన్.శివరామకృష్ణ అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు గుంటూరు జిల్లాపరిషత్తు సమావేశ మందిరంలో ఈ-గవర్నెన్స్‌పై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు బుధవారంతో ముగిశాయి. శివరామకృష్ణతో పాటు రిసోర్సుపర్సన్లు కె.అనురాధ, డి.రవీంద్రబాబు, ఎ.శ్రుతి.. ఈ-ఆఫీస్, పీఆర్-వన్, ఈ-క్రాప్, మనమిత్ర, మీభూమి, డిజి లాకర్, వాట్సప్ గవర్నెన్స్, పీజీఆర్ఎస్, ఈ-గ్రామ స్వరాజ్, నిర్ణయ్ ఆప్, పీఎఫ్ఎంఎస్ అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీపీఆర్‌సీ సమన్వయకర్త ప్రతాప్‌కుమార్, డీటీఎం కె.నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లాకు చెందిన డిప్యూటీ ఎంపీడీవోలు, ఏవోలు ఎస్ఏలు, జేఏలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

## బస్సు డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలి

మాట్లాడుతున్న జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం

**పట్నంబజారు, న్యూస్‌టుడే:** బస్సు డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలని జిల్లా ప్రజా రవాణా అధికారి సామ్రాజ్యం సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం బస్టాండులోని తిక్కన్న సమావేశ మందిరంలో ఏర్పాటైన సమావేశంలో ఆమె మాట్లాడారు. మితిమీరిన వేగంతో బస్సులు నడపరాదని ఆమె పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ బస్సులు నడపరాదన్నారు. గుంటూరు-1, 2 డిపో మేనేజర్లు రామకృష్ణ, సునీత పాల్గొన్నారు.

## అలరించిన సంగీత గాత్ర కచేరీ

త్యాగరాజ కృతులు ఆలపిస్తున్న అనిరుధ్

**గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే:** లక్ష్మీపురం శ్రీత్యాగరాజ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి ఆరాధన సంగీత మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా త్యాగరాజ స్వామి కళావేదికపై బుధవారం రాత్రి ప్రధాన కచేరీలో భాగంగా ప్రముఖ సంగీత విద్వాంసుడు అనిరుధ్ (చెన్నై) గాత్ర కచేరీ అలరించింది. ఆయన త్యాగరాజ స్వామి కృతులు ఆలపించారు. కార్యక్రమాలను కార్యదర్శి కృష్ణకిశోర్ పర్యవేక్షించారు.

## రహదారి నిర్మించారు.. వ్యర్థాలు వదిలేశారు

**నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే:** స్థానిక మారుతీనగర్ నుంచి గుజ్జనగుండ్ల వెళ్లే రహదారిలో ఇటీవల రహదారి అభివృద్ధి పనులు చేపట్టి నిర్మాణ వ్యర్థాలు వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై స్థానికులు పలుమార్లు అధికారులకు తెలియజేసినా స్పందించలేదని స్థానికులు అమరలింగేశ్వరరావు తెలిపారు. సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించి వ్యర్థాలను తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

## 19 నుంచి డీఎడ్ పరీక్షలు

**గుంటూరు విద్య:** మూడో సెమిస్టర్ డీఎడ్ పరీక్షలు(2024- 26) ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు కేటాయించిన కేంద్రాల్లో జరుగుతాయని డీఈవో సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు హాల్ టికెట్లను ఈనెల 7వ తేదీ నుంచి www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, ఇన్‌స్టిట్యూట్, అభ్యర్థి పేరుతో పొందవచ్చని సూచించారు.

## డ్రెయిన్ మలుపు తిప్పారు.. ఉపయోగపడేనా..

**చు**ట్టుగుంట కూడలి వాకింగ్‌ట్రాక్ పక్కగా నిర్మిస్తున్న ప్రధాన డ్రెయిన్‌ను యూటర్న్ తిప్పారు. ఇక్కడే మరోవైపు మురికిపేట వద్ద ఉన్న ప్రధాన డ్రెయిన్ 'ఎస్' ఆకారంలా తిప్పి నిర్మించారు. ఇష్టానుసారం డ్రెయిన్ వంపులు తిప్పడంతో వర్షాలు వచ్చినప్పుడల్లా వరద నీరు కాలనీలోని రహదారులు, గృహాల్లోకి చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వాకింగ్ ట్రాక్ పక్కగా యూటర్న్ తిప్పడంతో అసలు డ్రెయిన్ పూర్తయినా ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాల్సి ఉంది. వర్షాకాలంలో మురుగు నీటి ప్రవాహం సక్రమంగా జరిగేలా డ్రెయిన్ వాలు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

- నగరపాలక సంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే

## రహదారుల గుంతలు పూడ్చేనా?

భారత్‌పేటలో తారు లేచిపోయిన రోడ్డు

**న**గరంలోని మల్లికార్జునపురం, భారత్‌పేటల్లో రహదారులు గుంతల పడి స్థానికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నా జీఎంసీ అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడడం లేదు. శ్రీనగర్ నుంచి శారదా కాలనీకి వెళ్లే రహదారిలో మల్లికార్జునపురం, భారత్‌పేట రహదారులు గుంతలమయంగా మారాయి. యూజీడీ మ్యాన్‌హోల్ వద్ద తారు లేచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. వాహనదారుల ఒళ్లు హూనమైపోతుందంటున్నారు. భారత్‌పేట రోడ్డు తారు లేచిపోవడం, గుంతల వద్ద గాడులు పడడంతో రోడ్డు అంచులు దిగేటపుడు వాహనాల చక్రాలు వాటిలో నుంచి రావడం సమస్యగా మారింది. జీఎంసీ అధికారులు రహదారులకు మరమ్మతులు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

- జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే

## మహిళా సహాయ కేంద్రాలపై అవగాహన కల్పించాలి

వినీతకు పూల కుండీ ఇస్తున్న శ్రీవాణి

**జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే:** ఆపద సమయంలో మహిళా సహాయ కేంద్రాలైన 181, 1098, 122 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయడం ద్వారా రక్షణ పొందవచ్చనే విషయాన్ని మహిళలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత అన్నారు. నగరంలోని జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలోని సఖి వన్‌స్టాప్ కేంద్రాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. గృహహింస కేసులకు సంబంధించి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్, కేసుల వివరాలడిగి తెలుసుకున్నారు. మహిళా హెల్ప్ లైన్ల గురించి పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. సఖి వన్‌స్టాప్ కేంద్రం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మిషన్ సమన్వయకర్త శ్రీవాణి, సఖి వన్‌స్టాప్ కేంద్రం పరిపాలన అధికారి శాంతి భూషణం, గోపి, సిబ్బంది పాల్గొన్నారు.

## దొంగ బండితో.. దొంగతనాలు

### ★ 350 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న నగలు పరిశీలిస్తున్న ఎస్పీ

**చిత్తూరు (నేరవార్తలు), న్యూస్‌టుడే:** దర్జాగా కారులో వస్తారు.. ద్విచక్ర వాహనం చోరీ చేసి ఆ వాహనంలోనే రాత్రి ఇంటి దొంగతనాలు, పగలు గొలుసు దొంగతనాలు చేసి ఆ వాహనాన్ని ఎక్కడైనా పార్క్ చేసి అదే కారులో వెళ్తారు. అలాంటి కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.50 లక్షల విలువజేసే 350 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పోలీసు అతిథిగృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ తుషార్‌డూడి నిందితులను చూపి నేరాల వివరాలు వెల్లడించారు.

పలమనేరులోని అయ్యాకన్ను వీధిలో గతేడాది జులైలో జరిగిన ఇంటి దొంగతనంపై అందిన ఫిర్యాదుతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే గొలుసు చోరీల కేసులు సైతం నమోదవడంతో డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. వీరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పలు ఆధారాలు దొరికాయి. ఈ చోరీలకు పాల్పడుతోంది గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన వారిగా నిర్ధరించారు. వారు పలమనేరులో పట్టణంలోనే కాక జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వందల సంఖ్యలో నేరాలకు పాల్పడినట్లు తేలింది. వారి కదలికలపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో మంగళవారం సాయంత్రం చిత్తూరు-బెంగళూరు రహదారిలోని నంగమంగళం ఫ్లైవోవర్ వద్ద అరెస్టు చేశారు. అందులో గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ నాగుల్ మీరా, యక్కంటి తులసిరామిరెడ్డి ఉన్నారు. వారిని విచారించగా.. పలమనేరులో ఇంట్లో చోరీ, తమిళనాడులోని కృష్ణగిరి, చిత్తూరు జిల్లా గంగవరంలో గొలుసు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వారి నుంచి 350 గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాలతో కూడిన నగలు, ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నాం. చోరీ సొత్తులో కొన్ని నగలు ఓ బ్యాంకు లాకర్‌లో ఉండటంతో వాటిని ఫ్రీజ్ చేశాం. వీరిని రిమాండ్‌కు తరలించనున్నామని ఎస్పీ వివరించారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన డీఎస్పీ ప్రభాకర్, సీఐ మోహన్‌రెడ్డి, ఎస్సై లోకేష్‌రెడ్డి, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

**వందల కేసులు..**

పట్టుబడిన ముగ్గురిలో గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పలు నేరాలు చేసి పట్టుబడి జైలుకెళ్లి విడుదలయ్యాక మళ్లీ నేరాలకు పాల్పడి దొరికిపోయాడని ఎస్పీ తెలిపారు. అతడిపై ఇప్పటికే సుమారు 100 కేసులు ఉండగా, పల్నాడుకు చెందిన షేక్ నాగుల్‌మీరాపై 75, యక్కంటి తులసిరామిరెడ్డిపై ఆరు కేసులు ఉన్నాయని చెప్పారు. ముగ్గురిపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు వివరించారు. ఇళ్లల్లో దొంగతనాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

## సీఎం పర్యటన మార్గాల్లో కమిషనర్ పరిశీలన

సైడుకాల్వ పరిశీలించి ఆదేశాలిస్తున్న కమిషనర్ శ్రీనివాసులు

**నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే:** నల్లపాడురోడ్డులో జాతీయ స్థాయి డ్వాక్రా ఉత్పత్తుల మేళా(సరస్) ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు గురువారం రానున్నందున ఆయా మార్గాల్లో కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించారు. పర్యటనలో భాగంగా ఆయన కలెక్టర్ బంగ్లారోడ్డు, జీటీరోడ్డు, చుట్టుగుంట నుంచి నల్లపాడు వైపు వెళ్లే రోడ్డులో పర్యటించి పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులు పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సరస్ వేదిక పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సీఎం పర్యటించే మార్గాల్లో పచ్చదనం కోసం మొక్కలు నాటడం, ప్యాచ్‌వర్కులు చేపట్టడం, రహదారి వెంట ఆక్రమణలు తొలగించేందుకు విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య పనులు, ఆక్రమణలు తొలగించేందుకు విభాగాల ఉన్నతాధికారులు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. విధుల కేటాయింపు ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేశామన్నారు. జీటీరోడ్డు పక్కనే ఉన్న పీకలవాగులో సిల్ట్ తొలగింపు, కలెక్టర్ బంగ్లా రోడ్డులో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. పర్యటనలో డీసీ శ్రీనివాసరావు, ఈఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్‌వో డాక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

✤ మిర్చియార్డు వద్ద అన్నక్యాంటీన్‌ను కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు. ఆహారం సరఫరాకు నిర్దేశిత సమయం పాటించాలని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.

## శీతలగిడ్డంగుల్ని వ్యవసాయ పరిశ్రమగా గుర్తించాలి

**మిర్చియార్డు, న్యూస్‌టుడే:** శీతలగిడ్డంగుల్ని వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా గుర్తించాలని శీతలగిడ్డంగుల యజమానుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేంద్రబాబు కోరారు. మంత్రి అచ్చెన్నాయుడును సంఘ ప్రతినిధులు బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సురేంద్రబాబు మాట్లాడుతూ శీతల గిడ్డంగుల యాజమాన్యాలు పదేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమన్నారు. కార్యదర్శి రాఘవయ్య, కోశాధికారి రమణ, సభ్యులు జుగిరాజ్ పాల్గొన్నారు.

## సౌత్‌జోన్ పోటీలకు విద్యార్థి ఎంపిక

**ఏటీ అగ్రహారం:** టీజేపీఎస్ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న వై.ప్రభుదేవ్ రాజ్ ఈ నెల 13న తమిళనాడులో జరగబోయే హాకీ సౌత్‌జోన్ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బీవీహెచ్ కామేశ్వరశాస్త్రి తెలిపారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ కె.వి.బ్రహ్మం ప్రభుదేవ్‌రాజ్‌ని అభినందించారు.

## సంక్షేమ వసతి గృహాల పరిశీలన

విద్యార్థులతో మాట్లాడుతున్న జడ్పీ డిప్యూటీ సీఈవో కృష్ణ

**జిల్లాపరిషత్తు, న్యూస్‌టుడే:** జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను అసెంబ్లీ నియోజకవర్గ, మండలాల ప్రత్యేక అధికారులు బుధవారం పరిశీలించారు. ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని వసతి గృహాలను పరిశీలించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. దీంతో బుధవారం పలువురు ప్రత్యేక అధికారులు హాస్టళ్లను సందర్శించి అక్కడ మౌలిక సదుపాయాలతో పాటు వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. తుళ్లూరులోని బీసీ సంక్షేమ వసతి గృహాన్ని జిల్లాపరిషత్తు డిప్యూటీ సీఈవో, జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారి సీహెచ్.కృష్ణ తనిఖీ చేశారు. అక్కడి మరుగుదొడ్లు, స్నానపు గదులతో పాటు గదులను పరిశీలించి సౌకర్యాలు కల్పించాలని హెచ్‌డబ్ల్యూవోకు సూచించారు. జిల్లాలో మొత్తం 70 హాస్టళ్లు ఉండడంతో ప్రత్యేకాధికారులు తనిఖీ చేశారు. ప్రతి బుధవారం ప్రత్యేకాధికారులు హాస్టళ్లను సందర్శించి అక్కడ పరిస్థితిని సీపీవోకు లిఖితపూర్వకంగా నివేదిస్తుండడంతో హెచ్‌డబ్ల్యూవోలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మౌలిక వసతులు కల్పించడంతో పాటు వసతి గృహాల పరిసరాలు బాగు చేస్తున్నారు. రుచికరంగా ఆహార పదార్థాలు సిద్ధం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

## మహిళా పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల వితరణ

ప్రిన్సిపల్ ఉషారాణికి నగదు అందజేస్తున్న పూర్వ విద్యార్థినులు

**రాజేంద్రనగర్, న్యూస్‌టుడే:** గుంటూరు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల 1980-83 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు కళాశాలకు రూ.లక్ష వితరణ చేశారు. కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పూర్వవిద్యార్థినులు నగదును ప్రిన్సిపల్ జె.ఉషారాణికి అందజేశారు. ఇస్రో, ఆలిండియా రేడియో, పోస్టల్ తదితర రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు కళాశాల అభివృద్ధికి తోడ్పడడం సంతోషమని ప్రిన్సిపల్ ఉషారాణి, అధ్యాపకులు పేర్కొన్నారు.

## నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

**కలెక్టరేట్:** జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జటోతు హుస్సేన్ గురువారం జిల్లాకు రానున్నారు. నగరంలోని గుంటూరు వైద్య కళాశాలను గురువారం సాయంత్రం 4 గంటలకు సందర్శించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా బుధవారం తెలిపారు.

## 11న జనసేవాదళ్ శిక్షణ శిబిరం

**గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే:** సీపీఐ శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 11న నగరంలో జనసేవాదళ్ శిక్షణ శిబిరం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం కొత్తపేటలోని కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమితి సమావేశం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ 12న ఉదయం కొత్తపేటలోని భగత్‌సింగ్ విగ్రహం వద్ద బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని, పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్, చిన్న, సురేష్‌బాబు, దేవానాయక్, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, చైతన్య, జగన్నాథం, సుశీల, శివమ్మ పాల్గొన్నారు.

## న్యూరో విభాగానికి అత్యాధునిక మైక్రోస్కోప్

పరికరాన్ని ప్రారంభిస్తున్న ప్రిన్సిపల్ సుందరాచారి

**నగరంపాలెం, న్యూస్‌టుడే:** గుంటూరు సర్వజనాసుపత్రిలోని న్యూరోసర్జరీ విభాగానికి అత్యాధునిక మైక్రోస్కోప్‌ను ప్రిన్సిపల్ సుందరాచారి బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ సుందరాచారి మాట్లాడుతూ న్యూరోసర్జరీ విభాగంలో ఈ మైక్రోస్కోప్ అత్యంత ముఖ్యమైన పరికరమని తెలిపారు. దీనివల్ల సూక్ష్మమైన న్యూరాన్లు, నరాల నిర్మాణాలను స్పష్టంగా పరిశీలిస్తూ శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మెదడు, నరాల సంబంధిత చికిత్సల్లో ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ పరికరం కొనుగోలుకు అవసరమైన రూ.10 లక్షలు కళాశాల అభివృద్ధి నిధి నుంచి మంజూరు చేసినందుకు ప్రిన్సిపల్ సుందరాచారికి న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ కేవీవీ సత్యనారాయణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో న్యూరోసర్జరీ విభాగానికి చెందిన అధ్యాపకులు, సహాయ అధ్యాపకులు, సూపర్ స్పెషాలిటీ పీజీ వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

## 9 నుంచి గుంటూరు కళాపరిషత్ నాటకోత్సవాలు



గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న మల్లికార్జునరావు తదితరులు

**గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే:** గుంటూరు కళాపరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో 28వ వార్షిక నాటకోత్సవాలను నిర్వహించనున్నట్లు గుంటూరు కళాపరిషత్ అధ్యక్షుడు పీవీ మల్లికార్జునరావు తెలిపారు. గుంటూరులో బుధవారం ఆయన ఉత్సవాల వివరాలను మీడియాకు వెల్లడించారు. 9వ తేదీ సాయంత్రం జ్యోతి వెలిగించిన అనంతరం శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం వారి బొరివంక, శ్రీకాకుళం జిల్లా వారి మాయాజాలం (సాంఘిక నాటిక) ప్రదర్శనల తర్వాత ప్రారంభ సభ ఉంటుందన్నారు. రాత్రి స్వర్ణ సూర్య డ్రామా లవర్స్, హైదరాబాద్ వారి శ్రీమాత్రేనమః (సాంఘిక నాటిక), విజయవాడ సాంస్కృతిక సమితి వారి మమ్మల్ని బతకనీయండి (సాంఘిక నాటిక) ప్రదర్శన ఉంటుందన్నారు. సమావేశంలో సంస్థ ఉపాధ్యక్షుడు నాయుడు గోపి, ప్రధాన కార్యదర్శి బండ్ల పూర్ణచంద్రరావు, గౌరవ సలహాదారుడు ఆలోకం పెద్దబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

## ప్రాంగణ ఎంపికల్లో విద్యార్థినుల ప్రతిభ

ఎంపికైన బాలికలతో కళాశాల ప్రతినిధులు

**మారుతీనగర్, న్యూస్‌టుడే:** గుంటూరు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మ-డి చదువుతున్న విద్యార్థులు మెడ్‌ప్లస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారని బుధవారం ప్రిన్సిపల్ జె.ఉషారాణి తెలిపారు. మొత్తం 16 మంది విద్యార్థినులు ఉండగా.. అందరూ ఉద్యోగాలు పొందారన్నారు. ఉద్యోగాలు సాధించిన వారికి ఏడాదికి రూ.2.5 లక్షల వేతనం లభిస్తుందని ఆమె చెప్పారు.

## వైభవంగా ఉరుసు ఉత్సవాలు

అలంకృత దర్గా షరీఫ్

**గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే:** జీటీ రోడ్డులోని హజరత్ కాలే మస్తాన్ షా అవులియా దర్గా 134వ ఉరుసు రెండో రోజు బుధవారం వైభవంగా జరిగింది. ఉదయమంతా పట్నంబజార్, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో తిరిగిన ఉరుసుగ్రంధం సాయంత్రానికి దర్గా వద్దకు చేరుకుంది. అక్కడ, దీపారాధన, గంధం పంచే కార్యక్రమాలను నిర్వహించారు. దర్గా షరీఫ్‌ను అందంగా పూలతో అలంకరించారు. కార్యక్రమాలను దర్గా అనువంశిక ధర్మకర్త రావి రామ్మోహనరావు తదితరులు పర్యవేక్షించారు.

**కావలెను**
గుంటూరు సిటీలోని ప్రముఖ బ్యాంక్ అనుబంధ సంస్థతో కలిసి పనిచేయుటకు విశ్రాంత ఉద్యోగులు 50 సంవత్సరాల వయస్సు పైబడినవారు, 10th పాస్ కావలెను.
ఆకర్షణీయమైన జీతం, P.F. మరియు ఫారిన్ ట్రిప్స్ కలవు
T.లక్ష్మణమూర్తి
Rtd. డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
✆ 6304796450

(c) eenadu

## మహిళల పొదుపుతో కుటుంబాలకు మేలు

**విజనంపాడు(వట్టిచెరుకూరు):** మహిళలు పొదుపు పాటిస్తే.. కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి శ్రీరత్న పేర్కొన్నారు. విజనంపాడు గ్రామంలో కుట్టుశిక్షణ పొందుతున్న మహిళలకు ఆర్థిక ప్రణాళికపై అవగాహన కార్యక్రమంలో ఆమె బుధవారం మాట్లాడారు. సర్పంచి నార్నెరాజ్యలక్ష్మి, ఎంపీటీసీ ఉప్పుటూరిసుజాత, పలువురు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

## చేనేత పరిశ్రమ రక్షణకు రాష్ట్ర స్థాయి ఉద్యమం

**తాడేపల్లి, మంగళగిరి:** చేనేత పరిశ్రమ రక్షణకు రాష్ట్ర స్థాయి ఉద్యమం అవసరమని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ ప్రతినిధులు అన్నారు. ఈ మేరకు పిల్లలమర్రి నాగేశ్వరరావు, కూరపాటి కోటేశ్వరరావు, రామనాథం పూర్ణచంద్రరరావు, పిల్లలమర్రి బాలకృష్ణ, బండారు ఆనందప్రసాద్ సంయుక్తంగా మంగళగిరి ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్లతో వచ్చే నెల 22న మంగళగిరిలో చేనేత గర్జన సభ నిర్వహించాలని సంకల్పించినట్లు తెలిపారు.

## చిరు వ్యాపారులకు చేయూత

**మంగళగిరి గ్రామీణం, మంగళగిరి, న్యూస్‌టుడే:** చిరు వ్యాపారుల అభివృద్ధికి మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని తెదేపా నాయకులు అన్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన గద్దె వెంకటేశ్వరమ్మకు టిఫిన్ బండి, కొత్తవరపు సత్యవతికి బడ్డీకొట్టు, షేక్.షాహినాకు తోపుడు బండిని తెదేపా మంగళగిరి పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ అందజేశారు. నూతక్కికి చెందిన కందిపిల్లి రాజు, చిలకల వెంకటేశ్వరరావు, పఠాన్ సుభానీకి టిఫిన్ బండ్లు మంగళగిరి మండల రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, వల్లూరి సూర్యనారాయణ అందజేశారు.


**GOVERNMENT OF ANDHRA PRADESH**
**APEWIDC, GUNTUR DIVISION**

Tender invited from contractors for NIT Nos. 24 to 32/2025-26, dt., 07.01.2026 in Guntur & Palnadu District for works costing from Rs.6.30 to 33.42 Lakhs. Last date of the receipt of tenders: 20.01.2026 upto 4.00 PM
Further details may be viewed at http://tender.apeprocurement.gov.in
Sd/- Executive Engineer, APEWIDC, Guntur.


## ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త ఉండాలి: కొండపల్లి

మంత్రి శ్రీనివాస్‌తో ఏపీఎంఎస్ఎంఈ డైరెక్టర్లు

**తాడేపల్లి, న్యూస్‌టుడే:** ప్రతి ఇంట్లో ఓ పారిశ్రామికవేత్త ఉండాలనే సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిలోని ఓ కల్యాణ మండపంలో ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల పదవీ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం జరిగింది. దీనికి హాజరైన మంత్రి మాట్లాడుతూ.. పారిశ్రామీకరణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడ్పాటుగా కష్టపడి పనిచేయాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామని, ఎంఎస్ఎంఈ చేపట్టే కార్యక్రమాల్లో యువతను ప్రోత్సహించాలన్నారు. పదవులు అలంకారానికి కాదని దాన్ని బాధ్యతగా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 13 మంది డైరెక్టర్లుగా మంత్రి శ్రీనివాస్ సమక్షంలో పదవీ ప్రమాణం చేశారు. కార్పొరేషన్ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకరరావు, కార్పొరేషన్ సీఈవో శ్రీవిశ్వ తదితరులు పాల్గొన్నారు.

## రాయితీ బకాయిలు విడుదల చేయాలి

**తాడేపల్లి, మంగళగిరి:** చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నడుపుతున్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీ బకాయిలను విడుదల చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో పరిశ్రమల శాఖ మంత్రి భరత్‌ను కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. గత నాలుగేళ్లుగా రాయితీలు విడుదల కాకపోవడం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దాదాపు రూ.1200 కోట్లు రాయితీ బకాయిలు ఉన్నాయని తెలిపారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా వందనాదేవి

**కలెక్టరేట్(గుంటూరు):** ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా వందనాదేవిని నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి కోన శశిధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే సంస్థ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు వందనాదేవి తెలిపారు.

# మిర్చి రైతులకు అన్నివిధాలా అండగా ఉంటాం

### ధరల స్థిరీకరణకు కార్యాచరణ చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

మిర్చి సీజన్‌లో చేపట్టాల్సిన అంశాలపై సమీక్షిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

**గుంటూరు (మిర్చియార్డు), న్యూస్‌టుడే:** 'మిర్చి రైతులకు అన్నివిధాలా మేలు కలిగేలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏయే పంట ఎంత విస్తీర్ణంలో పండిస్తే.. రైతులకు లాభదాయకంగా ఉంటుందో క్లస్టర్ విధానాన్ని రూపొందిస్తున్నాం' .. అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌లో మిర్చి ధరల స్థిరీకరణ, అధిక కమీషన్ వసూలు, జీరో, కటింగ్ వ్యాపారాలు, లారీ కిరాయి, శీతలగిడ్డంగుల్లో నిల్వలు, వేయింగ్ స్కేల్స్‌పై తూకాలు, గోతం ధర పెంపు, మిర్చియార్డులో వసతులు మెరుగుపర్చడం వంటి అంశాలపై బుధవారం సమీక్షించారు. వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారని, శీతలగిడ్డంగిలో సరకు వెలుపలకు తీసే సమయంలో ధర పెంచి ఇవ్వమంటున్నారని కర్నూలు జిల్లా తిమ్మాపురం రైతు వీరేశ్ వాపోయారు. యార్డులో పరిశుభ్రత, మంచినీటి వసతి మెరుగుపర్చాలని కొందరు కోరారు. లారీ కిరాయి వివాదాలు తలెత్తకుండా చూడాలని ఎగుమతి వ్యాపారులు విన్నవించగా.. కిరాయి తగ్గించామని లారీ యూనియన్ నాయకులు చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు స్థిరంగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. గతేడాది 1.96 లక్షల హెక్టార్లలో మిర్చి పంట సాగు చేస్తే.. ఈ ఏడాది 1.06 లక్షల హెక్టార్లలో పంట పండించారన్నారు. కొందరు మిర్చి నుంచి మొక్కజొన్న వైపు మళ్లారన్నారు. ప్రస్తుతం తేజ మినహా అన్ని రకాల మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.

★ సీజన్‌లో మిర్చియార్డుకు వచ్చే రైతులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు మెరుగుపర్చాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మంచినీటి వసతి పాయింట్లు, మరుగుదొడ్లు పెంచాలని, డ్రెయినేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. రైతులకు అల్పాహారం, భోజన పథకాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు.

### శీతలగిడ్డంగుల్లో మిర్చికి రుణాలు

శీతలగిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసే మిర్చికి రుణాలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మిర్చి రైతుల వివరాలు పూర్తిగా రికార్డు చేస్తున్నామన్నారు. నూరు శాతం ఈ-క్రాప్ నమోదు జరుగుతుందన్నారు. యార్డులోనూ వివరాలు నమోదు చేయాలన్నారు. నల్లి తామర వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు చేపడుతున్నామన్నారు. వేయింగ్ మిషన్లు పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. లారీ కిరాయి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. రవాణాకు ధర నిర్ణయించుకోవాలని, తక్కువ ధరకు వచ్చే వారిని అడ్డుకోవద్దన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మహమ్మద్ నసీర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత, జాయింట్ డైరెక్టర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ హరిబాబు, కార్యదర్శి చంద్రిక తదితరులు పాల్గొన్నారు.

## పేదలకు వైద్య సేవలే లక్ష్యం

వైద్య వాహనంలో పరీక్షలు చేస్తున్న వైద్యులు

**కొండపాటూరు (కాకుమాను), న్యూస్‌టుడే :** స్వగ్రామంలో పేదలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కాటూరి వైద్య కళాశాల ఆసుపత్రి ఛైర్మన్ కాటూరి సుబ్బారావు, డైరెక్టర్ స్వైరాలు అత్యాధునిక సౌకర్యాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని తెదేపా నాయకుల సౌజన్యంతో కొండపాటూరులో ఏర్పాటు చేశారు. శిబిరాన్ని తెదేపా మండల అధ్యక్షుడు మామిళ్లపల్లి రామ్‌గోపాల్ ప్రారంభించారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో కాటూరి వైద్య కళాశాల ఆసుపత్రి ఎల్లప్పుడు సహకారం అందిస్తుందని ఆసుపత్రి డీన్ డాక్టర్ సీహెచ్ మోహన్‌రావు అన్నారు. జిల్లాలో మొదటి సారిగా కోటిన్నర విలువైన అత్యాధునిక సౌకర్యం కలిగిన వాహనంలో రోగులకు పరీక్షలు చేశామన్నారు. 1100 మందికి పైగా వైద్య శిబిరానికి తరలివచ్చారని చెప్పారు. వైస్ డీన్ డాక్టర్ ఫణీంద్ర, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌లతో పాటు 60 మంది వైద్య సిబ్బంది సేవలు అందించారు.

# విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలి

రూపజ్ఞా-2026లో పాల్గొన్న యువత

**గుంటూరు రూరల్:** గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే విద్యార్థులు నూతన పరిశోధనలపై దృష్టి సారించాలని ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాల అధ్యక్షుడు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ సహకారంతో రూపజ్ఞా-2026 జాతీయ స్థాయి ప్రోటోటైప్ ఛాలెంజ్ పోటీలు బుధవారం చోడవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కళాశాలల చెందిన 180 మంది విద్యార్థులు పాల్గొని నమూనాలు ప్రదర్శించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో బయోమెడికల్ విభాగంలో ఆర్వీఆర్ కళాశాల, ఐవోటీ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన అనురాగ్ యూనివర్సిటీ, అగ్రిటెక్ విభాగంలో ఒంగోలు క్విస్ ఇంజినీరింగ్ కళాశాలలు ప్రథమ స్థానాల్లో నిలిచాయి. ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన బృందాలకు నగదు, బహుమతులు అందజేశారు. సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయపాటి గోపాలకృష్ణ, కోశాధికారి డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాదు, ప్రిన్సిపల్ డాక్టర్ కొల్లా శ్రీనివాస్, అకడమిక్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్లు రవీంద్ర, శ్రీనివాసరావు, వివిధ విభాగాధిపతులు చంద్రశేఖర్, రాధిక, శోభ ముద్దు ఆలపర్తి తదితరులు పాల్గొన్నారు.

స్వదేశాగమన శుభాకాంక్షలు

డా॥ చైతన్య ఘంటా

M.S Ortho, F.I.J.R, F.A.S.M (U.K), F.I.T (U.K)
Arthroscopy & Joint Replacement Surgeon

సింగపూర్‌లో షోల్డర్ ఆర్థోస్కోపికి (కీ-హోల్) సంబంధించిన "అత్యాధునిక మాస్టర్ టెక్నిక్స్"లో ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని, ఈ శిక్షణలో రొటేటర్ కఫ్ టియర్‌లు, షోల్డర్ ఇన్‌స్టెబిలిటీ, క్రీడాకారుల గాయాలకు సంబంధించిన మినిమల్లీ ఇన్‌వేసివ్ ఆర్థోస్కోపిక్ శస్త్ర చికిత్సలపై నైపుణ్యం సాధించి, నేడు స్వదేశమునకు విచ్చేయుచున్న

డా॥ ఘంటా చైతన్య గారికి

ఇవే మా హార్దిక స్వాగత సుమాంజలులు.

ఇట్లు
స్టాఫ్ & మేనేజిమెంట్
శ్రీ సంకల్ప మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు

SJA-9848680888


## అమరావతిలో ఐఓబీ సేవలు

ఐఓబీ అధికారులకు ఒప్పంద పత్రాలు అందిస్తున్న సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) డేవిడ్ రాజు

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** రాజధాని అమరావతిలోని ఉద్దండరాయుని పాలెం, వెలగపూడి గ్రామాల పరిధిలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు తమ ప్రాంతీయ కార్యాలయాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు బుధవారం ఏపీ సీఆర్డీఏ జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) వి. డేవిడ్ రాజు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ రీజినల్ మేనేజర్ హర్జిత్ సింగ్‌కు ఒప్పంద పత్రాలను అందజేశారు. అమరావతిలో సుమారు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు హర్జిత్‌సింగ్ వివరాలు వెల్లడించారు. ఐఓబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు ద్వారా సుమారు 100 మందికి రాజధానిలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. అగ్రిమెంట్ పూర్తి కావడంతో బ్యాంకు కార్యకలాపాల విస్తరణకు కీలకమైన ముందడుగు పడింది.

## పనులు సకాలంలో పూర్తి చేయకపోతే.. నష్టపరిహారం ఇవ్వాలి

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** 'భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినప్పటికీ రైతుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా నిర్దిష్ట కాల పరిమితిలో ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న భూములను అభివృద్ధి చేసేలా ల్యాండ్ పూలింగ్ అగ్రిమెంట్‌లో నిబంధన పెట్టాలి. పనులు ముందు చెప్పిన సమయంలో పూర్తి చేయలేక పోతే సంవత్సరానికి రైతులకు ఎకరానికి రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం అందించాలనే నిబంధన ఉండాలి' అని వడ్డమాను గ్రామానికి చెందిన రైతులు ఆళ్ల పూర్ణచంద్రరావు, సుగుణరెడ్డి, శ్రీనివాసరెడ్డి మరికొందరు మంత్రి నారాయణ, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌లను డిమాండ్ చేశారు. రెండో దఫా భూ సమీకరణ ప్రారంభం సందర్భంగా బుధవారం గ్రామంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలోనే ఈ నిబంధన ఉంటే గత వైకాపా ప్రభుత్వంలో మొదటి దశ ల్యాండ్ పూలింగ్ భూముల అభివృద్ధిలో జాప్యం జరిగేది కాదన్నారు. దీనిపై మంత్రి నారాయణ స్పందిస్తూ.. ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్న భూములను 3 ఏళ్ల లోపు పూర్తి చేయాలని సీఆర్డీఏ రూపొందించిన అగ్రిమెంట్‌లోనే ఉందని స్పష్టం చేశారు. మూడు రాజధానుల పేరుతో వైకాపా కక్షపూరితంగా వ్యవహరించడంతోనే పనుల్లో జాప్యం జరిగిందని, ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ సీఆర్డీఏ చట్టం పకడ్బందీగా ఉంది కాబట్టే... గత వైకాపా ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా కోర్టులకు వెళ్లినా తట్టుకొని నిలబడిందని రైతులకు బదులు ఇచ్చారు.

## బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి

**తాడేపల్లి, మంగళగిరి:** బీసీ రక్షణ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు కోరారు. ఈ మేరకు మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు. కొన్ని దశాబ్దాలుగా బీసీల భౌతిక, సామాజిక, ఆర్థిక రాజకీయ రక్షణ కోసం సంఘం పోరాడుతూ వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా రక్షణ చట్టంపై విధాన రూపకల్పన జరగలేదన్నారు. వెంటనే ముసాయిదా బిల్లును రూపొందించి బీసీ సంఘాల ఆమోదానికి అవసరమైన చర్చ పెట్టాలన్నారు.

### బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)

**వెన్‌కాబ్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 157, రిటైల్ ధర - 184, చికెన్ విత్‌స్కిన్ - 267, చికెన్ స్కిన్‌లెస్ - 304.

**కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295.

**అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 170, 179, 190 చికెన్ విత్ స్కిన్ - 330 చికెన్ స్కిన్‌లెస్ - 340.

## ఆరు నెలల్లో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం



దొండపాడు గ్రామ సభలో మాట్లాడుతున్న మంత్రి నారాయణ, పక్కన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ అధికారులు

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** 'హైటెక్ సిటీని నిర్మించి ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. అదే విధంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతారు. రైతులందరూ సహకరించాలి' అని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 6 నెలల్లో రాజధాని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీరు, వరద నీటి నిర్వహణ, మురుగు నీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఆయన స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌తో కలసి రాజధాని గ్రామం దొండపాడులో మౌలిక సదుపాయాల కల్పనపై ఏర్పాటు చేసిన గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ పనుల కోసం డీపీఆర్‌లు సిద్ధం చేశామని, గ్రామస్థులు కోరిన నిర్మాణాలనూ పూర్తి చేస్తామని చెప్పారు. హరిశ్చంద్రపురంలో ఇనాం భూముల సమస్యలు, 2వ దశ ల్యాండ్ పూలింగ్‌కు ఇస్తున్న రైతులకు రూ. 1.50 లక్షల రుణ మాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ 2058 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.28 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. సీఆర్డీఏ ఎస్ఈ ధనుంజయ్, అదనపు కమిషనర్ ఏ.భార్గవ తేజ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

**గ్రామస్థులు ఏం కోరారంటే..** నూతన పంచాయతీ కార్యాలయం, బీసీ, ఎస్సీ కమ్యూనిటీ హాలు, కల్యాణ మండపం నిర్మించాలి. ✤ టిడ్కో గృహాలకు తాగు నీరు, పార్కు, సీడ్ యాక్సెస్ రహదారిపై వీధి దీపాలు, స్కూల్ గ్రౌండ్, వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేయాలి. ✤ పిచుకులపాలెం గ్రామంలో దేవాలయానికి చెందిన 7.7 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌లో సీఆర్డీఏ తీసుకుంది. ఎకరం భూమిని కేటాయించి ఆ దేవాలయాన్ని నిర్మించాలి. ✤ వీధి శూల, గ్రామ కంఠాల సమస్యలు పరిష్కరించాలి. ✤రోడ్లు, చెరువు భూముల్లో ఆక్రమణలను తొలగించాలి. సమస్యాత్మక భూముల్లో వచ్చిన ప్లాట్లు, వార్షిక కౌలు సమస్యలు పరిష్కరించాలి.

## చెవిరెడ్డికి మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స

**మంగళగిరి:** మద్యం కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని బుధవారం విజయవాడ జిల్లా జైలు నుంచి మంగళగిరి ఎయిమ్స్‌కి బుధవారం పోలీసులు తీసుకొచ్చారు. వెరికోస్ సమస్యతో బాధపడుతున్నానని చెప్పడంతో ఆయన్ని న్యూరాలజీ విభాగానికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. ఉదయం వైద్యశాలకు తీసుకొచ్చిన ఆయన్ను చికిత్స అనంతరం తిరిగి విజయవాడకు తీసుకువెళ్లారు.


**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ**

(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ LXIII OF 1951 క్రింద ఏర్పాటు చేయబడింది.
విశాఖపట్నం బ్రాంచ్. # 52-14-77/1, కొత్త రేసపువానిపాలెం, బుల్లయ్య కాలేజ్ దగ్గర, విశాఖపట్నం-530013. ఫోన్ : 0891-2747661 & 94908 24955, ఇ-మెయిల్ : vizag@apsfc.com

ISO APSFC

**డిమాండ్ నోటీసు**

1. ఋణగ్రహీత : (i) M/s. Averx Drugs Pvt. Ltd, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామినేని నాగశేఖర్, రిజిష్టర్డ్ ఆఫీస్ & యూనిట్ ఆవరణ చిరునామా : ప్లాట్ నెం. 27A31A & 27A32, APIIC ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా-531061.
2. డైరెక్టర్లు/ష్యూరిటీలు/హామీదారులు/చట్టపరమైన వారసులు:
(i) శ్రీమతి బుర్రా ఉమారాణి, భర్త : శ్రీ బి. వెంకటేశ్వరరావు, నివాస ఫ్లాట్ నెం.జి2, శ్రీ నిలయం, పెద్దిరెడ్డి వారి వీధి, శాంతి నగర్, కాకినాడ-533003.
(ii) శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి, భర్త : శ్రీ టి. అమృతరావు, నివాస ఫ్లాట్ నెం.302, స్కై ఆదిత్య అపార్ట్‌మెంట్స్, సందీపిని నగర్, గీతం కాలేజ్ రోడ్, ఎండాడ, విశాఖపట్నం-530045.
(iii) శ్రీ KVNS గోపాల రాజు, తండ్రి : శ్రీ వెంకట రామరాజు, డి.నెం.16-48, కొప్పులవారి వీధి, చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా-534460.
(iv) శ్రీ రామినేని నాగశేఖర్, తండ్రి : శ్రీ ఆర్. సూర్యనారాయణ, హెచ్ నెం.1-71, బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు, గుంటూరు జిల్లా-522214.
(v) శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి, భర్త : శ్రీ ఎన్. రామ కృష్ణారావు (లేటు), నివాస డి.నెం.70-3-48/4, ఫ్లాట్ నెం.1A, శ్రీ హ్యాపీ హైట్స్, విద్యానగర్-1, రమణయ్యపేట, కాకినాడ-533005.
(vi) శ్రీమతి N.S.S.R. ధనలక్ష్మి, భర్త : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), కుమారి ఎన్. మణి భావన, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), శ్రీ N.V.V. సత్య సాయి, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), ఫ్లాట్ నెం.24, ప్రతిభ స్కూల్ దగ్గర, సాయి అభిలాష్ నగర్, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440.

డియర్ సర్/మేడమ్,

ఋణగ్రహీత అయిన మీరు, M/s. Averx Drugs Pvt.Ltd, ప్లాట్ నెం. 27A31A & 27A32, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా వారు పొందిన ఋణాలకు సంబంధించి నిరర్థక ఆస్తులుగా (NPA) గా మార్చబడినందున **తేది.30.09.2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తం రూ.3,97,89,541/- (మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే)**, APSFC ఇప్పటికే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.23.10.2025** న డిమాండ్ నోటీసును జారీ చేసింది. కొరియర్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్నాలెడ్జ్‌మెంట్‌తో పంపిన నోటీసు ఈ క్రింది వ్యాఖ్యలతో డెలివరీ కాకుండా తిరిగి వచ్చినది. "చిరునామాలో వ్యక్తి లేనందున".

పైన పేర్కొన్న బకాయి మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించడంలో మీరు విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ఋణగ్రహీతలు/హామీదారులకు సంబంధించిన ఆస్తులను (దిగువ వివరించిన విధంగా) స్వాధీనం చేసుకుంటుందని APSFC తెలియజేయబడుతుంది.

**మార్ట్‌గేజ్డ్ / హైపోథికేటెడ్ ఆస్తులు యొక్క వివరములు**

| క్ర.సం | తనఖాదారుని యొక్క పేరు | ఆస్తి వివరములు |
| --- | --- | --- |
| 1. | ఋణగ్రహీత : | |
| | M/s. Averx Drugs Pvt.Ltd | --- |
| 2. | హామీదారులు/చట్టరీత్యా వారసులు | |
| | ష్యూరిటీ హోల్డర్ : 1. శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి | ఐటమ్ నెం.1 : కాకినాడ జిల్లా, సర్పవరం, కాకినాడ, రమణయ్యపేట, జయేంద్రనగర్, సర్వే నెం.127, ప్లాట్ నెం. 134 ప్రకారం విస్తీర్ణం 600 చ॥గ॥లులోని భూమితో పాటు రెసిడెన్షియల్ భవనం డి.నెం.70-14-11 తో కలదు. |
| | 2. శ్రీమతి బుర్రా ఉమారాణి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యారావుపేట, సౌజన్యనగర్ వద్ద సర్వే నెం.220/4B, ప్లాట్ నెం.62 ప్రకారం విస్తీర్ణం 172.22 చ॥గ॥లులోని భూమి. |
| | 3. శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, రమణయ్యపేట వద్ద బ్లాక్ నెం.69, వార్డు నెం.29, సర్వే నెం.195, ప్లాట్ నెం.3 & ప్లాట్ నెం.5 భాగం ప్రకారం విస్తీర్ణం 481.37 చ॥గ॥లులోని భూమి. |

నలహాలు దిగువ తెలుపబడినవి :
1) మరిన్ని వివరాల కొరకు పోస్టల్ అధికారులు మీకు పంపిన ఒరిజినల్ నోటీసు/కవర్‌ను దిగువ సంతకందారు నుండి సేకరించి, పూర్తి వివరాల కొరకు దరఖాస్తు చేసుకోవలెను మరియు
2) SARFAESI చట్టం క్రింద తదుపరి చర్యలను నివారించడానికి పైన పేర్కొన్న నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు వడ్డీ మరియు ఖర్చులు మొదలైన వాటితో సహా మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించవలెను.

తేది : 08.01.2026
ప్రదేశం : విశాఖపట్నం

సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ


## ఇల్లు దగ్ధం.. ఒకరి సజీవ దహనం



గోపి (పాత చిత్రం)

**ఈమని (దుగ్గిరాల), న్యూస్‌టుడే:** ఈమని సగర కాలనీలో ఇల్లు దగ్ధమై గండికోట గోపి(40) అనే వ్యక్తి సజీవ దహనమయ్యారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. వ్యవసాయం చేసే ఆయన బుధవారం రాత్రి ఇంటికి వచ్చి తన పూరింట్లో పడుకున్నారు. ఆయన భార్య, పిల్లలు అదే గ్రామంలో బంధువుల ఇంట్లో ఉన్నారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఇరుగుపొరుగు వచ్చి మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు చాలా సేపు ప్రయత్నించాల్సి వచ్చింది. అప్పటికే లోపల నిద్రపోతున్న గోపీ సజీవదహనమయ్యారు. ఆయనకు మద్యం తాగే అలవాటు ఉంది. ఆ మత్తులో బయటకు రాలేకపోయారా? గడియపెట్టి ఉండడం వల్ల పొగలో రాలేకపోయారా..? అనేది తెలియలేదు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఎస్సై వెంకటరవి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## చౌకబియ్యం పట్టివేత

**కొమ్మూరు(కాకుమాను) :** కొమ్మూరులో షేక్ ఇలాహి ఇంటి వద్ద నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో బుధవారం రాత్రి పౌర సరఫరాల ఉప తహసీల్దారు శివ శంకర్ తనిఖీ చేశారు. ఆ సమయంలో అతని ఇంటి వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 20 రేషన్ బియ్యం బస్తాలు కనిపించాయి. 1010 కిలోల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

**మేడికొండూరు:** డోకిపర్రులో ఆటోలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు మేడికొండూరు పోలీసులు బుధవారం తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని చోదకుడు తాజ్ హుస్సేన్, అతడి తండ్రి సుభాని (రేషన్ డీలర్)పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

## దాడి ఘటనలపై కేసుల నమోదు

**మేడికొండూరు:** దాడి ఘటనలపై పోలీసులు బుధవారం కేసులు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తురకపాలెంలో ఈ నెల 4వ తేదీ ఓ పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన షేక్ ఖాజాబీతో కొంతమంది యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై గొడవ జరుగగా పెద్దలు కలుగజేసుకుని అందరినీ అక్కడి నుంచి పంపించేశారు. కాసేపటికి కొంత మంది తన ఇంటికి వచ్చి కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా తాను ఇంట్లో ఉండగా తనపైనా కొంతమంది యువకులు దాడి చేశారని షేక్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి మొత్తం 13 మంది యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

## బిల్లులు చెల్లించేందుకు ఆర్థిక సంఘం నిధులు ఇవ్వాలి

**తాడేపల్లి, న్యూస్‌టుడే:** 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల్లో అత్యవసరమైన పనులకు బిల్లులు పెట్టే విధంగా సహకరించాలని, జనరల్ ఫండ్ ఫ్రీజింగ్ నుంచి రిలీజ్ చేయాలని కోరుతూ తాడేపల్లిలో ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సుధాకర్‌ను కలిసి సర్పంచులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు, రాష్ట్ర కార్యదర్శి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.

## అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి ఆసుపత్రికి తరలింపు

**తాడేపల్లి, న్యూస్‌టుడే:** తాడేపల్లిలోని ఎన్టీఆర్ కట్ట నుంచి మహానాడు వెళ్లే మార్గంలోని డొంకలో ఉన్న పొలంలో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని రైతులు గుర్తించి బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. 108 అంబులెన్స్‌లో అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అతని డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందని దొరబాబుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెప్పారు.

## దుకాణదారుడిపై దాడి కేసులో నలుగురి అరెస్టు

**తాడేపల్లి:** దాడి కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాడేపల్లి మండలం సీతానగరంలోని శీతల పానీయాల దుకాణ యజమాని పులిగడ్డ వెంకట్రావుపై ఈ నెల 4వ తేదీన దాడి చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో తెనాలి ఐతానగర్‌కు చెందిన బాలసాని శ్రీకాంత్, బాలసాని కోటేశ్వరరావు, గరికె శ్రీను, బాలసాని నాగరాజులను బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాగునీటి సీసా కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో దుకాణదారుడిపై కర్రలతో దాడి చేసినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.


**EENADU Classifieds**

**BUSINESS SERVICES**

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**REAL ESTATE**

**FLAT FOR SALE**

**GENERAL**

YAGANTI HERITANCE
OPP. BHASHYAM BLOOMS SCHOOL, BESIDE MAJETY CONVENTION, RING ROAD, GUNTUR
20 - 3 BHK Flats | 1750 Sft
READY TO OCCUPY LIMITED FLATS
YAGANTI REALTORS & BUILDERS
SV ADS
90598 00006
79814 24668

**HOUSE FOR SALE**

**GENERAL**

**చీరాల; రామకృష్ణపురం** పంచాయితీ మెయిన్‌రోడ్డు తూర్పు, పడమర ఫేసింగ్ 8 సెంట్లలో డబల్ స్టైర్ బిల్డింగ్ అమ్మబడును. ✆ 75694 62982.

**JOBS**

KFC Restaurant Hiring Part-Time Jobs in Mangalagiri. SSC Pass, Age 18 to 30 Yrs. Male / Female. Salary CTC 15740/- Cont: 8801439988, 08523017565.

**గుంటూరు మాస్టర్** మైండ్స్ కాలేజ్ నందు క్లాస్ ఇన్‌ఛార్జిస్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జిస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతముః 14000 నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి.వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. ✆ 91000 69089.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. ✆ 89776 39662, 89776 39663.

**సొసైటి క్లరికల్** స్టాఫ్ (F), మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్ మార్కెట్‌కు సేల్స్, సూపర్‌వైజర్స్, కళ్యాణ మండపంనకు మేనేజర్, వంట మనిషి కావలెను. ✆ 9290069280, 91828 86854.

**APEX ఫిట్‌నెస్,** లక్ష్మీపురం, గుంటూరు నందు లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. అః ఇంటర్/డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జి. ✆ 88850 36992.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

**గుంటూరు సిటీ** డెకరేషన్ వద్ద పనిచేయుటకు అశోక్ లైలాండ్ నడుపుటకు 35 సం॥ వయస్సు గల హైబడిన డ్రైవర్స్ కావలెను. ✆ 94942 16960.

**ఆయా కావలెను.** దగ్గరలో ఉండే వారు మాత్రమే సంప్రదించండి. చందన నర్సింగ్‌హోమ్, అరండల్‌పేట 18/1, లాడ్జి సెంటర్ దగ్గర గుంటూరు. 94908 45700.

**SECURITY GUARDS**

**గుంటూరు, చేబ్రోలు,** ఆటోనగర్‌లలో 12 గంటల డ్యూటీ చేయుటకు సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్స్, లేడీ గార్డ్స్, సెక్యూరిటీ అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్లు వెంటనే కావలెను. 9059591762.

**గమనిక**

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

# మంగళగిరి

• మంగళగిరి • తాడికొండ • ప్రత్తిపాడు

## యువత సమాజ సేవకు ముందుకు రావాలి

రక్తదాన శిబిరం వద్ద దివ్యతేజో మూర్తి, రాజశేఖర్ తదితరులు

**మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే:** రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత సమాజ సేవకు ముందుకు రావాలని ఏఎన్‌యూ ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ ఆచార్య వి.దివ్యతేజో మూర్తి పేర్కొన్నారు. ఆత్మకూరులోని గణపతి నగర్ వీజే డిగ్రీ కళాశాలలో బుధవారం కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్, కళాశాల రోటరాక్ట్ క్లబ్, రెయిన్ బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మొత్తం 48 విద్యార్థులు రక్తదానం చేయగా.. వారిలో ఇద్దరు విద్యార్థినులు సూర్యశ్రీ, పవిత్ర ఉన్నారు. కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్, మార్కెట్ యార్డు ఛైర్మన్ కిరణ్ చంద్, అన్నే రత్నప్రభాకర్, ఎస్ఐ వెంకట్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

## విద్యతో పాటు విలువలూ ముఖ్యమే

ప్రతిభ చూపిన విద్యార్థులతో అధ్యాపకులు

**తాడేపల్లి, న్యూస్‌టుడే:** విద్య ఎంత ముఖ్యమో విద్యార్థులకు విలువలు కూడా అంతే ప్రధానమని జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి, ఇంటర్ విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కె.పద్మ అన్నారు. పెనుమాకలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 42వ వార్షికోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎం. శ్రీనివాసరావు సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఏలూరు జిల్లా వృత్తి విద్యాధికారి శేఖరబాబు, గుంటూరు ఇంటర్ విద్య ప్రాంతీయ పర్యవేక్షణాధికారిణి సునీత, డిప్యూటీ డీఈవో శాంతకుమారి, ఎంఈవో-2 నాగేశ్వరరావు, హెచ్ఎంలు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు.

# శిథిల నిర్మాణాలు.. పనిచేయని ప్లాంట్లు

### సర్కారు బడుల్లో సమస్యల తిష్ఠ

తాడికొండలో శిథిలస్థితికి చేరిన భవనం

**మేడికొండూరు, తుళ్లూరు, తాడికొండ, న్యూస్‌టుడే:** ఏళ్లుగా సర్కారు బడులు వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్నాయి. 'మన బడి - మన భవిష్యత్తు' పథకంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం సాకారంతో పిల్లల సంఖ్యను బట్టి ఒక్కో బడికి నీటి శుద్ధి యంత్రాలు (ఆర్వో ప్లాంట్లు) ఏర్పాటు చేశారు. ఆ యంత్రాలు ప్రస్తుతం పలు చోట్ల మరమ్మతులకు గురయ్యాయి. సంబంధిత కంపెనీ నుంచి ప్రతినిధి వచ్చి బాగు చేయాల్సి రావడంతో జాప్యం జరుగుతుంది. మరో పక్క నీటిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో యంత్రాలు తరచూ పాడైపోతున్నాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. వీటిని వినియోగంలో తీసుకురావాలంటే ఖర్చు రూ.వేలల్లో అవుతుంది. సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు సొంతగా ఆ ఖర్చు భరించలేక మిన్నకుండిపోతున్నారు. దీంతో కొన్ని చోట్ల అవి నిరుపయోగంగా మారుతున్నాయి. మరి కొన్ని బడుల్లో విద్యార్థులు స్వయంగా ఇంటి నుంచి మంచి నీళ్ల సీసాలు తెచ్చుకుంటున్నారు. పలు చోట్ల మైదాన వసతి లేకపోవడంతో పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు.

❖ తాడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు కలదు. సుమారు 178 మంది విద్యార్థులు కలరు. మొత్తం 7 గదులు మాత్రమే ఉన్నాయి. తరగతి గదులు కొరతగా ఉండటం, మరో పక్క అవి ఇరుకుగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇనుప చువ్వలు బయటకు వస్తున్నాయి. మరో పక్క ఉపాధ్యాయులు వేసి ఉండే గదిలో పైకప్పు బీటలు వారింది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా మరో పక్క ఇక్కడ పిల్లలు ఆడుకునేందుకు మైదానం వసతి కూడా లేదు. చుట్టు పక్కల ఖాళీ స్థలంలో వర్షం కురిసినప్పుడు నీరు నిలిచి దుర్వాసన వస్తుంది. ఆయా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కారమవుతాయని ఆ శాఖ మండలాధికారులు తెలిపారు.

**వివరాలు ఇలా..** మేడికొండూరు మండలంలో మొత్తం 49 పాఠశాలలు ఉండగా.. 10 చోట్ల, తాడికొండ మండలంలో 44 పాఠశాలలు ఉండగా 10 చోట్ల ఆర్వో ప్లాంట్లు పని చేయడం లేదు. మేడికొండూరు, తుళ్లూరు, తాడికొండ మండలాల వ్యాప్తంగా సుమారు 29 స్కూళ్లకు మైదానాలు లేవు.

## బండి.. జగమొండి

చింతచెట్టు సెంటర్ వద్ద నిలిచిన ఆర్టీసీ బస్సు

**తాడికొండ, న్యూస్‌టుడే:** ఆర్టీసీ బస్సులు మొరాయిస్తూ ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. తాడికొండ గ్రామం మీదుగా తుళ్లూరు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఇటీవల తరచూ మరమ్మతులకు గురై ప్రయాణానికి అంతరాయం కలుగుతుంది. తాడికొండ అడ్డరోడ్డు నుండి పరిమి రోడ్డు మధ్యలో గత మూడు నెలలుగా ఇప్పటికే ఐదు మార్లు బస్సులు మొరాయించాయి. సరిపడా సర్వీసులు లేక ప్రజలు డోర్లు వద్ద నిలబడి ప్రయాణిస్తూ ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


**GENERAL NOTICE**

In the Court of the HONOURABLE SENIOR CIVIL JUDGE (SENIOR DIVISION) AT MANGALAGIRI
SOP No. 2/2025

**Between :**
K.V. S. Kiran, S/o Late Smt. CAVSS. Lakshmi, R/o H.No. 10-325, Saibaba Street, Srinagar Colony, Yerrabalem, Mangalagiri, Guntur Dist., (Andhra Pradesh) - Petitioner
**AND**
Central Electronics Limited, 4-Industrial Area, Sahibabad – 201010 (UP), Dist. Ghaziabad. Respondent

పై నెంబరు యస్.ఓ.పి. లోని పిటీషనరు, వారి తల్లిగారైన శ్రీమతి సి.ఎ.వి.యస్.యస్. లక్ష్మి గారు జీవించి ఉన్న కాలంలో రెస్పాండెంటు వారి కంపెనీ నుండి రావలసిన మొత్తమును రెస్పాండెంటు వారి వద్ద నుండి పొందుటకు వారసత్వ సర్టిఫికేట్ కొరకు దాఖలు చేయగా సదరు పిటీషనులో ఎవరికైనా ఏవిధమైన అభ్యంతరములు వగైరాలు ఉంటే తెలుపుకొనవలసినదిగా శ్రీ కోర్టువారు జనరల్ నోటీసు నిమిత్తం తేది: 22.01.2026 కి వాయిదావేసినారు. కావున వాయిదా రోజు ఉ.గం.10.30ని.లకు ఆక్షేపణలు ఉన్నవారు పై కోర్టువారి యెదుట హాజరై మీకుగల ఆక్షేపణలు తెలుపుకొనగలరు.

(శ్రీ కోర్టువారి ఉత్తర్వుల ప్రకారం)

వాయిదా తేదీ: 22.01.2026
**KOLLIPARA NAVIN KUMAR**, Advocate
# 32-34-43, Machavaram,
Vijayawada-4. Mob : 9949583444



**బహిరంగ ప్రకటన**

నా క్లయింట్ అయిన గుంటూరు సిటి, వికాస్ నగర్ 5వ లైను గ్రామ కాపురస్తుడు ఈదర లక్ష్మీనారాయణ గారి కుమారుడు ఈదర చంద్రశేఖర్ గారు ఆర్డర్ మేరకు, వారి తరుపున లాం సత్యనారాయణ గారు, అడ్వకేట్, తుళ్ళూరు వారు తెలియజేయునది ఏమనగా:

గుంటూరు జిల్లా, మంగళగిరి కాపురస్తురాలు తాతా స్వరాజ్యలక్ష్మి గారికి చెందియున్న గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామ డి.నెం: 241&239లు (లోగడ పుస్తక దస్తావేజు దాఖలా) రెవెన్యూ రికార్డు దాఖలా వడ్డమాను గ్రామ డి.నెం: 239/1లలో తూర్పు: అత్తలూరి రామయ్య గారి భూమి హద్దున్నూ, దక్షిణం: యీ నెంబరు బాపతు యితరుల భూమి హద్దున్నూ, పడమర: కొల్లిపర బేబి సరోజిని గారి భూమి హద్దున్నూ, ఉత్తరం: తూనుగుంట్ల దుర్గాంబ గారి భూమి యీ హద్దుల మధ్య గల య 1-00 సెంట్లు భూమిని ఆమె గారి తన భర్త గారైన తాతా వెంకట నారాయణ గారికి దఖలు పరచి, దఖలు దస్తావేజు వ్రాయించి ది. 26-10-2023 వ తేదీన మంగళగిరి సబ్ రిజిస్ట్రారు వారి ఆఫీసులో 1వ పుస్తకం, ద.నెం: 12191/2023 రుగా రిజిష్టరు చేయించి, సదరు భూమిని స్వాధీన పరచినారు సదరు భూమి తాతా వెంకట నారాయణ గారి పేరునకే రెవెన్యూ రికార్డుల నందు ఖాతా నెం 1974రుగా చేరియున్నది. తాతా వెంకట నారాయణ గారితో నా క్లయింట్ అయిన ఈదర చంద్రశేఖర్ గారు విక్రయమును ఖరారు చేసుకొనదలచియున్నారు.

కనుక యిందుమూలముగా నా క్లయింట్ తరుపున తెలియపరచుట ఏమనగా పైన ఉదహరించిన భూమి తాలూకు విషయమై జాయింటు భాగలబ్ధి తగాయిదాలు, కోర్టు వివాదాలు, దఖలు, విక్రయం, తనఖా మొదలుగున్నవి క్రయిలు గానీ, ఆక్షేపణలు గానీ, అన్యాక్రాంతములు వగైరాలు ఎట్టివి అయిన ఉన్న యెడల ఈ రోజు నుండి 15 రోజులు లోపుల నాకు గానీ, నా క్లయింటుకు గానీ వ్రాతపూర్వకమైన ఆధారములతో లిఖిత పూర్వకముగా తెలియపరచగలరు. అట్లు జరగని యెడల పైన ఉదహరించిన ఆస్తి నిష్కళ్లమైనదిగా భావించి నా క్లయింట్ తన పేరిటకి గానీ, తన ఆర్డర్ పొందిన వారి పేరిటకి గానీ విక్రయ దస్తావేజును రిజిష్టరు చేసుకొనగలరు. సదరు భూమి నా క్లయింట్/తన ఆర్డర్ పొందిన వారి పేరున రిజిష్టరు జరిగిన పిమ్మట జరుగు ఎట్టి క్రియలకైననూ నా క్లయింట్ నకు ఎలాంటి బాధ్యత ఉండనేరదని, బైండ్ కాజాలడని పత్రికాముఖముగా బహిరంగముగా తెలియపరచడమైనది.

తుళ్ళూరు, 07-01-2026

ఇట్లు: లాం.సత్యనారాయణ, అడ్వకేట్ తుళ్ళూరు, గుంటూరు జిల్లా, ఫోన్ నెం: 9948499049


## అభివృద్ధి పనులకు శ్రీకారం

నవులూరు: భూమిపూజలో తెదేపా నాయకులు

**మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే:** రాజధాని ప్రాంతంలో తెదేపా నాయకులు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏడీసీఎల్, సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మంగళగిరి గ్రామీణం పరిధిలోని నవులూరు, యర్రబాలెం, కురగల్లు గ్రామాల్లో బీటీ రోడ్లు, వీధిలైట్లు, తాగు నీటి పైపులైన్ల ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టనున్నారు. నవులూరుకు సంబంధించి రూ.96 కోట్లు, యర్రబాలేనికి రూ.90 కోట్లు, కురగల్లుకు రూ.36 కోట్లు కేటాయించినట్లు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో తెదేపా నాయకులు రుద్రు కోటేశ్వరరావు, కొల్లి వెంకట్రావు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరక్టర్ తోట పార్థసారథి, నీలం అంకారావు, ఆకుల సత్య, ఆకుల ఉమామహేశ్వరరావు, సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డీడీఏవీ ప్రసాద్, డీఈ సంతోష్, ఏఈ పురందర్ తదితరులు పాల్గొన్నారు.

## మట్టి లారీల పట్టివేత

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** రాజధాని ప్రాంతంలో అనుమతులు లేకుండా నల్లమట్టి తరలిస్తున్న అక్రమార్కులపై పోలీసులు వెంటాడి పట్టుకుంటున్నారు. బుధవారం వెంకటపాలెం సమీపంలోని రాజధాని భూముల్లో అక్రమంగా నల్లమట్టి లోడు చేసుకొని ఎన్‌టీఆర్ జిల్లా వైపు వెళుతున్న 3 టిప్పర్ లారీలను తుళ్లూరు పోలీసులు అడ్డుకొని స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురు నిందితులపై ఎస్.ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## రైతులు మార్కెటింగ్‌పై దృష్టి సారించాలి

రైతు నేస్తం ఫౌండేషన్ సేవలను ఐఏఆర్ఐ డైరెక్టర్ శ్రీనివాసరావుకు వివరిస్తున్న వెంకటేశ్వరరావు

**కొర్నేపాడు (వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే:** రైతులు తమ ఉత్పత్తులను స్వయంగా మార్కెటింగ్ చేసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు అన్నారు. కొర్నెపాడులోని 'రైతు నేస్తం' ఫౌండేషన్‌ను బుధవారం ఆయన పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. సేంద్రియ పద్ధతులలో పండించిన ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందన్నారు. రైతు నేస్తం ఫౌండేషన్ శిక్షణ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఆ ఫౌండేషన్ ఛైర్మన్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

## రైతులకు నిరాటంకంగా సాగునీరు

పరిశీలిస్తున్న కుసుమ, శ్రీనివాసరావు, తదితరులు

**పెదనందిపాడు:** మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసే రైతులకు నిరాటంకంగా నీరు అందిస్తామని డీసీ ఛైర్మన్ కల్లూరి కుసుమ పేర్కొన్నారు. కొప్పర్రు సమీపంలో నక్కవాగు ఒడ్డున నిర్మించిన ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక మరమ్మతులు చేయించి బుధవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్రాంతి తరువాత పథకాన్ని పూర్తిస్థాయిలో బాగుచేయించి కూటమి నేతలు ప్రారంభించనున్నారని చెప్పారు. జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు, నీటి సంఘ అధ్యక్షుడు సదాశివరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

## వెలగపూడిలో తాగునీటికి ఇబ్బందులు

పగిలిపోయిన తాగునీటి పైపులు

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** వెలగపూడి గ్రామానికి తాగు నీరు అందించే పైపులైన్లను ఎల్ అండ్ టీ సంస్థ పనులు చేసే కార్మికులు యంత్రాలతో పొరపాటున పగలగొట్టారు. దీంతో వెలగపూడి గ్రామంలోని కొన్ని ప్రాంతాలకు తాగు నీరు నిలిచిపోయింది. ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు గ్రామ పంచాయతీ అధికారులను సంప్రదిస్తే తాగు నీటి పైపులు ఏ ప్రాంతంలో ఉన్నాయో చెప్పేవారు కానీ పంచాయతీ అధికారులతో సమన్వయం లేకుండా పనులు చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఆర్‌డీఏ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.


**బహిరంగ ప్రకటన**

నా క్లయింటు నెల్లూరు జిల్లా, ఆంధ్రకేసరి నగర్, లేక్ వ్యూ కాలని, పొదలకూరు రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ వెనుకవైపు, 5వ లైన్, డోర్ నెం.25-2-212 కాపురస్తురాలు గవిని నాగేంద్ర ప్రసాద్ గారి కుమార్తె సుమ సాహితి గారి సంజాయిషీ పొంది యావన్మందికి ఈ బహిరంగ ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా:

నాక్లయింటు దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తిని మల్లెల శ్రీనివాసరావుగారి కుమారుడు వెంకట అభిలాష్ నుండి కొనుగోలు చేయుటకు మూజువాణిగా విక్రయ ఒప్పందము చేసుకొనియున్నారు. సదరు వెంకట అభిలాష్ గారు షెడ్యూలు దాఖలా ఆస్తిని విక్రయ ద.నెం.2991/2023, తేది.23-03-2023, ఎస్.ఆర్.ఓ మంగళగిరి ద్వారా రిజిష్టరు పొందియున్నారు. సదరు ఆస్తికి లింకు విక్రయ దస్తావేజులు 1)6870/2007, 2)3488/2004, 3)5646/2003, 4)2213/1997, 5)3587/1989, 6)అస్వాధీనపు విక్రయ అగ్రిమెంట్ మరియు జిపిఎ ద.నెం.5462/2006 అన్నీ యస్.ఆర్.ఓ మంగళగిరి అయివున్నవి.

సదరు మల్లెల వెంకట అభిలాష్ గారు ఒరిజినల్ లింకు విక్రయ దస్తావేజు నెంబర్లు 3488/2004, 5646/2003, అస్వాధీనపు విక్రయ అగ్రిమెంట్ మరియు జిపిఎ ద.నెం.5462/2006 పోగొట్టుకొని విజయవాడ సిటి పోలీసు వారికి రిపోర్టు ఇచ్చి సర్టిఫికెట్ కూడా పొందియున్నారు, ఒరిజినల్ లింకు విక్రయ ద.నెం.2213/1997 లోగడనే పూర్వులు వద్ద పోయినది. ఆవిధంగా దిగువ షెడ్యూలు దాఖలా ఆస్తి వెంకట అభిలాష్ గారి సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తములలో ఉన్నదని, సదరు ఆస్తి నిర్వివాద ఆస్తి అని, సదరు విషయములు వాస్తవములని, సదరు దస్తావేజులు ఏవిధంగాను దుర్వినియోగం చేయలేదని నాక్లయింటును నమ్మించియున్నారు.

సదరు విషయములను నమ్మి నాక్లయింటు సదరు ఆస్తి విక్రయంపొందుట మరియు విక్రయించుట, లేదా ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకు, ప్రైవేటుబ్యాంకు, ఇతర ఋణసంస్థలనుండి గానీ, వ్యక్తుల నుండిగానీ ఋణమును పొందగోరుచున్నారు. సదరు ఆస్తుల విక్రయం, తనఖాపై ఎవరికైనా ఎటువంటి అభ్యంతరములు ఉన్ననూ ఈబహిరంగ ప్రకటన తేది నుంచి వారం రోజులలోగా నాకు లిఖిత పూర్వకంగా తెలియజేయవలెను. తదుపరి క్రయములు నాక్లయింటును గానీ, సదరు ఋణ దాతలైన నేషనలైజ్డ్ బ్యాంకు, కార్పోరేట్/ప్రైవేటు బ్యాంకు, ఇతర ఋణ సంస్థలనుగానీ, వ్యక్తులనుగానీ బైండు చేయజాలవు.

షెడ్యూలు: గుంటూరు జిల్లా, మంగళగిరి సబ్-రి. యిలాకా, మంగళగిరి మున్సిపల్ ఏరియాలో చేరిన మంగళగిరి గ్రామం తాలూకా డి.నెం.191/2రు, మంగళగిరి మున్సిపల్ 11వ వార్డు, డోర్ నెం.11-564రు సమీపమునగల ప్లాట్ నెం. 19రు బాపతు చ.గ216.3లు ఖాళీ నివేశన స్థలమునకు హద్దులు: తూర్పు:- ప్లాట్ నెం.4రు స్థలం హద్దు, అ.33.0లు దక్షిణం:- ప్లాట్ నెం. 18రు స్థలం హద్దు, అ.59.0లు పడమర:- అ.33లు వెడల్పుగల రోడ్డు హద్దు, అ.33-0లు ఉత్తరం:- ప్లాట్ నెం.20రు స్థలం హద్దు, అ.59.0లు

మంగళగిరి, ది.08-01-2026
ఇట్లు: వాకా రామగోపాల్ గౌడ్, న్యాయవాది, డోర్ నెం.1-443, కొత్తపేట, మంగళగిరి, సెల్ నెం: 9848116475.



**ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్**
మెయిన్ బ్రాంచ్, విశాఖపట్నం, ఫోన్ : 0891 - 2788460

**APPENDEX IV [RULE 8(1)]**
**స్వాధీనత ప్రకటన (స్థిరాస్థి కొరకు)**

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టము 2002 క్రింద ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, మెయిన్ బ్రాంచి, యొక్క ఆధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంటు) రూల్స్ 2002 అందలి రూల్ 3తో కలిపి చదువవలసిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఒక డిమాండు నోటీసు తేది 27-10-2025న జారీ చేసియున్నాము. ఆ నోటీసు తేది నుండి 60 రోజులలోపు ఆ నోటీసులో పేర్కొన బడిన రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి చెల్లించవలసినదిగా ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు అయిన 1. M/S సింగమ్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు 2. శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు, S/o. సింగంశెట్టి కోటేశ్వరరావు 3. శ్రీ సింగంశెట్టి కోమల్‌దీప్ (డైరెక్టర్) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 4. శ్రీమతి సింగంశెట్టి దుర్గ W/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 5. శ్రీ సింగంశెట్టి సందీప్ కుమార్ (DIED) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు వారిని కోరడమైనది.

కానీ ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు ఋణమును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీతకు/కో-ఆబ్లిగెంట్‌కు/గ్యారంటార్లకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా సదరు రూల్ యొక్క 8వ రూల్‌తో కలిపి చదువుకోవల్సిన సదరు యాక్ట్ యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ సంతకందారు దిగువ వివరించిన ఆస్థిపై తేది 02-01-2026 న స్వాధీనత తీసుకొని యున్నారు.

కావున సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలకు/హామీదారులకు/వారసులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎట్టి లావాదేవీలు జరుప రాదు, మరియు సదరు ఆస్తికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైనా రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి మొత్తానికి మరియు తేది 01-10-2025 నుండి దానిమీద దర్మిలా వడ్డీ మరియు ఖర్చులు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మెయిన్ బ్రాంచి విశాఖపట్నం వారి చార్జ్‌కి లోబడి ఉంటాయి.

**స్థిరాస్థి వివరములు**

**1. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :**
ఆర్.సి.సి. స్లాబ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ డోర్ నెం. 4-21-31/3(38) ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7, 4వ అంతస్తు, ప్లింత్ ఏరియా 2200 చదరపు అడుగులు, 2 కార్ పార్కింగ్‌లు ఒక్కొక్కటి 100 చదరపు అడుగులు అపార్ట్‌మెంట్ పేరు బి.ఆర్స్ ఎంపైర్, చిన్నవాల్తేరు, విశాఖపట్నం. సర్వే నెం. 40/2 సేల్ డీడ్ నెం. 3716/2009, తేది 01-10-2009. గల ఇంటికి హద్దులు.

| | బిల్డింగ్ | ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7 |
|---|---|---|
| తూర్పు : | స్థలము సర్వే నెం. 40/2సి | కామర్ కారిడార్ & ఫ్లాట్ నెం. ఇ-5 |
| దక్షిణం : | స్థలము సర్వే నెం. 40/2ఎ<br>బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది | సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ |
| పడమర: | స్థలము సర్వే నెం. 40/2ఎ<br>బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది | సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ |
| ఉత్తరం : | మున్సిపల్ రోడ్ | సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ & లిఫ్ట్ |

మొత్తం విస్తీర్ణం : 78 చం॥గజములు లేదా 65.21 చదరపు మీటర్లు అన్ డివైడెట్ అన్ స్పెసిఫైడ్ షేర్ 114 చ॥గజాలు లేదా 95.319 చదరపు మీటర్లు మొత్తం 2213.87 చ॥గజాలు లేదా 1851.09 చ॥ మీటర్లు

**2. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :**
గ్రౌండ్ ఫ్లోర్ & ఫస్ట్ ఫ్లోర్ డోర్ నెం. 7-48. ప్లాట్ నెం. 21, అప్రూవ్‌డ్ లే అవుట్ (ఎం.ఐ.జి. -1) ఎన్.జిఓస్ కోలనీ, కొత్తవూరు విలేజ్, తుమ్మపాల అనకాపల్లి, విశాఖపట్నం సర్వే నెం. 666/1, 667/1, 668/1, 676/1, 677/1, 680/1. & సెల్ డీడ్ నెం. 3547/1996 తేది 30-11-1996 లో గల ఆర్.సి.సి. స్లాబ్ ఇంటికి హద్దులు :
తూర్పు : ప్లాట్ నెం. 22, దక్షిణం : ప్లాట్ నెం. 34, పడమర : ప్లాట్ నెం. 20, ఉత్తరం : లేఅవుట్ రోడ్, మొత్తం విస్తీర్ణం : 352 చ॥గ॥లు లేదా 295.68చ॥ మీటర్లు

**3. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :**
ఖాళీ స్థలము నల్లపాడు విలేజ్, తురకపాలెం గ్రామపంచాయితీ, గుంటూరు జిల్లా, డి.నెం. 653/1సి రిజిస్టర్డ్ డీడ్ నెం. 1856/2013 తేది 27-02-2013 హద్దులు :
తూర్పు : కట్టా సాంబయ్యగారి ఆస్థి దక్షిణం : సనక్కయాలా పుల్లమ్మగారి ఆస్థి
పడమర: సింగంశెట్టి దుర్గగారి ఆస్థి ఉత్తరం : నాగార్జుల సాగర్ కెనల్
మొత్తం విస్తీర్ణం : 2420 చ॥గ॥లు లేదా 2023.36 చ॥ మీటర్లు

**4. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :**
ఖాళీ స్థలం ప్లాట్ నెం. 29, బెండపూడి గ్రామం, తొండంగి మండల్, ఈస్ట్ గోదావరి, సర్వే నెం. 304/2, రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం. 1305/2004 తేది 04-05-2004. హద్దులు: తూర్పు : ప్లాట్ నెం. 34, దక్షిణం : ప్లాట్ నెం. 30, పడమర : 30 ఫీట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం. 28, మొత్తం విస్తీర్ణం : 201.60 చ॥గ॥లు లేదా 169.34 చ॥ మీటర్లు

తేది : 07-01-2026 అధీకృత అధికారి / బ్రాంచి మేనేజర్
స్థలము : విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్


### పాఠశాల అభివృద్ధికి విరాళం

**తాడికొండ, న్యూస్‌టుడే:** తాడికొండ మండలం కంతేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అభివృద్ధి నిమిత్తం చెన్ను శ్రీనివాసరావు రూ. 50,000 విరాళం అందించారు. శ్రీనివాసరావు కుమారుడు చెన్ను విజయ్ జ్ఞాపకార్థం ఈ విరాళాన్ని అందజేశారు. సొసైటీ ఛైర్మన్ వాసిరెడ్డి జయరామయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

### ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

**మంగళగిరి గ్రామీణం, న్యూస్‌టుడే:** నవులూరు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఏపీ పోలీస్ స్టేట్ టీ20 క్రికెట్ పోటీలు మూడో రోజు ఉల్లాసంగా జరిగాయి. మొదటి మ్యాచ్ ఏలూరు రేంజ్, ఇంటిలిజెన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. ఏలూరు రేంజ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లకు 170 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు 146 పరుగులే చేయగలిగింది. రెండో మ్యాచ్‌లో విశాఖపట్నం రేంజ్ 20 ఓవర్లకు 207 పరుగులు చేయగా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ఏపీ పోలీస్ మినిస్ట్రియల్ టీం 68 పరుగులకే పరిమితమైంది.

### జాతీయ భద్రతా వారోత్సవ ర్యాలీ

**తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే:** జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంగళగిరిలో బుధవారం సాయంత్రం విద్యార్థులతో ర్యాలీని పోలీసులు నిర్వహించారు. డీఎస్పీ మురళీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. రహదారి నిబంధనలపై అవగాహన కల్పించారు. సీఐలు వీరస్వామి, రవాణాశాఖాధికారి బాలకృష్ణ, గ్రామీణ ఎస్ఐ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

### 9, 10వ తేదీల్లో ఉరుసు గంధ మహోత్సవం

**తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే:** మంగళగిరిలోని హజరత్ సయ్యద్ మాలక్ హుస్సేన్ అవులియా 58వ ఉరుసు గంధ మహోత్సవం ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు భక్త బృందం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఊరేగింపు, దీపారాధన, గంధప్రసాద వితరణ, అన్నదానం తదితర కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.

### ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

**దుగ్గిరాల, న్యూస్‌టుడే:** చింతలపూడి ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. డిప్లొమా, ఇంజినీరింగ్ చదువుతున్న బాలికలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల విభాగాధిపతులు ఉన్నారు.

### చదువు, సంపాదనపై దృష్టిపెట్టాలి

**వింజనంపాడు(వట్టిచెరుకూరు), న్యూస్‌టుడే:** విద్యార్థులు చదువుతో పాటు సంపాదనపై కూడా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని టాటా కన్సల్టెన్సీ సర్వీస్ బిజినెస్ లీడ్ సీహెచ్ విద్య ప్రవల్లిక అన్నారు. మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలైట్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సాంకేతికత నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. ఛైర్మన్ కోయి సుబ్బారావు, కార్యదర్శి శేఖర్, ప్రిన్సిపల్ పి.బాబు పాల్గొన్నారు.

### కోడిపందేల స్థావరంపై దాడి

**తుళ్లూరు, న్యూస్‌టుడే:** పెదపరిమి గ్రామ శివారులోని మోతడక వెళ్లే మార్గంలో కోడిపందేల శిబిరంపై బుధవారం గుంటూరు టాస్క్‌ఫోర్స్ టీం మెరుపు దాడి చేసింది. తుళ్లూరు ఎస్.ఐ కలగయ్య పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేసి ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.22 లక్షలు, ఒక కోడి, 6 బైకులు, 9 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ కె.శ్రీనివాసరావు తెలిపారు.

### పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

**కంఠంరాజుకొండూరు(దుగ్గిరాల), న్యూస్‌టుడే:** కంఠంరాజుకొండూరులో పట్టాదారు పాస్ పుస్తకాలను నరసింహారెడ్డి బుధవారం కంఠంరాజుకొండూరులో పంపిణీ చేశారు. తహసీల్దార్ సునీత, ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

## పోలీసులు కొట్టారంటూ గ్రామస్థుల ఆందోళన

### మూడు గంటల పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

రహదారిపై బైఠాయించిన కాలనీవాసులు

**అప్పాపురం(కాకుమాను), న్యూస్‌టుడే:** విచారణ పేరుతో పోలీసులు తమ పిల్లలను పిలిచి కొట్టారని తల్లిదండ్రులు, పలువురు గ్రామస్థులు బుధవారం ఆందోళనకు దిగారు. అప్పాపురంలో బాపట్ల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. రహదారికి అడ్డంగా తాడు కట్టారు. దీంతో మూడు గంటల పాటు ట్రాఫిక్ ఆగి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకెళితే ఈనెల 5న అప్పాపురంలో కొంతమంది యువకులు ఆటల కోసం ఓ మహిళ ఇంటి ముందు ఉన్న స్తంభాన్ని తొలగించారు. ఆ సమయంలో విద్యుత్తు, కేబుల్ తీగలు తగలడంతో ఆమె ఇంట్లో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ యువకులను విచారణకు పిలిచారు. కొంతమంది యువకులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఎస్సై పృథ్వీఏక్‌నాథ్ తమపై దాడి చేశారని వారు తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్ వద్ద వాగ్వాదానికి దిగగా.. పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు. బుధవారం ఉదయం ఇదే వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు చేరుకున్నారు. గాజుల స్వామి, ఆదిలక్ష్మిల ఇంటి వద్ద స్తంభాన్ని తీసుకువచ్చినందుకు తమను కులం పేరుతో దూషించారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాకు దళిత సంఘ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. పోలీసులతో చర్చించారు. దాదాపు 3 గంటలకు పైగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాలనీ వాసులకు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులు ప్రత్యేక బలగాలను పిలిపించారు. అనంతరం పోలీసులు కాలనీ వాసులతో చర్చించి సర్దుమణిగేలా చేశారు.


**ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్**
మంగళగిరి బ్రాంచ్, నెం.5-470 & 5-470ఎ, తెనాలి రోడ్డు, మంగళగిరి.
ఫోన్: 08645-234208, E-mail: iob3798@iob.in

**స్థిరాస్తుల అమ్మకం కొరకు ఇ - వేలం బహిరంగ ప్రకటన**
సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 (నెం.54 ఆఫ్ 2002) క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధీకృత అధికారి గారు దిగువ ఋణం సొమ్ము వసూలు కొరకు, బ్యాంకుకు రావలసిన బకాయిలు మరియు దిగువ తెలిపిన వడ్డీతో సహా రాబట్టుకొనుటకు దిగువ ఆస్తులను "ఎక్కడ ఉన్నది అక్కడ అలాగే" & "ఏది ఉంటే అది" అను పద్ధతిలో అమ్మకం చేసే హక్కుతో సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని సెక్షన్ 13(2) ప్రకారం జారీచేసిన నోటీసును అనుసరించి స్వాధీనం చేసుకున్నారు. సదరు బకాయిలు మరియు రావలసిన సొమ్మును చెల్లించనందున, దిగువ సంతకందారు సదరు చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం సంక్రమించిన అధికారములతో బ్యాంకుకు రావలసిన బకాయి సొమ్ములు మొత్తం రాబట్టుకొనుటకు సదరు ఆస్తి అమ్మకం చేయుటకు నిర్ణయించినారు. దిగువ సంతకందారు వెబ్‌పోర్టల్ https://baanknet.com నందు గల ఇ-వేలం ప్లాట్‌ఫారంపై సదరు అమ్మకంను నిర్వహించెదరు.

1) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా: శ్రీ బెజ్జం నరేష్ బాబు, తండ్రి : సాంబశివరావు మరియు బెజ్జం నీలమ్మ అలియాస్ లీలమ్మ, భర్త : బెజ్జం సాంబశివరావు (లేటు), 6-39, కంతేరు గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా - 522508.

బకాయి మొత్తం : తేది.05.01.2026 నాటికి రూ.12,23,643/-, NPA తేది. 31.10.2019, డిమాండ్ నోటీసు తేది : 05.03.2020
డిమాండ్ నోటీసు నందు పేర్కొన్న బకాయి : తేది.29-02-2020 నాటికి రూ.7,32,560/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.
స్వాధీనత నోటీసు తేది: 24.11.2020
స్వాధీనత నోటీసు నందు పేర్కొన్న బకాయి: తేది.24-11-2020 నాటికి రూ.7,96,711/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.

స్థిరాస్తి వివరములు: గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, కంతేరు గ్రామం, పంచాయితీ బజారు, అసెస్మెంట్ నెం.913, డోర్ నెం.6-35, సర్వే నెం.232 లోని 75 చ॥గ॥లు విస్తీర్ణం గల ఖాళీ నివాస స్థలం ఏరియా యావత్తు ఆస్తి సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.1677/1991, తేది.05.10.1991 ప్రకారం శ్రీమతి బెజ్జం నీలమ్మ అలియాస్ లీలమ్మ గారి పేరున కలదు. ఆస్తికి హద్దులు: తూర్పు : బి. శ్రీను గారి స్థలం - 45 అ॥లు, దక్షిణం : పంచాయితీ బజారు- 15 అ॥లు, పడమర : బెజ్జం సత్యానందం గారి స్థలం - 45 అ॥లు, ఉత్తరం : బజారు - 15 అ॥లు.,

రిజర్వుధర: రూ.5,40,000/- ధరావత్తు ధర : రూ.54,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ.25,000/-

2) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా: మెస్సర్స్ సాయి విజయ ట్రేడర్స్, ప్రొప్రయిటర్ : తాళ్ళం వెంకట నాగ భాను ప్రసాద్, 8-678, మెయిన్ బజారు, మంగళగిరి - 522503. శ్రీ తాళ్ళం వెంకట నాగ భాను ప్రసాద్, తండ్రి : లక్ష్మీ నరసింహ మూర్తి, 8-678, మెయిన్ బజారు, మంగళగిరి - 522503. ఋణగ్రహీత - మెస్సర్స్ సాయి విజయ ట్రేడర్స్ మరియు లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ. శ్రీమతి తాళ్ళం విజయలక్ష్మి, భర్త : లక్ష్మీ నరసింహ మూర్తి, 8-678, మెయిన్ బజారు, మంగళగిరి - 522503. ఋణగ్రహీత - లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ. శ్రీమతి తాళ్ళం ప్రవీణ, భర్త : తాళ్ళం వెంకట నాగ భాను ప్రసాద్, 8-678, మెయిన్ బజారు, మంగళగిరి - 522503. ఋణగ్రహీత - లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ. తనఖాదారులు/హామీదారుల పేరు మరియు చిరునామా: శ్రీ తాళ్ళం వెంకట నాగ భాను ప్రసాద్, తండ్రి : లక్ష్మీ నరసింహ మూర్తి, 8-678, మెయిన్ బజారు, మంగళగిరి - 522503. తనఖాదారు - మెస్సర్స్ సాయి విజయ ట్రేడర్స్ మరియు లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ. శ్రీమతి తాళ్ళం విజయలక్ష్మి, భర్త : లక్ష్మీ నరసింహ మూర్తి, 8-678, మెయిన్ బజారు, మంగళగిరి - 522503. హామీదారు & తనఖాదారు - మెస్సర్స్ సాయి విజయ ట్రేడర్స్. శ్రీమతి తొండెపు తనూజ, భర్త : శ్రీ కృష్ణ హరిప్రసాద్, 2-14, అరుంధతి నగర్, రజక వీధి, కంచికచర్ల, కృష్ణాజిల్లా. హామీదారు & తనఖాదారు - సాయి విజయ ట్రేడర్స్ మరియు లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ.

బకాయి మొత్తం : తేది.05.01.2026 నాటికి రూ.1,32,47,316/-, NPA తేది. 31.10.2019, డిమాండ్ నోటీసు తేది : 21.01.2021
డిమాండ్ నోటీసు నందు పేర్కొన్న బకాయి : తేది.31-12-2020 నాటికి రూ.74,13,789/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.
స్వాధీనత నోటీసు తేది: 09.03.2022
స్వాధీనత నోటీసు నందు పేర్కొన్న బకాయి: తేది.09-03-2022 నాటికి రూ.84,84,235.51/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.

స్థిరాస్తి వివరములు: 1) గుంటూరు జిల్లా, మంగళగిరి, నన్నపనేని కళ్యాణమండపం వెనుక వైపు, వార్డు నెం.7, డోర్ నెం.7-541, సర్వే నెం. 258/బి లోని 210 చ॥గ॥లు లేదా 175.58 చ॥మీ॥లు విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఏరియా యావత్తు ఆస్తి శ్రీమతి తాళ్ళం విజయ కుమారి, భర్త: తాళ్ళం లక్ష్మీ నరసింహ మూర్తి, శ్రీ తాళ్ళం వెంకట నాగ భాను ప్రసాద్, తండ్రి : తాళ్ళం లక్ష్మీ నరసింహ మూర్తి మరియు శ్రీమతి తొండెపు తనూజ, భర్త: తొండెపు శ్రీ కృష్ణ హరి ప్రసాద్ గార్ల పేరున కలదు. ఆస్తికి హద్దులు: తూర్పు : మున్సిపల్ బజారు - 30.6 అ॥లు, దక్షిణం : శరణం రామ మోహన రావు గారి ఆస్తి - 62 అ॥లు, పడమర : మున్సిపల్ బజారు - 30.6 అ॥లు, ఉత్తరం : తాళ్ళం బదరీ నారాయణ గారి ఆస్తి - 62 అ॥లు.,
2) మంగళగిరి, నన్నపనేని కళ్యాణమండపం వెనుక వైపు, వార్డు నెం.7, డోర్ నెం.7-541, సర్వే నెం. 258/బి లోని 11 చ॥గ॥లు లేదా 9.19 చ॥మీ॥లు విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఏరియా యావత్తు ఆస్తి శ్రీమతి తాళ్ళం విజయ కుమారి, భర్త : తాళ్ళం లక్ష్మీ నరసింహ మూర్తి, శ్రీ తాళ్ళం వెంకట నాగ భాను ప్రసాద్, తండ్రి : తాళ్ళం లక్ష్మీ నరసింహ మూర్తి మరియు శ్రీమతి తొండెపు తనూజ, భర్త : తొండెపు శ్రీ కృష్ణ హరి ప్రసాద్ గార్ల పేరున కలదు. ఆస్తికి హద్దులు: తూర్పు : తాళ్ళం బదరీ నారాయణ గారి ఆస్తి - 6.6 అ॥లు, దక్షిణం : తాళ్ళం బదరీ నారాయణ గారి ఆస్తి - 15.5 అ॥లు, పడమర : శరణం రామ మోహనరావు గారి ఆస్తి - 6.6 అ॥లు, ఉత్తరం : మున్సిపల్ బజారు - 15.5 అ॥లు.,
3) మంగళగిరి, నన్నపనేని కళ్యాణమండపం వెనుక వైపు, వార్డు నెం.7, డోర్ నెం.7-541, సర్వే నెం. 258/బి లోని 15.25 చ॥గ॥లు లేదా 12.75 చ॥మీ॥లు విస్తీర్ణం గల ఖాళీ స్థలం ఏరియా యావత్తు ఆస్తి శ్రీమతి తాళ్ళం విజయ కుమారి, భర్త : తాళ్ళం లక్ష్మీ నరసింహ మూర్తి, శ్రీ తాళ్ళం వెంకట నాగ భాను ప్రసాద్, తండ్రి : తాళ్ళం లక్ష్మీ నరసింహ మూర్తి మరియు శ్రీమతి తొండెపు తనూజ, భర్త : తొండెపు శ్రీ కృష్ణ హరి ప్రసాద్ గార్ల పేరున కలదు. ఆస్తికి హద్దులు: తూర్పు : తాళ్ళం బదరీ నారాయణ గారి ఆస్తి, దక్షిణం : షేక్ రమీ జున్నీసా గారి ఆస్తి, పడమర : శరణం రామ మోహనరావు గారి ఆస్తి, ఉత్తరం : దండమూడి రాజశేఖర్ & ఇతరుల ఆస్తి.

రిజర్వుధర: రూ.59,40,000/- ధరావత్తు ధర : రూ.5,94,000/- బిడ్ పెంపుదల మొత్తం: రూ.1,00,000/-

3) ఋణగ్రహీత పేరు మరియు చిరునామా: శ్రీ షేక్ ఖాదర్ బాషా, తండ్రి : షేక్ అల్లా భక్షు, డి.నెం. 20-6-3, దశరథ రామయ్య వీధి, చిన్నచెరువు, తెనాలి, గుంటూరు జిల్లా - 522201.

బకాయి మొత్తం : తేది.05.01.2026 నాటికి రూ.16,36,353/-, NPA తేది. 31.10.2019, డిమాండ్ నోటీసు తేది : 05.03.2020
డిమాండ్ నోటీసు నందు పేర్కొన్న బకాయి : తేది.29-02-2020 నాటికి రూ.7,76,504/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.
స్వాధీనత నోటీసు తేది: 11.12.2020
స్వాధీనత నోటీసు నందు పేర్కొన్న బకాయి: తేది.11-12-2020 నాటికి రూ.8,50,282/- + తదుపరి వడ్డీ, కాస్ట్స్, ఇతర ఖర్చులు.

స్థిరాస్తి వివరములు: గుంటూరు జిల్లా, తెనాలి మున్సిపల్ ఎక్స్‌టెన్షన్ ఏరియా, చిన్నరావూరు గ్రామం, సమీప డోర్ నెం.24-6-10, సర్వే నెం.211/3 వద్ద 102 చ॥గ॥లు విస్తీర్ణం గల ఖాళీ నివాస స్థలం ఏరియా యావత్తు ఆస్తి సేల్ డీడ్ డాక్యుమెంట్ నెం.5836/2015, తేది.01.10.2015 ప్రకారం శ్రీ షేక్ ఖాదర్ బాషా, తండ్రి: షేక్ అల్లా భక్షు గారి పేరున కలదు. ఆస్తికి హద్దులు: తూర్పు : తుల్లిమెల్లి సామ్రాజ్యం గారికి చెందిన ఆస్తి -21 అ॥లు, దక్షిణం : 18 అ॥ల వెడల్పు రోడ్డు- 44 అ॥లు, పడమర : 15 అ॥ల వెడల్పు బజారు - 21 అ॥లు, ఉత్తరం : రమావత్ బాలాజీ నాయక్ గారికి చెందిన ఆస్తి - 44 అ॥లు.,

రిజర్వుధర: రూ.8,16,000/- ధరావత్తు ధర : రూ.81,600/- బిడ్ పెంపుదల మొత్తం: రూ.25,000/-

ఇ-వేలం తేది మరియు సమయం: తేది.22-01-2026, ఉ॥ 11.00 గం॥ల నుండి మ॥ 01.00 గం॥ వరకు మరియు https://baanknet.com ప్లాట్‌ఫాం నందు వేలం పూర్తి అయ్యే వరకు ప్రతి 10 ని॥లకు ఒక సారి ఆటోటైమ్ ఎక్స్‌టెన్షన్ ఉండును.

ధరావత్తు చెల్లించువిధానం : ఆసక్తి గల బిడ్డర్లు / కొనుగోలుదారులు వారి మొబైల్ నెంబర్ మరియు ఇ-మెయిల్ ఐడి ఉపయోగించి https://baanknet.com పోర్టల్ నందు నమోదు చేసుకొనవలెను. తదుపరి అవసరమైన కెవైసి పత్రాలను అప్‌లోడ్ చేయవలసిందిగా కోరడమైనది. కెవైసి పత్రాలను ఇ-వేలం సర్వీస్ ప్రొవైడర్ ధృవీకరించిన తర్వాత (2 పని రోజులు పట్టవచ్చు), ఆసక్తి గల బిడ్డర్లు/ కొనుగోలుదారులు సదరు గ్లోబల్ ధరావత్తు వాలెట్ ఖాతా నందు ఆన్‌లైన్ విధానం ద్వారా ధరావత్తు మొత్తాన్ని 22-01-2026, మధ్యాహ్నం 1.00 గంటలోపు బదిలీ చేయవలెను.

బ్యాంకుకు తెలిసిఉన్నంత వరకు ఎలాంటి జంఝాటములు (ఎన్‌కంబరెన్స్) : లేదు
ఆస్తుల తనిఖీ తేది మరియు సమయం : ముందుగా బ్యాంకు వారి అనుమతి తీసుకొని బ్యాంకు పనివేళలలో తేది.08-01-2026 నుండి
ఆన్‌లైన్ ద్వారా ధరావత్తుతో కలిపి బిడ్స్ సమర్పించుట: తేది:08-01-2026 నుండి
ఆన్‌లైన్ ద్వారా ధరావత్తుతో కలిపి బిడ్స్ దాఖలు చేయు చివరి తేది.22-01-2026, మ॥ 1.00 గం॥ వరకు
* (ప్రభుత్వ స్థానిక పన్నులు (ఆస్తులకు సంబంధించిన స్థానిక పన్నులు, ప్రోపర్టీ టాక్స్, వాటర్, డ్రైనేజ్ నిర్వహణ ఛార్జీలు, ఎలక్ట్రికల్ బిల్స్ మొదలగునవి) పాల్గొనదలిచిన బిడ్డర్ల ద్వారా నిర్ధారించబడాలి. సఫలీకృతులైన బిడ్డరుదారులే భరించాలి.
* చట్టబద్ధ బకాయిలు కన్నా బ్యాంక్ బకాయిలకు ప్రాధాన్యత ఉంటుంది.

అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కోసం, సర్వీస్ ప్రొవైడర్ యొక్క వెబ్‌సైట్ : https://baanknet.com లేదా బ్యాంక్ వెబ్‌సైట్ : www.iob.in, మరిన్ని వివరముల కొరకు : బ్రాంచి మేనేజర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, మంగళగిరి బ్రాంచ్, ఎమ్ పి కళ్యాణ మండపం ప్రక్కన, తెనాలి రోడ్డు, మంగళగిరి - 522503. ఫోన్: 8925953798 లేదా సర్వీస్ ప్రొవైడర్ :M/s. Bank Asset Auction Network (BAANKNET), రిజిష్టర్డు ఆఫీస్ : యూనిట్ -1, 3వ ఫ్లోర్, VIOS కమర్షియల్ టవర్, వడాలా ట్రక్ టెర్మినల్ దగ్గర, వడాలా ఈస్ట్, ముంబయి - 400037, email: psba@psballiance.com (సంప్రదించవలసిన నెం.: 8291220220, హెల్ప్ డెస్క్ పనిచేయు సమయం : ఉ॥ 8.00 గం॥ల నుండి రా॥ 8.00 గం॥ల వరకు) వారిని సంప్రదించగలరు.

తేది : 06-01-2026, ప్రదేశం : మంగళగిరి సం/- అధీకృత అధికారి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్


(c) eenadu

## ఆవకాయ్.. పిలుస్తోంది రారండోయ్..

### మూడు రోజుల పాటు ఉర్రూతలూగించనున్న కార్యక్రమం

సీఎం ప్రారంభించనున్న బోట్ హౌస్

సిద్ధమైన స్టాళ్లు

ప్రధాన వేదికపై నృత్య సాధన

**వి**ద్యుత్తు దీపాల వెలుగు జిలుగులు.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన వేదికలతో నదీతీరం కోలాహలంగా మారింది. ఆవకాయ్ కార్యక్రమం నిర్వహణతో నదీతీరంలో సందడి వాతావరణం నెలకొంది. కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్, నది మధ్యలో ఉన్న భవానీద్వీపం వేదికగా ఈనెల 8, 9, 10 తేదీల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా వేదికల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం పూజారులు కృష్ణమ్మకు హారతులు ఇచ్చారు. ప్రధాన వేదికపై కళాకారులు నృత్య సాధన చేశారు.

- భవానీపురం, న్యూస్‌టుడే

## ఫిబ్రవరి 7న 'నవోదయ' ప్రవేశ పరీక్ష

**హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే:** 2026-27 విద్యా సంవత్సరంలో వేలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి వీలుగా వచ్చే నెల 7న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి.ఎదునందన తెలిపారు. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను cbseitms.rcil.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

## గోధుమ పిండి... అరకొరే..!

### గ్రామాలకు సరఫరా కాని వైనం..

కూటమి సర్కారు పౌర సరఫరాల్లో సంస్కరణల దిశగా అడుగేస్తోంది. కొత్త ఏడాది కానుకగా గోధుమ పిండి, రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. పంపిణీ విధానంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. కార్డుదారులు అందరికీ ఇస్తారనుకుంటే.. పట్టణాల్లో వారికే పంపిణీ చేస్తామనడంతో గ్రామీణ లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.

### ఇదేం విధానం..

★ ఉమ్మడి జిల్లాలో 11.07 లక్షల రేషన్ కార్డులు.. 2,016 చౌక దుకాణాలు ఉన్నాయి. ఒక్కో కార్డుకు కిలో చొప్పున ఇవ్వాల్సి ఉన్నా.. పట్టణాల్లో మాత్రమే ఇస్తామంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 500 టన్నుల మేరకే గోధుమ పిండి సరఫరా అయింది. తాడిగడప పట్టణమైనా ఆ పరిధిలో ఏ దుకాణానికి సరఫరా కాలేదు. విజయవాడ నగర పరిధిలోనూ చాలా దుకాణాల్లో సరఫరా కావడం లేదు.

★ **తాడిగడపలో** ఓ దుకాణానికి రాజారమేశ్ రేషన్ తీసుకునేందుకు వెళ్లారు. గోధుమ పిండి అడిగితే రాలేదని చెప్పారు. బయట రూ.65కి కొన్నారు. అదే కిలో గోధుమ పిండి చౌక దుకాణంలో రూ.20కే వచ్చేదనీ.. లేకపోవడంతో రూ.45 అదనపు భారం పడిందని వాపోయారు.

★ ఉమ్మడి జిల్లాలో అనారోగ్య సమస్యలు వివిధ కారణాలతో అన్నానికి ప్రత్యామ్నాయంగా గోధుమ పిండితో చేసిన పుల్కాలు, రోటీలు తింటున్నారు. గతంతో పోలిస్తే వినియోగం బాగా పెరిగింది. ★ సంక్రాంతి పిండి వంటలకు వాడేందుకు డిమాండ్ ఎక్కువ ఉంటోంది. నగరాలు, పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే గోధుమ పిండి వినియోగం ఎక్కువ. ప్రభుత్వం సవ్యంగా సరఫరా చేయకపోవడంతో లబ్ధిదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ★ కృష్ణా జిల్లా జేసీ నవీన్, ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సతీశ్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సరఫరా చేస్తున్నాం. పల్లెల్లో అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.. అన్నిచోట్ల సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు

– ఈనాడు, అమరావతి

## తెలివినిచ్చే సంపద... తెచ్చుకుందాం పదపద!

### పుస్తక పండగకు అపూర్వ స్పందన

36వ పుస్తక మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈనెల 02 నుంచి ఆరంభమైన.. 11 రోజుల ప్రదర్శనలో ఇప్పటికి ఆరు రోజులు ముగిసింది. మరో ఐదు రోజులే పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి పుస్తక మహోత్సవ ప్రాంగణానికి భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. పిల్లలకు పుస్తకాలపై ఆసక్తి పెంచాలనే భావన తల్లిదండ్రుల్లో పెరిగింది. పుస్తక మహోత్సవానికి తరలివస్తున్న వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను తేవడమే నిదర్శనం.


పుస్తకాలను పరిశీలిస్తున్న సందర్శకులు

**పుస్తకాలు కొనమంటున్నారు:** పుస్తక ప్రదర్శనలకు పిల్లలను తీసుకొస్తే.. వారి చేకూరే ప్రయోజనాలు చాలా ఉంటాయని.. పటమటవాసి లావణ్య తెలిపారు. తాను నాలుగేళ్లుగా ఇద్దరు పిల్లలతో పుస్తక మహోత్సవానికి వస్తున్నట్లు వెల్లడించారు. సెలవులు, సాయంత్రం వేళల్లో మొబైల్‌తోనే గడిపే వాళ్లు.. ఇక్కడికి రాగానే సరికొత్త అనుభూతికి లోనవుతూ.. వారికి నచ్చిన పుస్తకాలను కొనాలని అడగడం ఆనందంగా ఉందన్నారు.

### మహోత్సవంలో ఈనాడు..

**సాయంత్రం**

**5 గంటలు:** మునిపల్లె రాజు శత జయంతి సభ, అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, వక్తలు వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కాట్రగడ్డ దయానంద్.

★ **సాయంత్రం 5.45:** పాతికేళ్ల విమర్శ అండ్ బుకర్ నోబెల్ బహుమతి పొందిన పుస్తకాల పరిచయ సభ. అధ్యక్షులు.. నండూరి రాజగోపాల్, వక్తలు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, తెలకపల్లి రవి, డాక్టర్ మేడిపల్లి రవికుమార్, గుంటూరు లక్ష్మీనరసయ్య.

★ **రాత్రి 7గంటలు:** విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకాల ఆవిష్కరణ సభ. (శత వసంతాల అరుణ పథం, మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది.?, కార్ల్‌మార్క్స్ జీవిత సంగ్రహం, సైన్స్‌కు దేశంలో గడ్డుకాలం పుస్తకాల ఆవిష్కరణ.) అధ్యక్షులు గడ్డం కోటేశ్వరరావు.

★ **రాత్రి 8 గంటలు:** యండమూరి వీరేంద్రనాథ్, కోదండరామిరెడ్డి.. సినీ అనుభవాల జుగల్బందీ.

- ఈనాడు, అమరావతి

## వివాదం.. కొలిక్కి వచ్చినట్లే..!

ఈనాడు, అమరావతి

★ విద్యుత్తు సీఎండీ వద్ద కీలక భేటీ...
★ రెండు శాఖల ఉన్నతాధికారుల ఒప్పందం

విద్యుత్తు శాఖ, దుర్గగుడి మధ్య వివాదం కొలిక్కి వచ్చింది. విద్యుత్తు, దేవాదాయ ఉన్నతాధికారుల మధ్య కీలక సమావేశం బుధవారం జరిగింది. సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే అంశాలపై లోతుగా చర్చించి.. శాశ్వత పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడలో విద్యుత్తు సీఎండీ పి.పుల్లారెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనానాయక్.. రెండు శాఖల అధికారులు పాల్గొని.. చర్చించారు.

### రెండు ప్రధాన నిర్ణయాలు...

★ దుర్గగుడికి చెందిన ఒక మెగావాట్ సౌర ప్లాంట్‌కు 500 కిలోవాట్స్ సామర్థ్యం ఉన్న రెండు నెట్ మీటరింగ్ వ్యవస్థల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ★ 2023 నుంచి దుర్గగుడికి చెందిన విద్యుత్తు పెండింగ్ బిల్లులను సౌర విద్యుత్తును మినహాయించి మిగతాది చెల్లించేలా.. ఒప్పందం జరిగినట్లు తెలిసింది.

### మంత్రులతో భేటీ నేడు..

దేవాదాయ, విద్యుత్తు శాఖ మంత్రులు.. ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో గురువారం తుది సమావేశం ఏపీ సచివాలయంలో జరగనుంది. రెండు శాఖల ఉన్నతాధికారుల మధ్య బుధవారం సమావేశ నిర్ణయాలను.. మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారి అనుమతితో.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని తీవ్రంగా పరిగణించి వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులతో రెండు సార్లు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది.

### నాలుగు రోజుల్లో టెండర్లు..

దుర్గగుడికి చెందిన ఒక మెగావాట్ సౌర విద్యుత్తు ప్లాంట్‌ను రెండుగా విభజించేందుకు మరో 3,4 రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. 500 కిలోవాట్స్ చొప్పున రెండుగా విభజించి నెట్ మీటరింగ్ పెట్టేందుకు.. ఇప్పటికే టెక్నికల్ శాంక్షన్స్ అయిపోయాయి. దీనికి అవసరమైన నిర్మాణాలు, పరికరాలను అమర్చే సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం ప్లాంట్ వద్ద నెట్ మీటరింగ్‌ను 500 కిలోవాట్స్‌గా మార్చడంతోపాటు కొత్తగా మరొకటి అమర్చి.. విద్యుత్తును గ్రిడ్‌కు పంపనున్నారు.

### రూ.49 లక్షల చెల్లింపు...

దుర్గగుడికి 2023 నుంచి మొత్తం రూ.3.90 కోట్ల విద్యుత్తు బిల్లులను ఇవ్వగా.. రూ.49లక్షలు చెల్లించారు. మిగతా.. రూ.3.41 కోట్లలో ఎంత చెల్లించాలనేది మంత్రుల సమావేశంలో నేడు తేల్చనున్నారు. వీలైనంత వరకు బిల్లుల్లో హెచ్చుతగ్గులను సర్దుబాటు చేసి.. చివరకు ఎంత కట్టాలో నిర్ణయించనున్నారు.

## అంతు చూస్తారా.. అంత లేదంటారా?!

ఐదేళ్లుగా మిస్టరీగానే డాక్టర్ శ్రీహరి హత్య కేసు ★ నిరుడు అక్టోబరు నుంచి రంగంలోకి సీఐడీ

**ఈనాడు డిజిటల్, మచిలీపట్నం:** వైకాపా హయాంలో అవనిగడ్డలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన డాక్టర్ కోట శ్రీహరి హత్య కేసు ఐదేళ్లు దాటినా మిస్టరీగానే మిగిలింది. అప్పటి పోలీసు అధికారులు కావాలని కేసును నీరుగార్చడంతోనే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శాసనసభలో డాక్టర్ హత్యోదంతంపై గళమెత్తారు. సీఐడీకి కేసు అప్పగించాలని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లను కోరారు. సీఐడీ అధికారులు పరిశీలించి ప్రాథమిక విచారణ పూర్తి చేసి నివేదిక రూపొందించారు. పోలీసులు దర్యాప్తును నీరుగార్చడంతో విలువైన ఆధారాలు గల్లంతయ్యాయని గుర్తించారు. గత అక్టోబరులో కేసును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2025 డిసెంబరు 8న కృష్ణా జిల్లా పోలీసులు కేసు దస్త్రాలను సీఐడీ అధికారులకు అప్పగించారు. **పోలీసుల వైఫల్యం సుస్పష్టం...** 2020 నవంబరు 27న అర్ధరాత్రి వైద్యుడు దారుణహత్యకు గురయ్యారు. ఇంట్లో సీసీ కెమెరాల డీవీఆర్ వంటి విలువైన ఆధారాలు మాయమయ్యాయి. ఈ ఘటనలో నాటి ప్రజాప్రతినిధి, ఆయన అనుచరులు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఘటనా స్థలాన్ని సందర్శించి అప్పటికప్పుడే ఆధారాలు ఏమీ దొరకలేదనడం అనుమానాలకు తావిచ్చింది. దోషులెవరు? ఎందుకు హత్య చేశారు? అనేది నేటికీ తేలలేదు. ★ కళ్ల ముందే ఆధారాలు స్పష్టంగా ఉన్నా అప్పటి దర్యాప్తు అధికారులు కావాలనే వదిలేసినట్టు సీఐడీ పరిశీలనలో తేలింది. వైద్యుడి హత్యకు ఆరు నెలల ముందే గుర్తు తెలియని వ్యక్తి ఆ ఇంట్లో చోరీ చేశాడు. అతడు ఇంటి వెనుక చెట్టెక్కి దాని మీదుగా లోపలకు ప్రవేశించాడు. హత్య జరిగిన రోజూ ఇలానే నిందితుడు లోపలకు ప్రవేశించాడు. రెండు ఘటనల్లో ఒకరే పాల్గొన్నట్టు తెలిసినా ఆ దిశగా దర్యాప్తు చేయలేదు. **అన్ని కోణాల్లో నీరుగార్చి..** ఇంటి బయటా సీసీ కెమెరాల పరిశీలన తూతూమంత్రంగానే చేశారు. ఇలా అన్ని కోణాల్లో ఆధారాలను కావాలనే దొరక్కుండా చేశారు. అప్పటి పోలీసుల్లో కొందరు ఇందులో కీలకంగా వ్యవహరించడంతో ముఖ్య ఆధారాలు గల్లంతయ్యాయి. ఏళ్లుగా పోలీసులు కేసు చేధనలో విఫలం కావడంతో సీఐడీకి అప్పగించారు. సీఐడీ దర్యాప్తులో అయినా దోషులెవరో.. హత్యకు కారణాలు తేలతాయా లేదా అని ఉత్కంఠ నెలకొంది.

## గొల్లపూడి జంక్షన్‌లో క్లోవర్ లీఫ్!

✦ ఒక్కోవైపు 15 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్లు నిర్మించాలి
✦ పశ్చిమ బైపాస్ పరిశీలనలో అధికారులకు ఎంపీ సూచనలు

**ఈనాడు, అమరావతి:** పశ్చిమ బైపాస్‌పై క్లోవర్ లీఫ్‌తోపాటు సర్వీసు రోడ్లు కావాలని ఓ వైపు ప్రజాప్రతినిధులు, స్థానికులు పట్టుబడుతున్నారు. ఇటీవల ఎంపీ చిన్ని ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో తాజాగా బుధవారం ఎన్‌హెచ్ విజయవాడ డిప్యూటీ మేనేజర్ ఎష్ప్ శ్రీవాత్సవ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లు కలిసి పరిశీలించారు. బైపాస్‌లో క్లోవర్ లీఫ్ సర్వీస్ రోడ్ల ప్రాధాన్యం.. అవి లేక ఎదురవుతున్న సమస్యలపై ఎన్‌హెచ్ అధికారులతో చర్చించారు. సాధ్యాసాధ్యాలు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి తదుపరి కార్యాచరణ రూపొందిస్తారు.

### సర్వీస్ రోడ్డే కీలకం...

★ విజయవాడ పశ్చిమ బైపాస్, ఎన్‌హెచ్-65 కలిసే గొల్లపూడి జంక్షన్ దగ్గర క్లోవర్ లీఫ్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని ప్రతిపాదించారు. ఇది లేకపోతే రెండు రహదారుల్లో ప్రయాణికులు గందరగోళానికి గురై.. ప్రమాదాలు జరిగే వీలుందన్నారు. ★ చినఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ-3లో 30 కిమీ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు వేయాలనీ, ఒక్కోవైపు 15 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలు నిర్మించాలని అడిగారు. ★ నిబంధనల మేరకు.. ఒక్కోవైపు 7.5 మీటర్లతో రెండు వరసల దారే నిర్మిస్తారని అధికారులు చెప్పారు. ★ ఈ మార్గాన్ని బైపాస్‌లా చూడొద్దనీ. అమరావతికి మార్గం కావడంతో భావిఅవసరాలు, నగరీకరణ పెరుగుతుందనీ.. ఆ మేరకు సర్వీస్ దారులు వేయాలని ఎంపీ వివరించారు. ★ ప్రతి గ్రామానికి స్లిప్ రోడ్లు ఉన్నా అప్రోచ్‌లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రయాణికుల అసౌకర్యం పరిష్కరించాలని సూచించారు. ★ కొండపల్లి రైల్వేస్టేషన్ నుంచి హైవే కలిసే చోట రోడ్డు వెడల్పు చేయాలని కోరారు.

## దుగ్గిరాల ప్రభాకర్ కిడ్నాప్..?

☛ గుడివాడలో ఉదయం నుంచి రాత్రి వరకూ హైడ్రామా
☛ కొడాలి నాని, వాసుదేవరెడ్డి తదితరులపై కేసే కారణమా?


ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

**ఈనాడు డిజిటల్, మచిలీపట్నం- న్యూస్‌టుడే గుడివాడ :** గుడివాడలో తెదేపా సానుభూతిపరుడు దుగ్గిరాల ప్రభాకర్‌ను కొందరు దుండగులు బుధవారం ఉదయం ఎత్తుకెళ్లిపోయి పెడన సమీపంలోని పొలాల్లో నిర్బంధించారు. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి రైతు బజార్‌కు వెళ్తానంటూ ఆయన బయటకు వచ్చారు. ద్విచక్ర వాహనంపై పెడన వైపు వెళ్తుండగా గుర్తు తెలియని కొందరు కారులో వచ్చి అడ్డగించారు. ఐదుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై నుంచి అతడ్ని లాగేసి కాళ్లు చేతులు కట్టేసి.. పొలాల్లో బంధించారు. బయటకు వెళ్లిన తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండటం.. మధ్యాహ్నం అవుతున్నా ఇంటికి రాకపోవడంతో కుమార్తె, కుటుంబీకులు ఆందోళన చెందారు. దీంతో కుమార్తె సహస్ర, బంధువులు గుడివాడలోని 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా సాయంత్రం వరకు ఆచూకీ తెలియలేదు. ★ **వదిలేసి.. వెంబడించి దాడి చేసి:** సాయంత్రం 5.30గంటల సమయంలో దుండగులు ప్రభాకర్‌ను వదిలేశారు. ఫోన్ ఇచ్చి ఇప్పుడే ఆన్ చేయవద్దని.. కిడ్నాప్ విషయం ఎవర్కైనా చెబితే ఇంటికొచ్చి మరీ చంపుతామని బెదిరించారు. పెడన సమీపంలోని నందమూరు నుంచి ద్విచక్ర వాహనంపై ప్రభాకర్ గుడివాడ వైపు వస్తుండగా వెనుకే అనుసరించారు. బొమ్ములూరు అడ్డరోడ్డు వద్ద అతడిపై దుండగులు రాత్రి 7.30 గంటలకు మళ్లీ దాడి చేశారు. వాహనాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు ప్రయత్నించగా వేరే వాహనం లైటింగ్ చూసి పారిపోయారు. అటుగా వస్తున్న స్థానికుల నుంచి ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి కుమార్తె సహస్రకు జరిగిన విషయం తెలిపారు. ★ కుమార్తె వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అప్రమత్తమయ్యారు. కుమార్తె కూడా కారు తీసుకొని తండ్రి వద్దకు వెళ్లి గుడివాడలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. రాత్రి 11.30 గంటలకు.. చికిత్స పొందుతున్న బాధితుడు తనను చిత్రహింసలకు గురి చేసిన తీరును వివరించారు. ఉదయం నుంచి తనకు అల్పాహారం, కొబ్బరి నీరు ఇచ్చి.. సాయంత్రం వదిలినట్లే వదిలి వెంటాడి మరోసారి దాడి చేశారని పోలీసులు, కుటుంబ సభ్యులకు తెలిపాడు. గతంలో తన మద్యం గోదామును అక్రమంగా ఖాళీ చేయించారని కేసు పెట్టినందుకే వైకాపా నేతలు తనను చంపేందుకు ప్రయత్నించారని బాధితుడు వెల్లడించారు. ★ **ఆ కేసు వల్లేనా..** తెదేపా సానుభూతిపరుడైన ప్రభాకర్ గతంలో గుడివాడ ఆటోనగర్లోని తన గోదామును మద్యం నిల్వలు ఉంచేందుకు ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చారు. వైకాపా హయాంలో కొడాలి నాని, అబ్కారీ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, అప్పటి జేసీ మాధవీలత సహా పలువురు కలిసి బలవంతంగా ఖాళీ చేయించారు. ప్రభాకర్ లీజును రద్దు చేసి తమ వాళ్ల గోదామును లీజుకు ఇప్పించారు. దీంతో ప్రభాకర్ కొడాలి నాని, వాసుదేవరెడ్డి, తదితరులపై కేసు పెట్టారు. ఈ కేసు కోర్టులో ఉండటంతో త్వరలో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌ను బెదిరించి కేసును వెనక్కి తీసుకునేందుకు ఈ కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. బాధితుడు కూడా కొడాలి నాని, వాసుదేవరెడ్డి అనుచరులే తనను నిర్బంధించారని ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

## భక్తుల కానుకల ఆదాయం రూ.1.07కోట్లు

### ఏడు దేశాల విదేశీ కరెన్సీ లభ్యం

లెక్కింపును పర్యవేక్షిస్తున్న అధికారులు

**మోపిదేవి, న్యూస్‌టుడే:** మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎన్.వి.సాంబశివరావు, ఆలయ ఈవో దాసరి శ్రీరామవరప్రసాదరావు, మచిలీపట్నం డివిజన్ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. 84 రోజులకు రూ.1,07,20,970, బంగారం 44.81 మిల్లీ గ్రాములు, వెండి 1.830 గ్రాములు వచ్చింది. * దేవాలయ చరిత్రలో ఏడు విదేశాల కరెన్సీ హుండీలలో రావటం గమనార్హం. అమెరికన్ డాలర్లు 98, సౌదీ అరేబియా 10, కెనడా 15, సింగపూర్ 2, బూటాన్ 20, మంగోలియా 110, నేపాల్ కరెన్సీ 1000 లభించాయి. లెక్కింపులో ఆలయ పర్యవేక్షకులు అచ్యుత మధుసూదనరావు, స్వచ్ఛ సేవకులు, ఎస్.ఐ గౌతమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

## వడోదరలో సతీష్ అరెస్టు

★ పిల్లల విక్రయాల కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
★ అక్రమ రవాణాలో కవితకు కొరియర్‌గా మెలిగిన నిందితుడు

ఈనాడు, అమరావతి

**పి**ల్లల విక్రయాల కేసులో తప్పించుకు తిరుగుతున్న సతీష్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో నమోదైన కేసులో సతీష్‌ను నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో నిందితుడి అరెస్టుకు విజయవాడ నుంచి ప్రత్యేక బృందం అహ్మదాబాద్ వెళ్లింది. గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని విజయవాడకు తీసుకొస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కవితతోపాటు సతీష్ అరెస్టయ్యారు. మరో నిందితుడు అనిల్.. కిడ్నాప్ కేసులో మహారాష్ట్రలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అతన్ని పీటీ వారెంటుపై విజయవాడ కోర్టులో హాజరుపరిచేందుకు మరో బృందం బయలుదేరి వెళ్లింది.

### క్యాటరింగ్ పనులు చేస్తూ...

గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా జొతాసన్‌కు చెందిన సుదర్శన్.. స్వగ్రామం నుంచి ఉపాధి నిమిత్తం వడోదర వెళ్లి అక్కడ క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. ప్రత్యేక బృందం .. నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా, స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అనిల్ బంధువైన సతీష్.. కవితకు పిల్లల చేరవేతకు కొరియర్‌గా పనిచేశాడు. ముంబయిలో కవిత.. పిల్లలను సతీష్‌కు ఇస్తుంది. అతను పిల్లలను విజయవాడ, హైదరాబాద్ తీసుకొచ్చి స్థానిక ముఠాలకు అప్పగించేవాడు. ఈ కేసులో కవిత తరపున పిల్లల చేరవేతలో తోడ్పడిన నూరి కోసం ముంబయి సమీపంలోని థానేలో గాలిస్తున్నారు. మరో నిందితురాలు ప్రియాంక కోసం విజయవాడ నుంచి మరో బృందం దిల్లీ వెళ్లింది.

### నున్న కేసులో సరోజినికి రిమాండ్..

ప్రధాన నిందితురాలు సరోజినిని పీటీ వారెంట్‌పై నున్న పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం సరోజిని భవానీపురం స్టేషన్‌లో నమోదైన శిశు విక్రయాల కేసులో విజయవాడ జిల్లా కారాగారంలో రిమాండ్‌లో ఉంది. ఆమెపై నున్న, కొత్తపేట స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో సంబంధిత పోలీసులు పీటీ వారెంట్లను దాఖలు చేశారు. నున్న పోలీసులను పీటీ వారెంట్ అనుమతించటంతో నిందితురాలు సరోజిని కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు ఈనెల 12 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో తిరిగి జైలుకు తరలించారు.

(c) eenadu

## డిసెంబరు నుంచి మచిలీపట్నం పోర్టు కార్యకలాపాలు

### మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర

అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులతో సమీక్షిస్తున్న మంత్రులు జనార్దన్‌రెడ్డి, రవీంద్ర, జేసీ నవీన్, కొనకళ్ల

**ఈనాడు డిజిటల్, మచిలీపట్నం:** ఈ ఏడాది డిసెంబరు నుంచి మచిలీపట్నం పోర్టులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్రలు తెలిపారు. మంత్రి జనార్దన్‌రెడ్డి బుధవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. తొలుత మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పలు రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో పోర్టు, ఫిషింగ్ హార్బర్, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకర్లతో మంత్రి జనార్దన్ మాట్లాడుతూ 'మచిలీపట్నం పోర్టులో ఇప్పటికే ఓడల ద్వారా సరకు రవాణా జరగాల్సి ఉన్నా గత పాలకుల అలసత్వం కారణంగా నేటికీ పనులు పూర్తి కాలేదు. ప్రస్తుతం పోర్టు నిర్మాణం 52 శాతం జరిగింది. ఇప్పటికే రూ.1760 కోట్లు ఖర్చు అయ్యింది. మరో రూ.1700 కోట్లకు పైగా పనులు జరగాల్సి ఉంది. ప్రతి నెలా పురోగతి ఉండేలా పక్కాగా నిర్ణయించిన సమయానికి అందుబాటులోకి తెచ్చేందుకు తరచూ సమీక్షలు నిర్వహిస్తాం. పోర్టు అనుసంధాన రహదారులపై డీపీఆర్ సిద్ధమవుతోంది. మచిలీపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సైతం ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తాం. వైకాపా హయాంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఉందని ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో రోడ్లు చూస్తే భయపడాల్సిన దుస్థితికి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రోడ్లకు మహర్దశ తెస్తున్నాం. బందరులో రూ.46 కోట్లు మంజూరయ్యాయి.. త్వరలోనే వీటిని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం'. అని తెలిపారు. అనంతరం ఆయన గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లోని రోడ్లకు శంకుస్థాపన చేశారు.

### నరసింహారావు పేరు పెట్టడం హర్షణీయం: కొల్లు

మచిలీపట్నంలోని గిలకలదిండి ఫిషింగ్ హార్బర్‌కు మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు పేరు పెట్టడం ఆనందంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 'వైకాపా ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఫిషింగ్ హార్బర్ పనులు అప్పగించారు. వారు ఉప గుత్తేదారుకు ఇవ్వడం.. చేసిన పనులకు బిల్లుల చెల్లింపు.. ప్రణాళికా లోపాల వల్ల ఎప్పుడో పూర్తి కావాల్సిన హార్బర్‌కు మూడుసార్లు గడువు పొడిగించాల్సి వచ్చింది. ప్రణాళికా లోపాలను సరిచేసి ఇటీవల ఐఐటీ మద్రాస్ మరో ప్లాన్ ఇచ్చింది. దాని ప్రకారం పనులు జరుగుతున్నాయి. ఈ జూన్ నాటికి అందుబాటులోకి వచ్చేలా పక్కాగా చర్యలు చేపట్టాం..' అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ నవీన్, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, పోర్టు, ఆర్‌అండ్‌బీ అధికారులు, పోర్టు గుత్తేదారు సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు, విజేతలతో కళాశాల కార్యదర్శి శ్రీనివాస్, ఏవో నారాయణరావు, ప్రిన్సిపల్ కృష్ణవేణి తదితరులు

## మురిపించే ముగ్గులు.. ఆకట్టుకునే రంగులు

91.9 ఈ FM Mee FM VIJAYAWADA

**చిట్టినగర్, న్యూస్‌టుడే:** సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో 'ఈనాడు' ఈఎఫ్ఎం 91.9 ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు బుధవారం నిర్వహించారు. విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పండుగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణపై సందేశాత్మక ముగ్గులు వేసి ఔరా అనిపించారు. తోటి విద్యార్థినులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులంతా సందడి చేశారు. పోటీల్లో బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థిని కె.దివ్య ప్రథమ బహుమతి.. బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని టి.జ్యోతి, ద్వితీయ, ఎన్. హర్షిత తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. విజేతలకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టి.శ్రీనివాస్, ఎస్సార్ఎస్వీ బీఈడీ కళాశాల కార్యదర్శి సతీష్, ఏవో వి.నారాయణరావు, ప్రిన్సిపల్ జి.కృష్ణవేణి, ప్రధాన స్పాన్సర్ డైమండ్ నెక్ట్స్ బ్రాంచి మేనేజర్ సయ్యద్ నజీర్ అహ్మద్, సపోర్ట్ స్పాన్సర్ పద్మజా సుజుకీ వన్‌టౌన్ ఇన్‌ఛార్జి ఎ.కృష్ణవేణి బహుమతులు అందించారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా డైమండ్ నెక్ట్స్, సపోర్ట్ స్పాన్సర్‌గా పద్మజా సుజుకీ, అసోసియేటెడ్ స్పాన్సర్‌గా ప్రియా ఫుడ్స్ వ్యవహరించాయి.

## సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో

**విజయవాడ సిటీ, న్యూస్‌టుడే:** విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం 'ఈనాడు' ఈఎఫ్ఎం 91.9 ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు సందేశాత్మకంగా... అందంగా ముగ్గులను వేశారు. సంక్రాంతి పండగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణపై చూడముచ్చటగా రంగవల్లులు తీర్చిదిద్దారు. కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం ఏర్పడింది. తోటి విద్యార్థులంతా ముగ్గులు వేసిన సహచరులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎ.సునీత మాట్లాడుతూ.. విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని అన్నారు. బి.రమ్య ప్రథమ, డి.త్రివేణి ద్వితీయ, డి.కీర్తి తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ సునీత, పద్మజా సుజుకీ అడ్మిన్ ఆఫీసర్ కె.మీనాకేతన్, డైమండ్ నెక్ట్స్ అడ్మిన్ ఆఫీసర్ షేక్ హర్షద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్‌గా డైమండ్ నెక్ట్స్, సపోర్ట్ స్పాన్సర్‌గా పద్మజా సుజుకీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ప్రియా ఫుడ్స్ వ్యవహరించాయి.

ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు, విజేతలతో కళాశాల ప్రిన్సిపల్ సునీత, పద్మజా సుజుకీ అడ్మిన్ ఆఫీసర్ మీనాకేతన్, డైమండ్ నెక్ట్స అడ్మిన్ ఆఫీసర్ షేక్ హర్షద్ తదితరులు

### గడువు దాటితే వడ్డీ మాఫీ పొందలేరు

**మచిలీపట్నం:** సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఎన్ఎస్ఎఫ్‌డీసీ, ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ పథకంలో రుణాలు పొందిన రుణగ్రహీతలు ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించకుంటే వడ్డీ మాఫీ పొందలేరని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యనిర్వాహక సంచాలకులు షాహిద్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్ఎస్ఎఫ్‌డీసీ పథకం కింద 359 మంది లబ్ధిదారులు రూ.6.85 కోట్లు, ఎన్ఎస్‌కేఎఫ్‌డీసీ కింద 255 మంది రూ.4.77 కోట్లు చెల్లించాలన్నారు.

### చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**విజయవాడ:** సంక్రాంతి రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, తదితర స్టేషన్ల మీదుగా సాగుతుందని అధికారులు చెప్పారు.

## సోగ్గాడే.. దొంగనాయనా..!

### కల్యాణ మండపాల్లోనే చోరీలు ● 'న్యాట్‌గ్రిడ్'లో ఫొటో అప్‌లోడ్ చేయడంతో వెలుగులోకి..

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నేరవార్తలు

చేతికి బంగారు ఉంగరాలతో ధర్మేంద్ర

సంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడు. టిప్‌టాప్‌గా.. సోగ్గాడిలా తయారవుతాడు. పెళ్లి వారి దగ్గరి బంధువులా కనిపిస్తాడు. చేతికి తళతళలాడే బంగారు ఉంగరాలు పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తాడు. పెళ్లి వాళ్లు ఆదమరిచి ఉండగా బంగారం, వెండి వస్తువులు తీసుకుని ఉడాయిస్తాడు. అనుమానితుడి ఫొటోను 'న్యాట్‌గ్రిడ్'లో అప్‌లోడ్ చేయగానే అతని నేర చరిత్ర ఒక్కసారిగా బట్టబయలైంది. పోలీసులను సైతం విస్తుబోయేలా చేసిన అతడి వివరాలు ఇలా ఉన్నాయి...

#### వెండి బిందెల చోరీపై దృష్టి పెడితే..

గత ఏడాది నవంబరు 7న విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లివారికి చెందిన రెండు వెండి బిందెలు చోరీకి గురయ్యాయి. సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టి ఒక వ్యక్తిని అనుమానించారు. పెళ్లి వీడియో నుంచి అతడి ఫొటో సేకరించారు. అది మినహా ఏ ఇతర ఆధారాలు లేకపోవడంతో సీసీఎస్ పోలీసులు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ 'న్యాట్‌గ్రిడ్' ఆశ్రయించారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమగ్ర నిఘా సమాచార వ్యవస్థే... న్యాట్‌గ్రిడ్. ముంబయి దాడుల తర్వాత అనుమానితుల కదలికలను ముందుగానే గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. పోలీస్, బ్యాంకింగ్, టెలికం, వీసా, పన్నుల విభాగం తదితర 21 సంస్థల డేటా బేస్‌ను న్యాట్‌గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. నిందితుడి ఫొటోను దీనిలో అప్‌లోడ్ చేయగానే.. అతని పేరు తెనాలికి చెందిన నార్ల ధర్మేంద్ర (46)గా తేలింది.

#### బంగారం వ్యాపారం చేసి...

ధర్మేంద గతంలో తెనాలిలో బంగారు నగల దుకాణం నిర్వహించేవాడు. దానిలో నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో వ్యాపారానికి సంబంధించిన పన్నులను ఎగ్గొట్టడంతో అతడిపై 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్' (సీబీడీటీ) కేసు నమోదు చేసి.. ఆ వివరాలు న్యాట్‌గ్రిడ్‌లో ఉంచారు. పోలీసులు నిందితుడి ఫొటో పెట్టగానే ఆ వివరాలు బయటకు వచ్చాయి. బంగారం వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కల్యాణ మండపాలకు దర్జాగా వెళ్లి ఆదమరిచి ఉన్నపుడు చోరీ చేసి ఉడాయించేవాడు.

స్వాధీనం చేసుకున్న నగలు

#### పాత కేసుల చిట్టా..

ధర్మేంద్ర 2022లో కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కల్యాణ మండపంలో 91 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఆ కేసు వివరాలను సరిపోల్చగా.. దానిలోనూ ఇతడి పాత్ర ఉందని తేలింది. చోరీ సొత్తు నుంచి 61 గ్రాముల బంగారాన్ని తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక గుంటూరులో ఇదే తరహాలో కల్యాణ మండపాల్లో రెండు నేరాలు చేయగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

#### పోలీసులకు సీపీ అభినందనలు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు నేతృత్వంలో బృందం సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఇతని వద్ద 2022 కేసుకు సంబంధించి రూ.9లక్షల విలువైన 61 గ్రాముల బంగారం, గత ఏడాది కేసులో రూ.3లక్షల విలువైన రెండు వెండి బిందెలు స్వాధీనం చేసుకున్నారు.

## రూ.180 కోట్లతో జిల్లాలో రహదారుల అభివృద్ధి

బైపాస్ రోడ్డును ప్రారంభిస్తున్న మంత్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాము, రావి తదితరులు

**గుడివాడ:** గత వైకాపా ప్రభుత్వం రహదారుల్ని పూర్తిగా విస్మరిస్తే.. ఏడాదికి రూ.3 వేల కోట్ల బడ్జెట్‌తో రాష్ట్రంలో ప్రస్తుతం రహదారులు అభివృద్ధి చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర రహదారులు, భవనాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక బైపాస్ రోడ్డును ఇటీవల రూ.2.50 కోట్లతో అభివృద్ధి చేయగా బుధవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, లెక్క చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రంలో 9 నెలల్లో రూ.1080 కోట్లతో 25వేల కిలోమీటర్ల మేరకు రహదారులు బాగు చేశారన్నారు. కృష్ణా జిల్లాలో రూ.180 కోట్లతో రహదారుల్ని తీర్చిదిద్దామన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, రాష్ట్ర రహదారుల శాఖ చీఫ్ ఇంజినీర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎల్.శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ జీవీ భాస్కరరావు, ఈఈ లోకేశ్వరరావు, జాతీయ రహదారుల డీఈ సత్యనారాయణ, కూటమి నేతలు పాల్గొన్నారు. బైపాస్ రోడ్డు పొడవునా లలిత విద్యాలయం, గౌతమ్ పాఠశాల, నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రజా ప్రతినిధులకు ఘన స్వాగతం పలికారు. థ్యాంక్యూ సార్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

## పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి దుర్గేష్

**భవానీపురం, న్యూస్‌టుడే:** రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక రంగానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యం, సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున పున్నమిఘాట్, భవానీద్వీపంలో ఆవకాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆవకాయ్ కార్యక్రమంలో సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం పున్నమిఘాట్ వద్ద హౌస్‌బోట్లను ప్రారంభించనున్నారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదీతీరాల్లోని ఇతర ప్రాంతాల్లోను హౌస్‌బోట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న కార్యక్రమానికి కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన హౌస్‌బోట్లను పరిశీలించారు. పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.

## స్థల వివాదం పరిష్కారం

**భవానీపురం, న్యూస్‌టుడే:** పున్నమిఘాట్ వద్ద ఆవకాయ్ కార్యక్రమానికి ఏర్పడిన అడ్డంకులు తొలిగాయి. పున్నమిఘాట్ వద్ద ఆవకాయ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రైవేటు స్థలాల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా ఏవిధంగా ఏర్పాట్లు చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ప్రైవేటు స్థలాల యజమానులతో బుధవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థల యజమానులకు నష్టపరిహారం ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

## విధిరాత.. ఎదురీత

### ఏడాది వ్యవధిలో ఇద్దరు కుమారులను కోల్పోయిన వృద్ధ దంపతులు

గుమ్మడి వెంకట పవన్ (పాత చిత్రం)

**మద్దూరు (కంకిపాడు), న్యూస్‌టుడే :** అవసాన దశలో ఆ వృద్ధ దంపతులకు రాగూడని కష్టం వచ్చింది. ఏడాది వ్యవధిలో చేతికి అందివచ్చిన ఇద్దరు కుమారులు దూరమయ్యారు. ఇద్దరు మనువరాళ్లు హైస్కూలు స్థాయిలో ఉన్నారు. చరాస్థిరాస్తులు లేకపోవడంతో ఒక కోడలు ప్రైవేటు ఉద్యోగం, మరో కోడలు కూలీనాలితో వచ్చే చాలీచాలని ఆదాయంతో జీవించాల్సిన దుస్థితి వారికి ఎదురైంది.

మండలంలోని మద్దూరు ఎస్సీ కాలనీలోని రామాలయ అర్చకుడు గుమ్మడి కోటేశ్వరరావు, సువార్త దంపతులకు పవన్‌కుమార్ (31), శివదుర్గవెంకటపవన్ (26) ఉన్నారు. పెద్ద కుమారుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పవన్‌కుమార్ అకాల మరణం చెందాడు. రెండో కుమారుడికి ఇటీవలే వివాహమైంది. చిన్నకుమారుడైన వెంకటపవన్ ఎస్సీ కోటాలో అర్చకత్వంలో శిక్షణ పొంది స్థానిక రామాలయ అర్చకుడిగా నియమితులయ్యారు. ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.5 వేల సాయంతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. మూడు రోజుల కిందట వెంకటపవన్‌కు జ్వరం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఇతన్ని తోట్లవల్లూరు, కంకిపాడు తదితర ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించినా ఫలితం లేకపోయింది. అతను ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అస్తవ్యస్తమైన కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

**నేత్రదానం..:** ఇంతటి బాధలోనూ సామాజిక బాధ్యత మరవకుండా వెంకటపవన్ నేత్రాలను దానం చేయడానికి తల్లిదండ్రులు, భార్య ముందుకు రావడం గమనార్హం. ఆయన నేత్రాలను తాడిగడప ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అందజేశారు.

## తాకట్టు బంగారంపై ఇరువర్గాల మధ్య రగడ

**పెనమలూరు, న్యూస్‌టుడే:** గంగూరు యూనియన్ బ్యాంకులో ఓ వ్యక్తి తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల వ్యవహారం వివాదాస్పదమైంది. హనుమాన్‌జంక్షన్ సమీపంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కవులూరి నాగేంద్రబాబు ఈ బ్యాంకులో కొన్ని బంగారు ఆభరణాలను కొంతకాలం క్రితం తాకట్టు పెట్టారు. ఇటీవల ఆయన మృతి చెందారు. ఆభరణాలను నాగేంద్రబాబు గంగూరు యూనియన్ బ్యాంకులో తాకట్టుపెట్టినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు కస్తూరి, పవనసుధలు బుధవారం బ్యాంకు వద్దకు వచ్చారు. ఆభరణాలను విడిపించుకోవడానికి వచ్చినట్లు బ్యాంకు అధికారులకు తెలిపారు. వీరి ప్రతిపాదనను బ్యాంకు అధికారులు పరిశీలించి అభ్యంతరం తెలిపారు. అప్పటికే దావులూరి ప్రభావతి అనే మహిళ తాను నామినీగా ఉన్నట్లు..ఆభరణాలను విడిపించుకోవడానికి నాగేంద్రబాబు మరణ ధ్రువీకరణ పత్రాన్ని బ్యాంకు అధికారులకు సమర్పించినట్లు నాగేంద్రబాబు కుటుంబసభ్యులు తెలుసుకొన్నారు. దీంతో వీరు మరణ ధ్రువీకరణ పత్రం ప్రభావతికి ఎలా వచ్చిందని..తమ వద్ద కూడా పత్రం ఉందని, తాము కుటుంబసభ్యులం కాబట్టి తమకే ఆభరణాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పవనసుధ, కస్తూరిలు మాట్లాడుతూ నామినీగా పేర్కొంటున్న ప్రభావతి గతంలో ఇదే బ్యాంకులో మేనేజరుగా పనిచేసిందని, ఓ బంగారు ఆభరణాల వ్యవహారంలో సస్పెండ్ అయ్యిందని తెలిపారు. అవసరమైతే తాము పోలీసులను ఆశ్రయిస్తామని తెలిపారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా తాము సమర్పిస్తామని బ్యాంకు అధికారులకు తెలిపినట్లు వివరించారు. దీనిపై బ్యాంకు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి ఈ వివాదాన్ని తీసుకువెళ్లి తగిన నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.

## నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ

**ఈనాడు - అమరావతి:** నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులు తలారి రంగయ్య (ఏ14), ధారబోయిన ప్రసాద్ (ఏ23), బాలాజీ (ఏ3), సుదర్శన్ (ఏ21)లను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు పిటిషన్లు వేశారు. వీటిపై ఈనెల 9 నుంచి 12 వరకు విచారించేందుకు ఎక్సైజ్ పోలీసులకు కోర్టు అనుమతించింది. వీరిని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారించనున్నారు. ● ఇదే కేసులో వైకాపా నేత జోగి రమేష్, రాము, అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహన్‌రావు, తలారి రంగయ్య, బాలాజీ, సుదర్శన్‌లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి. ప్రాసిక్యూషన్ కౌంటర్లు ఫైల్ చేసేందుకు గురువారానికి కోర్టు వాయిదా వేసింది. ● ధారబోయిన ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. నిందితుడు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తదుపరి వాదనల నిమిత్తం 8కి వాయిదా వేశారు. ● జినేష్ (ఏ24), శిబు (ఏ25) కస్టడీ కోరుతూ పోలీసులు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నోటీసుల నిమిత్తం 8కి వాయిదా పడింది.

### ఓటరు జాబితా సవరణ నివేదిక ఇవ్వండి

**ఉయ్యూరు గ్రామీణం, న్యూస్‌టుడే:** ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ కార్యక్రమం బుధవారం గండిగుంటలోని తహసీల్దారు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలగింపు, సవరణల విచారణ నివేదిక ఇవ్వాలని ఆర్డీవో హేల షారోన్ సూచించారు. కార్యక్రమంలో తహసీల్దారు సురేష్‌కుమార్ పాల్గొన్నారు.

## ఎరువుల దుకాణాల్లో వెలుగు చూసిన అక్రమాలు

దస్త్రాలు పరిశీలిస్తున్న ఏడీఏ జయప్రద

**మచిలీపట్నంరూరల్, న్యూస్‌టుడే:** మండలంలో పలు ఎరువుల దుకాణాలను ఏడీఏ జయప్రద, మండల ఏవో ఎం.రామ్‌కుమార్ బుధవారం తనిఖీ చేయగా పలు అక్రమాలు బయటపడ్డాయి. జీరో ఫారాలు లేకుండా ఎరువులు అమ్ముతున్నట్లు గుర్తించి వాటి అమ్మకాలను నిలిపివేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. రూ.2.7 లక్షల విలువ కలిగిన ఏడున్నర టన్నుల పొటాష్ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అవనిగడ్డ ఏడీఏ జయప్రద మాట్లాడుతూ ఎరువుల షాపు యజమాని ఎరువులు అమ్మాలంటే ఆయా బ్రాండ్ ఎరువుల కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్స్, హోల్‌సేల్‌దారులు జారీ చేసే జీరో ఫారాలను లైసెన్స్‌లో విధిగా జత చేయాలని సూచించారు.

● నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ క్రింద కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నం మండలంలో 125 మందితో ప్రకృతి వ్యవసాయం చేయిస్తున్నట్లు ఏపీ కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ నేచురల్ ఫార్మింగ్ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కోన పార్థసారథి తెలిపారు. మచిలీపట్నంలోని విశ్రాంత పెన్షనర్స్ అసోసియేషన్ హాల్‌లో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై సమావేశం నిర్వహించారు. అడిషనల్ డీపీఎం కె.నాగమల్లేశ్వరి, ఐఎంటీ బి.శ్రీలత, సీసీ సుజాత, ఎన్ఎఫ్ఏ నగేష్ పాల్గొనగా ఏవో ఎం.రామ్‌కుమార్ పర్యవేక్షించారు.

## కోడి పందేలకు బరులు సిద్ధం

పందేలకు సిద్ధం చేస్తున్న బరి

**కూచిపూడి, న్యూస్‌టుడే:** సంక్రాంతి కోడిపందేలకు మొవ్వ మండలంలో పందెం రాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. దీంతో ఈసారి రూ.లక్షల్లో జరుగుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. కూచిపూడి, పెదపూడి (అడ్డరోడ్డు), కోసూరులలో బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ ముసుగు పందేలు గెలిచినవారికి ఆకట్టుకునే విధంగా మోటార్‌సైకిళ్లను బహుమతిగా ప్రకటించారు. ఇతర జూదాలకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూచిపూడి ఎస్.ఐ పి.శిరీష మాట్లాడుతూ మండలంలో ఈ పోటీలకు ఎటువంటి అనుమతులు లేవని, నిర్వహిస్తే కఠినచర్యలు తప్పని హెచ్చరించారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బేగ్

**విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే:** ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్‌ను ప్రభుత్వం నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. బేగ్.. గత ఆరేళ్లుగా తెదేపా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు.

## మరణంలోనూ పరోపకారం / ఆసుపత్రులకు నేత్రాలు, శరీరం అప్పగింత

సూర్య నాగమణి

**హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే:** హనుమాన్‌జంక్షన్‌కు చెందిన మానవత సంస్థ కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావుకు భార్యావియోగం ఏర్పడింది. ఈయన సతీమణి సూర్య నాగమణి (75) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్న కోటేశ్వరరావు కొన్నేళ్లుగా మానవత సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనిషి మరణంలోనూ పరోపకారం ఉండాలనే తలంపుతో.. మరణానంతరం సమాజానికి ఉపయోగపడేలా తనతో పాటు, సతీమణి శరీరదానం చేస్తూ గతంలోనే ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అంగీకార పత్రాలు అందజేశారు. ఆమె నేత్రాలను ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అందించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సూర్యనాగమణి బుధవారం తుదిశ్వాస విడవగానే.. ఆయా ఆసుపత్రుల ప్రతినిధులకు సమాచారం అందించారు. కోటేశ్వరరావును పలువురు రాజకీయ ప్రముఖులు, సేవా సంస్థల ప్రతినిధులు పరామర్శించారు.

**బ్రాయిలర్ ధరలు** (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.

## చైన్‌స్నాచర్ అవతారమెత్తిన ర్యాపిడో డ్రైవర్

**పటమట, న్యూస్‌టుడే:** నగరంలో గొలుసు దొంగలు పోలీసులకు చిక్కారు. మంగళవారం సాయంత్రం పటమట సెంటర్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు... స్టీల్ వస్తువుల దుకాణంలో పాత్రలు కొంటున్నట్లు నటించారు. షాపులో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 30 గ్రా. బంగారు గొలుసు చోరీ చేశారు. ఆ ఇద్దరే బుధవారం మధ్యాహ్నం రామలింగేశ్వరనగర్‌లోని పుట్ట రోడ్డులోని ఓ మహిళ మెడలో నుంచి 5 గ్రాముల గొలుసు దొంగిలించి పరారయ్యారు. కేసు నమోదు చేసి పటమట సీఐ పవన్ కిషోర్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఏఐ సహకారంతో గుర్తించారు. ద్విచక్ర వాహనం నంబర్ గుర్తు పట్టకుండా ఒక నంబర్ ఉంచి మిగిలినవి దొంగ తొలగించాడు. ఆ సీరిస్‌లో వాహనాల వివరాలు తెప్పించుకుని ద్విచక్ర వాహన యజమానిని తెలుసుకున్నారు. ఏఐ గుర్తించిన ఫొటోతో వాహన యజమాని ఫొటో కలవడంతో నిందితులను గుర్తించారు. చోరీ చేసింది పటమట దర్శిపేటకు చెందిన మడుగు రాజారావు అని గుర్తించారు. అతను ర్యాపిడో డ్రైవర్. చోరీ చేసేందుకు గిద్దలూరు సమీపంలోని ఆకవీడుకు చెందిన బాలుడిని విజయవాడ పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఈ నెల ఆరో తేదీ సాయంత్రం పటమట సెంటర్‌లో గొలుసు చోరీ చేశారు. అక్కడ నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లి బాలుడిని దింపాడు. బుధవారం మధ్యాహ్నం మళ్లీ బాలుడిని రైల్వేస్టేషన్‌లో ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని పుట్ట రోడ్డులో గొలుసు చోరీ చేసి పరారయ్యారు.

**కానిస్టేబుల్‌పై దాడి..:** రామవరప్పాడు సమీపంలో నిందితుడు రాజారావును కానిస్టేబుల్ రమణ పట్టుకున్నారు. ఆ సమయంలో కానిస్టేబుల్‌పై రాజారావు దాడి చేశాడు. కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అయినా నిందితుడిని కానిస్టేబుల్ విడిచిపెట్టకుండా ఇద్దరు ప్రయాణికుల సహాయంతో పట్టుకున్నారు. మైనర్ బాలుడితో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.


91.9FM Vijayawada ఈ FM 91.9 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
| --- | --- |
| ఉషోదయం | ఉ. 5 - ఉ. 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ. 7 - ఉ. 11 |
| నువ్వా నేనా | ఉ. 11 - మ. 2 |
| సత్యభామ | మ. 2 - సా. 5 |
| లైట్ తీస్కో | సా. 5 - రా. 9 |
| సరదాగా కాసేపు | రా. 9 - రా. 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా. 12 - తె. 5 |

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 8008003297

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం కొనబడును.బ్యాంకులలో ఇతర ప్రైవేట్ సంస్థలలోతాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును స్పాట్‌క్యాష్. ✆ 81422 92071

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఉభయగోదావరి జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్ట్‌గేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్ట్‌గేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి బ్యాంక్, ✆ 93969 99669

REAL ESTATE

FLAT FOR SALE

నందిగామ రైతుపేట సెంటర్ నందు నిర్మించిన ★ విమ్మేష్ ప్లాజా నందు కమర్షియల్ షాప్స్ & 2BHK ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు ✆ 93939 59907

విజయవాడ గురునానక్ కాలనీ దగ్గర CTO కాలనీలో 1940 S.Ft గల 5th ఫ్లోర్ 3BHK ఫ్లాట్ 2 కార్ల పార్కింగ్‌తో అమ్మకమునకు కలదు. ✆9440857075

PLOT FOR SALE

VJA, కంచికచర్ల, ఔటర్‌రింగ్‌రోడ్డు DTCP & APCRDA ఇళ్ళ మధ్య ప్లాట్స్ చ||గ|| 3,900/- నుండి 7,900/- వారధికి 3కిమీలలో చ||గ|| 14,500/-. ✆ 96031 45395

JOBS

Wanted Male Admin Incharges Qualification any Degree, Age Limit: 25 to 45 Years (Must be Married) Salary upto: 20,000/-. Working Location: Master Minds College, Vijayawada. Contact: 96761 96218.

CCTV Technicians, Electricians కావలెను.Q: Dip or ITI Electrician, Exp.1-3yrs 93987 28839, 63007 40378

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

VJA ఏలూరు రోడ్డులోని ప్రముఖ ఫైనాన్స్ ఆఫీస్ నందు హోమ్ లోన్ మరియు రికవరీ కాలింగ్ చేయుటకు ఫిమేల్ స్టాఫ్ కావలెను. PH -90309 56555

బ్యాంకు నందు పనిచేయుటకు Clerks Managers కావలెను. Rtd. VRS, టీచర్స్‌కు ప్రాముఖ్యత. SSC టు P.G. శాలరీ 30k. PF+ESI. ✆ 94935 75370

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం


(c) eenadu

# మచిలీపట్నం

●మచిలీపట్నం ●పెడన

## 'మౌలిక సదుపాయాల కల్పనలో కౌన్సిల్ విఫలం'

**పెడన, న్యూస్‌టుడే:** మున్సిపల్ వైకాపా కౌన్సిల్ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందిందని తెదేపా పట్టణ అధ్యక్షుడు యక్కల శ్యామలయ్య ధ్వజమెత్తారు. తెదేపా నేత బొడ్డు వేణుగోపాలరావు నివాసంలో బుధవారం పట్టణంలోని 23 వార్డుల ఇన్‌ఛార్జులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో విజయమే లక్ష్యంగా పటిష్ఠ వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఇన్‌ఛార్జులకు దిశానిర్దేశం చేశారు. వైకాపా కౌన్సిల్‌కు ఇంకా రెండేళ్లు మాత్రమే పదవీ కాలం ఉందని.. గత ఐదేళ్లుగా ఆ కౌన్సిల్ ప్రజలకు తాగునీటి సరఫరాలో వైఫల్యం చెందిందన్నారు. ఈ వైఫల్యాలపై ప్రజల్ని చైతన్య పర్చాలని చెప్పారు. బీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పార్టీ నేతలు రెహ్మాన్‌బేగ్, కమ్మగంటి వెంకటేశ్వరరావు, వాహబ్‌ఖాన్, పరసా జితేంద్ర, మేడక కిశోర్, పులి రవి తదితరులు పాల్గొన్నారు.

### మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

మచిలీపట్నం : 80089 02911, పెడన : 63099 94687

? పట్టణ బీజీకే జడ్పీ పాఠశాలలో శుద్ధ జలాన్ని అందించే మైక్రో వాటర్ ఫిల్టర్ పాడైపోయింది. మరమ్మతు చేయించాలి. **- స్థానికులు** ✔ సంబంధిత ఏజెన్సీని పిలిపించి మరమ్మతు చేయిస్తాం. ఇబ్బంది లేకుండా చూస్తాం **- సలోమి, ఎంఈవో-1.** – న్యూస్‌టుడే, పెడన గ్రామీణం

? భూముల రీసర్వేకు సంబంధించి షెడ్యూల్ ఆలస్యంగా తెలియజేయడం వల్ల దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు, భూయజమానులు ఆరోజు రాలేకపోతున్నారు. **- స్థానికులు, పెందుర్రు.** ✔ ఏ సర్వే నంబర్లలో ఏరోజు సర్వే జరిగేది అనేది ముందు రోజు తెలియజేస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉన్న వారు ఆ సమయానికి రాకపోయిన వారి భూ హక్కు పత్రాలను వాట్సాప్ ద్వారా వీఆర్‌వోకి, సర్వేయర్‌కు అందించవచ్చు. **- కాగిత వన పూర్ణచంద్రరావు, ఇన్‌ఛార్జి తహసీల్దార్** – న్యూస్‌టుడే, బంటుమిల్లి

## వనరులను సద్వినియోగం చేసుకోవాలి

బంటుమిల్లి, న్యూస్‌టుడే : వనరులను సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా అభివృద్ధి చెందాలని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జగన్మోహనరావు అన్నారు. పీఎం ఉచ్చతర్ శిక్షా అభియాన్‌లో భాగంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు పలు అంశాలపై మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు. ముగింపు సందర్భంగా విద్యార్థులకు బుధవారం శిక్షణ పత్రాలు అందించారు. అధ్యాపకులు దేవ జయరాజు, ఆనందకుమార్, హిమాలినీ దేవి, సత్యరాజేష్, రామారావు, చలం, రత్నం తదితరులు పాల్గొన్నారు.

## అభివృద్ధి పథంలో నడిపించాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

**బంటుమిల్లి, న్యూస్‌టుడే :** మల్లేశ్వరం మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. దీని కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మల్లేశ్వరం మార్కెట్ కమిటీ తొలి సమావేశం ఛైర్మన్ ఓడుగు తులసీరావు అధ్యక్షతన బుధవారం జరిగింది. రైతులు ఉపయోగించే డొంక రోడ్లు అభివృద్ధి చేయాలని, కమిటీ పరిధిలో మెయిన్ రోడ్డు వెంట దుకాణాలు ఏర్పాటు చేయాలని, ఖాళీగా ఉన్న గిడ్డంగులను కల్యాణ మండపాలుగా వాడుకలోకి తీసుకు రావాలని, ప్రస్తుతం ఉన్న కార్యాలయం స్థానంలో కొత్త కార్యాలయం నిర్మించాలని తదితర అంశాలను ప్రస్తావించారు. పలు అంశాలను తీర్మానించారు. కార్యదర్శి బి.వి.రామకృష్ణ, వైస్ ఛైర్మన్ భూపతి రమేష్, డైరెక్టర్లు వక్కలగడ్డ కరుణ్ కుమార్, బండ్రెడ్డి ఆంజనేయులు, మారుబోయిన సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

## నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

విద్యార్థులతో ప్రత్యేకాధికారి హాజీబేగ్, పక్కన ఎంఈవోలు

పెడన, పెడన గ్రామీణం: మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థుల్ని సిద్ధం చేస్తున్నామని వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్ హాజీ బేగ్ చెప్పారు. స్థానిక జ్ఞాన కోటయ్య జడ్పీ హైస్కూల్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను బుధవారం ఆయన పరిశీలించారు. మొత్తం 135 మంది విద్యార్థులకు 133 మంది హాజరైనట్లు గుర్తించి సంతృప్తి వ్యక్తం చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని హెచ్ఎం లంక ఇందిరను ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని రోజువారీ ఫలితాలు, విద్యార్థుల హాజరుపై సమాచారాన్ని పోస్ట్ చేయాలని సూచించారు. ఎంఈవోలు సలోమి, వై.వి.హరినాథ్, సీఆర్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

## స్వనిధి.. చిరువ్యాపారుల పెన్నిధి

### పెంచిన రుణ మొత్తం ★ నగరంలో 5,250 మందికిపైగా లబ్ధి

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే

వీధి వ్యాపారులకు చేయూత అందించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అమలు చేస్తున్న పథకాల్లో స్వనిధి పథకం ఒకటి. మెప్మా ఆధ్వర్యంలో అమలయ్యే ఈ పథకాన్ని అర్హులు అందరికీ గతంలో ఇచ్చే రుణాన్ని కూడా పెంచుతూ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సర్కారు ఆదేశాలకు అనుగుణంగా వ్యాపారులను గుర్తించి రుణాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ వీధి విక్రయదారులు ఉన్నారు. పండ్లు, కూరగాయలు, తినుబండారాల దుకాణాలు, పూలు, ప్లాస్టిక్ వస్తువులు, టీ దుకాణాలు ఇలా అనేకమంది తమకు తెలిసిన వ్యాపారాలను ఎంచుకుని హోల్‌సేల్ మార్కెట్లలో వస్తువులు, పండ్లు లాంటివి తెచ్చుకుని విక్రయిస్తూ వచ్చిన ఆదాయంతోనే కుటుంబాలను నెట్టుకొస్తుంటారు. అలాంటి వ్యాపారులు అందరూ రుణాలు పొందేందుకు అర్హులే. ఇలా నగర వ్యాప్తంగా ఉన్నవారిని గుర్తించి రుణాలు అందించేలా చర్యలు తీసుకున్నారు. అలా ఇంతకుముందు 3,600 మందికిపైగా చిరువ్యాపారులు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వైకాపా హయాంలో అర్హత ఉన్నవారిలో కూడా చాలామంది రుణాలు అందక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వేలాది మంది చిన్న చిన్న వృత్తులు చేసుకుని జీవనం సాగించే వారు ఉన్నారు. ఇళ్ల వద్ద రోల్డ్‌గోల్డ్ వస్తువులు తయారుచేసి విక్రయించుకునే వారు, తినుబండారాలు తయారుచేసి దుకాణాలకు విక్రయించుకునే వారు, వీధి వీధికి తిరిగి విక్రయించేలా వారు ఉన్నారు. ఇలా వ్యాపారాలు చేసుకునేవారి సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. గతంలో ఉన్నవారితో పాటు ఈ ఏడాది కొత్తగా 1,647 మందికి రుణాలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

### పూచీకత్తు లేకుండా మంజూరు

ఇప్పటి వరకు చిరువ్యాపారులకు మొదటి విడతగా రూ.10 వేలు, రెండో విడత రూ.20 వేలు, మూడో విడత రూ.50వేలు చొప్పున అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం రూ.10 వేల రుణాన్ని రూ.15 వేలకు, రూ.20 వేలను రూ.25 వేలకు పెంచింది. ఎలాంటి పూచీకత్తులేకుండా రుణం అందించడంతోపాటు వడ్డీ రాయితీ కల్పిస్తున్నారు. రెండు విడతల రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి క్రెడిట్ కార్డులు కూడా అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ కార్డు ఉపయోగించి రూ.50 వేలు వరకు వ్యాపారానికి అవసరమయ్యే వస్తువులు, ముడిసరకులు కొనుగోలు చేసుకోవచ్చు. మెప్మా సిబ్బంది సచివాలయాల వారీగా అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరిస్తున్నందున అర్హులు అందరూ వినియోగించుకుంటే వ్యాపారానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఈ ఏడాది విధించిన లక్ష్యంలో ఇప్పటి వరకు 1234 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించి బ్యాంకులకు పంపించడం జరిగిందని, వారిలో 749 మందికి రుణాలు అందించామని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ భోగేశ్వరరావు తెలిపారు. ఇంకా ఎవరైనా ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

## ధర వరలు

టమాట 33, వంగ 18, బెండ 30, పచ్చిమిర్చి 26, కాకర 45, క్యాబేజీ 22, క్యారెట్ 38 దొండ 34, బంగాళదుంప 23, ఉల్లిపాయలు 28, గోరుచిక్కుడు 34, దోస 38, సొర 20,అరటికాయ 7,8, చిక్కుళ్లు 35,బీర 30 చామదుంప 26,మునగ 12/10, కంద 42, బీట్‌రూట్ 30, కీరదోస 30, బీన్స్ 56, క్యాప్సికం 56, అలసందలు 34, చిలకడదుంప 32, కొత్తిమీర 12/06, పుదీనా 15/05 గురువారం ఉదయం 7 గంటలవరకు ఈ ధరల వర్తిస్తాయి. ఫిర్యాదులుంటే ఎస్టేట్ అధికారి బలిచక్రవర్తి, ఫోన్ 91823 61295లో ఏవైనా సమస్యలు ఉంటే సంప్రదించవచ్చు.

**- మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే**

## సినిమాలు

**రేవతి:** ఈషా
**మినీరేవతి:** శంబాల
**సిరికృష్ణ:** అఖండ-2
**సిరివెంకట్:** ఛాంపియన్

## కుటుంబ సర్వే ప్రారంభం

పెడన గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలో సార్వత్రిక కుటుంబ సర్వే ప్రారంభమైనట్లు ఎంపీడీవో ఎ.అరుణకుమారి తెలిపారు. మండలంలో 12 వేల కుటుంబాల వివరాలు ఇందులో పొందుపరచాలని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది సర్వే చేస్తున్నట్లు చెప్పారు.

## కోడలిపై మామ హత్యాయత్నం

మచిలీపట్నంక్రైం, న్యూస్‌టుడే: కుటుంబ కలహాల నేపథ్యంలో కోడలిపై మామ హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మచిలీపట్నంలోని పరాసుపేటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన నాగశ్వేతకు కొన్నేళ్ల క్రితం వలందపాలెంకు చెందిన వెంకన్నతో వివాహం అయ్యింది. భార్యాభర్తల మధ్య తలెత్తిన విభేదాలతో నాగశ్వేత.. భర్తకు దూరంగా స్థానిక పరాసుపేటలో ఉంటోంది. ఈ పరిస్థితిల్లో బుధవారం సాయంత్రం వెంకన్న తండ్రి సోమరాజు కోడలి ఇంటి సమీపంలో కత్తితో ఆమెపై దాడికి పాల్పడగా తలకు, చేతికి రక్తగాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## జూద కేంద్రాలపై దాడులు

పెడన, న్యూస్‌టుడే: పెడనలో రెండు చోట్ల జూద కేంద్రాలపై బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. స్థానిక 14వ వార్డు జగపతి థియేటర్ సమీపంలో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని రూ.13 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 11 వార్డు చెంచుల కాలనీ ప్రాంతంలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.3800లను గుర్తించారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై గంట్ల సత్యనారాయణ చెప్పారు.

## చట్టాలపై అవగాహన అవసరం

మాట్లాడుతున్న న్యాయమూర్తి కేవీఆర్ కృష్ణయ్య, పక్కన వీసీ రాంజీ

మచిలీపట్నం (గొడుగుపేట): ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కేవీఆర్ కృష్ణయ్య అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయ జాతీయ సేవాపథక ఒకటో యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని బందరుకోటలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చట్టాల గురించి తెలుసుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవచ్చు అన్నారు. బాల్యవివాహాలు, బాలకార్మిక నిర్మూలన వంటి చట్టాల గురించి వివరించారు. కృష్ణా విశ్వవిద్యాలయ ఉపకులపతి కె.రాంజీ, న్యాయవాది అజ్మతున్నీసా, బందరుకోట నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఎ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి సల్మాబేగం పర్యవేక్షించారు.

## పూర్తయిన యూజీసీ నెట్ పరీక్షలు

పెడన: పెడన మండలం నందమూరు వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో యూజీసీ నెట్ పరీక్షలు బుధవారం సజావుగా జరిగాయి. మొత్తం 60 మంది అభ్యర్థులకు 43 మంది హాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ డా.బి.ఆర్.ఎస్. రెడ్డి చెప్పారు.

## విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి

విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న రాజేంద్రప్రసాద్

గూడూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం విద్యార్థుల విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తుందని డైట్ కళాశాల అధ్యాపకుడు మద్ది బాబూరాజేంద్రప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మండల పరిధిలోని గూడూరు, కప్పలదొడ్డి గ్రామాల్లో వివిధ పాఠశాలలు తనిఖీ చేశారు. అనంతరం పలువురు విద్యార్థులతో మాట్లాడి వారి పఠనాసక్తిని పరిశీలించారు. పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికను వినియోగించుకోవాలని సూచించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జి. విజయకుమారి, వై. సుధారాణి, పి.విజయభారతి తదితరులు పాల్గొన్నారు.

## విద్యార్థినికి ఆర్థిక సాయం

భాస్కరపురం(మచిలీపట్నం): ఆర్థిక ఇబ్బందులతో ఫీజు చెల్లించలేని విద్యార్థిని ఉజ్వలకు చలమలశెట్టి బాలాజీ రూ.15వేల సాయం అందించారు. స్థానిక బాలసాయి డిగ్రీ కళాశాలలో బీసీఏ చదువుతున్న సంకా ఉజ్వల తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. దీంతో చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడటంతో మైత్రీ ఫౌండేషన్ ప్రవాసాంధ్రుడు బాలాజీ సాయాన్ని కోరింది. ఆమె తండ్రి పెదకర్మ సందర్భంగా మచిలీపట్నంకు వచ్చిన ఆయన ఉజ్వలకు సాయం అందించారు. ఫౌండేషన్ అధ్యక్షుడు వేణుకుమార్, ఉపాధ్యక్షుడు రిలాక్స్ ప్రసాద్, అనిల్, రమాదేవి, దీప్తి మాణిక్యాలరావు పాల్గొన్నారు.

## రూ.33 కోట్లతో రహదారి విస్తరణ

శంకుస్థాపనలో మంత్రులు జనార్దన్‌రెడ్డి, రవీంద్ర

చిన్నాపురం (మచిలీపట్నం రూరల్), న్యూస్‌టుడే: రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు సమకూరుతాయని రాష్ట్ర రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చిన్నాపురంలో రూ.33 కోట్లతో చిన్నాపురం- కమ్మవారిచెరువు రహదారి విస్తరణ పనులకు మంత్రి రవీంద్రతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 166 కి.మీ రహదారులకు మరమ్మతులు చేపట్టామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ చిన్నాపురం- కమ్మవారిచెరువు రహదారిని 7మీటర్లు విస్తరించేందుకు రూ.33 కోట్లు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నిధులతో నిర్మాణం చేపట్టామన్నారు. కాలేఖాన్‌పేట నుంచి చిన్నాపురం వరకు రహదారి నిర్మాణానికి రూ.6 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.46 కోట్లతో రహదారుల పనులు అభివృద్ధి చేశామన్నారు. తీర ప్రాంతంలో లోసరి నుంచి మంగినపూడి, గిలకలదిండి, పోలాటితిప్ప, కోడూరు మీదుగా నిజాంపట్నం వరకు 136 కి.మీ రహదారి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ, రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శివశంకర్, కూటమి నేతలు గోపు సత్యనారాయణ, కుంచె దుర్గాప్రసాద్(నాని), మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, కాగిత వెంకటేశ్వరరావు, కాగిత గోపాలరావు, తలారి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

## డిజిటల్ సేవలపై విద్యార్థులకు సదస్సు

సీతనపల్లి(కృత్తివెన్ను), న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థులు డిజిటల్ ఆర్థిక సేవలపై అవగాహన పెంపొందించుకోవాలని సీతనపల్లి సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ కె.వరుణ్ అన్నారు. బుధవారం మండలంలోని సీతనపల్లి పంచాయతీ సంగమూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పీవీఎస్ సాయి ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వరుణ్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో కళా జాతర సిబ్బంది, బ్యాంకు సిబ్బంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

బంటుమిల్లి, న్యూస్‌టుడే : దీర్ఘకాలంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు స్థానిక కేడీసీసీ బ్యాంకు ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. ఈ మేరకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి నాగేశ్వరరావు, పలు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. సంఘాల సీఈవోలు భాస్కర్ రావు, నాగమల్లేశ్వరరావు, శంకర్, రామాంజనేయులు, నతానియేలు, వాసు, సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

## నూతన ప్రగతికి బాటలు

పెడన, న్యూస్‌టుడే

### హామీ నెరవేర్చిన మంత్రి నారాయణ

రాష్ట్ర పురపాలిక మంత్రి నారాయణ గత జూలై 22న పెడన వీరభద్రపురం ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. డ్రెయిన్లు లేక ఇబ్బందిగా ఉందని, వీధి దీపాలు వెలగడం లేదని ప్రజలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి అక్కడికక్కడే రూ.2 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. అలాగే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపడతామని హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ పరిపాలన శాఖ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలివ్వడంతో గత నెల 30న ఛైర్‌పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో 12 పనులకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. నిధులు విడుదల కావడంతో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి చెందనున్న సెంట్రల్ లైటింగ్

**చేపట్టనున్న పనులు:** వీరభద్రపురం ప్రాంతంలో దీర్ఘకాలంగా డ్రెయిన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రూ.85 లక్షలు డ్రెయినేజీ నిర్మాణానికి కేటాయించారు. ★ సెంట్రల్ లైటింగ్ హైమాస్క్ లైట్లు వెలగక ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరుగుతున్నాయి. గుడివాడ రోడ్డులో ప్రభుత్వ ఆస్పత్రి ఎదురు రోడ్డు బ్లాక్ స్పాట్‌గా మారింది. ఈనేపథ్యంలో లైట్ల కోసం రూ.23 లక్షలు కేటాయించారు. మచిలీపట్నం రోడ్డులో 10, గుడివాడ రోడ్డులో 14 లైట్లు రానున్నాయి. ★ పట్టణంలోని 23 వార్డుల్లో లైటింగ్ కోసం మరో రూ.42.29 లక్షలు ప్రత్యేకంగా కేటాయించారు. బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.12.70 లక్షలు విడుదల చేశారు. ★ తోటమూల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా పెడన-బంటుమిల్లి రోడ్డులో కల్వర్టు నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణాలు, కల్వర్టుల నిర్మాణాలు జరగనున్నాయి.

### దశలవారీగా పనులు

పట్టణంలో ప్రధాన సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించాం. ప్రత్యేక నిధులు సాధించి అభివృద్ధి చేపడతాం. తాగునీటి పథకానికి ఇప్పటికే మంజూరైన రూ.102 కోట్లతో త్వరలో పనులు చేపడతాం. డ్రెయినేజీ వ్యవస్థను సమగ్ర రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు సాధిస్తాం. **- కాగిత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే**

## వ్యక్తి ఎదుగుదలలో పాఠశాల పాత్ర కీలకం

బహుమతి అందజేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం కార్పొరేషన్: వ్యక్తి ఎదుగుదలలో చదువుకున్న పాఠశాల, బోధించిన గురువుల పాత్ర కీలకమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నగరంలోని నిర్మలా హైస్కూల్ 60 వసంతాల వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తన జీవన ప్రయాణంలో నిర్మలా స్కూల్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. పూర్వ విద్యార్థిగా పాఠశాలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉంటానని అన్నారు. మాజీ మంత్రి పేర్ని నానీ తదితరులు ప్రసంగించారు. వివిధ అంశాల్లో ప్రతిభ చాటుకున్న వారికి మంత్రి రవీంద్ర బహుమతులు అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డీవైఈవో శేఖర్‌సింగ్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాదు, వివిధ పక్షాల నాయకులు ప్రసంగించారు.

## లక్ష్య సాధనకు విద్యార్థులు కృషి చేయాలి

బహుమతులు అందుకున్న విద్యార్థినులతో దాతలు, అతిథులు, కళాశాల ప్రతినిధులు

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: విద్యార్థిదశలో ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధనకు తపనతో కృషి చేయాలని సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు. నగరంలోని లేడి యాంప్తిల్ జూనియర్ కళాశాలలో ప్రతిభ చాటిన 36మంది విద్యార్థులకు ఎస్‌బీఐ ఏజీఎం లంకిశెట్టి సత్యనారాయణ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో బుధవారం బహుమతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాలాజీ మాట్లాడుతూ... అందుబాటులో ఉన్న అవకాశాలను విద్యార్థులు వినియోగించుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. సత్యనారాయణ కుటుంబ సభ్యులు విద్యార్థినులకు రూ.30వేలకుపైగా వెచ్చించి బహుమతులు అందించారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, విశ్రాంత సీఈవో రామాంజనేయులు బాబు, అధ్యాపకులు హరినాథ్‌బాబు, సుందరలక్ష్మి, మమత, మున్వర్ పాల్గొన్నారు. వితరణ కార్యక్రమానికి సహకరించిన ఎల్.వంశీకృష్ణను సత్కరించారు.

## ఆప్తులను కోల్పోవడం బాధాకరం

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: వంగవీటి రంగాకు అత్యంత ఆప్తులైన నాయకులను కోల్పోవడం బాధాకరమని రాధా రంగా మిత్రమండలి, తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు అన్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ కౌన్సిలర్ చలమలశెట్టి శ్రీకృష్ణ, వర్రెంగూడెంకు చెందిన తక్కెళ్ల రామ్మోహన్‌రావుల సంతాప సభను బుధవారం నగరంలోని రేవతీ కూడలిలో నిర్వహించారు. ఏపీ మైనారిటీస్ కార్పొరేషన్ డైరెక్టర్ డా.హసీమ్‌బేగ్ ముఖ్యఅతిథిగా పాల్గొని వారి సేవలను కొనియాడారు. ముస్లిం నాయకులు షేక్‌మౌలాలి, మిత్రమండలి ప్రతినిధులు బడుగు ఉమాదేవి, సమ్మెట పుష్ప, వన్నెంరెడ్డి కుమారి, విన్నకోట సుబ్బారావు, కుంచే దత్తాత్రేయులు, లంకిశెట్టి, తాండవ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న అతిథులు, మిత్రమండలి ప్రతినిధులు

## శ్రీకృష్ణ సేవలు స్ఫూర్తిదాయకం

మచిలీపట్నం(గొడుగుపేట), న్యూస్‌టుడే: శ్రీకృష్ణ సేవలు స్ఫూర్తిదాయకమని డీసీఎంఎస్ ఛైర్మన్ బండి రామకృష్ణ అన్నారు. మచిలీపట్నంకు చెందిన మాజీ కౌన్సిలర్ చలమలశెట్టి శ్రీకృష్ణ దశ దినకర్మ కార్యక్రమంలో భాగంగా బుధవారం నిర్వహించిన సంతాప సభలో పలువురు పాల్గొని నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్‌గా నగరంలో అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. మచిలీపట్నం అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఐ.దిలీప్‌కుమార్, కూటమి నాయకులు కొరియర్ శ్రీను, మాదివాడ రాము, గద్దం రాజు, శాయన శివయ్య, టి.తరుణ్, కోలపల్లి గణేష్, కూనపరెడ్డి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

## ఎస్పీని కలిసిన ఏపీ ఎన్జీవో నాయకులు

ఎస్పీకి క్యాలెండర్ అందజేస్తున్న ప్రతినిధులు

మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఏపీ ఎన్జీవోస్ నూతన జిల్లా కార్యవర్గ సభ్యులు బుధవారం ఎస్పీ విద్యాసాగర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి క్యాలెండర్, డైరీ అందజేశారు. సంఘ జిల్లా అధ్యక్షులు ఆకూరి శ్రీనివాసరావు, కోశాధికారి పి.శోభన్‌బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్.హేమప్రకాష్, మచిలీపట్నం తాలూకా యూనిట్ నాయకులు చాపరాల శ్రీధర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

## నందమూరులో డీఎంహెచ్‌వో పర్యటన

టీకాల కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న యుగంధర్

పెడన: నందమూరులో బుధవారం డీఎంహెచ్‌వో డా.యుగంధర్ పర్యటించారు. పంచాయతీలో చేపడుతున్న జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మొత్తం 13 మందికి 8 మందికి మాత్రమే టీకాలు వేయడాన్ని ప్రశ్నించారు. జాతీయ అసంక్రమిత వ్యాధులకు (ఎన్‌సీడీ) సంబంధించి నిర్వహించిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.. క్యాన్సర్‌కు సంబంధించి ఇటీవల చేపట్టిన సర్వేకు సంబంధించి వివరాలు అడిగారు. టీకాల కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని ఏఎన్ఎం ఉమాదేవిని ఆదేశించారు.

## భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న నాయకులు, తహసీల్దారు తదితరులు

గూడూరు, న్యూస్‌టుడే: భూ సంబంధిత సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని పలువురు కూటమి నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం రాజముద్రతో అందిస్తున్న పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మండల పరిధిలోని పినగూడూరులంక గ్రామంలో నిర్వహించారు. ఈసందర్భంగా తెదేపా మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపి నాగబాబు, తోట వేణు, తహసీల్దారు రాజ్యలక్ష్మిలు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. రెవెన్యూ క్లినిక్‌లను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

## ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం

సామగ్రి పంపిణీ చేస్తున్న ట్రస్టు ప్రతినిధులు

మచిలీపట్నం(గొడుగుపేట): చలమలశెట్టి ఛారిటబుల్‌ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. బందరు మండలం మేకావానిపాలెం పంచాయతీ పరిధిలోని హమాలీ కాలనీకి చెందిన అగ్నిప్రమాద బాధితులైన కుందుర్తి వెంకటేశ్వరశాస్త్రి కుటుంబసభ్యులకు బుధవారం వితరణ కార్యక్రమం నిర్వహించారు. బాధితులకు సరకులు, వంటసామగ్రి, దుస్తులు అందజేశారు.

**CHANGE OF NAME**

**I, ANDRAJU ESWARI** W/o. Govindaswamy, Resident of D.No. 5-71, Urlagonditippa, Kruthivennu Mandal Krishna District, Andhra Pradesh. 521324. have changed my Name from **BARRE MUTYALAMMA** D/o. Barre Venkateswarlu (OLD NAME) to **ANDRAJU ESWARI** (NEW NAME) Hence forth I am being called as **ANDRAJU ESWARI** (NEW NAME) for all purposes.

# పెనమలూరు

• పెనమలూరు • గన్నవరం

## మామిడి సాగులో సస్యరక్షణపై శిక్షణ

**నున్న, న్యూస్‌టుడే:** ప్రతి రైతు మామిడి సాగు-సస్యరక్షణ అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని మామిడి రీసెర్చ్ స్టేషన్ నూజివీడు ప్రిన్సిపల్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కనకమహాలక్ష్మి అన్నారు. నున్న మామిడితోటల్లో మామిడి రైతులకు సాగులో సమగ్ర పోషక యాజమాన్యం, సస్యరక్షణ అంశాలపై శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మామిడిలో మొగ్గ నుంచి కోత దశ వరకు సస్యరక్షణ చర్యలు వివరించారు. కార్యక్రమంలో మండల ఉద్యాన శాఖ అధికారి పరమేశ్వర రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రఘురామ్, మామిడి రైతులు పాల్గొన్నారు.

## జోసఫ్‌తంబి జీవితం ఆదర్శం

కార్యక్రమంలో ఫాదర్ దాసయ్య, రెక్టర్ జోసఫ్ తదితరులు

**గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే:** క్రీస్తు బోధనలు అనుసరించిన దైవసేవకుడు బ్రదర్ జోసఫ్‌తంబి జీవితం ఆదర్శనీయమని వరంగల్ మేత్రాసనం నర్మెట్ట విచారణకర్త ఫాదర్ పూదోట దాసయ్య అన్నారు. ప్రసిద్ధ ఉంగుటూరు మండలం పెద్దఅవుటపల్లి జోసఫ్ తంబి పుణ్యక్షేత్ర మహోత్సవాల్లో భాగంగా బుధవారం 'శ్రీసభ-సమూహ ప్రయాణం' అనే అంశంపై ధ్యానిస్తూ దైవాంకిత సేవకులకు ప్రత్యేక జపమాల, దివ్య పూజాబలి నిర్వహించారు. ఈ సందర్భంగా దాసయ్య మాట్లాడుతూ.. క్రీస్తు జీవితాన్ని అనుసరిస్తూ ఎంతో మంది ప్రేమ, సేవ, కరుణతో జీవితాలను మానవాళికి అర్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్ర రెక్టర్ జోసఫ్, అభిలాష్, సంఘ పెద్దలు, విశ్వాసులు, మఠకన్యలు, యువత పర్యవేక్షించారు.

## డ్రోన్లతో ఆకతాయిలకు చెక్

కళాశాల వద్ద విహంగ వీక్షణంతో పరిశీలన

**కానూరు, పెనమలూరు, పోరంకి, న్యూస్‌టుడే :** డ్రోన్లతో ఆకతాయిల చేష్టలకు పెనమలూరు పోలీసులు చెక్ పెడుతున్నారు. పెనమలూరు మండలం, తాడిగడప పురపాలికలోని కళాశాలల వద్ద విద్యార్థినులు అధిక సంఖ్యలో ఉంటారు. వారిని ఆకతాయిలు కామెంట్ చేసే వారిని.. అసభ్యంగా ప్రవర్తించే వారిని పోలీసులు డ్రోన్ ద్వారా పసిగడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే కళాశాలల వద్ద ఈ ప్రక్రియను ఉపయోగించి ఆకతాయిలను గుర్తించి వారికి పోలీసు మార్కు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించే పనిలో పడ్డారు. అలాగే మండలం పరిధిలోని కృష్ణానది పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు, జూద శిబిరాలను గుర్తించడానికి కూడా డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.

కళాశాలలకు ఉదయం విద్యార్థినులు వచ్చినప్పుడు, సాయంత్రం ఇంటికెళ్లే సమయంలో డ్రోన్లతో పోలీసులు వస్తారు. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ ఎగరేస్తారు. గంట సమయం పాటు అంతా గమనిస్తారు. మొత్తం ఈ ప్రక్రియలో ఐదారు మంది పోలీసులు పాల్గొంటారు. వీరికి అనుమానం వచ్చిన వ్యక్తులను పట్టుకుని కౌన్సెలింగ్ ఇస్తారు. ఇలా డ్రోన్ విహంగ వీక్షణంతో ఆకతాయిల్లో కూడా భయం వస్తుంది.

### కృష్ణా పరివాహక ప్రాంతంపై..

సంక్రాంతి పండగ సీజన్ కావడంతో యనమలకుదురు, డొంకురోడ్డు, పెదపులిపాక, పోరంకి-నిడమానూరు రోడ్డు పరిసర ప్రాంతాలలో ఇప్పటి నుంచే జూదశిబిరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండక్కి బరులను కూడా సిద్ధం చేస్తున్నారు. వీటిని అరికట్టడానికి కూడా పోలీసులు డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారు. వీరు వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్‌ను పంపించి ఏమి జరుగుతుందో గమనించి, పరిస్థితికి అనుగుణంగా స్పందిస్తున్నారు.

### ఆకతాయిలపై చర్యలు తీసుకుంటాం

ఈ ప్రాంతంలో కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఈవ్‌టీజింగ్ జరుగుతున్న సంఘటనలు మా దృష్టికి వస్తున్నాయి. అలాంటివి జరగకుండా డ్రోన్ల ద్వారా ఆకతాయిలను గుర్తిస్తున్నాం. కృష్ణానది ప్రాంతంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను కూడా డ్రోన్ ద్వారా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.

-వెంకటరమణ, సీఐ, పెనమలూరు

## రహదారుల అభివృద్ధికి కృషి

పనులు పరిశీలిస్తున్న మంత్రి జనార్దన్‌రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తదితరులు

**కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే:** రాష్ట్రంలోని అన్ని రహదారులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని ఆర్అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఈడుపుగల్లు రహదారి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించామని, త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీల అధ్యక్షులు అన్నే ధనయ్య, కొండా ప్రవీణ్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా, తెదేపా మండల అధ్యక్షుడు జంపాన వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి తుమ్మలపల్లి హరికృష్ణ, నాయకులు పాల్గొన్నారు.

### నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలుపుతా

**కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే:** అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో ఉంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. బుధవారం గొడవర్రులోని జగనన్న కాలనీలో రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న రహదారి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎంపీపీ నెర్సు రాజ్యలక్ష్మి, ఎంపీడీవో అనూష, కూటమి నాయకులు పాల్గొన్నారు.

## అయిదేళ్ల అవస్థలకు తెర

**కంకిపాడు:** 2020లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు వెయ్యి మంది లబ్ధిదారులకు గొడవర్రుకు రెండున్నర కిలోమీటర్ల దూరంలో సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. అనుబంధ డొంక రహదారిపై రబ్బీష్, కంకర పోయడం మినహా పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు. దీంతో వర్షపు, పొలాల్లో నీరు రోడ్డుపై నిలవడం, ఇసుక, కంకర లారీలు తరచూ బురదలో కూరుకుపోవడం సాధారణమైంది. ఈ సమస్యపై 'ఈనాడు'లో పలు కథనాలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. పల్లె పండగ-2 నిధుల నుంచి తొలివిడత రూ.80 లక్షలు కేటాయింపునకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చొరవ తీసుకున్నారు. రెండో దశ పనులు కూడా తొలకరి లోపుగా పూర్తి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.


### డాక్యుమెంట్స్ పోయినవి

అన్నే లక్ష్మి, W/o. అన్నే రవీంద్రకుమార్ H.No. 2-29, పెదపులిపాక గ్రామం, పెనమలూరు (మం), కృష్ణా జిల్లా వాస్తవ్యులు తెలియజేయునది. 1) పటమట సబ్ రిజిస్ట్రారు పరిధిలో ది. 23-07-2015న రిజిస్టరు చేయబడిన 4679/2015, 4680/2015 గల ఒరిజినల్ డాక్యుమెంట్స్ మరియు 2) పటమట సబ్ రిజిస్ట్రారు పరిధిలో ది. 20-11-2013 రిజిస్టరు చేయబడిన 7418/2013 ఒరిజినల్ డాక్యుమెంట్ ది. 03-01-2026 తేదీన మా స్వగృహము నుండి తాడిగడప సెంటర్‌కు జిరాక్స్ కోసం బైక్ మీద వెళుతుండగా మార్గ మధ్యలో పోయినవి. దొరికిన వారు క్రింది నెంబరుకు తెలియజేయగలరు.

✆94917 55448


## ఏఐపై అవగాహన అవసరం

ప్రసంగిస్తున్న యాదవ్‌కృష్ణ

**పెనమలూరు, న్యూస్‌టుడే:** కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న వారు ఏఐ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలని ఏఐ ఇన్నోవేషన్ సీనియర్ డైరెక్టర్ యాదవ్‌కృష్ణ పరుచూరి సూచించారు. గంగూరు ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో రియల్ వరల్డ్ ఏఐ, డేటాసైన్స్‌లపై రెండు రోజుల పాటు నిర్వహించిన అవగాహన సదస్సు బుధవారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యాదవ్‌కృష్ణ ఏఐ టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో వివరించారు. మానవ వనరులకు ప్రత్యామ్నాయం కాకపోయినప్పటికీ ఈ టెక్నాలజీ ద్వారా పని విధానం సులువవుతుందన్నారు. రానున్న రోజుల్లో వినియోగం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కడియాల రవి, ఛైర్మన్ ధనేకుల రవీంద్రనాథ్‌ఠాగూర్, కార్యదర్శి భవానీప్రసాద్, డైరెక్టర్ రవిప్రసాద్, సీఎస్ఈ విభాగాధిపతి సౌమ్య, అధ్యాపకులు సత్యప్రసాద్, రాజేష్ గోగినేని పాల్గొన్నారు.

## మత్తుకు బానిస కావద్దు

**గన్నవరం గ్రామీణం:** గన్నవరం పట్టణంలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మత్తు రహిత భారత్ లక్ష్యంగా మండల న్యాయ సేవాధికారసంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో సీనియర్ సివిల్ జడ్జి డా.ఎస్.అరుణశ్రీ, జూనియర్ సివిల్ జడ్జి ఎన్.గాయత్రి పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ సూచనలు, సలహాలు చేశారు. కార్యక్రమంలో పోలీసులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

## జూదక్రీడలు తగవు

ఆకునూరులో అవగాహన ర్యాలీ

**ఉయ్యూరు, న్యూస్‌టుడే:** సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో కోడిపందేలు, జూదక్రీడలు నిర్వహించడం నేరమని.. అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎంపీడీవో శేషగిరిరావు హెచ్చరించారు. మండలంలోని చిన ఓగిరాల, ఆకునూరు, పెద ఓగిరాల గ్రామాల్లో బుధవారం గ్రామసభలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో, తహసీల్దారు సురేష్‌కుమార్, అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.

## ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

**కంకిపాడు గ్రామీణం, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ మురళీకృష్ణ అన్నారు. నాకాబందీలో భాగంగా బుధవారం కంకిపాడు శివారులో శిరస్త్రాణం ధరించని ద్విచక్ర వాహనదారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్సైలు సందీప్, తాతాచార్యులు తదితరులు పాల్గొన్నారు.


|| ద్వితీయ వర్ధంతి ||



జననం 06-09-1946

స్వర్గారోహణ 08-01-2024

శ్రీ॥ శ్రీ॥ యలమంచిలి రాజేంద్రప్రసాద్ (చిట్టి బాబు) గారు

మీరు భౌతికంగా మా నుండి దూరమై 2 సంవత్సరాలు గడిచిననూ మీ జ్ఞాపకాలు చిరస్మరణీయం. సదా మీ మధురస్మృతులతో...

భార్య యలమంచిలి సుచిత

కుమారులు: యలమంచిలి రవి, యలమంచిలి ప్రదీప్

కోడళ్ళు: పద్మ, ఫణీత

మనుమరాండ్రు: సరయు, సాస్య, ఆర్య

మరియు బంధుమిత్రులు


## క్రీస్తు బోధనలు అనుసరణీయం



మాట్లాడుతున్న మంత్రి పార్థసారథి

**పెనమలూరు, న్యూస్‌టుడే:** వణుకూరు న్యూ బేతస్థ ప్రార్థన మందిరం 30వ వార్షికోత్సవం బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వేడుకలకు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. క్రీస్తు బోధనలను అనుసరణీయమన్నారు. పాస్టర్లు, తెదేపా నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

## రామబ్రహ్మం సేవాభావం అభినందనీయం

**హనుమాన్‌జంక్షన్:** లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ వీరమాచనేని రామబ్రహ్మం సేవాభావం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సతీమణి సుశీల స్మారకార్థం హనుమాన్‌జంక్షన్‌లోని ఆశాజ్యోతి, ఆదిత్య దివ్యాంగ పాఠశాలలకు, పొణుకుమాడు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలకు ఆర్థిక సాయం అందించారు. లయన్స్‌క్లబ్ మందిరంలో ఈ మేరకు బుధవారం చెక్కులు అందజేశారు. హనుమాన్‌జంక్షన్ క్లబ్ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ చక్రవర్తి దివ్యాంగ పాఠశాలలకు నిత్యావసరాలు అందించారు.

## కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు

**హనుమాన్‌జంక్షన్:** సంక్రాంతి సంబరాల పేరుతో గ్రామాల్లో జూదాలు, కోడి పందేల నిర్వహణకు ఎవరైనా సన్నాహాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని వీరవల్లి ఎస్ఐ ఎం.శ్రీనివాస్ హెచ్చరించారు. తిప్పనగుంట, ఎ.సీతారాంపురం గ్రామాల్లో గతంలో కోడిపందేలు నిర్వహించిన బరులను ఆయన పరిశీలించారు. సదరు స్థలాల్లో సంక్రాంతి జూద శిబిరాలు పెట్టవద్దంటూ హెచ్చరికగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. వీరవల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏ తరహా జూదాలు నిర్వహించాలని చూసినా, నిర్వాహకులతో పాటు, స్థల యజమానులపైనా కేసులు నమోదు చేస్తామన్నారు.

## వ్యర్థాలను వనరులుగా మార్చాలి

మాట్లాడుతున్న ప్రొఫెసర్ విద్యా పాత్రియాసారి

**ఉయ్యూరు, న్యూస్‌టుడే:** వ్యర్థాలను వనరులుగా మార్చడం ద్వారా వినియోగాన్ని ప్రోత్సహించవచ్చని బయోమాస్, బయోప్రొడక్ట్ పరిశోధన కేంద్రం, జాతీయ పరిశోధన స్థానం(ఇండోనేషియా) ప్రొఫెసర్ విద్యా పాత్రియాసారి అన్నారు. స్థానిక ఏజీఎస్‌జీఎస్ కళాశాలలో బుధవారం బయో రిఫైనరీ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారాన్ని తగ్గిస్తూ, పర్యావరణ పరిరక్షణతోపాటు స్థిరమైన అభివృద్ధి సాధించేందుకు ఈ విధానం కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ డాక్టర్ రంగభాషియం సెల్వసెంబియన్ మాట్లాడుతూ ఒక పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థం మరో పరిశ్రమకు ముడి పదార్థంగా వినియోగించడం ద్వారా ఆర్థిక విలువలు పెరుగుతాయన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ శివనాథ్ అధ్యక్షత వహించారు. ప్రత్యేకాధికారి సత్యనారాయణ, వివిధ శాఖాధిపతులు డాక్టర్ గిరిప్రసాద్, డాక్టర్ కిషోర్, రమేష్, సురేష్, శాంతి రేఖ, సులేమాన్‌లు పాల్గొన్నారు.

## సంబరం.. సాంస్కృతిక వైభవం

గన్నవరం కళాశాల విద్యార్థులు ప్రదర్శిస్తున్న నృత్యరూపకం

**గరివిడి, న్యూస్‌టుడే:** తిరుపతి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర పశువైద్య కళాశాలల సాంస్కృతిక సంబరాలు విజయనగరం జిల్లా గరివిడి కళాశాలలో బుధవారం అంబరాన్నంటాయి. గరివిడి, తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఆట, పాటలు, నృత్యాలతో సాంస్కృతిక కళా నైపుణ్యాలను ప్రదర్శించడంలో పోటీ పడ్డారు. దేశభక్తి, జానపద గీతాలు, పల్లె అందాలు, గ్రామీణ జీవనశైలి, పండగలు సంప్రదాయ నృత్యాలతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. తిరుపతి కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన డొల్లు కునిత కర్ణాటక సంప్రదాయ నృత్యం, గంగమ్మ జాతర, గరివిడి విద్యార్థుల రేల కొమ్ముకొయ్య జానపద నృత్య రూపకం, గన్నవరం విద్యార్థుల అడవితల్లికి వందనం, ప్రొద్దుటూరు విద్యార్థుల పోలేరమ్మ జాతర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

## స్వచ్ఛ సంక్రాంతిని విజయవంతం చేయండి

సమావేశంలో పాల్గొన్న డీపీవో

**కంకిపాడు:** రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ సంక్రాంతిని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి డాక్టర్ అరుణ సూచించారు. కంకిపాడు మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ఉయ్యూరు పంచాయతీ డివిజన్ స్థాయి సమావేశం జరిగింది. గ్రామ స్థాయిలో సన్నద్ధతపై సమీక్షిస్తూ పల్లెల్లో పండగ వాతావరణం కనిపించేలా కార్యాచరణ ఉండాలన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకునేలా రూపొందించాలన్నారు. కుళాయి, ఇంటి పన్నుల వసూళ్లు, స్వామిత్వ సర్వే ప్రక్రియను సమీక్షించారు. డీఎల్‌పీవో రాజశేఖర్ పాల్గొన్నారు.

## సహకార ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

**న్యూస్‌టుడే బృందం:** తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సహకార సంఘాల ఉద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం ఉయ్యూరు, కంకిపాడు, హనుమాన్‌జంక్షన్లలో ఉద్యోగులు నిరసన తెలిపారు. వారి ఆందోళనకు రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు.

## విద్యుత్తు చౌర్యం సామాజిక నేరం

**గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే:** విద్యుత్తు చౌర్యం సామాజిక నేరమని, విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే చర్యలు తప్పవని ఆ శాఖ డీపీఈ సీహెచ్.వాసు అన్నారు. ఉంగుటూరు మండలంలో విద్యుత్తు సర్వీసుల తనిఖీలను బుధవారం చేపట్టారు. ఆయా తనిఖీల్లో మొత్తం 301 కేసులు నమోదు చేసి రూ.8.71 లక్షల అపరాధ రుసుం విధించారు. కార్యక్రమంలో అధికారులు బి.శ్రీనివాసరావు, గుడివాడ డివిజన్ తనిఖీ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

## అక్రమార్కులపై చర్యలకు డిమాండ్

**రామవరప్పాడు, న్యూస్‌టుడే:** గత వైకాపా పాలనలో రామవరప్పాడు అభివృద్ధిని అడ్డుకునేలా రూ.4.04 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ తెదేపా అధ్యక్షుడు నభిగాని కొండ డిమాండ్ చేశారు. రామవరప్పాడులోని తెదేపా కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లడుతూ వైకాపా పాలనలో ఐదేళ్ల పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన వారి నుంచి నిధులను రాబట్టాలని అధికారులను కోరారు. ఉప సర్పంచి అద్దేపల్లి సాంబు, మాజీ ఉప సర్పంచి కొల్లా ఆనంద్, గన్నవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సూర్యకుమారి, వార్డు సభ్యులు కొంగన రవి, కళ్లేపల్లి సాయి రామరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

## ఎస్సీ సంక్షేమ పథకాలు పునరుద్ధరించండి

**కంకిపాడు, న్యూస్‌టుడే :** గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోగులమూడి రాజు పేర్కొన్నారు. బుధవారం కంకిపాడులోని సంఘ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీ మేరకు నిధులు కేటాయించాలన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన వేలాది మంది నిరుద్యోగ యువత స్వయంఉపాధి యూనిట్ల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. నైపుణ్యాభివృద్ధికి కార్యశాలల నిర్వహణ, యంత్ర పరికరాలకు రాయితీ అందజేతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని గోగులమూడి కోరారు.

## వ్యవసాయ బోర్ల వద్ద చోరీ

ధ్వంసమైన నియంత్రిక

**హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే:** బాపులపాడు మండలం బిళ్లనపల్లిలో దొంగలు స్వైర విహారం చేశారు. ఒకే రోజు రెండు వ్యవసాయ బోర్ల వద్ద చోరీలకు పాల్పడ్డారు. మాదల వెంకటేశ్వరరావు, మాదల శ్రీనివాసరావు పొలాల్లో ఏర్పాటు చేసిన 25 కేవీ విద్యుత్తు నియంత్రికలను ధ్వంసం చేసిన దుండగులు, వాటిల్లో ఉన్న రాగిని అపహరించేందుకు ప్రయత్నించారు. ఈ రెండు నియంత్రికల్లో రాగికి బదులు అల్యూమినియం వాడడంతో.. వాటిని ధ్వంసం చేసి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన బాధిత రైతులు జరిగిన సంఘటన గుర్తించి విద్యుత్తు అధికారులకు ఫిర్యాదు చేశారు. కొంత కాలంగా బోర్ల వద్ద చోరీలు ఆగాయని, మళ్లీ ప్రారంభం కావడం ఆందోళన కల్గిస్తుందని, పోలీసులు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

## చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

**కంకిపాడు గ్రామీణం:** అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కంకిపాడు శివారు బీబీఆర్ నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వల్లెపు సత్తిరాజు (45)గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన అతను ఈనెల 4న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందడంతో బాధితులు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

## కారు ఢీకొని ఇద్దరికి గాయాలు

**పెనమలూరు:** కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు గాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీ రాత్రి తన స్నేహితుడైన అభినయ్ చందు చౌదరితో కలిసి లక్ష్మీనరసింహవర్మ ద్విచక్ర వాహనంపై సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల ఫ్లైవోవర్ మీద ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న కారు వీరి వాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వీరికి గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## కాల్వలో దూకిన మహిళ గల్లంతు

**పెనమలూరు, న్యూస్‌టుడే:** బందరుకాల్వలో దూకిన మహిళ గల్లంతైంది. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోనేపూడి ప్రభావతి కానూరు నివాసి. కొంతకాలంగా ఈమె అనారోగ్యంతో అవస్థ పడుతున్నారు. ఈనెల 5న ఈమె కుమారుడు దోనేపూడి రవికిరణ్ కుటుంబంతో శ్రీశైలం వెళ్లాడు. 6వ తేదీ ఉదయం ఇతని బంధువు కంతమనేని శ్రీనివాసరావు రవికిరణ్‌కు ఫోన్ చేసి ప్రభావతి ఇంటి వద్ద కనిపించడం లేదని తెలిపారు. ఆందోళనకు గురైన రవికిరణ్ వెంటనే బయల్దేరి ఇంటికి చేరుకున్నాడు. తల్లి ప్రభావతి కనిపించకపోవడంతో ఇంటిలోకి వెళ్లి చూడగా గదిలో టేబుల్‌పై తల్లి రాసిన చిన్న కాగితం కనిపించింది. తాను యనమలకుదురులో కాలువలో దూకడానికి వెళ్తున్నానని, తన కోసం వెతకవద్దని రాసి ఉంది. రవికిరణ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ప్రభావతి తాడిగడప పాతవంతెన పైనుంచి కాల్వలో దూకినట్లు గుర్తించారు. ఈమె ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది,. పోలీసులు కాలువలో గాలిస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## విద్యార్థి ఆత్మహత్య

**చీరాల అర్బన్, న్యూస్‌టుడే:** విజయవాడ పరిసర ప్రాంతం పోరంకికి చెందిన ఎం.హర్షిత్ (22) బాపట్ల జిల్లా చీరాలలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో ఉండి బీటెక్ చదువుతున్నాడు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ జబ్బార్ కాలనీలో ఉంటున్న స్నేహితుల గదికి వెళ్లి ఉరేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల నుంచి వచ్చిన మిత్రులు గమనించి అతడ్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. కళాశాలకు వెళ్లకుండా స్నేహితుల గదిలోనే ఉంటున్నట్లు తెలిసింది.

## మద్యం తాగిన చోదకులకు జైలు

**గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే:** మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఇద్దరికి గన్నవరం కోర్టు జైలు, జరిమానా విధించింది. ఆరు నెలలుగా గన్నవరం ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో 43 కేసులు నమోదు చేశారు. వాటిపై స్థానిక కోర్టులో విచారణ జరగ్గా 31 మంది చోదకులకు రూ.10 వేల జరిమానాతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేయాలని జూనియర్ సివిల్ జడ్జి ఎన్.గాయత్రి ఆదేశించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని ఇద్దరికి రెండు రోజుల జైలు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు హెడ్‌కానిస్టేబుల్ సూర్య బుధవారం తెలిపారు.


### బ్యాంక్ ఆఫ్ ఇండియా

Bank of India — Relationship beyond banking

బాపులపాడు బ్రాంచి, డి.నెం.5-48/1, శుభకృష్ణ ఎన్‌క్లేవ్, విజయవాడ రోడ్డు, బాపులపాడు. ఫోన్: 08656-245255

అనుబంధం-IV [రూల్-8(1) చూడండి]

**స్వాధీనతా ప్రకటన** (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారుడు సదరు చట్టంలోని సెక్షన్ 13(12) కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి రూల్ 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఋణగ్రహీత: మెసర్స్ హనుమాన్ ఎంటర్‌ప్రైజెస్, తరఫున యజమాని: శ్రీ మర్రపు కిరణ్ కుమార్ మరియు హామీదారు: శ్రీ మర్రపు సింహాచలం వారిని బకాయిసొమ్ము రూ.16,56,228.29 + (12,88,919.29 + 21-01-2024 తేదీనుండి 13.85% పి.ఎ. చొప్పున వడ్డీ మరియు 3,67,309.00 + 30-12-2023 తేదీనుండి 13.85% పి.ఎ. చొప్పున వడ్డీ) నెలవారీ వడ్డీ తో కలిపి మరియు మీరు అప్పు మొత్తం తిరిగి చెల్లించే వరకు బ్యాంకు చేసిన అన్ని ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలతో సహా నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ది.14.10.2025 న డిమాండ్ నోటీసు జారీచేయడమైనది.

ఋణగ్రహీతలు మరియు హామీదారులు సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8తో చదువబడే సదరు చట్టంలోని సెక్షన్ 13 సబ్‌సెక్షన్ (4) క్రింద అతనికి సంక్రమించిన అధికారములు వినియోగించుకుంటూ దిగువ వివరించిన ఆస్తిని క్రింది సంతకందారు 06 జనవరి 2026న స్వాధీనం చేసుకున్నారని ఋణగ్రహీతకు, హామీదారుకు మరియు సాధారణ ప్రజలకు ఇందుమూలంగా తెలియజేయడమైనది.

ఆస్తితో ఎటువంటి వ్యవహారములు జరుపరాదని, ఆస్తితో జరిపే ఏ వ్యవహారములైనా బకాయిమొత్తము రూ.16,56,228.29 + నెలవారీ వడ్డీతో కలిపి మరియు మీరు అప్పు మొత్తం తిరిగి చెల్లించే వరకు బ్యాంకు చేసిన అన్ని ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలతో సహా కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా, బాపులపాడు బ్రాంచి హక్కుకు లోబడి ఆ విధంగా చేయవచ్చునని ముఖ్యంగా ఋణగ్రహీతను, హామీదారును మరియు సాధారణ ప్రజలను ఇందుమూలముగా హెచ్చరించడమైనది. సదరు చట్టం యొక్క సెక్షన్ 13 సబ్-సెక్షన్ (8) నియమావళి ననుసరించి సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు తగిన సమయం లభిస్తుందని ఋణగ్రహీతకు మరియు హామీదారుకు విన్నవించటమైనది.

స్థిరాస్తి యొక్క వివరములు

ఐటమ్ నెం.1: కృష్ణా జిల్లా, కనుమోలు సబ్ రిజిస్ట్రేషన్ ఏరియా, బాపులపాడు మండలం, కనుమోలు గ్రామ పంచాయతీ ఏరియా మరియు గ్రామము, ఆర్.యస్. నెం.70/3 నందు ఐటమ్-1 ఆస్తి యొక్క 27-04-2005 తేదీగల ఒరిజినల్ దస్తావేజు నెం. 1033/2005 ద్వారా రిజిస్టర్డ్ కాబడిన శ్రీ మర్రపు సింహాచలం పేరునగల య॥ 0.07 సెంట్లు అనగా 339 చ॥గ॥ విస్తీర్ణముగల రెసిడెన్షియల్ స్థలము. ఆస్తికి హద్దులు: తూర్పు: గరికిపాటి వెంకటేశ్వరరావు యొక్క స్థలము; దక్షిణం: కొయ్యల లక్ష్మయ్య యొక్క స్థలము; పడమర: శ్రీ మర్రపు సింహాచలం యొక్క స్థలము; ఉత్తరం: పెడి శేషు యొక్క స్థలము.

ఐటమ్ నెం.2: కృష్ణా జిల్లా, కనుమోలు సబ్ రిజిస్ట్రేషన్ ఏరియా, బాపులపాడు మండలం, కనుమోలు గ్రామ పంచాయతీ ఏరియా మరియు గ్రామము, ఆర్.యస్.నెం.70/3 నందు 22-04-2006 తేదీగల ఒరిజినల్ దస్తావేజు నెం. 1066/2006 ద్వారా రిజిస్టర్డ్ కాబడిన శ్రీ మర్రపు సింహాచలం పేరునగల 339 చ॥గ॥ విస్తీర్ణముగల రెసిడెన్షియల్ స్థలము. ఆస్తికి హద్దులు: తూర్పు: శ్రీ మర్రపు సింహాచలం యొక్క స్థలము; దక్షిణం: కొయ్యల లక్ష్మయ్య యొక్క స్థలము; పడమర: పంచాయతీ బజారు; ఉత్తరం: బొర్రా అప్పారావు యొక్క స్థలము. ఐటమ్ నెం.1 మరియు ఐటమ్ నెం.2 వెరశి మొత్తము 678 చ॥గ॥ విస్తీర్ణముగల స్థలము మరియు అందులోని 619 చ॥అ॥ విస్తీర్ణములోని ఆర్‌సిసి భవనము, 141 చ॥అ॥ విస్తీర్ణములోని ఎసి షెడ్, 160 చ॥అ॥ విస్తీర్ణములోని ఆవుల షెడ్ శ్రీ మర్రపు సింహాచలం పేరునగల ఆస్తి.

బాపులపాడు బ్రాంచిలో M/s.హనుమాన్ ఏజెన్సీస్ (యజమాని - శ్రీమతి మర్రపు ఆదిలక్ష్మి) ఖాతా నెం. 563930110000003 & 563965910000001 కు కూడా సెక్యూరిటీగా విస్తరించబడినది.

తేది: 06.01.2026, ప్రదేశం: బాపులపాడు సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ ఇండియా



### బ్యాంక్ ఆఫ్ ఇండియా

Bank of India — Relationship beyond banking

బాపులపాడు బ్రాంచి, డి.నెం.5-48/1, శుభకృష్ణ ఎన్‌క్లేవ్, విజయవాడ రోడ్డు, బాపులపాడు. ఫోన్: 08656-245255

అనుబంధం-IV [రూల్-8(1) చూడండి]

**స్వాధీనతా ప్రకటన** (స్థిరాస్తి కొరకు)

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారుడు సదరు చట్టంలోని సెక్షన్ 13(12) కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి రూల్ 3 ప్రకారం సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఋణగ్రహీత: మెసర్స్ హనుమాన్ ఏజెన్సీస్, తరఫున యజమాని: శ్రీమతి మర్రపు ఆదిలక్ష్మి మరియు హామీదారు: శ్రీ మర్రపు సింహాచలం వారిని బకాయిసొమ్ము రూ.16,35,870.72 + (12,67,890.72 + 21-01-2024 తేదీనుండి 13.85% పి.ఎ. చొప్పున వడ్డీ మరియు 3,67,980.00 + 30-12-2023 తేదీనుండి 13.85% పి.ఎ. చొప్పున వడ్డీ) నెలవారీ వడ్డీ తో కలిపి మరియు మీరు అప్పు మొత్తం తిరిగి చెల్లించే వరకు బ్యాంకు చేసిన అన్ని ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలతో సహా నోటీసు అందిన 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ది.14.10.2025 న డిమాండ్ నోటీసు జారీచేయడమైనది.

ఋణగ్రహీతలు మరియు హామీదారులు సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002లోని రూల్ 8తో చదువబడే సదరు చట్టంలోని సెక్షన్ 13 సబ్‌సెక్షన్ (4) క్రింద అతనికి సంక్రమించిన అధికారములు వినియోగించుకుంటూ దిగువ వివరించిన ఆస్తిని క్రింది సంతకందారు 06 జనవరి 2026న స్వాధీనం చేసుకున్నారని ఋణగ్రహీతకు, హామీదారుకు మరియు సాధారణ ప్రజలకు ఇందుమూలంగా తెలియజేయడమైనది.

ఆస్తితో ఎటువంటి వ్యవహారములు జరుపరాదని, ఆస్తితో జరిపే ఏ వ్యవహారములైనా బకాయిమొత్తము రూ.16,35,870.72 + నెలవారీ వడ్డీతో కలిపి మరియు మీరు అప్పు మొత్తం తిరిగి చెల్లించే వరకు బ్యాంకు చేసిన అన్ని ఖర్చులు, ఛార్జీలు మరియు వ్యయాలతో సహా కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా, బాపులపాడు బ్రాంచి హక్కుకు లోబడి ఆ విధంగా చేయవచ్చునని ముఖ్యంగా ఋణగ్రహీతను, హామీదారును మరియు సాధారణ ప్రజలను ఇందుమూలముగా హెచ్చరించడమైనది. సదరు చట్టం యొక్క సెక్షన్ 13సబ్-సెక్షన్ (8)నియమావళిననుసరించి సెక్యూర్డ్ ఆస్తులను విడిపించుకొనుటకు తగిన సమయం లభిస్తుందని ఋణగ్రహీతకు మరియు హామీదారుకు విన్నవించటమైనది.

స్థిరాస్తి యొక్క వివరములు

ఐటమ్ నెం.1: కృష్ణా జిల్లా, కనుమోలు సబ్ రిజిస్ట్రేషన్ ఏరియా, బాపులపాడు మండలం, కనుమోలు గ్రామ పంచాయతీ ఏరియా మరియు గ్రామము, ఆర్.యస్. నెం.70/3 నందు ఐటమ్-1 ఆస్తి యొక్క 27-04-2005 తేదీగల ఒరిజినల్ దస్తావేజు నెం. 1033/2005 ద్వారా రిజిస్టర్డ్ కాబడిన శ్రీ మర్రపు సింహాచలం పేరునగల య॥ 0.07 సెంట్లు అనగా 339 చ॥గ॥ విస్తీర్ణముగల రెసిడెన్షియల్ స్థలము. ఆస్తికి హద్దులు: తూర్పు: గరికిపాటి వెంకటేశ్వరరావు యొక్క స్థలము; దక్షిణం: కొయ్యల లక్ష్మయ్య యొక్క స్థలము; పడమర: శ్రీ మర్రపు సింహాచలం యొక్క స్థలము; ఉత్తరం: పెడి శేషు యొక్క స్థలము.

ఐటమ్ నెం.2: కృష్ణా జిల్లా, కనుమోలు సబ్ రిజిస్ట్రేషన్ ఏరియా, బాపులపాడు మండలం, కనుమోలు గ్రామ పంచాయతీ ఏరియా మరియు గ్రామము, ఆర్.యస్.నెం.70/3 నందు 22-04-2006 తేదీగల ఒరిజినల్ దస్తావేజు నెం. 1066/2006 ద్వారా రిజిస్టర్డ్ కాబడిన శ్రీ మర్రపు సింహాచలం పేరునగల 339 చ॥గ॥ విస్తీర్ణముగల రెసిడెన్షియల్ స్థలము. ఆస్తికి హద్దులు: తూర్పు: శ్రీ మర్రపు సింహాచలం యొక్క స్థలము; దక్షిణం: కొయ్యల లక్ష్మయ్య యొక్క స్థలము; పడమర: పంచాయతీ బజారు; ఉత్తరం: బొర్రా అప్పారావు యొక్క స్థలము. ఐటమ్ నెం.1 మరియు ఐటమ్ నెం.2 వెరశి మొత్తము 678 చ॥గ॥ విస్తీర్ణముగల స్థలము మరియు అందులోని 619 చ॥అ॥ విస్తీర్ణములోని ఆర్‌సిసి భవనము, 141 చ॥అ॥ విస్తీర్ణములోని ఎసి షెడ్, 160 చ॥అ॥ విస్తీర్ణములోని ఆవుల షెడ్ శ్రీ మర్రపు సింహాచలం పేరునగల ఆస్తి.

బాపులపాడు బ్రాంచిలో M/s.హనుమాన్ ఎంటర్‌ప్రైజెస్ (యజమాని - శ్రీ మర్రపు కిరణ్ కుమార్) ఖాతా నెం. 563930110000007 & 563965910000002 కు కూడా సెక్యూరిటీగా విస్తరించబడినది.

తేది: 06.01.2026, ప్రదేశం: బాపులపాడు సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ ఇండియా



ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 98496 97616


(c) eenadu

# గుడివాడ

●గుడివాడ ●పామర్రు ●అవనిగడ్డ

శ్రీఅద్దంకి నాంచారమ్మ ఆలయంలో మంజుల కుటుంబం

## శ్రీఅద్దంకి నాంచారమ్మ ఆలయంలో పూజలు

**విశ్వనాథపల్లి(కోడూరు), న్యూస్‌టుడే:** దివంగత సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, సినీనటి మంజుల కుటుంబ సమేతంగా కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి గ్రామంలోని శ్రీఅద్దంకి నాంచారమ్మ అమ్మవారిని బుధవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు తోట వెంకట సూర్యనరసింహారావు, అధికారులు వారికి స్వాగతం పలికారు. ఆలయంలో మంజుల కుటుంబం ప్రత్యేక పూజలు చేశారు. ట్రస్టు బోర్డు సభ్యుడు తోట సోమశేఖరరావుతో పాటు కమిటీ సభ్యులు వారిని సన్మానించారు.

## నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు

**గుడివాడ, న్యూస్‌టుడే:** వాహన చోదకులలో నిర్లక్ష్యం వలన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుడివాడ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సంగీతరావు పేర్కొన్నారు. స్థానిక వీకేఆర్, వీఎన్‌బీ ఇంజినీరింగ్ కళాశాల వద్ద రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్.ఐ పూడి నాగరాజుతో కలిసి వాహన చోదకులకు సీటు బెల్టు ప్రాముఖ్యత, శిరస్త్రాణం వలన ఉపయోగాలపై వివరించారు.

రహదారి భద్రతపై ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

**మేమున్నాం.. మీకు తోడుగా..** 10 AM to 1 PM

గుడివాడ: 89775 35999 పామర్రు : 80085 74684 అవనిగడ్డ: 80085 74679

**కూచిపూడి, న్యూస్‌టుడే:** ❖ మొవ్వ మండలం పెదపూడిలోని పెద సనగల్లు రోడ్‌లో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దుర్గంధ భరితంగా తయారైంది. దానిని వెంటనే తొలగించాలని స్థానికుడు శ్యామ్ 'మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకురాగా ఆవిషయమై పంచాయతీ కార్యదర్శి కళావతి (పెదపూడి) వెంటనే ఆ చెత్తను సిబ్బంది సహాయంతో తొలగించారు. ❖ మొవ్వ మండలం నిడుమోలు లాకు వద్ద ఏలూరు నుంచి వస్తున్న సురక్షిత తాగునీటి పైపు లైన్ లీకై తాగునీరు నిరుపయోగంగా పోతుందన్న విషయాన్ని ఆప్రాంత వాసి సంజయ్ 'మేమున్నాం మీకు తోడుగా' దృష్టికి తీసుకురాగా ఆవిషయమై ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈ శివప్రసాద్ మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపామని త్వరలో తాగునీరు పోకుండా చేస్తామన్నారు.

## ప్రజాదర్బార్‌లో అర్జీల స్వీకరణ

**గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే:** స్థానిక మండల పరిషత్‌కార్యాలయంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కూరాడ గ్రామానికి చెందిన వారే తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రాలు అందజేశారు. కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శాయన పుష్పావతి, ఏఎంసీ ఛైర్మన్ పొట్లూరి రవికుమార్, సూర్యప్రసాదరావు, వల్లభనేని రంగబాబు, ఎంపీడీవో ఇమ్రాన్ పాల్గొన్నారు.

## పవన్‌కల్యాణ్ చిత్రపటం ఏర్పాటు

**గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే:** స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిత్రపటం పెట్టలేదన్న జనసేన కార్యకర్తల ఫిర్యాదుతో ఎమ్మెల్యే రాము స్పందించి వెంటనే స్వయంగా ఏర్పాటు చేశారు.

## నేత్ర పరీక్షలు, రక్తదానం

**గుడ్లవల్లేరు:** స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో చిగురుపాటి మంజువాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో 151 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. వై.జగన్మోహన్‌రావు చైల్డ్ ఐకేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించి వారిలో 250 మందికి కళ్లజోళ్ల ఆవశ్యకతను గుర్తించారు. లయన్స్ సేవాభవన్‌లో దివంగత అచ్యుతరామయ్య జ్ఞాపకార్థం అన్నదానం, దుప్పట్ల పంపిణీ చేశారు.

## హైస్కూల్ అభివృద్ధి పనులకు విరాళం

**నందివాడ(గుడ్లవల్లేరు), న్యూస్‌టుడే:** నందివాడ మండలం పోలుకొండ జడ్పీ హైస్కూల్‌లో మరుగుదొడ్లు, ఇతర మరమ్మతుల నిమిత్తం డీసీ ఛైర్మన్ బొమ్మనబోయిన ఏసుబాబు రూ.15 వేల నగదును హెచ్ఎం ఎం.మణికి అందజేశారు. గ్రామ ప్రముఖులు ఉప్పల వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ఎంఈఓ డేవిడ్‌రత్నరాజు, ఉపాధ్యాయులు శ్యాం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

## నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

**పమిడిముక్కల, న్యూస్‌టుడే:** ఈ నెల 8న కృష్ణాపురం, శ్రీరంగపురం, లంకపల్లి, గౌడపాలెం, నమ్మితాలగుంట, ఐనపూరు, కూడేరు, అప్పారావుపేటలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు ఈఈ గోవిందరావు తెలిపారు. విద్యుత్తు లైన్లు మరమ్మతుల కోసం ఆపివేస్తున్నట్టు చెప్పారు.

# పైసలు కొట్టు.. పొజిషన్ పట్టు!

♦ తహసీల్దారు కార్యాలయంలో కీలక అధికారి వసూళ్ల పర్వం ♦ డబ్బులు ఇచ్చుకోలేక బాధితుల ఆవేదన

పెదపారుపూడి, న్యూస్‌టుడే

రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అధికార యంత్రాంగం నుంచి ఏ పత్రం కావాలన్నా.. ప్రజలు ముడుపులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. పెదపారుపూడి తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే ఓ కీలక అధికారి దగ్గరకు ఏ దరఖాస్తు వెళ్లినా డబ్బులు ఇస్తేనే పనవుతుందన్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే రేపోమాపో అంటూ దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. ఇటీవల మండలంలోని వెంట్రప్రగడ, యలమర్రు, భూషణగుళ్ల, చినపారుపూడి గ్రామాలలో పొజిషన్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటి జారీకి ఓ కీలక అధికారి సర్టిఫికెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా ప్రజలు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చేసేది లేక దరఖాస్తుదారులు ఆ డబ్బు చెల్లించి పత్రాల్ని తెచ్చుకుంటున్నారు. కొన్నింటిని తిరస్కరించడంతో దరఖాస్తుదారులు లబోదిబోమంటున్నారు. డబ్బులు ఇచ్చినా పని అవ్వలేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు కావాలని వెళ్లినా ఆ అధికారి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండే రెవెన్యూ అధికారికి కూడా తెలియకుండా తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే ఆ కీలక అధికారే నేరుగా దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. తహసీల్దారు కార్యాలయానికి వెళ్లాలంటేనే ముడుపుల భయం పట్టుకుందని కొందరు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

పెదపారుపూడి తహసీల్దారు కార్యాలయం

ఈ విషయంపై తహసీల్దారు శ్రీనునాయక్‌ను వివరణ కోరగా.. భూమికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు చెప్పామన్నారు. పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలని, ఒకవేళ అనర్హులకు ఇస్తే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని అధికారులకు చెబుతున్నామన్నారు. దరఖాస్తుదారుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు తనకు ఎటువంటి సమాచారం లేదని, ఒకవేళ కింది స్థాయి అధికారులు తీసుకుంటున్నట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

# పాడైన రహదారుల బాగుకు నిధులివ్వండి!

**గుడివాడ, న్యూస్‌టుడే:** గుడివాడ నియోజకవర్గానికి రానున్న బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయిస్తామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి పేర్కొన్నారు.

ఫొటో షూట్ పాయింట్ వద్ద మంత్రి బీసీ జనార్ధనరెడ్డితో ఎమ్మెల్యే రాము, తదితరులు

స్థానిక ఏజీకే పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన 'ఐ లవ్ గుడివాడ' ఫొటో షూట్ పాయింట్‌ను ఆయన బుధవారం సందర్శించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ మండలంలోని పోలుకొండ-ఇలపర్రు మధ్య 6 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు, జీపీకే రహదారికి రూ.12 కోట్లు, గుడ్లవల్లేరు మండలంలోని జమీగొల్వేపల్లి-అడ్డాడ రహదారికి రూ.6 కోట్లు నిధులు అవసరమన్న ప్రతిపాదనలతో మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. పామర్రు నియోజకవర్గంలోని మొవ్వ మండలంలో మొవ్వ, పెదముత్తేవి మీదుగా ఘంటసాల వెళ్లే రహదారి పూర్తిగా పాడై ఇబ్బందులు పడుతున్నారని పెదముత్తేవి గ్రామస్థులు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, తెదేపా జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తా శివరామకృష్ణ(చంటి), పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, అధ్యక్షుడు వాసే మురళీ, డాక్టర్ గోర్జి సత్యనారాయణ, కొడాలి రామరాజు తదితరులు పాల్గొన్నారు. ❖ గుడివాడ మండలం బిళ్లపాడు గ్రామంలో రూ.1.20 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు.

### జాతీయ రహదారి పనుల పరిశీలన

**గుడివాడ, న్యూస్‌టుడే:** గుడివాడ డివిజన్ పరిధిలోని పామర్రు-ఆకివీడు జాతీయ రహదారి 165 నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దనరెడ్డి పరిశీలించారు. రాజీ లేకుండా రహదారి నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.

# సంప్రదాయాల్ని అందరూ పాటించాలి

**చల్లపల్లి, న్యూస్‌టుడే:** హిందూ ఆచార సంస్కృతి సంప్రదాయాలను ప్రతిఒక్కరూ పాటించాలని కేసరపల్లి భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. ఘంటశాల జలధీశ్వరాలయ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది మహోత్సవాల సందర్భంగా బుధవారం హిందూ సమ్మేళనం నిర్వహించారు. మొదట ఆలయంలో విశేష పూజలు జరిపారు. జలధీశ్వరస్వామి జ్ఞాపికతో ఎన్నారై దంపతులు మూల్పూరి వెంకట్రావ్-సావిత్రి దంపతులు స్వామీజీని సత్కరించారు. జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి వెంకటరామకృష్ణ, ఆదర్శరైతు అయినపూడి విజయ్‌కుమార్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి చిరువోలు బుచ్చిరాజు, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు కోనేరు బలరాం, తదితరులు పాల్గొన్నారు.

స్వామీజీకి సత్కారంలో ఎన్నారై మూల్పూరి వెంకట్రావ్-సావిత్రి దంపతులు

### హిందూ జనాభా తగ్గుతోంది

**మోపిదేవి, న్యూస్‌టుడే:** హిందువుల జనాభా రాన్రానూ తగ్గిపోతోందని కమలానంద భారతి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మోపిదేవిలో గద్దే శ్రీహరి అధ్యక్షతన నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. భక్తితత్వాన్ని చాటే భగవద్గీతను విద్యార్థులకు నేర్పాలని సూచించారు. బంగ్లాదేశ్‌లో అయిదుగురు హిందువులను హత్య చేస్తే ఒక్కరూ నోరు మెదపకపోవటం చూస్తే బాధ కలుగుతోందన్నారు. పెదకళ్లేపల్లి హనుమాన్‌భక్త సమాజం హనుమాన్ చాలీసా పారాయణ చేశారు.


శ్రీత్యాగరాజ స్వామి సంగీత ఆరాధనోత్సవాలు

**గుడివాడ(సత్యనారాయణపురం):** త్యాగబ్రహ్మ వైభవ ప్రకాశసభ, ఉపద్రష్ట ఫౌండేషన్ సంయుక్తంగా శ్రీత్యాగరాజస్వామి సంగీత ఆరాధన ఉత్సవాలను సత్యనారాయణపురం ఉపద్రష్ట సత్రంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. సంగీత విద్వాంసులు పోపూరి శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో ఉదయం కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి త్యాగరాజ దివ్య నామ సంకీర్తనలను గానం చేసుకుంటూ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 'కవిరాజు త్యాగరాజు- రామ భక్త సామ్రాజ్యం' అనే అంశంపై కల్లూరి సత్యరామ ప్రసాద్ ప్రసంగించారు. కూరపాటి సుబ్రహ్మణ్యరాజు వయొలిన్ అందించగా, చదలవాడ సూర్య మృదంగం అందించారు. ఉపద్రష్ట రామశాస్త్రి, పాలపర్తి నాగేశ్వరరావు, కందుల అనిల్ కుమార్, తుమ్మిడి భద్రయ్య, గజ్జల సతీష్‌బాబు పాల్గొన్నారు.

# పీఏసీఎస్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు

**చల్లపల్లి, న్యూస్‌టుడే:** దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చల్లపల్లి కేడీసీసీ బ్యాంక్ వద్ద రెండవ రోజు బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్ర రవికుమార్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న వేతన సవరణలు చేసి మధ్యంతర భృతి ఇవ్వాలని, గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరచాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు తోట కృష్ణారావు, సీఈవోలు ఎస్.ఎస్.చక్రపాణి, ఎల్.రమేష్, కంఠంనేని నాగేశ్వరరావు, కోరుకొండ శ్రీనివాసరావు, వేముల నాగమణి, పి.సోమేశ్వరరావు, పుట్టి వెంకటేష్‌బాబు పాల్గొన్నారు.

చల్లపల్లిలో రిలే దీక్షల్లో ఉద్యోగులు

**నాగాయలంక, న్యూస్‌టుడే:** స్థానిక కేడీసీసీ బ్యాంకు కార్యాలయం ఎదుట నాగాయలంక, బర్రంకుల, పెదకమ్మవారిపాలెం, ఎదురుమొండి, పర్రచివర, ఏటిమొగ సంఘాల ఉద్యోగులు ధర్నా చేశారు. రామాంజనేయులు, పి.శ్రీనివాసరావు, జీవీ.భాస్కరరావు, కె.రాజేష్, కె.ఆనందబాబు నేతృత్వం వహించారు.

**మొవ్వ (కూచిపూడి):** మొవ్వలో మూడవ రోజు బుధవారం నిరాహార దీక్షలు కొనసాగించారు. నాయకులు నారాయణరావు, వెంకటరమణరావు, సత్యనారాయణ, జగదీశ్వరరావు, సోమేశ్వరరావు, రాజేష్, కిషోర్ పాల్గొన్నారు.

## గ్రామీణ క్రీడలే ముద్దు

**పెదపారుపూడి, న్యూస్‌టుడే:** సంక్రాంతి సందర్భంగా గ్రామాలలో యువత కోడిపందేలు, జూదం ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని డిప్యూటీ ఎంపీడీవో విజయ్‌కుమార్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అనంతరం కోడిపందేల నిషేధ గోడపత్రికను ఆవిష్కరించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాసరావు, వెటర్నరీ డాక్టర్ రామలక్ష్మి, వనిత, అధికారులు పాల్గొన్నారు.

## ముంపుబారిన మినప పైరు

**పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే:** మండలంలోని అడ్డాడ, ఐనంపూడి ఆయకట్టులో మినప పైరు ముంపు బారి పడినందున రైతులు ఆందోళన చెందుతున్నారు. లంక కాలువ ద్వారా సరఫరా అయ్యే సాగు, తాగునీరు కాలువపై కొమరవోలు వద్ద డ్రాపు దించడంతో నీరు అధికమై ఎగువున ఉన్న ఆయా గ్రామాల పంట పొలాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఇప్పటికే పైరు తడుపు పెట్టగా ప్రస్తుతం కాలువ నీరు ఎక్కువగా ఉన్నందున పిల్ల కాలువల ద్వారా పొలాల్లోకి పారుతుంది. మరోమారు తడిస్తే మొక్కలు చచ్చిపోయి తమకు నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి కాలువల్లో నీరు తగ్గించాలని కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

మంత్రి అచ్చెన్నాయుడితో రాష్ట్ర కమిటీ సభ్యులు

## ఏఎంసీ ఛైర్మన్ల విజ్ఞప్తులపై మంత్రి సానుకూలం

**పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే:** ఏఎంసీ ఛైర్మన్ల విజ్ఞప్తులపై వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారని స్థానిక కమిటీ ఛైర్మన్ శోభన్‌బాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు, ప్రధాన కార్యదర్శి కొండా ప్రవీణ్‌కుమార్, గూడవల్లి నరసింహారావు, యారవ శ్రీనివాసరావు, గుజ్జర్లపూడి బాబూరావు, గుత్తా సుబ్రహ్మణ్యం, తదితరులు విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశామన్నారు. ఈ క్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్లకు అలవెన్సులు, చెక్ పవర్, పలు అంశాలపై ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరామన్నారు. దీనికి స్పందించిన మంత్రి రైతులకు మేలు చేసేలా, కమిటీల పాలనలో ఛైర్మన్లకు అధికారాలు ఉండేలా అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు.

## అలరించిన ముగ్గుల పోటీ

**గుడ్లవల్లేరు, న్యూస్‌టుడే:** స్థానిక తూర్పువైపు చెరువు, రామాలయం వీధుల్లో బుధవారం సాయంత్రం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కె.రజని, కె.విమల న్యాయ నిర్ణేతలుగా పి.కమలాసాయిప్రియ, ఎన్.లలిత, బి.లీలావతిలను తొలి మూడు బహుమతులకు ఎంపిక చేశారు. దాతలు పొట్లూరి శ్రీవెంకటేశ్వరరావు, వల్లభనేని వెంకటసుబ్బారావుచౌదరి, పోలవరపు వెంకట్రావ్‌ల ఆర్థిక వితరణతో బహుమతులను జిల్లాలయన్స్ గవర్నర్ ఆంజనేయులు, మాజీ గవర్నర్ వైపీసీ ప్రసాద్ అందజేశారు.

**గుడివాడ, న్యూస్‌టుడే:** తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసేలా సంక్రాంతి పండుగ జరపాలని విశ్వభారతి విద్యాసంస్థల ఛైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. హమ్మింగ్ బర్డ్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో ఆయన మాట్లాడారు. భోగి మంటలు, పాల పొంగళ్లతో చిన్నారులు సందడి చేశారు.

ముగ్గులేస్తున్న మహిళలు

**పెనమకూరు (తోట్లవల్లూరు), న్యూస్‌టుడే:** పేకాట, కోడిపందాలకు వ్యతిరేకంగా భారత యువజన సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆటల పోటీలు చేపడుతున్నామని ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చని సంఘ అధ్యక్షులు యోహాను బుధవారం తెలిపారు. 12, 13న కబడ్డీ, 14న చిన్నారులకు పరుగు పందెం, మ్యూజికల్ ఛైర్, 15న మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

# కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

**నాగాయలంక, న్యూస్‌టుడే:** జంతువుల పట్ల క్రూరత్వాన్ని నివారించే చట్టం 1960, ఆంధ్రప్రదేశ్ గేమింగ్ చట్టం నిబంధనల ప్రకారం కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని తహసీల్దారు వారాంజనేయ ప్రసాద్ హెచ్చరించారు. వక్కపట్లవారిపాలెంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఎస్సై కె.రాజేష్ మాట్లాడుతూ కోడి కాళ్లకు కత్తులు కట్టే పాత నేరస్థులు, పందెం రాయుళ్లపై బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కె.ఎం.చంద్రశేఖర్ పాల్గొన్నారు.

ర్యాలీలో తహసీల్దారు వారాంజనేయ ప్రసాద్, తదితరులు

**తోట్లవల్లూరు:** సంక్రాంతిని పురస్కరించుకుని మండలంలో కోడి పందేలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై అవినాష్ హెచ్చరించారు. బుధవారం బరులు ఏర్పాటు చేసిన పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీ కట్టించారు.

**గుడ్లవల్లేరు:** మండలంలోని గ్రామాల్లో సంక్రాంతిని పురస్కరించుకుని ఎవరైనా కోడిపందేలు బరులు, జూదక్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మండలపరిషత్, రెవెన్యూ, పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఎస్.ఐ సత్యనారాయణ, ఎంపీడీవో ఇమ్రాన్, తహసీల్దార్ లోకరాజు, అధికారులు పాల్గొన్నారు.

**గుడివాడ, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ పేరుతో సంప్రదాయాలను పరిరక్షించాలే తప్ప కోడి పందేల పేరుతో జీవ హింస చేయడం నేరం అని గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో ఈమేరకు ప్రచార పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకు పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ ప్రచార పోస్టర్లను అందించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ డీడీ డాక్టర్ శ్రీనివాస్, ఏడీ డాక్టర్ జగన్నాధరావు, ఎంపీడీవో బి.వై.విష్ణు ప్రసాద్, డాక్టర్ వి.హనుమంతరావు, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

## మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3లక్షలు

**పులిగడ్డ(అవనిగడ్డ గ్రామీణం):** పులిగడ్డలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచి దాసరి విజయ్‌కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. నిర్మాణానికి జిల్లా కలెక్టర్ రూ.3లక్షలు నిధులు మంజూరు చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మండలి భవన్నారాయణ, ఉప సర్పంచి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

## ఇరవై వాహనాలకు జరిమానా

వాహన తనిఖీ నిర్వహిస్తున్న ఎస్ఐలు

**పామర్రు గ్రామీణం, న్యూస్‌టుడే:** మండలంలోని బల్లిపర్రులో విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై జరిపిన తనిఖీల్లో 20 వాహనాలకు జరిమానా విధించామని ఎస్.ఐ రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ రికార్డులు సరిగాలేని, హెల్మెట్ ధరించని, వేగంగా వెళ్తున్న వాహనాలపై జరిమానా విధించమన్నారు.

**పామర్రు గ్రామీణం:** ప్రజలు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తప్పవని ఎస్ఐ రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం పెదమద్దాలిలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

## వీఆర్వో హఠాన్మరణం



**పమిడిముక్కల :** పమిడిముక్కల గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న **కాజ శివప్రసాద్** (62) బుధవారం ఆకస్మికంగా మరణించారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆయన హఠాత్తుగా కుర్చీలోంచి కిందకు పడిపోయారు. వెంటనే సహచర సిబ్బంది ఉయ్యూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే గుండెపోటు వచ్చి మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతదేహాన్ని మంటాడలోని ఆయన నివాసానికి తరలించారు. తహసీల్దారు నవీన్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, ఇతర ప్రాంతాల రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె, మనుమలు ఉన్నారు.

## ఓటరు కార్డులో తప్పుల్ని సరిచేసుకోవాలి

**పామర్రు, న్యూస్‌టుడే:** ఓటరు కార్డుల్లో నమోదైన తేడాలను సరిచేయించుకోవాలని ఎన్నికల అధికారి శ్రీదేవి బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేయించుకోవాలని, కార్డులు ఉన్నవారు తప్పులు ఉంటే సరి చేసుకోవాలని చెప్పారు.

# పాలకమండలి ప్రమాణ స్వీకారం

**విశ్వనాథపల్లి(కోడూరు), న్యూస్‌టుడే:** తీరాన కొలువై ఉన్న శ్రీఅద్దంకి నాంచారమ్మ అమ్మవారి ఆలయంలో నూతన పాలక మండలి సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడిగా తోట వెంకట సూర్య నరసింహారావు, సభ్యులుగా ధూళిపూడి రమాదేవి, రామాని మల్లికార్జునరావు, సనకా రజని, వీరింకి కొండలరావు, తోట సోమశేఖరరావు, బాదర్ల నాగనవీన్, బత్తుల కుమారి, అడుసుమిల్లి రవిప్రసాద్, ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఘంటసాల పార్థసారథిలచే మచిలీపట్నం దేవాదాయశాఖ అధికారి కగ్గా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. దివి మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్వరరావు, ఈవో ఉద్దగిరి జయశ్రీ, గ్రామస్థులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారం చేస్తున్న నూతన పాలక మండలి సభ్యులు

## రెవెన్యూ గ్రామసభలు

**పెదపారుపూడి, న్యూస్‌టుడే:** పెదపారుపూడి, ఈదురమద్దాలిలో రెవెన్యూ గ్రామసభలను బుధవారం నిర్వహించి రైతులకు తహసీల్దారు శ్రీనునాయక్ పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. సమీర, కార్యదర్శి కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్న తహసీల్దారు శ్రీనునాయక్

## పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

**అవనిగడ్డ, న్యూస్‌టుడే:** స్థానిక విజ్ఞాన్ విహార్ పాఠశాలలో లయన్స్ క్లబ్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు నేత్ర పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్టు కార్యదర్శి యర్రంశెట్టి శ్రీనివాసరావు ఆర్థిక సహకారంలో ఉచిత కళ్లజోళ్లు పంపిణీ చేశారు. డాక్టర్ తుంగల శ్రీనివాసరావు శిబిరాన్ని ప్రారంభించారు. జల్లూరి భరత్‌కుమార్, ప్రిన్సిపల్ కె.నాగసూర్యతేజ పాల్గొన్నారు.

నేత్ర పరీక్షలు చేస్తున్న దృశ్యం

## డ్రైవర్లకు కుటుంబ సభ్యుల సహకారం అవసరం

**అవనిగడ్డ, న్యూస్‌టుడే:** జాతీయ రహదారి భద్రతా మాసం సందర్భంగా బుధవారం స్థానిక డిపో మేనేజర్ ఛాంబర్‌లో రోడ్డు ప్రమాదాలకు గురైన ఇద్దరు డ్రైవర్ల కుటుంబ సభ్యులకు డిపో మేనేజర్ కె.హనుమంతరావు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇటీవల యాక్సిడెంట్‌కు గురైన డ్రైవర్లు కె.పి.రాజు, పీవీఎస్.రావు తమ జీవిత భాగస్వాములతో కలసి పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు మరింత జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ వృత్తిలోని డ్రైవర్లకు కుటుంబసభ్యుల సహకారం ఎంతో అవసరమని, వారిని ప్రశాంతంగా విధులు నిర్వహించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి సహకరించాలన్నారు. అసిస్టెంట్ మేనేజర్ శ్రీలక్ష్మి, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.


డ్రైవర్ దంపతులతో మాట్లాడుతున్న డీఎం

## దేశ కీర్తిని నిలిపిన విశ్వగురు వివేకానంద

**గుడివాడ, న్యూస్‌టుడే:** భారత దేశ కీర్తి ప్రతిష్టలను విశ్వగురు స్థానంలో నిలిపిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని భారత వికాస పరిషత్ అమరావతి ప్రాంత సలహాదారు చోడవరపు విజయ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక ఏఎన్నార్ కళాశాలలో నిర్వహించిన వివేకానంద మాసోత్సవాల్లో ఆయన వివేకానందుని జీవిత ప్రాముఖ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో రూప్‌చంద్ జైన్, చందన శ్రీనివాస్, టి.హారిక, సామి రామ్మోహన్, ప్రిన్సిపల్ డాక్టర్ పీజే ఎస్.కుమార్, వైస్ ప్రిన్సిపల్ బీఎస్ఎస్.పద్మజ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న విజయ్ కుమార్


**ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్**
APCOB
(గవర్నమెంట్ పార్టనర్డ్ షెడ్యూల్డ్ బ్యాంక్)
హెడ్ ఆఫీస్: 27-29-28, ఎన్.టి.ఆర్. సహకార భవన్, గవర్నర్ పేట, విజయవాడ-520002.
ఫోన్: 90308 85607, 80969 05049

**బహిరంగ వేలము**

(డిప్యూటీ రిజిస్ట్రార్, సహకార సంఘములు / ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, విజయవాడ వారి ఉత్తర్వుల మేరకు)

డిక్రీదారు బ్యాంకు: ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, చల్లపల్లి బ్రాంచ్
ARC No.445/PTL/Challapalli/2024, Dated 03.05.2024 E.P.No.1544/PTL/Challapalli/2025
తీర్పు ఋణగ్రస్తులు: శ్రీ మద్దుల వెంకట సుబ్బారావు, తండ్రి: జగన్ మోహన్ రావు, డి.నెం.9-263-1, ఎం.జి.రోడ్, చల్లపల్లి-521126.
పైన తెలుపబడిన తీర్పు ఋణగ్రస్తుల నుండి బకాయి మొత్తం తేది.08.09.2025 నాటికి రూ.2,49,130/- (అక్షరాల రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు మాత్రమే) + తదుపరి వడ్డీ మరియు ఇతర ఖర్చులు.
పైన తెలుపబడిన తీర్పు ఋణగ్రస్తులు చెల్లించకపోయినందున ఈ దిగువ తెలుపబడిన చరాస్తిని వెబ్‌పోర్టల్ https://konugolu.ap.gov.in ప్లాట్‌ఫాం నందు ఈ-వేలం ప్రక్రియ ద్వారా "ఎక్కడ ఉన్నది అలా", "ఏమి ఉన్నది అలా" & "ఎంత ఉంటే అంత" అనే పద్ధతి ప్రకారం తేది.23-01-2026న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 01.00 గంటల వరకు ఈ-వేలం ద్వారా విక్రయించబడును.

**చరాస్తి వివరములు**

https://konugolu.ap.gov.in పోర్టల్ నందు వేలము వేయుచున్న రెడీమేడ్ గార్మెంట్స్ యొక్క పూర్తి వివరములు పొందుపరచబడినవి. కావున గమనించగలరు.
రిజర్వు ధర: రూ.3,17,000/- ధరావత్తు: రూ.31,700/- బిడ్డింగ్ ఇంక్రిమెంట్ వాల్యూ: రూ.5,000/-
పైన తెలుపబడిన బహిరంగ వేలములో పాల్గొనదలచినవారు ధరావత్తు రూపేణా చూపబడిన మొత్తము రూ.31,700/-లు https://konugolu.ap.gov.in పోర్టల్ నందు వారి పేరు / ఖాతా (User Type - Registered with DSC) రిజిస్టర్ చేసుకున్న పిమ్మట ఆన్‌లైన్ విధానంలో పోర్టల్‌లో 22.01.2026, ఉదయం 10-00 గం॥ల లోపు జమ చేయగలరు.
ఆధార్ మరియు పాన్‌కార్డ్ అప్‌లోడ్ చేయుటకు చివరి తేది: 22.01.2026, ఉదయం 10-00 గం॥ల లోపు.
చరాస్తి తనిఖీ: బ్యాంకు పనివేళలలో తేది.20.01.2026 (బ్రాంచి మేనేజర్‌ను సంప్రదించగలరు - 9030885607).
ఆన్‌లైన్ ద్వారా ధరావత్తుతో కలిపి బిడ్స్ సమర్పించుటకు చివరి తేది: 22.01.2026 ఉదయం 10-00 గం॥ల వరకు.
ఈ-వేలము తేది మరియు సమయము: 23.01.2026, ఉ॥ 11-00 గం॥ల నుండి మ॥ 1-00 గం॥ల వరకు

గమనిక:
1. వేలములో నిర్ణయించిన పాట మొత్తము వేలము జరిగిన తేదీ నుండి మూడు బ్యాంకు పనిదినములలో సేల్ ఆఫీసర్, గవర్నరు పేట వారి అకౌంట్‌కు NEFT/RTGS ద్వారా జమ చేయవలెను. లేని యెడల పాటదారుడు తాను చెల్లించిన ధరావత్తు తిరిగి ఇవ్వబడదు. అకౌంట్ వివరములు: అకౌంట్ పేరు: సేల్ ఆఫీసర్, O/o DR/OSD, అకౌంట్ నెం.610000005465, ఐఎఫ్ఎస్‌సి కోడ్: APBL0000126, బ్రాంచి: గవర్నరుపేట, ఆప్కాబ్, విజయవాడ.
2. పై విధముగా చెల్లించని యెడల మళ్ళీ తిరిగి బహిరంగ వేలము ద్వారా అమ్మబడును. దీనికి అగు ఖర్చులకు మరియు ఏర్పడే ఇబ్బందులకు మొదటి పాటదారుడే బాధ్యత వహించవలెను.
3. వేలములో పాల్గొన్నవారు ఇతరుల తరపున అయితే వారి నుంచి వ్రాత పూర్వకముగా ఒక ఆమోదిత ఉత్తరమును దాఖలు చేయవలెను. లేని యెడల వేలము తిరస్కరించబడును.
4. అత్యధిక పాటదారుడు పిసహా ధరావత్తు సొమ్మును మిగతా పాటదారులందరికీ పాట అనంతరము అనగా 3 పనిదినములలో తిరిగి చెల్లించబడును.
5. వేలము ఏ నిమిషములోనైనను ఎట్టి కారణము తెలుపకుండా నిలిపివేయుటకు, వాయిదా వేయుటకు, రద్దు పరచుటకు సేల్ ఆఫీసర్ గారికి సర్వహక్కులు గలవు.
6. బకాయి దారుడు పాట ముందురోజు సూర్యాస్తమయము లోపల తన ఋణమును పూర్తి పరిష్కారము కావించినచో పాట నిలిపి వేయబడును. ఆసక్తి కలిగిన పాటదారులు ఇతర వివరములకు సేల్ ఆఫీసర్, O/o డిప్యూటీ రిజిస్ట్రారు / ఓ.యస్.డి, ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లి., గవర్నర్‌పేట, విజయవాడ, ఫోన్: 80969 05049 మరియు బ్రాంచ్ మేనేజర్, చల్లపల్లి బ్రాంచ్, ఫోన్: 9030885607, బ్రాంచ్ మేనేజర్ వారి కార్యాలయ సమయములో సంప్రదించవచ్చును.

స్థలము : విజయవాడ
తేది : 07.01.2026
సం/- సేల్ ఆఫీసర్, O/o డిప్యూటీ రిజిస్ట్రార్ / ఓ.యస్.డి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లి., గవర్నర్‌పేట, విజయవాడ


(c) eenadu

# ఆవకాయ్.. పిలుస్తోంది రారండోయ్..

**మూడు రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించనున్న కార్యక్రమం**

**వి**ద్యుత్తు దీపాల వెలుగు జిలుగులు.. ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన వేదికలతో నదీతీరం కోలాహలంగా మారింది. ఆవకాయ్ కార్యక్రమం నిర్వహణతో నదీతీరంలో సందడి వాతావరణం నెలకొంది. కృష్ణానది ఒడ్డున పున్నమిఘాట్, నది మధ్యలో ఉన్న భవానీద్వీపం వేదికగా ఈనెల 8, 9, 10 తేదీల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా వేదికల వద్ద ఏర్పాట్లను పూర్తి చేశారు. బుధవారం సాయంత్రం పూజారులు కృష్ణమ్మకు హారతులు ఇచ్చారు. ప్రధాన వేదికపై కళాకారులు నృత్య సాధన చేశారు.

**- భవానీపురం, న్యూస్‌టుడే**

సీఎం ప్రారంభించనున్న బోట్ హౌస్

సిద్ధమైన స్టాళ్లు

ప్రధాన వేదికపై నృత్య సాధన

## ఫిబ్రవరి 7న 'నవోదయ' ప్రవేశ పరీక్ష

**హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే:** 2026-27 విద్యా సంవత్సరంలో వేలేరు జవహర్ నవోదయ విద్యాలయలో 9, 11 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి వీలుగా వచ్చే నెల 7న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి.ఎదునందన తెలిపారు. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను cbseitms.rcil.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

**వివాదం..**

# కొలిక్కి వచ్చినట్లే..!

★ విద్యుత్తు సీఎండీ వద్ద కీలక భేటీ...
★ రెండు శాఖల ఉన్నతాధికారుల ఒప్పందం

ఈనాడు, అమరావతి

విద్యుత్తు శాఖ, దుర్గగుడి మధ్య వివాదం కొలిక్కి వచ్చింది. విద్యుత్తు, దేవాదాయ ఉన్నతాధికారుల మధ్య కీలక సమావేశం బుధవారం జరిగింది. సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే అంశాలపై లోతుగా చర్చించి.. శాశ్వత పరిష్కారానికి నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడలో విద్యుత్తు సీఎండీ పి.పుల్లారెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో కమిషనర్ రామచంద్రమోహన్, ఈవో శీనానాయక్.. రెండు శాఖల అధికారులు పాల్గొని.. చర్చించారు.

**రెండు ప్రధాన నిర్ణయాలు...**

★ దుర్గగుడికి చెందిన ఒక మెగావాట్ సౌర ప్లాంట్‌కు 500 కిలోవాట్స్ సామర్థ్యం ఉన్న రెండు నెట్ మీటరింగ్ వ్యవస్థల ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు. ★ 2023 నుంచి దుర్గగుడికి చెందిన విద్యుత్తు పెండింగ్ బిల్లులను సౌర విద్యుత్తును మినహాయించి మిగతాది చెల్లించేలా.. ఒప్పందం జరిగినట్లు తెలిసింది.

**మంత్రులతో భేటీ నేడు..**

దేవాదాయ, విద్యుత్తు శాఖ మంత్రులు.. ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్ సమక్షంలో గురువారం తుది సమావేశం ఏపీ సచివాలయంలో జరగనుంది. రెండు శాఖల ఉన్నతాధికారుల మధ్య బుధవారం సమావేశ నిర్ణయాలను.. మంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. వారి అనుమతితో.. సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం దీనిని తీవ్రంగా పరిగణించి వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇద్దరు మంత్రులతో రెండుసార్లు వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత సమస్య పూర్తిగా పరిష్కారం కానుంది.

**నాలుగు రోజుల్లో టెండర్లు..**

దుర్గగుడికి చెందిన ఒక మెగావాట్ సౌర విద్యుత్తు ప్లాంట్‌ను రెండుగా విభజించేందుకు మరో 3,4 రోజుల్లో టెండర్లు పిలవనున్నారు. 500 కిలోవాట్స్ చొప్పున రెండుగా విభజించి నెట్ మీటరింగ్ పెట్టేందుకు.. ఇప్పటికే టెక్నికల్ శాంక్షన్స్ అయిపోయాయి. దీనికి అవసరమైన నిర్మాణాలు, పరికరాలను అమర్చే సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవనున్నారు. ప్రస్తుతం ప్లాంట్ వద్ద నెట్ మీటరింగ్‌ను 500 కిలోవాట్స్‌గా మార్చడంతోపాటు కొత్తగా మరొకటి అమర్చి.. విద్యుత్తును గ్రిడ్‌కు పంపనున్నారు.

**రూ.49 లక్షల చెల్లింపు...**

దుర్గగుడికి 2023 నుంచి మొత్తం రూ.3.90 కోట్ల విద్యుత్తు బిల్లులను ఇవ్వగా.. రూ.49లక్షలు చెల్లించారు. మిగతా.. రూ.3.41 కోట్లలో ఎంత చెల్లించాలనేది మంత్రుల సమావేశంలో నేడు తేల్చనున్నారు. వీలైనంత వరకు బిల్లుల్లో హెచ్చుతగ్గులను సర్దుబాటు చేసి.. చివరకు ఎంత కట్టాలో నిర్ణయించనున్నారు.

# తెలివినిచ్చే సంపద... తెచ్చుకుందాం పదపద!

**పుస్తక పండగకు అపూర్వ స్పందన**

36వ పుస్తక మహోత్సవం ఘనంగా కొనసాగుతోంది. ఈనెల 02 నుంచి ఆరంభమైన.. 11 రోజుల ప్రదర్శనలో ఇప్పటికి ఆరు రోజులు ముగిసింది. మరో ఐదు రోజులే పుస్తక మహోత్సవం కొనసాగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9గంటల వరకు ప్రదర్శన జరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత నుంచి పుస్తక మహోత్సవ ప్రాంగణానికి భారీగా సందర్శకులు తరలివస్తున్నారు. పిల్లలకు పుస్తకాలపై ఆసక్తి పెంచాలనే భావన తల్లిదండ్రుల్లో పెరిగింది. పుస్తక మహోత్సవానికి తరలివస్తున్న వారిలో ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ చిన్నారులను తేవడమే నిదర్శనం.


పుస్తకాలను పరిశీలిస్తున్న సందర్శకులు

**పుస్తకాలు కొనమంటున్నారు:** పుస్తక ప్రదర్శనలకు పిల్లలను తీసుకొస్తే.. వారి చేకూరే ప్రయోజనాలు చాలా ఉంటాయని.. పటమటవాసి లావణ్య తెలిపారు. తాను నాలుగేళ్లుగా ఇద్దరు పిల్లలతో పుస్తక మహోత్సవానికి వస్తున్నట్లు వెల్లడించారు. సెలవులు, సాయంత్రం వేళల్లో మొబైల్‌తోనే గడిపే వాళ్లు.. ఇక్కడికి రాగానే సరికొత్త అనుభూతికి లోనవుతూ.. వారికి నచ్చిన పుస్తకాలను కొనాలని అడగడం ఆనందంగా ఉందన్నారు.

**మహోత్సవంలో ఈనాడు..**

**సాయంత్రం**

**5 గంటలు:** మునిపల్లె రాజు శతజయంతి సభ, అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, వక్తలు వాడ్రేవు వీరలక్ష్మీదేవి, కాట్రగడ్డ దయానంద్.

★ **సాయంత్రం 5.45:** పాతికేళ్ల విమర్శ అండ్ బుకర్ నోబెల్ బహుమతి పొందిన పుస్తకాల పరిచయ సభ. అధ్యక్షులు.. నండూరి రాజగోపాల్, వక్తలు డాక్టర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, తెలకపల్లి రవి, డాక్టర్ మేడిపల్లి రవికుమార్, గుంటూరు లక్ష్మీనరసయ్య.

★ **రాత్రి 7గంటలు:** విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పుస్తకాల ఆవిష్కరణ సభ. (శత వసంతాల అరుణ పథం, మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది.?, కార్ల్‌మార్క్స్ జీవిత సంగ్రహం, సైన్స్‌కు దేశంలో గడ్డుకాలం పుస్తకాల ఆవిష్కరణ.) అధ్యక్షులు గడ్డం కోటేశ్వరరావు.

★ **రాత్రి 8 గంటలు:** యండమూరి వీరేంద్రనాథ్, కోదండరామిరెడ్డి.. సినీ అనుభవాల జుగల్బందీ.

**- ఈనాడు, అమరావతి**

# గోధుమ పిండి... అరకొరే..!

గ్రామాలకు సరఫరా కాని వైనం..

**కూ**టమి సర్కారు పౌర సరఫరాల్లో సంస్కరణల దిశగా అడుగేస్తోంది. కొత్త ఏడాది కానుకగా గోధుమ పిండి, రాగులు, జొన్నలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే.. పంపిణీ విధానంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. కార్డుదారులు అందరికీ ఇస్తారనుకుంటే.. పట్టణాల్లో వారికే పంపిణీ చేస్తామనడంతో గ్రామీణ లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు.

**ఇదేం విధానం..**

★ ఉమ్మడి జిల్లాలో 11.07 లక్షల రేషన్ కార్డులు.. 2,016 చౌక దుకాణాలు ఉన్నాయి. ఒక్కో కార్డుకు కిలో చొప్పున ఇవ్వాల్సి ఉన్నా.. పట్టణాల్లో మాత్రమే ఇస్తామంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 500 టన్నుల మేరకే గోధుమ పిండి సరఫరా అయింది. తాడిగడప పట్టణమైనా ఆ పరిధిలో ఏ దుకాణానికి సరఫరా కాలేదు. విజయవాడ నగర పరిధిలోనూ చాలా దుకాణాల్లో సరఫరా కావడం లేదు.

★ **వీరులపాడు మండలంలో** ఓ రేషన్ దుకాణంలో వచ్చిన వారంతా గోధుమ పిండి అడగడంతో డీలర్లు లేదన్నారు. ప్రభుత్వం జనవరి నుంచి ఇస్తామంటే.. మీరు రాలేదంటారేమని నిలదీశారు. డీలర్లే అమ్మేసుకుని లేవని చెబుతున్నారని ఏకంగా అధికారులకు ఫిర్యాదు చేయగా.. సరఫరానే లేదనడంతో లబ్ధిదారులు శాంతించారు.

★ ఉమ్మడి జిల్లాలో అనారోగ్య సమస్యలు వివిధ కారణాలతో అన్నానికి ప్రత్యామ్నాయంగా గోధుమ పిండితో చేసిన పుల్కాలు, రోటీలు తింటున్నారు. గతంతో పోలిస్తే వినియోగం బాగా పెరిగింది. ★ సంక్రాంతి పిండి వంటలకు వాడేందుకు డిమాండ్ ఎక్కువ ఉంటోంది. నగరాలు, పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే గోధుమ పిండి వినియోగం ఎక్కువ. ప్రభుత్వం సవ్యంగా సరఫరా చేయకపోవడంతో లబ్ధిదారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ★ కృష్ణా జిల్లా జేసీ నవీన్, ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ సతీశ్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సరఫరా చేస్తున్నాం. పల్లెల్లో అవసరాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం.. అన్నిచోట్ల సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు

**- ఈనాడు, అమరావతి**

## మాతా.. శిశు మరణాల నియంత్రణకు చర్యలు

**పాయకాపురం, న్యూస్‌టుడే :** మాతా శిశు మరణాలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాతా శిశు మరణాల పర్యవేక్షణ, ప్రతి స్పందన కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మరణాలు సంభవించకుండా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో క్రమశిక్షణతో సేవలు అందించాలని సూచించారు. చిన్న చిన్న జాగ్రత్తలే మాతా శిశు ప్రాణాలకు రక్షణగా నిలుస్తాయని చెప్పారు. ఇప్పటికే నమోదైన మరణాలకు కారణాలు విశ్లేషించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించి, అమలు చేయాలని ఆదేశించారు. గర్భిణులు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకునేలా ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు అవగాహన కల్పించాలని కోరారు. రక్తహీనత సమస్య రాకుండా, పౌష్టికాహారం, అవసరమైన మందులు ఇవ్వాలని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భిణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎం.సుహాసిని, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ, సాధికారిత అధికారి షేక్ రుక్సానా సుల్తానాబేగం, వైద్య నిపుణులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

## తాటాకు మాల... తళుకులీనేల...

**ఎం**తో అందంగా కనిపిస్తున్న పూలు, పూలమాలలు తాటాకుతో చేశారంటే నమ్ముతారా? విజయవాడ స్టెల్లా కళాశాల ఆడిటోరియంలో ఎమ్ఎస్ఎమ్ఈ ఆధ్వర్యంలో ఖాదీ మహోత్సవ్ పేరుతో నిర్వహిస్తున్న హస్తకళలు, చేనేత ఎగ్జిబిషన్‌లో ఈ తాటాకు పూలు, పూల దండలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన జయమణి నిర్వహిస్తున్న స్టాల్‌లో వాటిని అమ్మకానికి ఉంచారు. ఈ మాలలు తయారు చేసేందుకు లేత తాటాకులు వినియోగిస్తామని తెలిపారు. వాటిని జాగ్రత్తగా ఈనెలుగా చేసి మాలలు రూపొందిస్తామని, వాటికి అద్దే రంగులు సైతం సహజ సిద్ధమైనవని ఆమె వివరించారు. ఒక్కో మాల తయారీకి దాదాపు 10 రోజుల సమయం పడుతుందని, వాటిని ఎంతో కాలం ఉపయోగించవచ్చని, నీళ్లతో శుభ్రం చేసుకున్నా.. పాడయ్యే అవకాశం లేదని ఆమె తెలిపారు. **- ఈనాడు, అమరావతి**

# కొండపల్లి రైల్వేస్టేషన్‌కు మహర్దశ

**రూ.10 కోట్లతో అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా**

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, కొండపల్లి

**కొం**డపల్లి రైల్వేస్టేషన్‌ను అమృత్ భారత్ 2.0 పథకం కింద రూ.10 కోట్ల నిధులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈమేరకు ఎంపీ కేశినేని శివనాథ్.. రైల్వే అధికారులతో కలిసి కొండపల్లి, విజయవాడ శివార్లలోని రైల్వేప్రాజెక్టులను బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, విజయవాడ సీనియర్ డివిజినల్ ఇంజినీర్(కోఆర్డినేషన్) నెల్లి భానుసూర్యప్రకాష్, రైల్వే డివిజినల్ ఇంజినీర్ మయాంక్‌తో కలిసి రైల్వేట్రాక్ వెంట ఎంపీ పర్యటించారు.

**ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయ్..**

కొండపల్లిలో ప్లాట్‌ఫామ్ ఎత్తు పెంచడం, మౌలిక సౌకర్యాల కల్పనకు ఏం చేయాలో అధికారులతో చర్చించారు. అమరావతి రాజధానికి తగ్గట్టుగా స్టేషన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎంపీ తెలిపారు. ఇక్కడ త్వరలో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయన్నారు. ★ తర్వాత ట్రాక్‌పై నడిచి... కొండపల్లి నుంచి విజయవాడ వరకూ రైల్వేట్రాక్ వెంట డ్రెయిన్ల సమస్య పరిశీలించారు. కొండపల్లి ఎస్టీకాలనీ వద్ద రైల్వేట్రాక్ కింద డ్రెయినేజీలో ఏటా వర్షాకాలంలో నీళ్లు సరిగా పారక.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ, ఎమ్మెల్యేలు.. రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

**విజయవాడ శివార్లలో 150 ఎకరాల్లో..**

విజయవాడ రైల్వేస్టేషన్‌కు ప్రత్యామ్నాయంగా శివార్లలోని బల్బుక్యాబిన్ వద్ద మరో స్టేషన్ ఏర్పాటుకు అనువుగా ఉన్న 150 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. ★ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఇప్పటికే బల్బు క్యాబిన్ వద్ద కొత్త స్టేషన్ ఏర్పాటు గురించి చర్చించామనీ.. అందుకే స్థలం పరిశీలిస్తున్నామని ఎంపీ చెప్పారు.

**రైల్వేశాఖకు సమగ్ర నివేదిక..**

కొండపల్లి రైల్వేస్టేషన్ పరిధిలోని సమస్యలు, ట్రాక్ వెంట ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరిధిలో ప్రజల ఇబ్బందులపై రైల్వే అధికారులకు సమగ్ర నివేదికను ఇవ్వనున్నట్లు ఎంపీ తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులకు స్వయంగా.. అక్కడి సమస్యలను చూపించారు.

**కల నెరవేరబోతోంది..** కొండపల్లివాసుల కల త్వరలో నెరవేరబోతోందని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఎంపీ చిన్ని సహకారంతో రైల్వేస్టేషన్ అభివృద్ధికి రూ.10 కోట్లను మంజూరు చేయించినట్టు పేర్కొన్నారు.

రైల్వే అధికారులతో మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

# గొల్లపూడి జంక్షన్‌లో క్లోవర్ లీఫ్!

✦ ఒక్కోవైపు 15 మీటర్ల వెడల్పుతో సర్వీస్ రోడ్డు నిర్మించాలి
✦ పశ్చిమ బైపాస్ పరిశీలనలో అధికారులకు ఎంపీ సూచనలు

**ఈనాడు, అమరావతి:** పశ్చిమ బైపాస్‌పై క్లోవర్ లీఫ్‌తోపాటు సర్వీసు రోడ్లు కావాలని ఓ వైపు ప్రజాప్రతినిధులు, స్థానికులు పట్టుబడుతున్నారు. ఇటీవల ఎంపీ చిన్ని ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో తాజాగా బుధవారం ఎన్‌హెచ్ విజయవాడ డిప్యూటీ మేనేజర్ ఎషప్త్ శ్రీవాత్సవ, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లు కలిసి పరిశీలించారు. బైపాస్‌లో క్లోవర్ లీఫ్ సర్వీస్ రోడ్ల ప్రాధాన్యం.. అవి లేక ఎదురవుతున్న సమస్యలపై ఎన్‌హెచ్ అధికారులతో చర్చించారు. సాధ్యాసాధ్యాలు, ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి తదుపరి కార్యచరణ రూపొందిస్తారు.

**సర్వీస్ రోడ్డే కీలకం...**

★ విజయవాడ పశ్చిమ బైపాస్, ఎన్‌హెచ్-65 కలిసే గొల్లపూడి జంక్షన్ దగ్గర క్లోవర్ లీఫ్ ఇంటర్ ఛేంజ్ నిర్మాణం తప్పనిసరిగా ఉండాలని ప్రతిపాదించారు. ఇది లేకపోతే రెండు రహదారుల్లో ప్రయాణికులు గందరగోళానికి గురై.. ప్రమాదాలు జరిగే వీలుందన్నారు. ★ చినఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ప్యాకేజీ-3లో 30 కిమీ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు వేయాలనీ, ఒక్కోవైపు 15 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలు నిర్మించాలని అడిగారు. ★ నిబంధనల మేరకు.. ఒక్కోవైపు 7.5 మీటర్లతో రెండు వరసల దారే నిర్మిస్తారని అధికారులు చెప్పారు.

★ ఈ మార్గాన్ని బైపాస్‌లా చూడొద్దనీ.. అమరావతికి మార్గం కావడంతో భావిఅవసరాలు, నగరీకరణ పెరుగుతుందనీ.. ఆ మేరకు సర్వీస్ దారులు వేయాలని ఎంపీ వివరించారు. ★ ప్రతి గ్రామానికి స్లిప్ రోడ్లు ఉన్నా అప్రోచ్‌లు లేక ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రయాణికుల అసౌకర్యం పరిష్కరించాలని సూచించారు. ★ కొండపల్లి రైల్వేస్టేషన్ నుంచి హైవే కలిసే చోట రోడ్డు వెడల్పు చేయాలని కోరారు.

**భద్రత.. మన బాధ్యత**

37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలో వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీశ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రహదారిపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ ముందుకు సాగారు. **- సూర్యారావుపేట**

# వడోదరలో సతీష్ అరెస్టు

★ పిల్లల విక్రయాల కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
★ అక్రమ రవాణాలో కవితకు కొరియర్‌గా మెలిగిన నిందితుడు

ఈనాడు, అమరావతి

**పి**ల్లల విక్రయాల కేసులో తప్పించుకు తిరుగుతున్న సతీష్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో నమోదైన కేసులో సతీష్‌ను నిందితుడిగా చేర్చారు. ఈ నేపథ్యంలో నిందితుడి అరెస్టుకు విజయవాడ నుంచి ప్రత్యేక బృందం అహ్మదాబాద్ వెళ్లింది. గుజరాత్‌లోని వడోదరలో మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని అక్కడ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానంలో ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని విజయవాడకు తీసుకొస్తున్నారు. దీంతో ఇప్పటివరకు కవితతోపాటు సతీష్ అరెస్టయ్యారు. మరో నిందితుడు అనిల్.. కిడ్నాప్ కేసులో మహారాష్ట్రలో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. అతన్ని పీటీ వారెంటుపై విజయవాడ కోర్టులో హాజరుపరిచేందుకు మరో బృందం బయలుదేరి వెళ్లింది.

**క్యాటరింగ్ పనులు చేస్తూ...**

గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా జోతాస‌న్‌కు చెందిన సుదర్శన్.. స్వగ్రామం నుంచి ఉపాధి నిమిత్తం వడోదర వెళ్లి అక్కడ క్యాటరింగ్ పనులు చేసుకుంటున్నాడు. ప్రత్యేక బృందం .. నిందితుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా, స్థానిక పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అనిల్ బంధువైన సతీష్.. కవితకు పిల్లల చేరవేతకు కొరియర్‌గా పనిచేశాడు. ముంబయిలో కవిత.. పిల్లలను సతీష్‌కు ఇస్తుంది. అతను పిల్లలను విజయవాడ, హైదరాబాద్ తీసుకొచ్చి స్థానిక ముఠాలకు అప్పగించేవాడు. ఈ కేసులో కవిత తరఫున పిల్లల చేరవేతలో తోడ్పడిన నూరి కోసం ముంబయి సమీపంలోని థానేలో గాలిస్తున్నారు. మరో నిందితురాలు ప్రియాంక కోసం విజయవాడ నుంచి మరో బృందం దిల్లీ వెళ్లింది.

**నున్న కేసులో సరోజినికి రిమాండ్..**

ప్రధాన నిందితురాలు సరోజినిని పీటీ వారెంట్‌పై నున్న పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం సరోజిని భవానీపురం స్టేషన్‌లో నమోదైన శిశు విక్రయాల కేసులో విజయవాడ జిల్లా కారాగారంలో రిమాండ్‌లో ఉంది. ఆమెపై నున్న, కొత్తపేట స్టేషన్లలోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో సంబంధిత పోలీసులు పీటీ వారెంట్లను దాఖలు చేశారు. నున్న పోలీసులను పీటీ వారెంట్ అనుమతించటంతో నిందితురాలు సరోజిని కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు ఈనెల 12 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో తిరిగి జైలుకు తరలించారు.

(c) eenadu

## తెగువ తగునా.. ఆపినా ఆగునా..!

ఏదైనా వాహనం మార్గ మధ్యంలో ఆగిపోతే.. మరో వాహనం సాయంతో లాక్కుని వెళ్లడం సహజమే. కానీ ఈ చిత్రంలో చూడండి.. ఒక చిన్నతాడు ఆటోకి కట్టి మరో ఆటోను ప్రమాదకరంగా తరలిస్తున్నారు. ముందు ఆటో ఒక్కసారిగా బ్రేకు వేస్తే.. వెనుకది ఢీకొట్టేస్తుంది. అలా జరగకుండా ఉండేందుకని రెండు వాహనాల మధ్య ఒక వ్యక్తి చెయ్యి అడ్డుగా పెట్టారు. ముందు ఆటో అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే చేయి విరగడమే కాదు.. మనిషికి కూడా ప్రమాదమే. ఎంతో రద్దీగా ఉండే చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఇలా ప్రయాణిస్తున్నారు. రమేష్ ఆసుపత్రి- మహానాడు కూడలి మధ్య కనిపించిన చిత్రమిది. - **ఈనాడు, అమరావతి**

ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు, విజేతలతో కళాశాల కార్యదర్శి శ్రీనివాస్, ఏవో నారాయణరావు, ప్రిన్సిపల్ కృష్ణవేణి తదితరులు

## మురిపించే ముగ్గులు.. ఆకట్టుకునే రంగులు

91.9 FM VIJAYAWADA

**చిట్టినగర్, న్యూస్‌టుడే:** సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో 'ఈనాడు' ఈఎఫ్ఎం 91.9 ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు బుధవారం నిర్వహించారు. విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పండుగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణపై సందేశాత్మక ముగ్గులు వేసి ఔరా అనిపించారు. తోటి విద్యార్థినులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులంతా సందడి చేశారు. పోటీల్లో బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థిని కె.దివ్య ప్రథమ బహుమతి.. బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని టి.జ్యోతి, ద్వితీయ, ఎన్. హర్షిత తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. విజేతలకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టి.శ్రీనివాస్, ఎస్సార్ఎస్వీ బీఈడీ కళాశాల కార్యదర్శి సతీష్, ఏవో వి.నారాయణరావు, ప్రిన్సిపల్ జి.కృష్ణవేణి, ప్రధాన స్పాన్సర్ డైమండ్ నెక్స్ట్ బ్రాంచి మేనేజర్ సయ్యద్ నజీర్ అహ్మద్, సపోర్ట్ స్పాన్సర్ పద్మజా సుజుకీ వన్‌టౌన్ ఇన్‌ఛార్జి ఎ.కృష్ణవేణి బహుమతులు అందించారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా డైమండ్ నెక్ట్స్, సపోర్ట్ స్పాన్సర్‌గా పద్మజా సుజుకీ, అసోసియేటెడ్ స్పాన్సర్‌గా ప్రియా ఫుడ్స్ వ్యవహరించాయి.

## సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో

**విజయవాడ సిటీ, న్యూస్‌టుడే:** విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం 'ఈనాడు' ఈఎఫ్ఎం 91.9 ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు సందేశాత్మకంగా... అందంగా ముగ్గులను వేశారు. సంక్రాంతి పండగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణపై చూడముచ్చటగా రంగవల్లులు తీర్చిదిద్దారు. కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం ఏర్పడింది. తోటి విద్యార్థులంతా ముగ్గులు వేసిన సహచరులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎ.సునీత మాట్లాడుతూ.. విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని అన్నారు. బి.రమ్య ప్రథమ, డి.త్రివేణి ద్వితీయ, డి.కీర్తి తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ సునీత, పద్మజా సుజుకీ అడ్మిన్ ఆఫీసర్ కె.మీనాకేతన్, డైమండ్ నెక్ట్స్ అడ్మిన్ ఆఫీసర్ షేక్ హర్షద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్‌గా డైమండ్ నెక్ట్స్, సపోర్ట్ స్పాన్సర్‌గా పద్మజా సుజుకీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ప్రియా పుడ్స్ వ్యవహరించాయి.

ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు, విజేతలతో కళాశాల ప్రిన్సిపల్ సునీత, పద్మజా సుజుకీ అడ్మిన్ ఆఫీసర్ మీనాకేతన్, డైమండ్ నెక్ట్స అడ్మిన్ ఆఫీసర్ షేక్ హర్షద్ తదితరులు

## చిన్న జాగ్రత్తలతో.. కుటుంబాలు సురక్షితం

ప్లకార్డులతో విద్యార్థినుల అవగాహన ప్రదర్శన

**సూర్యారావుపేట, న్యూస్‌టుడే :** ప్రయాణ సమయంలో తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే కుటుంబాలను సురక్షితంగా ఉంచుతాయని కలెక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. సమష్టి కృషితో రహదారి భద్రతలో జిల్లాను నంబర్ వన్‌గా నిలుపుదామని పిలుపునిచ్చారు. బుధవారం మహాత్మా గాంధీ రోడ్డులోని ఈట్ స్ట్రీట్ నుంచి 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాకథాన్ నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. శిరస్త్రాణం, సీటు బెల్టు వినియోగం, మద్యం తాగి వాహనాలు నడపకపోవడం, అధిక వేగాన్ని నివారించటం వంటి జాగ్రత్తలు కుటుంబానికి భద్రత కల్పిస్తాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ డీసీపీ షిరీన్‌బేగం మాట్లాడుతూ.. పోలీసులు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ప్రమాదాలు, మరణాలు తగ్గాయని తెలిపారు. మన భద్రత కోసం పెట్టుకున్న నిబంధనలను మనం పాటించకుంటే ఎలా? అని ప్రశ్నించారు. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్ మాట్లాడుతూ.. రహదారి భద్రతా సమావేశాల్లో తీసుకుంటున్న నిర్ణయాలను ఆయా శాఖలతో కలిసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వాములు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ.. రవాణాశాఖ చేపట్టిన కార్యక్రమాలను అభినందించారు. ప్రమాదాల నివారణలో జిల్లా యంత్రాంగం చేపట్టే కార్యక్రమాల్లో ఉద్యోగులు కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆర్టీఓలు ఆర్.ప్రవీణ్, ఎ.వెంకటేశ్వరరావు, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు, ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వయకర్త కొల్లేటి రమేష్, ఎన్‌హెచ్ పీడీ విద్యాసాగర్, గవర్నర్‌పేట ఆర్టీసీ డిపో మేనేజర్ కె.బసవయ్య, సుదీక్షణ్ ఫౌండేషన్ సి.హెచ్.విమల తదితరులు పాల్గొన్నారు.

## సోగ్గాడే.. దొంగనాయనా..!

**కల్యాణ మండపాల్లోనే చోరీలు ● 'న్యాట్‌గ్రిడ్'లో ఫొటో అప్‌లోడ్ చేయడంతో వెలుగులోకి..**

ఈనాడు - అమరావతి, న్యూస్‌టుడే - విజయవాడ నేరవార్తలు

చేతికి బంగారు ఉంగరాలతో ధర్మేంద్ర

స్వాధీనం చేసుకున్న నగలు

సంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడు. టిప్‌టాప్‌గా.. సోగ్గాడిలా తయారవుతాడు. పెళ్లి వారి దగ్గరి బంధువులా కనిపిస్తాడు. చేతికి తళతళలాడే బంగారు ఉంగరాలు పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తాడు. పెళ్లి వాళ్లు ఆదమరిచి ఉండగా బంగారం, వెండి వస్తువులు తీసుకుని ఉడాయిస్తాడు. అనుమానితుడి ఫొటోను 'న్యాట్‌గ్రిడ్'లో అప్‌లోడ్ చేయగానే అతని నేర చరిత్ర ఒక్కసారిగా బట్టబయలైంది. పోలీసులను సైతం విస్తుబోయేలా చేసిన అతడి వివరాలు ఇలా ఉన్నాయి...

### వెండి బిందెల చోరీపై దృష్టి పెడితే..

గత ఏడాది నవంబరు 7న విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లివారికి చెందిన రెండు వెండి బిందెలు చోరీకి గురయ్యాయి. సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టి ఒక వ్యక్తిని అనుమానించారు. పెళ్లి వీడియో నుంచి అతడి ఫొటో సేకరించారు. అది మినహా ఏ ఇతర ఆధారాలు లేకపోవడంతో సీసీఎస్ పోలీసులు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ 'న్యాట్‌గ్రిడ్' ఆశ్రయించారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమగ్ర నిఘా సమాచార వ్యవస్థే... న్యాట్‌గ్రిడ్. ముంబయి దాడుల తర్వాత అనుమానితుల కదలికలను ముందుగానే గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. పోలీస్, బ్యాంకింగ్, టెలికం, వీసా, పన్నుల విభాగం తదితర 21 సంస్థల డేటా బేస్‌ను న్యాట్‌గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. నిందితుడి ఫొటోను దీనిలో అప్‌లోడ్ చేయగానే.. అతని పేరు తెనాలికి చెందిన నార్ల ధర్మేంద్ర (46)గా తేలింది.

### బంగారం వ్యాపారం చేసి...

ధర్మేంద గతంలో తెనాలిలో బంగారు నగల దుకాణం నిర్వహించేవాడు. దానిలో నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో వ్యాపారానికి సంబంధించిన పన్నులను ఎగ్గొట్టడంతో అతడిపై 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్' (సీబీడీటీ) కేసు నమోదు చేసి.. ఆ వివరాలు న్యాట్‌గ్రిడ్‌లో ఉంచారు. పోలీసులు నిందితుడి ఫొటో పెట్టగానే ఆ వివరాలు బయటకు వచ్చాయి. బంగారం వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కల్యాణ మండపాలకు దర్జాగా వెళ్లి ఆదమరిచి ఉన్నపుడు చోరీ చేసి ఉడాయించేవాడు.

### పాత కేసుల చిట్టా..

ధర్మేంద్ర 2022లో కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కల్యాణ మండపంలో 91 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఆ కేసు వివరాలను సరిపోల్చగా.. దానిలోనూ ఇతడి పాత్ర ఉందని తేలింది. చోరీ సొత్తు నుంచి 61 గ్రాముల బంగారాన్ని తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక గుంటూరులో ఇదే తరహాలో కల్యాణ మండపాల్లో రెండు నేరాలు చేయగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

### పోలీసులకు సీపీ అభినందనలు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ రాజశేఖర్‌బాబు ప్రత్యేకంగా అభినందించారు. సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు నేతృత్వంలో బృందం సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఇతని వద్ద 2022 కేసుకు సంబంధించి రూ.9లక్షల విలువైన 61 గ్రాముల బంగారం, గత ఏడాది కేసులో రూ.3లక్షల విలువైన రెండు వెండి బిందెలు స్వాధీనం చేసుకున్నారు.

## చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

## 'తెదేపా కార్యకర్తల్లో అసంతృప్తి సమంజసం కాదు'

మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, పక్కన ప్రభుత్వ విప్ సౌమ్య

**నందిగామ, న్యూస్‌టుడే:** గత వైకాపా ప్రభుత్వ అరాచక పాలన చూసిన తెదేపా కార్యకర్తలు.. నేటి గాంధేయపాలనలో కొంత అసంతృప్తిగా ఉన్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు గాంధేయవాది కావడం వల్ల దానికి తగ్గట్టుగానే ప్రశాంతమైన పాలన సాగిస్తున్నారని చెప్పారు. నందిగామలో కాకతీయ అపోలో స్కూలు వార్షికోత్సవానికి హాజరైన ఆయన.. బుధవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, విప్ సౌమ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సహజంగా వైకాపా ప్రభుత్వంలో ఇబ్బంది పడిన తెదేపా కార్యకర్తలు.. దానిలో కొంతైనా చేయలేకపోతే ఎలా అనే అసంతృప్తితో ఉన్నా.. అది సమంజసం కాదని తెలిపారు. దీనికి అర్థం ఉన్నా క్షణికావేశాలను పక్కన పెడితే దీర్ఘకాలంలో సీఎం చంద్రబాబునాయుడు శైలీ కరెక్ట్ అని, దీని వల్లే ప్రయోజనం ఉంటుందన్నారు. స్త్రీశక్తి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపల్ల మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. పురుషులకు సీట్లు దొరకట్లేదని కొంత ఇబ్బందిగా ఉంటున్నారని తెలిపారు. ఈ పథకం ఉద్దేశం పూర్తి స్థాయిలో విజయవంతమైందని రఘురామకృష్ణరాజు చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సీఎం చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైందన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో విశాఖపట్నంలో ఎయిర్‌పోర్టు ఉండగా భోగాపురంలో ఎందుకు దండగని జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారని విమర్శించారు. ఈ విషయం అప్పట్లోనే టీవీల్లో వచ్చిందని తెలిపారు.

## పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి దుర్గేష్

**భవానీపురం, న్యూస్‌టుడే:** రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక రంగానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యం, సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున పున్నమిఘాట్, భవానీద్వీపంలో ఆవకాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆవకాయ్ కార్యక్రమంలో సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం పున్నమిఘాట్ వద్ద హౌస్‌బోట్లను ప్రారంభించనున్నారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదీతీరాల్లోని ఇతర ప్రాంతాల్లోను హౌస్‌బోట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న కార్యక్రమానికి కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన హౌస్‌బోట్లను పరిశీలించారు. పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.

## స్థల వివాదం పరిష్కారం

**భవానీపురం, న్యూస్‌టుడే:** పున్నమిఘాట్ వద్ద ఆవకాయ్ కార్యక్రమానికి ఏర్పడిన అడ్డంకులు తొలిగాయి. పున్నమిఘాట్ వద్ద ఆవకాయ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రైవేటు స్థలాల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా ఏవిధంగా ఏర్పాట్లు చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ప్రైవేటు స్థలాల యజమానులతో బుధవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థల యజమానులకు నష్టపరిహారం ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

## ఆడపిల్లలు ధైర్యంగా ముందడుగు వేయాలి

మాట్లాడుతున్న హోం మంత్రి అనిత, వేదికపై రమాదేవి, రావి శారద, మల్లాది స్వాతి, సుంకర శోభారాణి, ఉషారాణి, రాయపాటి శైలజ, స్వరూపారాణి తదితరులు

**కృష్ణలంక (విజయవాడ), న్యూస్‌టుడే:** మహిళలు నేడు అన్ని రంగాల్లో ఉన్నత స్థితికి ఎదుగుతున్నారని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా చేరాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తరుణీ తరంగాలు ఆధ్వర్యంలో మహిళా ఫెస్ట్- 2026ని విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని మంత్రి, తరుణీ తరంగాలు పతాకాన్ని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.ఉషారాణి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అనిత మాట్లాడుతూ.. నేను ఆడపిల్లను.. ఏమీ చేయలేను అనే భావన వదిలేసి ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనేది వాస్తవమని అన్నారు. విద్యార్థినులు, యువతులు చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమ ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఘటనలు చూస్తుంటే.. మనసు తరుక్కుపోతోందంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. దేనినైనా ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని, ధైర్యంగా 'నో' చెప్పడం అలవాటు చేసుకోవాలని సూచించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. మహిళాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఇటీవల క్రికెట్‌లో రాణించిన రాష్ట్ర క్రీడాకారిణికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించిందని తెలిపారు.

### పలువురికి సత్కారం

వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు సత్కరించారు. అమరావతి రేర్ డిసీజెస్ సంస్థకు చెందిన సుంకర శోభారాణి, ప్రముఖ గాయని మల్లాది స్వాతి, ఎల్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధి దాసరి స్ఫూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి తరుణీ తరంగాలు అధ్యక్షురాలు డాక్టర్ రావి శారద అధ్యక్షత వహించారు. సభ్యులు డి.రమాదేవి, శ్రీదేవి, స్వరూపారాణి, డాక్టర్ విద్యాకన్నా, డాక్టర్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

**బ్రాయిలర్ ధరలు** (కిలో 1కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295.
**అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.

## నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ

**ఈనాడు - అమరావతి:** నకిలీ మద్యం కేసులో నలుగురు నిందితులను కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎక్సైజ్ కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులు తలారి రంగయ్య (ఏ14), ధారబోయిన ప్రసాద్ (ఏ23), బాలాజీ (ఏ3), సుదర్శన్ (ఏ21)లను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు పిటిషన్లు వేశారు. వీటిపై ఈనెల 9 నుంచి 12 వరకు విచారించేందుకు ఎక్సైజ్ పోలీసులకు కోర్టు అనుమతించింది. వీరిని గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో విచారించనున్నారు. ● ఇదే కేసులో వైకాపా నేత జోగి రమేష్, రాము, అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహన్‌రావు, తలారి రంగయ్య, బాలాజీ, సుదర్శన్‌లు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లు బుధవారం విచారణకు వచ్చాయి. ప్రాసిక్యూషన్ కౌంటర్లు ఫైల్ చేసేందుకు గురువారానికి కోర్టు వాయిదా వేసింది. ● ధారబోయిన ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. నిందితుడు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తదుపరి వాదనల నిమిత్తం 8కి వాయిదా వేశారు. ● జినేష్ (ఏ24), శిబు (ఏ25) కస్టడీ కోరుతూ పోలీసులు బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నోటీసుల నిమిత్తం 8కి వాయిదా పడింది.


**EENADU Classifieds**

**BUSINESS SERVICES**

**బంగారం కొనబడును.బ్యాంకులలో** ఇతర ప్రైవేట్ సంస్థలలోతాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును స్పాట్‌క్యాష్. ✆ 81422 92071

**FINANCIAL SERVICES**

**స్థిరాస్తులపై ఉభయగోదావరి** జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి బ్యాంక్, ✆ 93969 99669

**REAL ESTATE**

**విజయవాడ గురునానక్** కాలనీ దగ్గర CTO కాలనీలో 1940 S.Ft గల 5th ఫ్లోర్ 3BHK ఫ్లాట్ 2 కార్ల పార్కింగ్‌తో అమ్మకమునకు కలదు. ✆9440857075

**PLOT FOR SALE**

**VJA, కంచికచర్ల,** ఔటర్‌రింగ్‌రోడ్డు DTCP & APCRDA ఇళ్ళ మధ్య ప్లాట్స్ చ॥గ॥ 3,900/- నుండి 7,900/- వారధికి 3కిమీలలో చ॥గ॥ 14,500/-. ✆ 96031 45395

**FLAT FOR SALE**

**నందిగామ రైతుపేట** సెంటర్ నందు నిర్మించిన ★ విఘ్నేష్ ప్లాజా నందు కమర్షియల్ షాప్స్ & 2BHK ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు ✆ 93939 59907

**JOBS**

Wanted Male Admin Incharges Qualification any Degree, Age Limit: 25 to 45 Years (Must be Married) Salary upto: 20,000/-. Working Location: Master Minds College, Vijayawada. Contact: 96761 96218.

CCTV Technicians, Electricians కావలెను.Q: Dip or ITI Electrician, Exp.1-3yrs 93987 28839, 63007 40378

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**VJA ఏలూరు** రోడ్డులోని ప్రముఖ ఫైనాన్స్ ఆఫీస్ నందు హోమ్ లోన్ మరియు రికవరీ కాలింగ్ చేయుటకు ఫిమేల్ స్టాఫ్ కావలెను. PH -90309 56555

**బ్యాంకు నందు** పనిచేయుటకు Clerks Managers కావలెను. Rtd. VRS, టీచర్స్‌కు ప్రాముఖ్యత. SSC టు P.G. శాలరీ 30k. PF+ESI. ✆ 94935 75370

**గమనిక**

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం


## గాఢనిద్రలో మట్టుబెట్టారు

**మరో మహిళతో కలిసి అత్త ఘాతుకం**

నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్, ఎస్సై శ్రీను

**మైలవరం, న్యూస్‌టుడే:** బాధ్యతారాహిత్యంగా తిరుగుతూ, మాట వినని కోడలి హత్యకు అత్త పన్నాగం పన్నింది. కిరాయికి మరో మహిళను మాట్లాడుకుంది. అనారోగ్యంగా ఉన్న తండ్రిని తీసుకుని కొడుకు ఆస్పత్రిలో ఉండగా, అదే సరైన సమయమని భావించింది. చిన్న పిల్లలైన మనవడు, మనవరాలిని తనవద్దే పడుకోబెట్టుకొని.. ఒంటరిగా గదిలో నిద్రిస్తున్న కోడలిని అర్ధరాత్రి సమయంలో కిరాయికి మాట్లాడుకున్న మహిళతో కలిసి అత్త రాడ్‌తో కొట్టి చంపారు. తెల్లారగానే, విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు నటించి, మృతురాలి తల్లిదండ్రులకు ఆమె పిల్లల చేతే ఫోన్ చేయించింది. దర్యాప్తు సమయంలో అత్తను అదుపులోకి తీసుకుని విచారించడంతో పన్నాగమంతా పూసగుచ్చినట్లు ఆమె వివరించింది. దాంతో ఆమెతోపాటు సహకరించిన మహిళను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

### పది రోజుల ముందే హత్యకు ప్రణాళిక రచించి..

రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో కలకలం రేపిన వివాహిత మృతి కేసు వివరాలను బుధవారం రెడ్డిగూడెం ఎస్సై శ్రీనుతో కలిసి సీఐ దాడి చంద్రశేఖర్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం. .రాఘవాపురానికి చెందిన సంగెపు నాగరాజుతో నాగులూరుకు చెందిన శ్రావణ సంధ్య(30)కు వివాహమవగా, వారికి ఒక పాప, బాబు ఉన్నారు. చాలాకాలంగా శ్రావణసంధ్య ప్రవర్తన పట్ల అత్త పద్మావతి, కుటుంబ సభ్యులు గొడవపడుతున్నారు. పెద్దలు పంచాయితీ చేశారు. ఈ నేపథ్యంలో నాగరాజు రెండు వారాల కిందట తండ్రికి వైద్యం నిమిత్తం గుంటూరు తీసుకెళ్లి అక్కడే ఆస్పత్రిలో ఉన్నారు. గత ఆదివారం శ్రావణ సంధ్య ఒక గదిలో ఒంటరిగా నిద్రిస్తుండగా, రెడ్డిగూడెంలో నివసిస్తున్న పొగర్త కోటమ్మతో కలిసి అత్త పద్మావతి అర్ధరాత్రి ఒంటి గంట దాటాక బెండింగ్ రాడ్‌తో దవడపై పలుమార్లు బాదారు. అప్పటికీ ఊపిరి పోలేదని నిర్ధారించుకుని, మెడ నులమడంతో శ్రావణ సంధ్య చనిపోయింది. హత్యకు ఉపయోగించిన రాడ్‌ను సమీపంలోని కోతులవాగులో పడేసి, ఇళ్లకు వెళ్లిపోయారు. మృతురాలి తండ్రి వీర వెంకయ్య ఫిర్యాదుతో సీపీ రాజశేఖరబాబు సూచనలతో ఏసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆరు బృందాలు ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయగా, అత్త హత్య చేసినట్లు ఒప్పుకుందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. పది రోజుల ముందు నుంచే హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకుని, అందుకు సహకరించినందుకు రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని, తొలి విడతగా రూ.10 వేలు ఇచ్చినట్లు కోటమ్మ తెలిపినట్లు వెల్లడించారు. వారిద్దరినీ అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వివరించారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బేగ్

**విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే:** ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్‌ను ప్రభుత్వం నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. బేగ్.. గత ఆరేళ్లుగా తెదేపా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు.


**SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**

స్ట్రెస్డ్ అస్సెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెఫెసి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ - 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ కె.యస్.హెచ్.శాస్త్రి (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.+91 89784 80704
ఆస్తి తనిఖీ కొరకు : 99204 59242

Appendix – IV –A
[See Proviso to rule 8(6) R/w rule 9(1)]

**స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన**

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)కు రూల్ 9(1) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు) వారు డిమాండ్ నోటీసు తేది 24-05-2023 ప్రకారం తేది.22-05-2023 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.1,33,84,070/- + తేది.23.05.2023 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్లు మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే భౌతిక స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో నున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" "ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై తేది: 28-01-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకమునకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) ఇందుమూలముగా సూచించటమైనది. ఋణగ్రహీత'ల చిరునామా: 1. శ్రీ దుర్గాసి రమేష్, తండ్రి : రాంబాబు, 2. శ్రీమతి దుర్గాసి రాధిక, భర్త : రమేష్, డోర్ నెం.9-31-19, రాయన చిట్టిబాబు వీధి, కొత్తపేట, విజయవాడ, కృష్ణాజిల్లా - 520002.

ఇ-వేలం తేదీ : 28-01-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

ఆస్తి తనిఖీ తేదీ మరియు సమయం : తేది:08-01-2026 నుండి 27-01-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

షెడ్యూల్ ఆస్తి వివరములు:

షెడ్యూలు-ఎ: కృష్ణాజిల్లా, విజయవాడ, గుణదల ఎస్ఆర్ఓ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, విజయవాడ గుణదల, సర్వే నెం.404/3, 404/4, ప్లాట్ నెం.47, సమీప డి.నెం.52-1/7-3 లోని 145.2/3 చ॥గ॥లు విస్తీర్ణం గల ఆస్తి. హద్దులు : తూర్పు : యలమంచిలి సుధారాణి గారి స్థలం (ప్లాట్ నెం.59), దక్షిణం : ప్లాట్ నెం.48, పడమర : 30 అ॥ల రోడ్డు, ఉత్తరం : శివకుమార్ గారి స్థలం.
పైన తెలిపిన హద్దులలోని విస్తీర్ణం 145.2/3 చ॥గ॥లు లేదా 121.78 చ॥మీ॥లలోని 36 చ॥గ॥లు లేదా 30.09 చ॥మీ॥ల అవిభాజ్యపు వాటా విస్తీర్ణంతో కలదు.
షెడ్యూలు-బి: విజయవాడ, గుణదల, ఎన్‌టిఆర్ కాలనీ, సెయింట్ జాన్స్ స్కూల్ దగ్గర గల పైన తెలిపిన ఎ షెడ్యూలు మొత్తంలో గల నివాస భవనం మూడవ అంతస్తు నందు 1100 చ॥అ॥లు (ప్లింత్ ఏరియా) విస్తీర్ణంతో గల ఆస్తి గుణదల జెఎస్ఆర్ఓ, విజయవాడ, రిజిస్టర్డు సేల్ డీడ్ నెం.6655/2020, తేది. 17.10.2020 ప్రకారం శ్రీ దుర్గాసి రమేష్ గారికి చెందినది. హద్దులు : తూర్పు : లిఫ్ట్ మరియు వరండా, దక్షిణం : ఓపెన్ టు స్కై, పడమర : ఓపెన్ టు స్కై, ఉత్తరం : ఓపెన్ టు స్కై.
పైన తెలిపిన హద్దులలోని మూడవ అంతస్తు నందు 1100 చ॥అ॥ల ప్లింత్ ఏరియా, 12 చ॥అ॥ల కార్ పార్కింగ్ ప్లింత్ ఏరియాతో, అన్నీ ఫిక్చర్స్, అన్నీ ఉమ్మడి హక్కులు మరియు ఈజిమెంట్ హక్కులతో కలదు.

రిజర్వు ధర : రూ.53,00,000/- ధరావత్తు : రూ.5,30,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు

1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఐయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 - 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు ఐదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎస్సెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరిచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలనీ సూచించటమైనది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-1A యొక్క ప్రొవిజన్స్ ప్రకారం అమ్మకం జరుగును.

తేది: 07-01-2026, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా



91.9FM Vijayawada
**ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు**
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ. 5 - ఉ. 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ. 7 - ఉ. 11 |
| నువ్వా నేనా | ఉ. 11 - మ. 2 |
| సత్యభామ | మ. 2 - సా. 5 |
| లైట్ తీస్కో | సా. 5 - రా. 9 |
| సరదాగా కాసేపు | రా. 9 - రా. 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా. 12 - తె. 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297


(c) eenadu

## విద్యుత్తు సరఫరాకు అంతరాయం నేడు

**కొండపల్లి, న్యూస్‌టుడే:** లైన్ల నిర్వహణ నేపథ్యంలో గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపి వేయనున్నట్లు సహాయ ఇంజినీర్ పవిత్రారాణి తెలిపారు. అప్మెల్, శాలివాహనబజార్, సాయి చంద్రనగర్, శివకృష్ణ థియేటర్, చైతన్య, వడ్డేనగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ కరెంటు ఉండదన్నారు.

## విస్సన్నపేటలో స్వచ్ఛ సంక్రాంతి

**విస్సన్నపేట, న్యూస్‌టుడే :** విస్సన్నపేట సచివాలయం-2 పరిధిలో ఈవో కేశవహరికృష్ణ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం బుధవారం జరిగింది. పొక్లెన్‌తో వీధుల వెంట పెరిగిన పిచ్చి మొక్కలు, అల్లుకుపోయిన పొదలు, పోగుపడిన చెత్తను తొలగించి శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు చెత్తను ట్రాక్టర్లకు ఎత్తి డంపింగ్ యార్డుకు తరలించారు.

# తిరువూరు

• తిరువూరు • మైలవరం

## 11న పూర్వ విద్యార్థుల సమావేశం

**పెనుగొలను(గంపలగూడెం), న్యూస్‌టుడే:** మండలంలోని పెనుగొలను కోట మార్కండేయ జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఈనెల 11న బడి ఆవరణలో నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 1961 నుంచి 2025 వరకు (65ఏళ్లు) బడిలో చదివిన పూర్వ విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. పాఠశాలలో చదివిన 65 బ్యాచ్‌ల విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమం పూర్వ విద్యార్థులు విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు.

## ఎస్‌డీఈ దృష్టికి ఫోన్ల సమస్యలు

**మైలవరం:** బీఎస్ఎన్ఎల్ ఫోన్లకు సంబంధించి నియోజకవర్గంలో ఎదురవుతున్న సమస్యలను బుధవారం ఎస్‌డీఈ నందకిషోర్‌ను కలిసి వివరించినట్లు నియోజకవర్గ టెలికం సలహాసంఘం సభ్యుడు మేశపాం బాబూరావు తెలిపారు. సెల్‌టవర్లలో బ్యాటరీల ఆవశ్యకత, ఫెన్సింగ్ తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లానన్నారు.

## వైభవంగా ధనుర్మాస పూజలు

గంపలగూడెం: పూజలు అందుకున్న దేవతామూర్తులు

**గంపలగూడెం, ఎ.కొండూరు, న్యూస్‌టుడే:** ధనుర్మాసం సందర్భంగా గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లోని వైష్ణవాలయాల్లో బుధవారం గోదారంగనాథులకు విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు ఆలయాల్లో దేవతా మూర్తుల మూల విరాట్‌లను పుష్పాలతో అలంకరించారు.

## పంట నమోదు తప్పనిసరి

రెడ్డిగూడెం: రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏవో శ్రీనివాసరావు

**రెడ్డిగూడెం, న్యూస్‌టుడే:** రైతులు అందరూ తాము సాగు చేసిన పంటల వివరాలను తప్పక నమోదు చేయించుకోవాలని రెడ్డిగూడెం మండల వ్యవసాయ అధికారి డి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం రెడ్డిగూడెం, అన్నేరావుపేట గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నాట్లు వేసే రైతులు దమ్ములో వరి మొక్కలను పైపైన నాటాలని తెలిపారు. అలా నాటడం వల్ల వరి చిల్లలు ఎక్కువగా వచ్చి ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. రుద్రవరం పీఏసీఎస్‌లో యూరియా 24.975 మెట్రిక్ టన్నులు, శ్రీరాంపురం 7.965, కుదప గ్రామంలో కనకదుర్గ ఎరువుల దుకాణంలో 20.025, కూనపరాజుపర్వ పీఏసీఎస్‌లో 24.825, రెడ్డిగూడెం పీఏసీఎస్‌లో 24.975 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

**విస్సన్నపేట:** కొండపర్వ గ్రామంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ శశికళ మాట్లాడుతూ రైతులందరూ రబీ సీజన్లో తాము సాగుచేసిన పంటలను ఆ గ్రామ సచివాలయ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో ఈ-పంట నమోదు చేయించుకోవాలని కోరారు. ఉద్యానశాఖ అధికారి నరేంద్ర మామిడిలో సస్యరక్షణ గురించి తెలియజేశారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి షేక్ టిప్పుసుల్తాన్ పాల్గొన్నారు.

## ఔటర్‌పై ఆశలు..

ఔటర్ రింగు రోడ్డుతో అనుసంధానం కానున్న జాతీయ రహదారి

### భూసేకరణ ప్రకటనతో చర్చలు

**మైలవరం, న్యూస్‌టుడే**

మైలవరం మీదగా వెళ్లనున్న అమరావతి ఔటర్ రింగురోడ్డు కార్యరూపానికి దగ్గరవుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గత ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో సరైన లావాదేవీలు జరగక, స్తబ్దతగా ఉంటే.. తాజాగా ఔటర్‌కు భూసేకరణ ప్రకటన వెలువడటంతో చలనం వస్తోంది. దీనిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి.

నాలుగు మండలాలతో పాటు విజయవాడ రూరల్ మండల పరిధిలోని 5 ప్రధాన గ్రామపంచాయతీలు మైలవరం నియోజకవర్గంలో ఉన్నాయి. గ్రామీణ, నగర వాతావరణం మిళితమవడంతోపాటు ఎన్నారైలకు కొదవ లేదు. మైలవరంలో సరైన వాణిజ్య కార్యకలాపాలు లేకున్నా.. విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉండడంతో పాటు రాజకీయంగానూ చైతన్యవంతంగా ఉండడంతో గుర్తింపు పొందింది.

**నియోజకవర్గంలో ఔటర్ ఇలా..**

| | |
|---|---|
| మండలాలు: 2 | గ్రామాలు: 7 |
| సేకరించనున్న భూమి: 3093.54 ఎకరాలు | |
| మొత్తం సర్వే నెంబర్లు: 595 | |

### 7 గ్రామాల్లో సేకరణ

ప్రస్తుతం జిల్లాలో భూసేకరణకు ప్రకటన ఇవ్వగా, అందులో నియోజకవర్గంలోని జి.కొండూరు మండలంలో 5 గ్రామాలు, మైలవరం మండలంలో రెండు గ్రామాల్లో సేకరణ చేయనున్నారు. మిగతా అన్ని గ్రామాలు ఒకెత్తయితే, జాతీయ రహదారి 30, మైలవరం మీదుగా వెళ్తుండడం పూర్తిగా కలిసి వస్తోంది. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఓఆర్ఆర్, జాతీయ రహదారిని కలుస్తుందని ఇప్పటికే ప్రణాళికలు వెలువడగా, ఆ ప్రాంతంలోనే అనుసంధానం కోసం భారీ సర్కిల్ ఏర్పాటు కానుంది. ఇరువైపులా ఇక్కడే సర్వీస్ రోడ్లకు ప్రతిపాదనలు ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో పట్టణానికి ఆనుకుని ఔటర్ వెళ్తుండడంతో రవాణా వేగవంతంతో పాటు భూములు, స్థలాలకు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. గత తెదేపా హయాంలోనూ మైలవరం నుంచి జి.కొండూరు మధ్య జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న భూములకు గరిష్ఠ ధర పలకగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే మరింత పెరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రకటన మరింత కలిసి వస్తుందని ఆశ పడుతున్నారు.

### రవాణా రయ్..

విజయవాడ నగరానికి మైలవరం 42 కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. రెండు జాతీయ రహదారులపై ప్రయాణం నగరానికి చేరుకోవడానికి చాలా తేలికగా ఉంది. దాంతో పాటు జి.కొండూరు మీదుగా ఖమ్మం నుంచి విజయవాడకు గ్రీన్‌ఫీల్డ్ హైవే రానుండటంతో రవాణా సౌకర్యం పెరిగింది. వీటన్నింటితో పాటు ఔటర్ రింగు రోడ్డు కూడా రానుండటంతో రవాణా మరింత వేగవంతం కానుంది.

## పల్లె పండగ 2.0తో గ్రామాలకు మేలు

శిలాఫలకం ఆవిష్కరించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

**జి.కొండూరు, న్యూస్‌టుడే:** పల్లె పండగ 2.0 తో నియోజకవర్గంలోని గ్రామాల ముఖచిత్రం మారుతోందని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ అన్నారు. జి.కొండూరు మండలంలో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత వైకాపా పాలనలో సంక్షేమంపై మాత్రమే దృష్టి సారించడంతో అభివృద్ధి కుంటుపడిందని, ప్రస్తుతం కూటమి పాలనలో చంద్రబాబు హయాంలో సంక్షేమం, అభివృద్ధి జోడు గుర్రాల్లా పరుగెత్తుతున్నాయన్నారు. 15 ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షల చొప్పున రూ.1.08 కోట్లతో గంగినేనిపాలెం, జి.కొండూరు, కవులూరు గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఉపాధిహామీ నిధులు రూ.25 లక్షలతో గంగినేనిలో, జి.కొండూరులో రూ.20 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తయిన మినీ గోకులం షెడ్డు ప్రారంభించారు. కందులపాడు గంగినేనిపాలెం ఎర్రుపాలెం(కేజీవై) ఆర్అండ్‌బీ రహదారి విస్తరణ పనులు నెలాఖరులోగా పూర్తి చేస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ బీటీ రోడ్ల అభివృద్ధికి రూ.12.20 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

## విద్యుత్తు ఛార్జీల తగ్గింపు ఘనత కూటమి ప్రభుత్వానిదే

మాట్లాడుతున్న శావల దేవదత్, వేదికపై రాయల సుబ్బారావు తదితరులు

**విస్సన్నపేట, న్యూస్‌టుడే :** దేశంలో విద్యుత్తు ఛార్జీల తగ్గించిన ఘనత రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ అన్నారు. బుధవారం విస్సన్నపేట మండల తెదేపా కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు రాయల సుబ్బారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తన అయిదేళ్ల పాలనలో జగన్ తొమ్మిది సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి ప్రజలపై రూ32,000 కోట్ల భారం మోపారన్నారు. ట్రూడౌన్ ద్వారా యూనిట్‌కు 13 పైసలు తగ్గించిన ఘనత చంద్రబాబు, పవన్ కల్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కార్యక్రమంలో నాయకులు గోటేటి సుబ్రహ్మణ్యేశ్వరరావు, అనుమోలు శివబాజీ, తుమ్మలపల్లి అనిల్, కొంగల శ్రీనివాసరావు, కంభంపాటి బద్రీనాథ్, రాంబాబు, వడ్లమూడి శివరామకృష్ణ, నారాయణ, నందిగం నాగేశ్వరరావు, బాణావత్ అశోక్, మాధవరావు పాల్గొన్నారు.

## వర్క్‌షాపు కార్మిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా

నూతన కార్యవర్గ ప్రతినిధులను సత్కరించిన సిబ్బంది

**గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం గ్రామీణం) న్యూస్‌టుడే:** గుంటుపల్లి వ్యాగన్ వర్కుషాపు కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, కార్మికుల పక్షాన ఎంప్లాయీస్ సంఘ్ రాజీలేని పోరాటాలు చేస్తుందని సంఘ్ గుంటుపల్లి శాఖ అధ్యక్షులు గూడవల్లి సుధాకర్ పేర్కొన్నారు. సంఘ్ వర్కుషాపు శాఖకు జరిగిన ఎన్నికల్లో ఆయన అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా కోండ్రు కిశోర్, పీబీ సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శిగా పామర్తి శివ నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎంప్లాయీస్ సంఘ్ గుంటుపల్లి వ్యాగన్ వర్కుషాపు శాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన అభినందన సభలో సుధాకర్ మాట్లాడుతూ తనకు బాధ్యతలు అప్పగించిన సంఘ్ జనరల్ సెక్రటరీ మర్రి రాఘవయ్య తదితర నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆశయాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తానన్నారు. కార్యక్రమానికి ఎంప్లాయీస్ సంఘ్ డిప్యూటీ డివిజనల్ కార్యదర్శి సురేష్ అధ్యక్షత వహించారు. నూతనంగా ఎన్నికైన నాయకులను కార్మికులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు దాసరి డేవిడ్‌రాజు, నాయకులు విమల్ సాయి, బోయాజ్, మద్దయ్య, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

## ఆదర్శ పాఠశాల తనిఖీ

**రెడ్డిగూడెం:** మద్దులపర్వ ఆదర్శపాఠశాలను బుధవారం ఎంఈవో పి.రమేష్‌బాబు తనిఖీ చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలు పురస్కరించుకొని ప్రభుత్వం రూపొందించిన 100 రోజుల ప్రణాళిక అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల హాజరు తనిఖీ చేశారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ శైలజ పాల్గొన్నారు.

## కొనసాగుతున్న కబడ్డీ పోటీలు

**ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే:** ఇబ్రహీంపట్నం ట్రక్ టెర్మినల్‌లో కబడ్డీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రెండో రోజు పోటీల్లో విశాఖపట్నం, కాకినాడ, ఇబ్రహీంపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి జట్లు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. మొదటి మ్యాచ్‌ల్లో విజేతలైన జట్లకు రెండో దశలో పోటీలు ఉంటాయని వెల్లడించారు.

## పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

**నందిగామ గ్రామీణం:** చందాపురం గ్రామ సచివాలయంలో బుధవారం పట్టాదారు పాసుపుస్తకాలను తహసీల్దార్ ఎన్.సురేష్‌బాబు పంపిణీ చేశారు. గ్రామంలో 273 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు.

## రైతులకు యూరియా అందజేత

**తిరువూరు, న్యూస్‌టుడే:** తిరువూరు మండలం వావిలాల సొసైటీలో బుధవారం రైతులకు యూరియా అందజేశారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి పద్మ మాట్లాడుతూ వావిలాల సొసైటీ పరిధిలోని గ్రామాలైన వావిలాల, ఎర్రమాడు, పెద్దవరం, రాజుగూడెం గ్రామాలకు రోజుకొక్క గ్రామంలోని రైతులకు యూరియా అందజేస్తామని తెలిపారు. సొసైటీ వద్దకు ఉదయం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారని, ప్రత్యేక కౌంటర్ల ద్వారా మహిళలు, పురుషులకు విడివిడిగా లైన్లు ఏర్పాట్లు చేసి యూరియా అందించామని పద్మ వెల్లడించారు.

## 10 నుంచి గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు

**విజయవాడ క్రీడలు:** రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మరుగున పడుతున్న సంప్రదాయ క్రీడలను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. కర్ర సాము, గాలిపటాలు ఎగరవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి సంప్రదాయ క్రీడలను రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడాప్రాధికార సంస్థల పరిధిలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సుమారు రూ.5 లక్షలు డీఎస్ఏలకు పంపించామని చెప్పారు. పోటీలు పారదర్శకంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

## విద్యార్థులకు పోషకాహారం పంపిణీ

**తిరువూరు, న్యూస్‌టుడే:** తిరువూరు పట్టణ బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం లయన్స్‌క్లబ్, లెజెండ్స్ క్లబ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో పోషకాహారం అందజేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి.వి.రావు మాట్లాడుతూ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా ఈనెల 1 నుంచి 13 వరకు విద్యార్థుల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దానిలో భాగంగా బాలికోన్నత పాఠశాల పిల్లలకు శనగలు, పెసలు, అలసందలు పంపిణీ చేశామని తెలిపారు.

## గురుకులంలో మెరుగైన వసతులు కల్పిస్తాం

**జి.కొండూరు, న్యూస్‌టుడే:** కుంటముక్కలలోని డా.బీఆర్.అంబేడ్కర్ గురుకులంలో మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ హామీ ఇచ్చారు. ఏపీ గురుకులాల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్‌తో కలిసి ఆయన బుధవారం గురుకులంలోని సమస్యపై చర్చించారు. గురుకులంలో డార్మిటరీ, మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు, ప్రహరీ నిర్మాణం రూ.4 కోట్లతో చేపట్టేందుకు సిద్ధమయ్యామని ఆయన తెలిపారు. ఇటీవల గురుకులాన్ని ఆకస్మికంగా సందర్శించిన సమయంలో పలు లోటుపాట్లు ఉన్నట్లు గమనించామని కార్యదర్శి ప్రసన్నవెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ బ్యూలా, కూటమి నాయకులు పాల్గొన్నారు.

## కాలుష్య నియంత్రణకు పర్యావరణ హిత కార్యాచరణ

మొక్క నాటి ఎరువు వేస్తున్న ఎమ్మెల్యే కృష్ణప్రసాద్

**జి.కొండూరు, న్యూస్‌టుడే:** మొక్కను నాటి దానిని పూర్తిగా సంరక్షించడంతో ప్రతి విద్యార్థి ఒక జీవానికి ప్రాణం పోసినట్లేనని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ అన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన నెట్ జీరో రెసిడెన్షియల్ స్కూల్ పైలెట్ ప్రాజెక్టును ఆయన ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌లో కలిసి బుధవారం కుంటముక్కల డా.బీఆర్.అంబేడ్కర్ గురుకులంలో ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెసిడెన్షియల్ పాఠశాలల్లో వనరుల వినియోగం, నీటివాడకం, మురుగునీటి ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో ఏర్పడిన కాలుష్యాన్ని నియంత్రించేందుకు, పర్యావరణ హితమైన సుస్థిర పరిష్కారం అందించేందుకు మొక్కలు నాటి వాటి పూర్తి సంరక్షణ విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. ఈ పైలెట్ ప్రాజెక్టు ఏడేళ్లు కొనసాగుతుందని, కర్బన ఉద్గారాలు తగ్గించడం, నేల ఆరోగ్యం, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా మొదట కుంటముక్కల గురుకులాన్ని ఎంచుకోవడం శుభపరిణామమన్నారు. అనంతరం గురుకులం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఛైర్మన్ డాక్టర్ రమకాంత, సంస్థ డైరెక్టర్ శరవణన్ సుబ్రమణియన్, ప్రిన్సిపల్ బ్యూలా, కూటమి నాయకులు పాల్గొన్నారు.

## సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

**న్యూస్‌టుడే బృందం:** రాష్ట్ర వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగుల యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ కేడీసీసీ బ్యాంకు బ్రాంచిల వద్ద ఉద్యోగులు చేపట్టిన దీక్షలు బుధవారం మూడోరోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.

విస్సన్నపేట: ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు

ఇబ్రహీంపట్నంలో..

గంపలగూడెం సహకార బ్యాంక్ వద్ద..

**మహారాజశ్రీ ఆలమూరు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో**
O.S.No.79/2024
Between
వెలగల మంగాయమ్మ - వాది
AND
చిర్ల వీరారెడ్డి - ప్రతివాది
To: చిర్ల వీరారెడ్డి, S/o లేటు సూరారెడ్డి, వయస్సు 60 సం॥, వ్యాపారం, Door No.17-122/2, అశోక్‌నగర్, సుగాలి కాలనీ, సదింతిరువూరు గ్రామం, తిరువూరు మండలం, NTR జిల్లా, A.P.
పై నెంబరు కేసులో మీకు కోర్టు నుండి ఎన్నిసార్లు నోటీసులు పంపుతున్నా బుద్ధిపూర్వకముగా తీసుకొనక కాలయాపన చేయుచున్నారు. కావున మీరు దివి. 29-01-2026న ఉదయం 10.30 ని॥లకు పై కోర్టు నందు మీరు స్వయంగా గాని లేదా మీ అడ్వకేట్ గారి ద్వారా హాజరై మీ సంజాయిషీ దాఖలు చేసుకోవలెను. లేనిచో మీకు పరోక్షముగా తీర్మానించబడునని ఇందుమూలంగా మీకు తెలియజేయడమైనది.
(శ్రీ కోర్టువారి ఉత్తర్వులను అనుసరించి)
**చల్లా సతీష్**
ఆలమూరు, అడ్వకేట్, ఆలమూరు
ది. 08-01-2026. సెల్: 90303 14955

## 11 నుంచి కబడ్డీ పోటీలు

**రెడ్డిగూడెం, న్యూస్‌టుడే:** రెడ్డిగూడెంలో ఎంఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11, 12, 13 తేదీల్లో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చాట్ల అచ్చియ్య, పి.రమేష్, మల్లాది జగదీశ్వరరావు తెలిపారు. బుధవారం ఈపోటీలకు సంబంధించిన పోస్టర్లను రెడ్డిగూడెం మండల తెదేపా అధ్యక్షుడు జె.వేణుగోపాలరెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు వి.సుబ్బారెడ్డిలు విడుదల చేశారు. ఈ టోర్నమెంట్ నాకౌట్ కం లీగ్ పద్ధతిలో జరుగుతుందన్నారు. మొదటి బహుమతి రూ.25,116 దాత ముప్పిడి నాగేశ్వరరెడ్డి, రెండో బహుమతి రూ.20,116 దాత బొమ్మిన కోటేశ్వరరావు, మూడో బహుమతి రూ.15,116 దాత పాలంకి మోహనమురళీరెడ్డి, నాలుగో బహుమతి రూ.10,116 దాత నూనె అప్పిరెడ్డి, అయిదో బహుమతి రూ.5,116 దాత జానలపాటి వేణుగోపాలరెడ్డిలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈనెల 10 తేదీలోగా ఎంట్రీలు పంపాలన్నారు. 9704267077, 9553669713, 9703562100 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఎం.పోతురాజు, ఎ.కోటయ్య, పి.చంటి, బి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న వేణుగోపాలరెడ్డి తదితరులు

## ప్రణాళికాబద్ధంగా.. ఫలితాల మెరుగుకు..

### వంద రోజుల కార్యాచరణ అమలుతో విద్యార్థుల్లో ప్రగతి

ప్రత్యేక తరగతుల్లో సత్యాలపాడు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు

వందరోజుల ప్రణాళికకు సరఫరా చేసిన పుస్తకాలు

**గంపలగూడెం, న్యూస్‌టుడే**

ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసిస్తున్న పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు పరిచేందుకు అమలు చేస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతంగా సాగుతోంది. నియోజకవర్గంలోని జడ్పీ ఉన్నత, ఆదర్శ, కేజీబీవీ, ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో గతేడాది డిసెంబరు 7న ప్రణాళికను ప్రారంభించగా మార్చి 14వ వరకు కొనసాగనుంది. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు పుస్తకాలు సరఫరా చేశారు. విద్యాశాఖ అమలు చేసిన వంద రోజుల ప్రణాళికలో విద్యార్థులను రెండు విభాగాలుగా విభజించి రోజూ సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోజు వారీగా నిర్వహించే పరీక్షల్లో విద్యార్థుల ప్రగతిని గుర్తిస్తున్నారు. నెల రోజులుగా సబ్జెక్టుల వారీగా జరిగిన రోజు వారి పరీక్షల ద్వారా ఆయా పాఠశాలల్లో ఉత్తీర్ణతను అంచనా వేస్తున్నారు. 100 రోజుల ప్రణాళికలో మొదటి నెలలోనే ఫలితం అనూహ్యంగా ఉందని, ఉత్తీర్ణత అంచనా 90 నుంచి 100 శాతం వరకు పెరిగిందని ఉపాధ్యాయులు వెల్లడించారు.

### అభ్యసన సామర్థ్యాలు అంచనా వేస్తూ..

గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు, తిరువూరు మండలాల్లో 36 ఉన్నత పాఠశాలల్లో 1598 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు. సదరు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని ఏ, బీ గ్రేడ్ విద్యార్థులను షైనింగ్ స్టార్, సీ, డీ గ్రేడ్ విద్యార్థులను రైజింగ్ స్టార్‌గా విభజించారు. రైజింగ్ స్టార్ విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివిస్తున్నారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్పెషల్ స్టడీ అవర్, సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్లిప్ టెస్ట్ రోజూ నిర్వహిస్తున్నారు. తద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల పురోగతిని ఉపాధ్యాయులు గుర్తించి ఏమైనా లోపాలు ఉంటే సవరిస్తూ ప్రోత్సహిస్తున్నారు. నెలలోనే సీ, డీ గ్రేడ్ విద్యార్థులు 40 శాతం మంది వరకు ఏ, బీ గ్రేడ్‌లో చేరారన్నారు. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి సంవత్సరాంత పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళిక ఉపయుక్తంగా ఉందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

**సత్ఫలితాలు వస్తున్నాయి - ఎ.శ్యామ్‌సుందరరావు, గంపలగూడెం, తిరువూరు ఎంఈవో**

పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళిక సత్ఫలితాలను అందిస్తోంది. తొలి నెలలోనే రైజింగ్ స్టార్‌లో ఉన్న విద్యార్థులు ప్రత్యేక తరగతులు, సబ్జెక్టుల వారీగా రోజూ పరీక్షతో అభ్యసనలో పురోగతి సాధించి షైనింగ్ స్టార్‌లో చేరారు.

## అనుసంధాన రహదారి వెడల్పు పెంచండి

**కొండపల్లి:** జాతీయ రహదారి(30)పై ఎర్ర వంతెన నుంచి కొండపల్లికి అనుసంధానంగా వేస్తున్న రహదారి వెడల్పు పెంచాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అన్నారు. కొండపల్లి ఎర్ర వంతెన వద్ద జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు నిర్వహిస్తున్న అధికారులు, గుత్తేదారు సిబ్బందితో ఆయన మాట్లాడారు. వంతెనకు అనుసంధానంగా వేస్తున్న రహదారి చిన్నదిగా ఉందన్నారు. దీన్ని వెడల్పు పెంచి నిర్మించాలన్నారు. అలా చేయకపోతే జాతీయ రహదారి మీదుగా వచ్చిన వాహనాలు కొండపల్లిలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతాయన్నారు. కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్మన్ చిట్టిబాబు, జనసేన నాయకులు అక్కల రామ్మోహనరావు, సురేష్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

## ఎంపీని కలిసిన తిరువూరు నేతలు

**పటమట, న్యూస్‌టుడే:** తిరువూరు నియోజకవర్గ తెదేపా నేతలు, శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీరామ లింగేశ్వరస్వామి దేవస్థానాల కమిటీ సభ్యులు, తిరువూరు బ్రాహ్మణ పరిషత్ సభ్యులు బుధవారం ఎంపీ శివనాథ్‌ను విజయవాడ గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ నాయకుడు కందిమళ్ల శేషగిరిరావు రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

## కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో మాధురి

**తిరువూరు, న్యూస్‌టుడే:** కోడి పందేలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కె.మాధురి పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆమె అధికారుల సమావేశంలో మాట్లాడుతూ కోడిపందేలు నిర్వహించినా, నిర్వహణకు సహకరించినా, వాటిల్లో పాల్గొనే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

## రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

**ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే:** జూపూడి గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల తెలిపిన సమాచారం మేరకు విజయవాడ ఇస్లాంపేటకు చెందిన మన్సూర్ బేగ్(45) ద్విచక్రవాహనంపై విజయవాడ వస్తుండగా లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో అదుపు తప్పి కిందపడడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

## బైక్ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

**మైలవరం, న్యూస్‌టుడే:** స్థానిక పంచాయతీ కార్యాలయ కూడలి వద్ద రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. రెడ్డిగూడెం మండలం రుద్రవరానికి చెందిన శేషారత్నం, బంధువులతో కలిసి మైలవరం వచ్చారు. పంచాయతీ కార్యాలయం వద్ద వెల్లడానికి చెందిన ఒక యువకుడు బైకును వేగంగా నడిపి ఢీకొట్టడంతో ఆమె కాలు విరిగి తీవ్ర గాయమైంది. క్షతగాత్రురాలిని 108 అంబులెన్స్‌లో తొలుత స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి విజయవాడకు తరలించారు.

**ఈనాడు**
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 98496 97616

**శ్రద్ధాంజలి**

మీరు లేని లోటు తీరనిది.
మీరు మా నుండి భౌతికంగా దూరమైనా మీతో గడిపిన మధుర స్మృతులు మరువలేకున్నాము. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటూ..
కీ॥శే॥ యనమద్ది పూర్ణయ్య గారు
జననం: 01-01-1936 మరణం: 25-12-2025
కుమారులు
యనమద్ది శ్రీనివాసరావు
యనమద్ది నాగమల్లేశ్వరరావు
మాజీ సర్పంచ్
మరియు
కుటుంబ సభ్యులు
పెద్దకర్మ ది. 08-01-2026 గురువారం, గంపలగూడెం (మం), చింతలనర్వ గ్రామములో మా స్వగృహము నందు జరుగును. కావున తెలియపరచడమైనది.

(c) eenadu

# విజయవాడ తూర్పు

## సిటీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం

సీపీ రాజశేఖరబాబుకు చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే రామ్మోహన్, చిత్రంలో డీసీపీ కృష్ణకాంత్ పటేల్, ఏసీపీ పావన్‌కుమార్ తదితరులు

**కృష్ణలంక, న్యూస్‌టుడే:** నగరంలో చోరీల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నగరంలో తిరిగే సిటీ బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన రూ.6 లక్షల చెక్కును గద్దె ఫౌండేషన్ ద్వారా బుధవారం ఆయన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబుకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడం.. రద్దీ అధికంగా ఉండడంతో చోరీలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు కృష్ణలంక సీఐ ఎస్ఎస్‌వీ నాగరాజు సూచన మేరకు కెమెరాల ఏర్పాటుకు రూ.6 లక్షలు అందజేసినట్లు చెప్పారు. డీసీపీ కృష్ణకాంత్ పటేల్, సౌత్ ఏసీపీ డి.పావన్‌కుమార్, కృష్ణలంక సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

## రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కండి

**కరెన్సీనగర్, న్యూస్‌టుడే:** రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. నాలుగో డివిజన్ ఏపీఐఐసీ కాలనీలోని రైతుబజార్ ప్రాంతంలో బుధవారం ఆయన పర్యటించారు. సుమారు రూ.50 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.32 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణలో కోల్పోయిన అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి, ట్రెన్ జెట్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ చెరుకూరు మురళి అందజేసిన సీఎస్ఆర్ నిధులు రూ.15 లక్షలతో రేగుల అనూరాధ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సామాజిక సేవలో కార్పొరేట్ సంస్థలు భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు స్పందించి సహకరించిన మురళిని ఎమ్మెల్యే అభినందించారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, తెదేపా నాయకులు వడ్లపట్ల గోపాలకృష్ణ, చలసాని రమణ, కోనేరు రాజేష్, ఆంజనేయ వాసు, సురేంద్ర, దుర్గారావు, ఈఈ సామ్రాజ్యం, ప్రధానోపాధ్యాయుడు పొడుగు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

## కరెన్సీ నగర్‌లో రైతు బజారు ఏర్పాటుకు వినతి

**పటమట, న్యూస్‌టుడే:** నియోజకవర్గానికి మరో రైతు బజారు అవసరం ఉందని, కరెన్సీనగర్‌లో కొత్తగా రైతు బజారు ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన రైతు బజార్ల సీఈవో మాధవీలతను ఆమె కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ పాల్గొన్నారు.

## హారన్ వినిపించేలా శిరస్త్రాణం ఉండాలి

**విజయవాడ సిటీ, న్యూస్‌టుడే:** ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాక హారన్ శబ్దాలు వినపడేలా హెల్మెట్ తయారు చేయాలని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కల్యాణం శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పశువుల ఆసుపత్రి సమీపంలోని కార్పొరేషన్ కార్యాలయంలో శిరస్త్రాణం, సీట్ బెల్ట్ వినియోగంపై లఘు చిత్రం తీసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి అంకితం చేసిన జనసేన నేత జొన్నా రాజేష్, అతని బృందానికి ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ముఖ్య కూడళ్లలో ఇటువంటి సందేశాత్మక చిత్రాలు ప్రదర్శించాలని కోరారు. నవీన్, గాజుల సురేష్, సినిమా డైరెక్టర్, నటుడు పవన్ లావురి తదితరులు పాల్గొన్నారు.

## అభిజాత్‌కు ఏపీ ఎంసీఐ ఛైర్మన్ సన్మానం

**ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:** జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ అభిజాత్ చంద్రకాంత్ సేఠ్‌ను ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరి రావు ఆరోగ్య వర్శిటీ పరిపాలన విభాగంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సేఠ్‌ను ఆయన సన్మానించారు.

## మొక్కల పెంపకంతో హరితాంధ్ర సాధ్యం

**పటమట, న్యూస్‌టుడే:** మొక్కల పెంపకం ద్వారా హరితాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని, అందుకే సీఎం చంద్రబాబు ఉచితంగా మొక్కలు పంపిణీ చేయిస్తున్నారని తెదేపా నాయకుడు గద్దె క్రాంతి కుమార్ అన్నారు. బుధవారం 12వ డివిజన్ నెహ్రూ రోడ్డులోని సచివాలయం వద్ద కార్పొరేటర్ పొట్లూరి సాయిబాబు ఆధ్వర్యంలో ప్రజలకు ఆయన మొక్కలు పంపిణీ చేశారు.

## ప్రయోగాల దీపిక.. ప్రతిభకు వేదిక

### సమాజ హిత ప్రాజెక్టులకు ఎక్స్‌పోలో చోటు

కరెన్సీనగర్, న్యూస్‌టుడే

విద్యార్థులు సమాజ హిత ప్రాజెక్టులు రూపొందించారు. నగరంలోని ఆంధ్రా లయోల కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన మెగా ఎక్స్‌పోలో వాటిని ప్రదర్శించారు. ఆలోచనలకు పదును పెట్టారు. సృజనకు పట్టం కట్టారు. దాదాపు పది వేల మంది విద్యార్థులు, ప్రజలు ప్రదర్శన తిలకించినట్లు ప్రిన్సిపల్ మిల్కీయోర్, కరస్పాండెంట్ రెక్స్ ఏంజిలో, కార్యక్రమ సమన్వయకర్త తుమ్మల శ్రీకుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఎక్స్‌పోలో కొన్ని నమూనాలపై కథనం.

### అపాయాలను ముందే పసిగట్టవచ్చు

అపాయాలను ముందే పసిగట్టే నమూనా ఇది. ఇంటిపైన దీనిని ఏర్పాటు చేస్తే సెన్సార్లు స్పందించి భూకంపాల రాకను ముందుగానే తెలియజేస్తాయి. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అలారం మోగుతుంది. వర్షాలు ఎక్కువ పడి రిజర్వాయర్లు నిండితే గేట్లు తెరిచేలా సెన్సార్లు ముందుగానే హెచ్చరిక జారీ చేస్తాయి.

- టి.షర్మిల, డి.షైనీ, జె.మాధురి, ఎం.మౌనిక, ఇంటర్

### ఆ శకలాలు తొలగిస్తే మానవాళికి మేలు

ఉప గ్రహాలను కక్షలో ప్రవేశపెట్టినపుడు దాని నుంచి విడిపోయే శకలాలు అక్కడే తిరుగుతుంటాయి. వాటికవే ఢీకొని భూమి మీద పడే సమయంలో అనర్థాలు జరగొచ్చు. ఆ శకలాలను తొలగించడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. వాటి సంఖ్య ఎక్కువగానే ఉంది. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా సమస్య పరిష్కరిస్తే మానవాళికి మేలు - గీతాలీ బోస్, ఎం.సృజన, బి.దేవన్షి, ఇంటర్

### హైడ్రాలిక్ వంతెనలతో ప్రయోజనం

నదులపై వంతెనలున్నందున జల రవాణాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోల్‌కతాలో మాదిరిగా హైడ్రాలిక్ బ్రిడ్జిలు నిర్మిస్తే ఓడలు, పడవలు రాకపోకలు సాగించడానికి వీలుంటుంది. రాజధాని అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జిలు ఏర్పాటు సమయంలోనే హైడ్రాలిక్ వంతెన ఏర్పాటుపై దృష్టి సారిస్తే జల రవాణాకు, పర్యాటకానికి బాగుంటుంది.

- ఎం.ధనుష్యశ్రీ, సీహెచ్ నిఖిత, జి.ఆరాధ్య, ఇంటర్

### అంధులకు ఉపయోగపడే యాప్

ఆస్పత్రుల్లో అంధులు కూడా వైద్య పరీక్షలు చేసేలా యాప్‌లు వచ్చాయి. రోగుల రక్తపోటు, మధుమేహం, పల్స్, బరువు అంధులు తెలుసుకునే పరిజ్ఞానం వచ్చింది. ఫలితంగా వారికి ఆస్పత్రుల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వంటింట్లో వస్తువుల గుర్తింపు, ఎంత మోతాదులో వాడాలి తదితర వివరాలు తెలిసేలా పాత్రలు, బరువు యంత్రాలు వాడుకలోకి వచ్చాయి. - కీర్తన్, నాగబాబు, వంశీ, బీప

## ప్లాస్టిక్ సంచులు వినియోగించకుండా చర్యలు

**విజయవాడ నగరపాలక సంస్థ:** నగర ప్రజలు పర్యావరణ హిత సంచులు మాత్రమే వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ అధికారి కె.అర్జునరావు సూచించారు. అధికారులతో ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. చెత్త తరలించే వాహనాల ట్రిప్పులు పెంచాలని అన్నారు. చెత్త ఎక్కువగా ఉత్పత్తి అయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి క్లీనింగ్, లిఫ్టింగ్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సంచుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వాటి వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు.

## అప్రమత్తతతోనే ప్రమాదాల నివారణ

కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ అలీ, ప్రిన్స్‌పల్ విజయసారథి, అధ్యాపకులు తదితరులు

**కరెన్సీనగర్, న్యూస్‌టుడే:** రహదార్లపై రాకపోకలు సాగించే సమయంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని విజయవాడ రవాణా శాఖ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎండీ అలీ అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత ప్రిన్సిపల్ ఎం.విజయసారథి మాట్లాడుతూ.. రహదారిపై వాహనదారులు, పాదచారులు వెళ్లినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మోటారు చట్టాలు, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సీపీఆర్ చికిత్స విధానాలపై అధికారులు వి.పద్మాకర్, కె.లాజర్ బాబు, ఎస్.కె.త్రిమూర్తులు వివరించారు. హోండా కంపెనీ సమన్వయకర్త పి.దుర్గాప్రసాద్ కొత్త మోటారు వాహనాల పనితీరును వివరించారు. వివిధ విభాగాధిపతులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

## పారిశ్రామిక నైపుణ్యాల పెంపునకు అవగాహన

**విజయవాడ సిటీ, న్యూస్‌టుడే:** విద్యార్థుల్లో పారిశ్రామిక నైపుణ్యాల పెంపునకు విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్) ప్రతినిధులతో నగరంలోని నలంద డిగ్రీ కళాశాల ప్రతినిధులు బుధవారం ఆర్‌టీఐహెచ్ సీఈవో జి.కృష్ణన్ సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా ఆవిష్కరణలు, సమస్యల పరిష్కారం, పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందించే దిశగా పరస్పర సహకారం అందించనున్నట్లు తెలిపారు. ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చంద్రగిరి బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

## క్రైస్తవులకు అండగా కూటమి ప్రభుత్వం

**పటమట:** పేదల సంక్షేమమే లక్ష్యంగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, క్రైస్తవులకు మరింత అండగా నిలుస్తోందని తెదేపా క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు అన్నారు. బుధవారం అశోక్ నగర్‌లోని తెదేపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... 2024 డిసెంబర్ నుంచి 2025 నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8427 మంది పాస్టర్లకు గౌరవ వేతనం కింద రూ.52.4 కోట్లు విడుదల చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. బకాయి విడుదల చేయడం వల్ల ఒక్కో పాస్టర్‌కు సుమారు రూ.60 వేలు ఖాతాలో పడ్డాయని తెలిపారు. నాయకులు పాస్టర్లు శామ్యూల్, జాన్ పాల్గొన్నారు.

## దుర్గమ్మకు రజత కిరీటం బహూకరణ

**ఇంద్రకీలాద్రి:** ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన ప్రవీణ రూ.2.50 లక్షలు విలువ చేసే 1.60 కిలోల రజత కిరీటం(బంగారు పూత) బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం ఈవో శీనానాయక్ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.

## ఎంపీని కలిసిన తిరువూరు నేతలు

**పటమట, న్యూస్‌టుడే:** తిరువూరు నియోజకవర్గ తెదేపా నేతలు, శ్రీవెంకటేశ్వర స్వామి, శ్రీరామ లింగేశ్వర స్వామి దేవస్థానాల కమిటీ సభ్యులు, తిరువూరు బ్రాహ్మణ పరిషత్ సభ్యులు బుధవారం ఎంపీ శివనాథ్‌ను విజయవాడ గురునానక్ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సీనియర్ నాయకుడు కందిమళ్ల శేషగిరిరావు రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.


### డాక్యుమెంట్ పోయినది

బోయపాటి ప్రసన్న, W/o. బోయపాటి అరుణ్‌కుమార్, డోర్ నెం. 59-8-9/1, భారతి అపార్ట్‌మెంట్స్, గద్దె గోపాలకృష్ణయ్య వీధి, గాయత్రినగర్, విజయవాడ, NTR జిల్లా వాస్తవ్యులు తెలియజేయునది. కృష్ణా జిల్లా, గుడివాడ సబ్ రిజిస్ట్రారు పరిధిలో ది. 29-12-2001 రిజిస్ట్రేషన్ అయిన 5364/2001 నెంబరు గల ఒరిజినల్ గిఫ్ట్ డీడ్ డాక్యుమెంట్ ది. 02-01-2026వ తేదీన మా స్వగృహము నుండి పటమట సెంటర్‌కు జిరాక్స్ కోసం బైక్ మీద వెళ్తుండగా పోయినది. దొరికిన వారు క్రింది నెంబరుకు తెలియజేయగలరు.

✆ 94917 55448


## బ్యాడ్మింటన్ ఛాంప్ సూర్యచరిష్మకు సత్కారం

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల వ్యక్తిగత విభాగంలో నగరానికి చెందిన తమిరి సూర్యచరిష్మ పసిడి పతకం సాధించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కొనియాడారు. స్థానిక శాప్ కార్యాలయంలో బుధవారం ఆమెను ఛైర్మన్ ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. రవినాయుడు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు ఆడి పతకాలు సాధించాలని, రాష్ట్రానికి మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. శాప్ పరిపాలనాధికారి ఆర్.వెంకట రమణనాయక్, కోచ్ కె.బాస్కర్, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి ఎంఎస్ఎన్ ప్రసాద్, సూర్యచరిష్మ తండ్రి నవీన్‌కుమార్ పాల్గొన్నారు.


IN THE COURT OF THE HON'BLE ADDITIONAL SENIOR CIVIL JUDGE, KADAPA
H.M.O.P. No. 68/2025

Pendluru Venkataramana - Petitioner
Vs
Sabada Naga Lakshmi - Respondent

NOTICE TO RESPONDENT

Sabada Naga Lakshmi, D/o Late Pakeerappa, Hindu, aged 49 yrs. Asst. Accounts Officer, O/o The State Project Director, Samagra Siksha Abyan, Patamata, Vijayawada - 520010.

పై నెంబరు గల కేసులో ప్రతివాది ఆయన మీపై Pendluru Venkataramana గారు దావా దాఖలు చేసియున్నారు. పై కేసులో మీకు ఏమైనా అక్షేపణలు వున్న యెడల రాజశ్రీ పై కోర్టు నందు 04.02.2026వ తేదీన ఉదయం 10.30 గంటలకు స్వయంగా గాని, ప్లీడరు ద్వారా గాని హాజరై మీ అక్షేపణలు తెలుపుకోగలరు. లేని యెడల కోర్టు వారు మీ పరోక్షమున తీర్మానించెదరు.

// By Order of the Court //
G.VIJAYA MARUTHI REDDY
Advocate, Kadapa, Cell No. 9440210558.



### బహిరంగ ప్రకటన

మా క్లయింటు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లోని చెర్వుకొమ్ముపాలెం కాపురస్తుడు పాకనాటి నరసింహారెడ్డి గారి కుమారుడు శేషారెడ్డిగారు మాకిచ్చిన సంజాయిషీ మేరకు తెలియజేయునది.

మా క్లయింటు తన యొక్క జాయింటు కుటుంబ ఆస్తుల భాగపంపిణి కొరకు తన అన్నదమ్ములపై ఒంగోలు 8వ అదనపు జిల్లా జడ్జివారి కోర్టులో ఓ.యస్ నెం.73/2024రున దావా దాఖలు చేసి ఈ క్రింది షెడ్యూలు ఆస్తులను మరియు మరికొని ఆస్తులను భాగపంపిణీ చేసి తన వాటా 1/3 వంతు భాగము తనకు స్వాధీనం కోరియున్నాడు. సదరు దావా ఓయస్ నెం. 73/2024రు నందు ఐ.ఎ.1621/2024 నెంబరున దావా తీర్మానం అగు వరకు దావా షెడ్యూలు ఆస్తులు అమ్మకుండా ఇంజంక్షన్ ఉత్తర్వులు పొంది యున్నాడు.

ఈ క్రింది షెడ్యూలు ఆస్తులకు మా క్లయింటు తమ్ముడు పాకనాటి హనుమారెడ్డి, చలువాది వెంకట సుబ్రహ్మణ్యంతో లాలూచిపడి అక్రమంగా దస్తావేజులు సృష్టించి ఒంగోలు బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టి లోను తీసుకొని, దరిమిలా సదరు బ్యాంకువారు విజయవాడ మ్యాక్సిమమ్ ఎ.ఆర్.సి. లిమిటెడ్ వారికి షెడ్యూలు ఆస్తులను అస్సైన్ చేయగా, వారు షెడ్యూలు ఆస్తులను కోర్టువారు ఇచ్చిన ఇంజంక్షన్ ఉత్తర్వులను ఉల్లంఘించి, మరియు మభ్యపెట్టి వేలం వేయు ప్రయత్నం చేయుచున్నారని మా క్లయింటుకు రూఢీగా తెలియ వచ్చినది. మా క్లయింటు తమ్ముడైన హనుమారెడ్డికి 1/3 భాగ సరిహక్కు మాత్రమే కలదు.

మ్యాక్సిమమ్ ఎ.ఆర్.సి. విజయవాడ కోర్టువారి ఇంజంక్షన్ ఉత్తర్వులు ఉల్లంఘించి సదరు మ్యాక్సిమమ్ ఎ.ఆర్.సి వారు షెడ్యూలు ఆస్తులను వేలం వేసినా, ఎవరైనా వేలంలో పాడుకొని విక్రయంలు పొందినను, సదరు విక్రయములు చట్టవిరుద్ధమని, చెల్లనేరవని దావా తీర్పుకు లోబడి ఉండునని మా క్లయింటు చట్టరీత్యా తీసుకొను అన్ని చర్యలకు బాధ్యులగుదురని యిందుమూలంగా యావన్మందికి తెలియజేయటమైనది.

**షెడ్యూలు:– 1వ అయిటం:** ఒంగోలు సబ్‌రిజిష్టారు ఇలాకా చెర్వుకొమ్ముపాలెం గ్రామ సర్వే నెం. 66/3లో య 1.09 శెంట్లు, స.నెం. 66/5లో య 3.67 శెంట్లు, స.నెం. 69/4లో య. 0.57 శెంట్లు, స.నెం. 69/2లో య 2.38 శెంట్లు, స.నెం. 66/2, 66/2ఎలో య. 0.70 శెంట్లు, స.నెం. 66/2, 66/2బి నందు య. 0.50 శెంట్లు వెరసి య 9.74 శెంట్లు ఏకప్రదేశంగా గల మెట్ట భూమికి హద్దులు. **తూర్పు:** డొంక, **దక్షిణం:–** సాగర్ కాలువ, **పడమర:–** చెన్నా శేషమ్మ వగైరాల భూమి, **ఉత్తరం:–** పెద్దిరెడ్డి శేషమ్మ భూమి.

**2వ అయిటం:–** చెర్వుకొమ్ముపాలెం గ్రామ స.నెం. 129/6 నందు గల య. 1.06 శెంట్ల భూమికి హద్దు, **తూర్పు:** కొమటనేని సుబ్బారావు భూమి, **దక్షిణం:** పెండ్యాల కృష్ణయ్య భూమి, **పడమర:–** రోడ్డు, **ఉత్తరం:** వాకా శంకరరెడ్డి భూమి.

ఒంగోలు, 6.1.2026 — ఇట్లు సం/- అడుసుమల్లి రామయ్య, అడ్వకేటు, ఒంగోలు. సెల్: 94403 90288


## జాతీయ పవర్ లిఫ్టింగ్ పోరుకు 'పీబీఎస్' లిఫ్టర్లు

**విజయవాడ క్రీడలు:** హరిద్వార్‌లో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరిగే జాతీయ క్లాసిక్ అన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌నకు నగరంలోని పీబీ సిద్ధార్థ (పీబీఎస్) ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన లిఫ్టర్లు అర్హత సాధించారని ప్రిన్సిపల్ మేకా రమేష్ తెలిపారు. ఇటీవల జగ్గయ్యపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు ఐ.నాగశివ రామస్వామి పసిడి, ఇ.వేణు పసిడి, టి.భానుప్రసాద్ పసిడి, వి.తేజ షణ్ముఖ కుమార్ పసిడి పతకం కైవసం చేసుకొని రాష్ట్ర జట్టులో స్థానం సాధించారని వివరించారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేష్ సి.జంపాల, సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు తదితరులు క్రీడాకారులను అభినందించారు.

## కృష్ణా వర్సిటీ పురుషుల చెస్ జట్టు వెల్లడి

**విజయవాడ క్రీడలు:** నగరంలోని సప్తగిరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన కృష్ణా వర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల చెస్ ఛాంపియన్‌షిప్, జట్టు ఎంపిక పోటీలు బుధవారం ముగిశాయి. వర్సిటీ జట్టులో పి.జ్యోతికిరణ్, కొత్త సాయి వెంకట కుమార్ రెడ్డి, యండమూరి రాజేష్ (కేబీఎన్ కళాశాల), హరిహర ఋత్విక్ రాజ్ (ఎస్వీడీ సిద్ధార్థ న్యాయ కళాశాల), కోన వెంకట చరణ్ (ఆంధ్రా లయోలా కళాశాల), ఎస్.మహేష్ (పీబీ సిద్ధార్థ కళాశాల) స్థానం సాధించారని ప్రిన్సిపల్ ఆర్.రఘురామ్ తెలిపారు. వారంతా త్వరలో తమిళనాడులోని భారతిదాసన్ వర్సిటీలో జరిగే దక్షిణ భారత అంతర్ వర్సిటీ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కృష్ణా వర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఎంపికైన జట్టు సభ్యులను కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ కోశాధికారి జి.బాలగంగాధర్ తిలక్, అక్కయనాయుడు, సప్తగిరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.వెంకట్, జట్టు ఎంపిక కమిటీ సభ్యులు పి.గోపి, వి.గోపి అభినందించారు.

## 10 నుంచి గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, సూర్యచరిష్మ, రమణనాయక్ తదితరులు

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మరుగున పడుతున్న సంప్రదాయ క్రీడలను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. కర్రసాము, గాలి పటాలు ఎగరవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి సంప్రదాయ క్రీడలను రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడాప్రాధికార సంస్థల పరిధిలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సుమారు రూ.5 లక్షలు డీఎస్‌ఏలకు పంపించామని చెప్పారు. అవసరమైతే నిధులు పెంచుతామని, పారదర్శకంగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముందుగా సంక్రాంతి సంబరాల గోడపత్రిక ఆవిష్కరించారు. శాప్ బోర్డు సభ్యుడు ఎస్.సంతోష్‌కుమార్, పరిపాలనాధికారి ఆర్.వెంకట రమణనాయక్, అంతర్జాతీయ షట్లర్ సూర్య చరిష్మ తదితరులు పాల్గొన్నారు.

### 12న ఐజీఎంసీ స్టేడియంలో పారా అథ్లెట్ల ఎంపిక...

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** స్థానిక ఐజీఎంసీ స్టేడియంలో ఈ నెల 12వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లా పారా అథ్లెట్ల ఎంపిక పోటీ నిర్వహిస్తామని ఉమ్మడి కృష్ణా జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు పొన్నెబోయిన నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తిగల పారా అథ్లెట్లు 12వ తేదీ ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 95022 65241, 85200 21581, 93912 57568 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

## బాల్‌బాడ్మింటన్ పోటీలకు విద్యార్థులు

**విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే:** ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు తమిళనాడులో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ విశ్వవిద్యాలయాల బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు వెళ్లే ఎన్టీఆర్ వర్సిటీ జట్టులో తమ కళాశాల విద్యార్థులు ఎం.ఉదయ్‌కుమార్, పి.అఖిల్, బీఎల్‌వీ కుమార్ చోటు సంపాదించారని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు బుధవారం తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. జాతీయ స్థాయిలో కూడా రాణించాలని కోరారు.

## చైన్ స్నాచర్ అవతారమెత్తిన ర్యాపిడో డ్రైవర్

**పటమట, న్యూస్‌టుడే:** నగరంలో గొలుసు దొంగలు పోలీసులకు చిక్కారు. మంగళవారం సాయంత్రం పటమట సెంటర్‌కు ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు... స్టీల్ వస్తువుల దుకాణంలో పాత్రలు కొంటున్నట్లు నటించారు. షాపులో ఉన్న 72 ఏళ్ల వృద్ధురాలి మెడలోని 30 గ్రా. బంగారు గొలుసు చోరీ చేశారు. ఆ ఇద్దరే బుధవారం మధ్యాహ్నం రామలింగేశ్వరనగర్‌లోని పుట్ట రోడ్డులోని ఓ మహిళ మెడలో నుంచి 5 గ్రాముల గొలుసు దొంగిలించి పరారయ్యారు. కేసు నమోదు చేసి పటమట సీఐ పవన్ కిషోర్ దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను ఏఐ సహకారంతో గుర్తించారు. ద్విచక్ర వాహనం నంబర్ గుర్తు పట్టకుండా ఒక నంబర్ ఉంచి మిగిలినవి దొంగ తొలగించాడు. ఆ సిరీస్‌లో వాహనాల వివరాలు తెప్పించుకుని ద్విచక్ర వాహన యజమానిని తెలుసుకున్నారు. ఏఐ గుర్తించిన ఫొటోతో వాహన యజమాని ఫొటో కలవడంతో నిందితులను గుర్తించారు. చోరీ చేసింది పటమట దర్శిపేటకు చెందిన మడుగు రాజారావు అని గుర్తించారు. అతను ర్యాపిడో డ్రైవర్. చోరీ చేసేందుకు గిద్దలూరు సమీపంలోని ఆకవీడుకు చెందిన బాలుడిని విజయవాడ పిలిపించాడు. ఇద్దరూ కలిసి ఈ నెల ఆరో తేదీ సాయంత్రం పటమట సెంటర్‌లో గొలుసు చోరీ చేశారు. అక్కడ నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లి బాలుడిని దింపాడు. బుధవారం మధ్యాహ్నం మళ్లీ బాలుడిని రైల్వేస్టేషన్‌లో ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని పుట్ట రోడ్డులో గొలుసు చోరీ చేసి పరారయ్యారు.

**కానిస్టేబుల్‌పై దాడి..:** రామవరప్పాడు సమీపంలో నిందితుడు రాజారావును కానిస్టేబుల్ రమణ పట్టుకున్నారు. ఆ సమయంలో కానిస్టేబుల్‌పై రాజారావు దాడి చేశాడు. కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. అయినా నిందితుడిని కానిస్టేబుల్ విడిచిపెట్టకుండా ఇద్దరు ప్రయాణికుల సహాయంతో పట్టుకున్నారు. మైనర్ బాలుడితో పాటు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

## అద్విక కేసు.. మహిళా ఏజెంట్ అరెస్టు

**పటమట, న్యూస్‌టుడే:** అద్విక ట్రేడింగ్ కంపెనీ మోసం కేసులో మహిళా ఏజెంట్‌ను సిట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన రామిరెడ్డి, ఝాన్సీ దంపతులు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సుమారు 140 మందితో అద్విక ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టించారు. సుమారు రూ.2 కోట్ల మేర కమీషన్ రూపంలో లబ్ధి పొందారు. లబ్ధి పొందిన నగదును తిరిగి ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో గత నెల 30న రామిరెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు, బుధవారం అతని భార్య ఝాన్సీని అరెస్టు చేశారు.

## విద్యుత్తు స్తంభం ఎక్కి వీరంగం

**పటమట, న్యూస్‌టుడే:** మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గిరిపురంలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మద్యం మత్తులో యువకుడు హైవోల్టేజ్ విద్యుత్తు స్తంభం ఎక్కి వీరంగం సృష్టించాడు. అక్కడ నుంచి దూకేస్తానంటూ బెదిరించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, మాచవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందికి దించారు.

## గోగుల రమేష్‌కు నివాళి

**కృష్ణలంక, న్యూస్‌టుడే:** రాణిగారితోట ప్రాంత తెదేపా నాయకుడు గోగుల రమేష్ వర్ధంతిని బుధవారం బాలాజీనగర్ ఓగిరాల సాయిబాబా వీధిలో నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, తెదేపా నాయకులు వంగవీటి రాధాకృష్ణ, బొప్పన భవకుమార్, గద్దె క్రాంతికుమార్ హాజరై రమేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. అనంతరం నిర్వహించిన అన్నదానంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రమేష్ కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే రామ్మోహన్, రాధాకృష్ణ, భవకుమార్ తదితరులు







### SBI భారతీయ స్టేట్ బ్యాంక్

హోమ్ లోన్ సెంటర్-1 (ఆర్ఎసిపిసి 1-05252), మొదటి అంతస్థు, కె.కె.టవర్స్, యం.జి.రోడ్డు, బెంజి సర్కిల్ దగ్గర, విజయవాడ-520 010, యన్‌టిఆర్ జిల్లా.

Appendix – IV –A
[See Provison to rule 8(6) R/w 9(1)]

**స్థిరాస్తి ఈ-వేలం అమ్మకం బహిరంగ ప్రకటన తేది.12-02-2026**

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని సెక్యూరిటైజేషన్ మరియు పునర్నిర్మాణం మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం అమ్మకపు నోటీసు రూల్ 8(6) ఆర్/డబ్ల్యు రూల్ 9(1) ప్రకారం

భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారి సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 లోని సెక్షన్ 13(2) క్రింద జారీచేయబడిన నోటీసు ప్రకారం దిగువ ఋణ ఖాతాలలో **"ఎక్కడ ఉన్నది ఉన్నట్లుగానే ఏది ఉన్నది ఉన్నట్లుగానే మరియు ఏది ఉంటే అది ఉన్నది ఉన్నట్లుగానే"** అనే నిబంధనపై బ్యాంక్ బకాయిలను మరియు వడ్డీను వసూలు చేయటానికి విక్రయించే హక్కుతో దిగువ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. కావున బకాయిలను తిరిగి చెల్లించటంలో విఫలమైన తరువాత దిగువ అధీకృత అధికారి పేర్కొన్న చట్టంలోని సెక్షన్ 13(4) క్రింద ఇవ్వబడిన అధికారాన్ని ఉపయోగించి సదరు ఆస్తిని విక్రయించడం ద్వారా బ్యాంకు బకాయిలను రాబట్టుకొనుటకు ప్రతిపాదిస్తున్నారు. https://www.baanknet.com వెబ్ పోర్టల్‌లో పేర్కొన్న ఇ-వేలం ప్లాట్‌ఫాం ద్వారా దిగువ సంతకం చేసిన వ్యక్తి ద్వారా అమ్మకం జరుగుతుంది.

ఋణగ్రహీత(ల) పేరు: శ్రీమతి అరవపల్లి కళ్యాణి, భర్త: ఎ హనుమంతరావు,
డోర్ నెం: 56-11-13/1, వై.వి రావు వీధి, పటమట స్వీట్ మ్యాజిక్ ప్రక్కన, విజయవాడ-520008.
హోమ్ లోన్ అకౌంట్ నెం: 41119777240, యస్‌బిఐ-సురక్ష: 41119787157
రామచంద్ర నగర్ బ్రాంచి (21148)

బకాయి మొత్తం: ది.15-07-2025 నాటికి రూ.32,43,769/- (అక్షరాల ముప్పైరెండులక్షల నలభైమూడువేల ఏడువందల అరవైతొమ్మిది రూపాయలు మాత్రమే) & ది.06-01-2026 నాటికి రూ.33,80,477/- (అక్షరాల ముప్పైమూడులక్షల ఎనభైవేల నాలుగువందల డెబ్బైఏడు రూపాయలు మాత్రమే) (ఏవైనా చెల్లింపులు ఉంటే తగ్గించగా) తదుపరి వడ్డీ, ఖర్చులు.

స్థిరాస్తి వివరములు: షెడ్యూల్-ఎ: కృష్ణా జిల్లా, విజయవాడ తూర్పు, గుణదల జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు, విజయవాడ, జవహర్ ఆటోనగర్ ఏరియా, గుణదల రీ సర్వే నెం.467 మరియు 468, యల్‌పి నెం.49/84, అప్రూవ్డ్ ప్లాన్ నెం.15/2009-2010, "జమాక్-కో-ఆప్ స్టోర్స్ లిమిటెడ్ హౌసింగ్ కాంప్లెక్స్", షాపు నెం.6, సమీప డోర్ నెం.54-12-15, మొత్తం విస్తీర్ణం ఎ॥4.09 సెంట్లు లేక 19795.60 చ॥గ॥లు లేక 16,551.1 చ॥మీ॥ల విస్తీర్ణములో నిర్మించబడినది. బ్లాక్ నెం.1 (ఎ॥3.59 సెంట్లు) హద్దులు: తూర్పు: 60.0 అడుగుల వెడల్పుగల రోడ్డు, దక్షిణం: 30.0 అడుగుల వెడల్పుగల రోడ్డు, పడమర: 80.0 అడుగుల వెడల్పుగల రోడ్డు, ఉత్తరం: 60.0 అడుగుల వెడల్పుగల రోడ్డు. బ్లాక్ నెం.3 (ఎ॥0.50 సెంట్లు) హద్దులు: తూర్పు: 60.0 అడుగుల వెడల్పుగల రోడ్డు, దక్షిణం: 20.0 అడుగుల వెడల్పుగల రోడ్డు మరియు యంబజి ఇళ్ళు, పడమర: యంబజి ఇళ్ళు, ఉత్తరం: 30.0 అడుగుల వెడల్పుగల రోడ్డు.

షెడ్యూల్-బి: ఎ షెడ్యూల్ లో తెలుపబడిన "జమాక్-కో-ఆప్ స్టోర్స్ లిమిటెడ్ హౌసింగ్ కాంప్లెక్స్", మొదటి అంతస్తు, ఫ్లాట్ నెం.3, బ్లాక్ నెం.1, ప్లింత్ ఏరియా 522 చ॥అడుగులు, 160 చ॥అడుగుల కామన్ ఏరియా, మొత్తం విస్తీర్ణం 19795.60 చ॥గ॥లు లేక 16551.1 చ॥గ॥లలోని అవిభాజ్యపు మరియు అనిర్దిష్టపు భాగము 17.6 చ॥గ॥లు లేక 14.71 చ॥మీ॥లు, షాపు ఏరియా బ్లాక్ అవిభాజ్యపు భాగము 26.0 చ॥అడుగులు, 60 చ॥అడుగుల డ్రైవ్ ఏరియాతోపాటు అన్ని ఉమ్మడి దారులు, సౌకర్యాలు కలిగిన ఆస్తికి హద్దులు: తూర్పు: ఓపెన్ టు స్కై, దక్షిణం: ఓపెన్ టు స్కై, పడమర: వరండా, ఉత్తరం: టాట్-లాట్.

**రిజర్వు ధర: రూ.25,79,000/- ధరావత్తు: రూ.2,58,000/- బిడ్ పెంపుదల: రూ.10,000/-**
**ఇ-వేలం తేదీ & సమయం: 12-02-2026 ఉ॥ గం॥ 11.00 ల నుండి సా॥ గం॥ 05.00 ల వరకు**

సొమ్మును సమర్పించుటకు A/c No:30733231487, IFSC Code: SBIN0011098, Name of the Bank, SBI, SARC, (HLC-1), Vijayawada, NTR District వెబ్‌పోర్టల్ https://www.baanknet.com (యూజర్ ఐడి & పాస్‌వర్డ్ ఉచితంగా https://www.baanknet.com లో రిజిస్టర్ చేసుకొన్న పేరు మీద లభించును) ద్వారా పాస్‌వర్డ్ & లాగిన్ ఐడి కలిగివుండవలెను. తమ బిడ్లు దాఖలు చేయుటకు మరియు ఇ-వేలములో పాల్గొనుటకు ముందుగా M/s PSB Alliance PVT Ltd., టోల్ ఫ్రీ నెం: +91 8291220220 వారి వెబ్ పోర్టల్ https://www.baanknet.com మరియు పై లభించు ఇ-వేలపు నియమ నిబంధనల పూర్తి వివరములు పరిశీలించవలసినదిగా బిడ్డర్లను కోరుచున్నాము. ఆసక్తిగల బిడ్డర్లు ఆస్తుల తనిఖీ కొరకు చీఫ్ మేనేజర్-మొబైల్ నెం.9424690028, ఇ-మెయిల్ ఐడి: sbi.05252@sbi.co.in మరియు రికవరీ ఏజెన్సీ: M/s Murala Agencies:8885556787 & 9550178666 వారిని బ్యాంకు పనిదినములలో సంప్రదించవచ్చును. నియమ నిబంధనలు వర్తిస్తాయి.

ప్రదేశం: విజయవాడ
తేది : 06-01-2026
సం/- అధీకృత అధికారి, భారతీయ స్టేట్ బ్యాంక్


(c) eenadu

# విజయవాడ మధ్య

## ఆదర్శ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం

**విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే :** రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నామని నెడ్‌క్యాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె.కమలాకర్‌బాబు పేర్కొన్నారు. సూర్యారావుపేటలోని ఒక హోటల్‌లో వివిధ రంగాల్లో గ్రీన్‌ఎనర్జీ కోసం కృషి చేసిన 22 మంది నిపుణులకు ప్రకాశ్‌మయ్ ఎనర్జియా అవార్డులు అందించారు. మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు, పునరుత్పాదక ఇంధన నోడల్ ఏజెన్సీలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కృషిని గుర్తించి ఈ అవార్డులను అందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 2024, అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం 2030 నాటికి నిర్దేశించిన 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌పాలసీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. దీని కింద పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, హైబ్రిడ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి ఆధునిక పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటి వరకు 83 గిగావాట్ల సామర్థ్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రంగంలో సుమారు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్రానికి గర్వకారణంగా ఉందన్నారు. ఇదే విధంగా 51 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 2047 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందని తెలిపారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో నాలుగు ప్రతిష్ఠాత్మక అవార్డులు వచ్చాయని వివరించారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో సీఎస్ కె.విజయానంద్ పర్యవేక్షణలో రాష్ట్ర ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజలకు నమ్మకమైన, చౌకైన, నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కమలాకర్‌బాబు పేర్కొన్నారు.

అవార్డులు అందుకున్న గ్రీన్ ఎనర్జీ నిపుణులతో కమలాకర్‌బాబు తదితరులు

## కోడి పందేలు వేస్తే చర్యలు తప్పవు

**పాయకాపురం, న్యూస్‌టుడే :** సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలో ఎక్కడైనా కోడి పందేలు వేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లా జంతు సంక్షేమ సంఘం కమిటీ ప్రజాప్రతినిధులు, పోలీసులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కోడి పందేలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన గోడపత్రికలు ఆవిష్కరించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అధికారులు అంతా సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం.హనుమంతరావు, జడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీపీవో పి.లావణ్యకుమారి, డీఈవో ఎల్.చంద్రకళ, జంతు సంక్షేమ సంస్థల ప్రతినిధులు రవికుమార్, వెంకటేశ్వర్లు, శ్రీపద్మ తదితరులు పాల్గొన్నారు.

## వీనుల విందుగా గాత్ర కచేరి

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనా సంగీతోత్సవాలు ఆద్యంతం రమ్యంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంగీత సమ్మండలి ఆధ్వర్యంలో దుర్గాపురం లోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాలలో మూడో రోజు బుధవారం అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బెంగళూరుకు చెందిన సురవరపు విద్య, ఉమాలు తమ గాత్రం, గానంతో భక్తులను ఓలలాడించారు. అధిక సంఖ్యలో సంగీత ప్రియులు హాజరయ్యారు.

సంకీర్తనలు ఆలపిస్తున్న విద్య, ఉమా

## ఆసక్తిగా రామాయణ సప్తాహం

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** ముత్యాలంపాడులోని శిర్డీ సాయి బాబా ఆలయంలో గత ఏడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమద్రామాయణ ప్రవచన సప్తాహ కార్యక్రమం బుధవారం సుసంపన్నంగా ముగిసింది. ప్రముఖ సాహితీవేత్త కానుకొల్లు బాలకృష్ణ యుద్ధ కాండ విశేషాలు వివరించారు. మధుర కవి వలివేటి శివరామకృష్ణ.. హనుమాన్ నామ గానంతో ప్రేక్షకులను రంజింపచేశారు. అద్భుతమైన తన గాత్ర విన్యాసంతో అందరి మెప్పు పొందారు. దావులూరి వీరభద్రరావు కీ బోర్డుతో సహకరించారు. వక్తలు, అతిథులను నిర్వాహకులు సత్కరించారు.

## అక్షరాలకు ప్రాణం పోసిన దోణప్ప

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఆరో రోజు బుధవారం బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై మొదటి సభగా తూమాటి దోణప్ప శత జయంతి సభ ఘనంగా నిర్వహించారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం అధ్యక్షుడు టి.మనోహర్‌నాయుడు అతిథులకు స్వాగతం పలికారు. రచయితలు, ఆచార్యులు.. దోణప్ప చిత్ర పటానికి నివాళులర్పించారు. ఆయన జీవిత చరిత్ర, సేవలు విశదీకరిస్తూ రచించిన 'గురు శిరోమణి' పుస్తకాన్ని వక్తలు ఆవిష్కరించారు. తెలుగు రచయిత, దళిత ఉద్యమకారుడు గుజ్జర్లమూడి కృపాచారి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు భాషలో అక్షరాలకు పునఃప్రాణ ప్రతిష్ఠ చేసిన ఘనత దోణప్పకే దక్కుతుందన్నారు. శిష్య వాత్సల్యంతో అనేక మందిని అధ్యాపకులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. కవి, రచయిత గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ.. కఠినమైన భాషాశాస్త్ర పాఠాలను సరళంగా, హృద్యంగా విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించారన్నారు. ఆచార్య తమ్మారెడ్డి నిర్మల మాట్లాడుతూ.. భాషాశాస్త్ర ఆచార్యుడిగా దోణప్ప బోధనాశైలి, వ్యక్తిత్వమూ ఆదర్శప్రాయాలన్నారు. ఆచార్య షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. దోణప్ప భాష, సాహిత్యం, జానపద సాహిత్యాలను తన మూడు కళ్లుగా చేసుకుని తెలుగుకు సేవ చేశారన్నారు. కార్యక్రమంలో దోణప్ప కుమారుడు తూమాటి సుధాకర్, కుమార్తె సుజాత పాల్గొన్నారు.

దోణప్ప చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కృపాచారి, సాంబశివరావు తదితరులు

### రచనలతోనే సమాజ మార్పు సాధ్యం

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** పుస్తక మహోత్సవంలో నాలుగో సభలో నల్లూరి రుక్మిణి రచించిన 'చుక్క పొడుపు' నవల ఆవిష్కరణ సభ నిర్వహించారు. కవి ఖాదర్ మొహియుద్దీన్ ఆవిష్కరించారు. సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తివంతమైన రచనల అవసరం ఉందని చెప్పారు. సమాజ చట్రాల్ని, రాజ్య నియంత్రణలను లెక్కచేయకుండా ముందుకు సాగే వ్యక్తుల జీవిత చిత్రణే.. మార్పునకు దోహదపడుతుందని పేర్కొన్నారు. 'చుక్క పొడుపు'లోని శాంత పాత్ర అలాంటి శక్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గుంటూరు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. నల్లూరి రుక్మిణి రచనల్లో సజీవమైన భావాలు, పోరాటతత్వం స్పష్టంగా ప్రతిఫలిస్తాయని చెప్పారు. కథన శైలి, పాత్రల స్వభావం పాఠకులకు స్ఫూర్తినిస్తాయని వివరించారు. రచయిత్రి నల్లూరి రుక్మిణి, అరసవెల్లి కృష్ణ పాల్గొన్నారు.

చుక్కపొడుపు నవలను ఆవిష్కరిస్తున్న మొహియుద్దీన్, రుక్మిణి తదితరులు

### పోరాటాలకు వేదిక 'నవల'

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** పుస్తక మహోత్సవంలో బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై రెండో సభగా 'పాతికేళ్ల నవల' అంశంపై సదస్సు నిర్వహించారు. విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించారు. వక్తలు మాట్లాడుతూ.. గత పాతికేళ్లలో తెలుగు నవల పాపులర్ స్వభావం నుంచి పోరాట స్వభావానికి మళ్లిందని అభిప్రాయపడ్డారు. నవలా రచయిత వి.ఆర్.రాసాని మాట్లాడుతూ.. ఆంగ్ల విద్య ప్రభావంతో దేశంలో నవలా ప్రక్రియ ప్రారంభమైందని, గ్రామీణ జీవనంలోని విభిన్న కోణాలను హృద్యంగా చిత్రీకరించిందన్నారు. నవలా రచయిత కె.పి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. గత పాతికేళ్లలో అనేక పోరాట నవలలు వెలువడ్డాయని, వివిధ సామాజిక ఉద్యమాలను అక్షరబద్ధం చేశాయని వివరించారు. 21వ శతాబ్దంలోనూ సమాజంలోని వర్గాల జీవిత పరిణామాలను రికార్డు చేయడంలో కీలకపాత్ర పోషించాయన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ. . భాషతో పాటు సామాజిక జీవనానికి సేవ చేస్తోందని పేర్కొన్నారు. పుస్తక మహోత్సవం సంఘం కార్యదర్శి కె.లక్ష్మయ్య వందన సమర్పణ చేశారు.

ప్రసంగిస్తున్న రాసాని

పరిశోధనాగ్రంథం ఆవిష్కరిస్తున్న లక్ష్మీనరసయ్య తదితరులు

### తెలుగు సాహిత్యంలో 'స్మైల్'ది విశిష్ట స్థానం

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** కవిగా, కథా రచయితగా, నాటక రచయితగా స్మైల్ తెలుగు పాఠకులపై తనదైన ముద్ర వేశారని వక్తలు పేర్కొన్నారు. పుస్తక మహోత్సవంలో బుధవారం బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై మూడో సభగా స్మైల్ రచనలపై పరిశోధనాగ్రంథ ఆవిష్కరణ సభ నిర్వహించారు. గుంటూరు లక్ష్మీనరసయ్య, మద్దాల పెద్దిరాజు రాసిన 'స్మైల్ రచనలు-అనుశీలన' అనే పరిశోధనా గ్రంథాన్ని ఆవిష్కరించారు. తొలి తెలుగు ముస్లిం కవి ఖాదర్ మొహియుద్దీన్ మాట్లాడుతూ. . ఆధునిక కథానికా చట్ర నిర్మాణానికి కీలకమైన కృషి చేసిన వారిలో స్మైల్ ఒకరని కొనియాడారు. ఆయన రచనాశైలి పాఠకుల మనసులపై గాఢమైన ముద్ర వేసిందన్నారు. సభను కవి అనిల్ డ్యానీ నిర్వహించారు. విశ్వేశ్వరరావు, సంజీవరావు తదితరులు ప్రసంగించారు.

### ఆసక్తిగా పుస్తక పఠన పోటీలు

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** పుస్తక మహోత్సవంలో భాగంగా బుధవారం జయంత్ విష్ణు నార్లిక్ ప్రతిభా వేదికపై చిన్నారులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పుస్తక పఠనం కార్యక్రమం నిర్వహించారు. చిట్టినగర్‌కు చెందిన రాకేష్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు చదివిన పుస్తకంలోని అంశాలను సభలో వివరించారు. కవయిత్రి బాలాంత్రపు నాగ ప్రసూనా అధ్యక్షత వహించారు.

### పుస్తక మహోత్సవంపై ప్రేమతో..

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** ఎంబీఏ విద్యార్థి కోడూరి నాగ రాఘవేంద్రబాబు పుస్తకాలపై తన ప్రేమను చాటుకున్నారు. సుద్దముక్కపై 'పుస్తక మహోత్సవం' అని రాసి విజయవాడ బుక్ ఫెస్టివల్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్ నాయుడికి బుధవారం అందజేశారు.

**విజయవాడ సాంస్కృతికం, న్యూస్‌టుడే :** ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న 36వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు బుధవారం సందర్శించారు. టి.మనోహర్ నాయుడు స్వాగతం పలికారు. సాహిత్య ప్రాధాన్యం, పఠన సంస్కృతి విస్తరణలో పుస్తక మహోత్సవాల ప్రాతను వారు ప్రస్తావించారు.

### 10న సంక్రాంతి ముగ్గుల పోటీలు

**అజిత్‌సింగ్‌నగర్:** నగర ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముత్యాలంపాడులోని అల్లూరి సీతారామరాజు రోడ్డులో ఈ నెల 10న ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. బుధవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమ ప్రచార పత్రాలను ఎమ్మెల్యే, సిటీ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బొండా ఉమామహేశ్వరరావు ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నున్న శివ నాగేశ్వరరావు, సుబ్బారావు, చంటి, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

## మహిళలకు గాయాలు

**మధురానగర్, న్యూస్‌టుడే :** అజిత్‌సింగ్‌నగర్ రైతుబజారు సమీపంలోని ఒక ఇంట్లో గ్యాస్ పొయ్యిపై టీ పెడుతుండగా ప్రమాదవశాత్తు మంటలు రేగి కాకర్లపూడి సుబ్బమ్మ (55) అనే మహిళ గాయపడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త చాలా కాలం క్రితం చనిపోగా.. ఆమె ఒంటరిగా సొంత ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటిని బంధువులైన కిరణ్, సత్యనారాయణరాజు, వేణుగోపాలరాజు పేరున గిఫ్ట్ డీడ్ రాశారు. ఆమె ఉన్నంత కాలం దానిపై వచ్చే అద్దె ఆమె తీసుకునేట్లు రాశారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు ఆమెను చూసుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం టీ పెడుతుండగా. . మంటలు చెలరేగి సుబ్బమ్మ చేతులు, పొట్టభాగం కాలింది. బంధువులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## ఐవీ ప్యాలెస్ ఆధునికీకరణ షురూ

**గవర్నర్‌పేట, న్యూస్‌టుడే :** నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని ఐవీ ప్యాలెస్‌ను రూ.20 లక్షల నిధులతో ఆధునికీకరిస్తున్నామని తెదేపా ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. నగరంలో కల్యాణ మండపాలకు, ఫంక్షన్ హాళ్లకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. ఈ నేపథ్యంలో నగరపాలకసంస్థ పర్యవేక్షణలోని ఐవీ ప్యాలెస్‌ను ప్రైవేట్ సంస్థలకు దీటుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. దీని పేరును మార్చాలని నగరపాలకసంస్థ కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపాదించానని గుర్తు చేశారు. దేశానికి విశేష సేవలు అందించిన పింగళి వెంకయ్య పేరును పెట్టాలని కోరారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ ఏఈ భవానీ, సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పనులు పరిశీలిస్తున్న బాలస్వామి తదితరులు

## సీఎం సహాయ నిధి అందజేత

**అజిత్‌సింగ్‌నగర్:** ముఖ్యమంత్రి సహాయ నిధి పేద వర్గాలకు వరంగా మారిందిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుధవారం అజిత్‌సింగ్‌నగర్‌లోని తెదేపా కార్యాలయంలో 60వ డివిజన్, 59వ డివిజన్‌లకు చెందిన లబ్ధిదారులకు రూ.9,19,195 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు నిరంతర సహాయం అందుతోందన్నారు. డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న బొండా ఉమా

## తెదేపా కార్యకర్త కుటుంబానికి చేయూత

**పాయకాపురం, న్యూస్‌టుడే :** స్థానిక 61వ డివిజన్, తెదేపా కార్యకర్త సందిపాము దాస్ వాంబేకాలనీలో ఇటీవల అకాలమరణం పొందారు. ఆయన చిత్రపటానికి బుధవారం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తదితరులు నివాళి అర్పించారు. బాధిత కుటుంబానికి రూ.25వేలు అందించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పంపిన మరో రూ.25వేలను డివిజన్ అధ్యక్షుడు ఆకుల సూర్యప్రకాష్ అందజేశారు.

## సాంకేతికతతో మెరుగైన సేవలు

**విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే :** సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, సోషల్ మీడియా కేసులను త్వరితగతిన ఛేదించేందుకు నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి. దర్యాప్తులో ఏ విధంగా వ్యవహరించాలి? ఏయే సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? నేరస్థులకు శిక్ష పడేందుకు ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించాలి? ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డిజిటల్ ఆధారాలను సేకరించడం, సంరక్షించడం, విశ్లేషించడం, భద్రపరచడం తదితరాలపై నిపుణులు అవగాహన కల్పించారు. దాదాపు 130 మంది మూడు రోజుల పాటు సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ.. శిక్షకులు డాక్టర్ మనీష యాదవ్, శ్రీకృష్ణకిరణ్, సంజయ్‌కుమార్, కరుణాకర్‌రెడ్డి, శివకుమార్, ప్రసన్నలక్ష్మి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు. ఈ సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన వివరించారు.

సూచనలిస్తున్న సీపీ రాజశేఖరబాబు

## విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి హామీ

**విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే :** రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినట్లు డెమోక్రటిక్ పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.శ్రీను, పి.వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబు పీఆర్‌టీయూ డైరీ, కాలమానిని ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత విద్యా ప్రమాణాలతో బలోపేతం చేయాలని, సమాజంలో అన్ని వర్గాల విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు అవి కేంద్రం కావాలని. . ఆ లక్ష్యంతో ఉపాధ్యాయ సంఘాలు పని చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కరించడానికి ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని, జిల్లా పరిషత్ పాఠశాలల పర్యవేక్షకులుగా పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులను మండల విద్యాశాఖాధికారులుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు.



డైరీ ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు పక్కనే శ్రీను, వెంకటేశ్వరరావు

## కమ్మ సామాజికవర్గం సంక్షేమానికి కృషి

**విజయవాడ (గాంధీనగర్), న్యూస్‌టుడే :** రాష్ట్రంలో కమ్మ సామాజికవర్గం సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి అట్టడుగున ఉన్న ప్రతి పేద కమ్మ వారి అభ్యున్నతికి ఖర్చు చేస్తామని వెల్లడించారు. బుధవారం ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కమ్మ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసి, రాయితీ రుణాలు అందించడంతో పాటు.. వ్యాపారవేత్తల సహకారంతో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తామని చెప్పారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో చాలా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఎలాంటి నిధులు కేటాయించలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లకు నిధులు కేటాయించి.. అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు పులిపాటి రాజా, ప్రధాన కార్యదర్శి నూతలపాటి నాగభూషణం, కాలూరి వెంకటేశ్వరరావు, నాగూర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న బ్రహ్మం చౌదరి. పక్కన రాజా, నాగభూషణం తదితరులు

## 'కక్ష సాధింపుతోనే జోగి రమేష్‌పై కేసులు'

**విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే :** రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపుతోనే మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసులు నమోదు చేసిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం విజయవాడలోని జిల్లా కారాగారంలో జోగి రమేష్‌ను ములాఖత్‌లో కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జయచంద్రారెడ్డి చేసిన లిక్కర్ స్కామ్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జోగి రమేష్‌పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించడం తగదన్నారు. అప్పుల్లో రాష్ట్రాన్ని నంబరు వన్‌గా నిలిపారని, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బలహీనవర్గాలపై అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. రమేష్ కుటుంబ సభ్యులపైనా కేసులు పెట్టడం విచారకరమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలకు ఏ ఒక్క వైకాపా కార్యకర్త కూడా భయపడరని చెప్పారు.

## 'విద్యార్థి సంఘాలపై కేసులు సరికాదు'

**విజయవాడ(గాంధీనగర్):** ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించే విద్యార్థి సంఘాలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్ అన్నారు. యువజన విద్యార్థి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో బుధవారం దాసరి భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నంలో విద్యార్థి సంఘాలపై పెట్టిన కేసులు, రౌడీషీట్లు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రవిచంద్ర, సాయికుమార్, రాజేష్, శ్రీనివాస్, గోవిందరాజులు పాల్గొన్నారు.

## వస్తువుల కొనుగోలుపై అవగాహన

**మాచవరం, న్యూస్‌టుడే :** వస్తువుల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉప సంచాలకుడు, శాస్త్రవేత్త వివేక్‌వర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల (మహిళలు)లో బుధవారం జాతీయ ప్రమాణాల మండలి విజయవాడ శాఖ సౌజన్యంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

## సోదరుడి అదృశ్యంపై ఫిర్యాదు

**గాంధీనగర్:** కూలి పనులకు వెళ్లిన తన సోదరుడు తప్పిపోయాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకు చెందిన మంజునాథ్ కూలి పనుల నిమిత్తం గత ఏడాది సెప్టెంబరు 12న వరంగల్‌కు వెళ్లారు. 20వ తేదీన తిరుగు ప్రయాణమై రైలు ఎక్కేందుకు విజయవాడ రైల్వేస్టేషన్‌లో దిగారు. అప్పటి నుంచి కనిపించడం లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఈ మేరకు సోదరి జ్యోతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

## 9న సామూహిక నిరసన దీక్ష

**రాఘవయ్యపార్క్ కూడలి(కృష్ణలంక):** ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఈనెల 9న ధర్నాచౌక్‌లో సామూహిక నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు తెలిపారు. బాలోత్సవ భవన్‌లో బుధవారం కార్యక్రమ ప్రచార పత్రాలు ఆవిష్కరించారు. రాజకీయ పార్టీలు, ప్రజా, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొంటారని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే అసమానతలు తీవ్రతరమయ్యే అవకాశం ఉందన్నారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పీపీపీ విధానానికి స్వస్తి పలకాలని కోరారు. వినయ్ కుమార్, శ్రీదేవి, వసుంధర, విజయ ప్రకాష్, రాము, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

## వాటర్ హీటర్‌తో ఇల్లు దగ్ధం

**పాయకాపురం, న్యూస్‌టుడే :** వాటర్ హీటర్ పేలి ఇల్లు కాలిపోయిన ఘటన బుధవారం పాయకాపురం వీరయ్య ఆసుపత్రి సమీపంలో చోటు చేసుకుంది. దావోస్ షరీఫ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. భార్యాభర్తలు బయటకు వెళ్లారు. వారి కుమారుడు ఇంటికి వచ్చి స్నానం చేద్దామని బకెట్‌లో నీళ్లు పోసి వాటర్‌హీటర్ పెట్టారు. విద్యుత్తుకు అంతరాయం ఏర్పడటంతో స్విచ్ ఆఫ్ చేయకుండా హీటర్‌ను వాషింగ్‌మెషిన్‌పై పెట్టేసి బయటకు వెళ్లిపోయారు. విద్యుత్తు వచ్చాక.. బాగా వేడెక్కి మంటలు వ్యాపించాయి. సామన్లు కాలిపోయాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. బాధితులు పేదలు కావడంతో స్థానికులు ఆహారం, దుస్తులు అందించారు.

కాలిపోయిన సామగ్రి

## సాంస్కృతిక గౌరవానికి ప్రతీక.. గ్రంథాలయం

**విజయవాడ(గాంధీనగర్), న్యూస్‌టుడే :** విజయవాడ నగర సాంస్కృతిక గౌరవానికి వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం ప్రతీకగా నిలిచిందని గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు దోనెపూడి శంకర్ అన్నారు. బుధవారం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 92 సంవత్సరాల క్రితం ఏర్పాటైన గ్రంథాలయం.. నగర సాంస్కృతిక, సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందని చెప్పారు. నాటకం, నృత్యం, సంగీతం వంటి కార్యక్రమాలకు వేదికగా మారిందన్నారు. లిఫ్ట్, జనరేటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనికోసం లక్ష రూపాయలు విరాళంగా అందజేసిన కమిటీ సభ్యుడు నందకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లో పఠనాసక్తిని మరింత పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడు డోగిపర్తి శంకరరావు మాట్లాడుతూ.. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ ద్వారా నాటక, కళాపరిషత్ నిర్వహించే ఆలోచన ఉందన్నారు. సమావేశంలో కమిటీ సభ్యులు పరుచూరి విజయలక్ష్మి, పొన్నం శ్రీరామ్, గద్దం సత్యనారాయణ, కాగితాల రాజశేఖర్, వెలగపూడి వెంకటేశ్వరరావు, పిళ్లా నటరాజ్, మహబూబ్ హజం, వెంకట సత్యనారాయణ రాజు, నాళం సురేష్, జి.భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

## బీరువాలో నగలు మాయం

**మధురానగర్, న్యూస్‌టుడే :** బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించడం లేదని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అజిత్‌సింగ్‌నగర్ గంగానమ్మ గుడి సమీపంలో నివసించే బక్కా అనిత వంట పని చేస్తుంటారు. భర్తతో విబేధాల కారణంగా వేరేగా ఉంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబరు 31న మచిలీపట్నం నుంచి ఆమె తమ్ముడు సురేష్, నాగలక్ష్మి దంపతులు వచ్చారు. జనవరి 1న అనిత తన బంగారు నెక్లెస్, నల్లపూసల దండ, లక్ష్మీదేవి సూత్రాలు అన్నీ ఒక బాక్సులో పెట్టి బీరువాలో ఉంచి తాళం వేశారు. 3వ తేదీ సాయంత్రం చూడగా తాళాలు కనిపించలేదు. 5వ సురేష్, నాగలక్ష్మిలు వారి ఊరు వెళ్లిపోయారు. వేరే తాళాలతో బీరువా తెరిచి చూడగా.. బంగారు ఆభరణాలు కనిపించలేదు. తమ్ముడిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు.

## కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు..

**మధురానగర్, న్యూస్‌టుడే :** రికార్డులు కోసం కళాశాలకు వెళుతున్నానన్న బాలిక (17) ఇంటికి తిరిగి రాలేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నందమూరినగర్‌కు చెందిన బాలిక ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కడుపునొప్పిగా ఉందంటూ సోమవారం కళాశాలకు వెళ్లలేదు. ఉదయం 11 గంటల సమయంలో రికార్డుల కోసం కళాశాలకు వెళుతున్నానని తల్లికి చెప్పి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం ఆమెకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. తల్లిదండ్రులు వెతికినా కనిపించకపోవటంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

## దోమల నివాణకు చర్యలు

**చుట్టుగుంట:** స్థానిక 26వ డివిజన్‌లో దోమల బెడద ఎక్కువగా ఉందని స్థానిక ప్రజల నుంచి డివిజన్ తెదేపా ఇన్‌ఛార్జి వల్లభనేని సతీష్‌కు వినతులు అందాయి. బుధవారం వీఎంసీ మలేరియా సిబ్బంది.. దోమల నియంత్రణకు పైరత్రం స్ప్రే, కల్వర్ట్ ఫాగింగ్, ఆయిల్ బాల్స్ వేశారు. మలేరియా శాఖ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్‌రావు, సూపర్‌వైజర్లు భాస్కర్, శ్రీనివాస్, ప్రసన్న, తెదేపా నాయకులు పాల్గొన్నారు.






(c) eenadu

# విజయవాడ పశ్చిమ

**మేమున్నాం.. మీకు తోడుగా..** 10 AM to 1 PM
విజయవాడ వన్‌టౌన్ : 90320 99986

**స్పందనకు వందనం:** ★ చిట్టినగర్ ఇమాన్యుయేల్ స్కూల్ మార్గంలో కుక్కల బెడద అధికంగా ఉందని స్థానికులు మేమున్నాం మీకు తోడుగాకు సమాచారం ఇచ్చారు. స్పందించిన వెటర్నరీ విభాగం అధికారులు కుక్కలను పట్టారు.
– న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

? చిట్టినగర్ విమలా బేకరీ పక్కవీధిలో రంగుమారిన మంచి నీరు సరఫరా అవుతోంది. - **ఎస్వీఎస్ మూర్తి, స్థానికుడు.** ✔ మంచినీటి పరీక్షలు నిర్వహిస్తాం. - **రామకృష్ణ, మంచినీటి విభాగం ఏఈ** ? కొత్తపేట చిట్టినగర్ గౌతమ్ స్కూల్ వెనుక కొండ ప్రాంతంలో కుక్కల బెడద అధికంగా ఉంది. - **భాస్కర రావు, స్థానికుడు.** ✔ వాటిని పట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - **సోమశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్**
– న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్

## కోడి పందేల నిర్వహణ నేరం

**పాయకాపురం:** సంక్రాంతి సందర్భంగా జిల్లాలో ఎక్కడైనా కోడి పందేలు వేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్‌లో జిల్లా జంతు సంక్షేమ సంఘం కమిటీ ప్రజాప్రతినిధులు, పోలీసులు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కోడి పందేలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.

ఎంపీ శివనాథ్‌ను సన్మానిస్తున్న ప్రసాద్

## నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ప్రసాద్

**చిట్టినగర్:** ఎస్సీ సామాజిక వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకు వచ్చి పార్టీని మరింత బలపడే విధంగా తన వంతు కృషి చేయనున్నట్లు పల్లెపోగు ప్రసాద్ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం తెదేపా ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడిగా తనను నియమించినందుకు ఎంపీ శివనాథ్‌ను కలిసి సన్మానించారు. నాగుల్‌మీరా, బుద్ధా వెంకన్న, దూండీ రాకేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

## నాలుగేళ్లుగా ఆగుతూ.. సాగుతూ..

విద్యాధరపురం, న్యూస్‌టుడే

| | |
|---|---|
| మొత్తం విద్యార్థులు: | 750 |
| చదువే వారు: | 500 |
| ప్రాథమిక పాఠశాలలో: | 250 |

**ప**శ్చిమ నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.7.50 కోట్లతో నాలుగు మున్సిపల్ హైస్కూల్స్, ఏడు ప్రాథమిక పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. కొన్ని పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని ప్రతిపాదించారు. మొదటి విడతలో నాడు-నేడు పనులు రూరల్‌కు పరిమితయ్యాయి. అర్బన్‌కు మూడేళ్ల కిందట పనులు ప్రారంభించారు. వైకాపా పాలనలో పాఠశాల అభివృద్ధి పనులు ఆర్భాటం ప్రారంభించడం మినహా ప్రయోజనం కనిపించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పాఠశాలల అభివృద్ధి పనుల్లో కదలిక లేకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

### కుమ్మరిపాలెం సెంటరులో..

కుమ్మరిపాలెం సెంటరు సమీపంలో నాలుగేళ్ల కిందట డీఎస్ఎం హైస్కూల్ వద్ద రూ.3 కోట్లతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇప్పటికి నిర్మాణ పనులు పునాదులు దాటలేదు. రూ.80 లక్షలు పునాదుల కోసం ఖర్చు చేశారు. పనులు జరగక పోవడంతో ఈ ప్రాంతంలో పిచ్చిమొక్కలు మొలిచాయి.

### అందుబాటులోకి రాని తరగతి గదులు

వన్‌టౌన్ ప్రాంతంలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, మైలపల్లి పోలీసు ఎలిమెంటరీ స్కూల్, అదనపు తరగతి గదులు పూర్తి కాలేదు.

నత్తనడకన పునర్నిర్మాణ పనులు

విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. నిధులు మంజూరు చేయక పోవడంతో పనుల నిర్మాణం నిలిపివేసినట్లు ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకొని రానున్న విద్యా సంవత్సరానికి పాఠశాలలో తరగతి గదుల నిర్మాణంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

## బ్యాడ్మింటన్ ఛాంప్ సూర్యచరిష్మకు సత్కారం

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** ఇటీవల విజయవాడలో జరిగిన జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మహిళల వ్యక్తిగత విభాగంలో నగరానికి చెందిన తమిరి సూర్యచరిష్మ పసిడి పతకం సాధించి రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచిందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు కొనియాడారు. స్థానిక శాప్ కార్యాలయంలో బుధవారం ఆమెను ఛైర్మన్ ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించారు. రవినాయుడు మాట్లాడుతూ.. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలు ఆడి పతకాలు సాధించాలని, రాష్ట్రానికి మరింత ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు.

## రోడ్లను ఆక్రమించే వారిపై చర్యలు

మాట్లాడుతున్న వన్ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, పక్కన సీఐ ఉమామహేశ్వరరావు, శాంతి భద్రతల విభాగం సీఐ గుణరామ్

**విద్యాధరపురం, న్యూస్‌టుడే:** రోడ్లను ఇష్టానుసారం ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వన్‌ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. వన్‌టౌన్ పోలీసు స్టేషను ప్రాంగణంలో నోటీసులు అందుకున్న దుకాణదారులతో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఏసీపీ మాట్లాడుతూ.. 'టాక్టికల్ అర్బనిజం' కార్యక్రమంలో భాగంగా సీపీ రాజశేఖరబాబు, ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగం ఆదేశాల మేరకు ఆక్రమణదారులకు అవగాహన కలిగిస్తున్నామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. హాజరైన వ్యాపారులు రెండు రోజులు సమయం ఇస్తే ఆక్రమణలను తొలగిస్తామని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వన్‌ట్రాఫిక్ సీఐ ఉమామహేశ్వరరావు, శాంతి భద్రతల విభాగం సీఐ గుణరామ్, ఎస్సైలు ఓంకార్, శ్రీధర్ పాల్గొన్నారు.

## సీపీఆర్‌పై అవగాహన

విద్యార్థులకు ధ్రువపత్రాలు అందిస్తున్న డాక్టర్ ఆరిఫ్ పాషా, ఎన్.వి.రావు, రూబీ బేగం

**చిట్టినగర్, న్యూస్‌టుడే:** ప్రస్తుత పరిస్థితుల్లో సీపీఆర్ విధానంపై అవగాహన పెంచుకుంటే కార్డియాక్ అరెస్టు నుంచి కాపాడవచ్చని ఎన్నారై మెడికల్ కళాశాల క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ ఆరిఫ్ పాషా తెలిపారు. కేఎల్ రావునగర్, సిండికేటు బ్యాంకు కాలనీలోని రాకేష్ పబ్లిక్ స్కూల్లో ఎన్నారై మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం సీపీఆర్ విధానంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండె జబ్బులు ఎదుర్కొనే వారికి అత్యవసర చికిత్సను ఆసుపత్రికి వెళ్లే లోపుగా అవసరమైన సీపీఆర్ ఎలా అందించాలో వీడియోల ద్వారా వివరించినట్లు తెలిపారు. ఈ విధానంపై విద్యార్థులకు, యువతకు అవగాహన ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు ధ్రువపత్రాలు అందించారు. కార్యక్రమంలో వైద్యులు రూబీబేగం, నీరజ, సునీల్, ఆసుపత్రి సిబ్బంది, రాకేష్ పాఠశాల డైరెక్టర్ ఎన్.వి.రావు, వైస్ ప్రిన్సిపల్ రేణుకాదేవి పాల్గొన్నారు.

## 10 నుంచి గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు

**విజయవాడ క్రీడలు:** రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మరుగున పడుతున్న సంప్రదాయ క్రీడలను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. కర్ర సాము, గాలి పటాలు ఎగరవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి సంప్రదాయ క్రీడలను రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడాప్రాధికార సంస్థల పరిధిలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సుమారు రూ.5 లక్షలు డీఎస్ఏలకు పంపించామని చెప్పారు. అవసరమైతే నిధులు పెంచుతామని, పారదర్శకంగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముందుగా సంక్రాంతి సంబరాల గోడపత్రిక ఆవిష్కరించారు. శాప్ బోర్డు సభ్యుడు ఎస్.సంతోష్‌కుమార్, పరిపాలనాధికారి ఆర్.వెంకట రమణనాయక్, అంతర్జాతీయ షట్లర్ సూర్య చరిష్మ పాల్గొన్నారు.

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న శాప్ ఛైర్మన్ రవినాయుడు, సూర్యచరిష్మ, రమణనాయక్, తదితరులు

## జగన్మాత సేవలో ప్రముఖులు

**ఇం**ద్రకీలాద్రిపై కొలువైన జగన్మాతను నటుడు రాజేంద్రప్రసాద్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ ఇన్‌స్పెక్టర్, వేద పండితులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, గణేష్, సాయిరామ్ పాల్గొన్నారు. - **న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి**

మండపంలో మాధవ్ కుటుంబ సభ్యులు

రాజేంద్రప్రసాద్‌కు వేదపండితుల ఆశీర్వచనం

## ప్లాస్టిక్ సంచుల నియంత్రణ అవసరం

**విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే:** నగర ప్రజలు పర్యావరణ హిత సంచులను మాత్రమే వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ అధికారి కె.అర్జునరావు సూచించారు. అధికారులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. చెత్త తరలించే వాహనాల ట్రిప్పులు మరిన్ని పెంచాలని అన్నారు. చెత్త ఎక్కువగా ఉత్పత్తి అయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి క్లీనింగ్, లిఫ్టింగ్ వంటి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ సంచుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, వాటి వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కలిగించాలని తెలిపారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నగరంలో పూర్తిగా నిషేధించాలని అన్నారు. ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ సంచుల వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి హానికరమనే విషయాన్ని నగర ప్రజలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ సంచులను స్క్రూగేజ్‌తో కొలిచి 120 మైక్రాన్ కన్నా తక్కువ మందం ఉన్నట్లు గుర్తించిన పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

## అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

**ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే:** దుర్గగుడి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ సీఈ జి.వి.శేఖర్ అన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు దుర్గగుడిలో శాశ్వత ప్రాతిపదికన చేపడుతున్న ప్రసాదాల పోటు, అన్నదాన భవనం, ఎలివేటెడ్ క్యూలైన్ల నిర్మాణ పనులను ఈవో శీనానాయక్, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబులతో కలిసి సీఈ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్మాణ పనులు నిర్ణీత లక్ష్యం లోపు పూర్తి చేయాలన్నారు. దసరా, భవానీ దీక్షలు ముగిసినందున గుత్తేదారులు అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అవసరమైన నిపుణులు, వర్కర్లను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

## నిత్యాన్నదాన పథకానికి విరాళం

**ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే:** శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బి.అనసూయ రూ.1,01,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం సూపరింటెండెంట్ జగదీష్ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు.

దాత అనసూయకు అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న సూపరింటెండెంట్ జగదీష్

## దుర్గమ్మకు రజత కిరీటం బహూకరణ

**ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే:** ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన ప్రవీణ రూ.2.50 లక్షలు విలువ చేసే 1.60 కిలోల రజత కిరీటం (బంగారు పూత) బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం ఈవో శీనానాయక్ వారికి విరాళం రసీదుతోపాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.


ఈవో శీనానాయక్‌కు కిరీటం అందిస్తున్న దాత ప్రవీణ కుటుంబ సభ్యులు

## సమస్యల తిష్ఠ.. తొలిగేదెట్లా..

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే

| | |
|---|---|
| మొత్తం క్వార్టర్లు: | సుమారు 500 |
| జనాభా: | వేయి మంది |

రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న బొగ్గు లైను రైల్వే కాలనీలో సమస్యలు రోజు రోజుకూ పెరుగుతూ పోతున్నాయి. వందల సంఖ్యలో రైల్వే ఉద్యోగులు నివసించే ఈ కాలనీలో సరైన భద్రత లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌కు అడ్డాగా మారుతున్నాయని పలువురు వాపోతున్నారు.

శిథిలావస్థలో రైల్వే క్వార్టర్లు

### సమస్యలు ఇవే....

★ క్వార్టర్లు కూడా శిథిలావస్థకు చేరడంతో నిరుపయోగంగా మారాయి. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ★ పరిసరాల్లో భారీగా చెట్లు పెరగడంతో విష సర్పాలు సంచరిస్తున్నాయి. ఇంట్లోకి సైతం రావడంతో ఉద్యోగులు, కుటుంబ సభ్యులు భయాందోళనలు చెందుతున్నారు. ★ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

### బస్సు సౌకర్యం కల్పించాలి

**బొ**గ్గు లైను కాలనీ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలి. గతంలో బస్సు సౌకర్యం ఉండగా కొన్నేళ్ల నుంచి నిలిపి వేశారు. ఇక్కడి నుంచి చాలా మంది విద్యార్థులు బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, వన్‌టౌన్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులు పరిష్కరించాలి. - **రాజ్యలక్ష్మి, రైల్వే కాలనీ.**

### దొంగతనాలు అరికట్టండి

**రా**త్రి సమయాల్లో భయాందోళనలతో గడపాల్సి వస్తుంది. ఇటీవల దొంగతనాలు పెరిగాయి. ఒంటరిగా ఉండే మహిళలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. పోలీసు భద్రత ఏర్పాటు చేయాలి. చాలా వరకు పాత క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తే ఉద్యోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. క్వార్టర్లు లేక చాలా మంది ఉద్యోగులు బయట ఎక్కువ అద్దెలు చెల్లించి ఉంటున్నారు. - **వెంకటేశ్వరరావు, గోపి రైల్వే ఉద్యోగులు**

## కల్వర్టుపై ఐరన్ మెష్ చోరీ

**పా**తబస్తీ జెండా చెట్టు సెంటరు సమీపంలోని కల్వర్టు ఐరన్ మెష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం మాయం చేశారు. మ్యాన్ హోల్ మూత తరహాలో ఉండే ఐరన్ మెష్ లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ద్విచక్రవాహన చోదకులు అదుపు తప్పి పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంపై కార్పొరేషన్ ఏఈ మర్కస్‌ను సంప్రదించగా.. కల్వర్టుపై ఐరన్ మెష్ తొలగించిన విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మెష్ ఏర్పాటు చేస్తామన్నారు.
- **న్యూస్‌టుడే, విద్యాధరపురం**

## వెలగని వీధి దీపం

**పా**తబస్తీ వించిపేట లక్ష్మయ్య వీధిలో గత వారం రోజులుగా వీధి దీపం వెలగడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రుల్లో మొత్తం అంధకారం ఏర్పడుతుందని, నడిచేందుకు తీవ్ర అసౌకర్యంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - **విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే**

## కృష్ణా వర్సిటీ పురుషుల చెస్ జట్టు వెల్లడి

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** నగరంలోని సప్తగిరి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన కృష్ణా వర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల చెస్ ఛాంపియన్‌షిప్, జట్టు ఎంపిక పోటీలు బుధవారం ముగిశాయి. వర్సిటీ జట్టులో పి.జ్యోతికిరణ్, కొత్త సాయి వెంకట కుమార్‌రెడ్డి, యండమూరి రాజేష్ (కేబీఎన్ కళాశాల), హరిహర రుత్విక్ రాజ్ (ఎస్వీడీ సిద్ధార్థ న్యాయ కళాశాల), కోన వెంకట చరణ్ (ఆంధ్రా లయోలా కళాశాల), ఎస్.మహేష్ (పీబీ సిద్ధార్థ కళాశాల) స్థానం సాధించారని ప్రిన్సిపల్ ఆర్.రఘురామ్ తెలిపారు. వారంతా త్వరలో తమిళనాడులోని భారతిదాసన్ వర్సిటీలో జరిగే దక్షిణ భారత అంతర్ వర్సిటీ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కృష్ణా వర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. ఎంపికైన జట్టు సభ్యులను కళాశాల ఎడ్యుకేషన్ సొసైటీ కోశాధికారి జి.బాలగంగాధర్ తిలక్, అక్కయనాయుడు, సప్తగిరి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్.వెంకట్, జట్టు ఎంపిక కమిటీ సభ్యులు పి.గోపి, వి.గోపి అభినందించారు.

## పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యం


మొక్కలు పంపిణీ చేస్తున్న సీపీఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు

**చిట్టినగర్, న్యూస్‌టుడే:** పర్యావరణ పరిరక్షణ మన కర్తవ్యమని సీపీఎం ఫ్లోర్ లీడర్ బి.సత్యబాబు సూచించారు. 50వ డివిజన్ మహంతిపురం ప్రాంతంలో బుధవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో పచ్చదనం తగ్గి పోయి పర్యావరణం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆక్సిజన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర ప్రణాళికతో నగరంలో పచ్చదనాన్ని పెంచే విధంగా మొక్కలు పెంపకం నిరంతరం జరగాలని చెప్పారు. మొక్కలు, పచ్చదనాన్ని పాడు చేస్తున్న పశువులను బహిరంగంగా తిరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యాన శాఖలో తగినంత సిబ్బంది లేకపోవడం బాధాకరమని అన్నారు. అనంతరం మామిడి, జామ, నిమ్మ మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శానిటరీ అధికారి దుర్గాప్రసాద్, మౌలాలి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

## క్రీడా స్ఫూర్తి పెంచేందుకు స్పోర్ట్స్ ఫెస్ట్

**చిట్టినగర్, న్యూస్‌టుడే:** విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే తమ లక్ష్యమని పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి అమరసుధీర్ తెలిపారు. కళాశాలలో వైబ్రేన్స్-2026 పేరుతో 2 రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ అండ్ టెక్నికల్ అంతర్ కళాశాలల ఫెస్ట్ బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా ఇతర రంగాల్లో నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంకేతిక విద్యతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని అన్నారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి పోటీలు ప్రారంభించారు. వాలీబాల్‌కు 25, త్రోబాల్‌కి 12, కబడ్డీకి 24, చదరంగం 35, క్యారమ్స్ 60 కళాశాలల నుంచి రిజిస్ట్రేషన్లు వచ్చాయని వివరించారు. మొదటి రోజు చదరంగం, వాలీబాల్, క్యారమ్స్, త్రోబాల్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కోశాధికారి కాజా రాఘవయ్య, సహాయ కార్యదర్శి జి.పవన్‌కుమార్, ప్రిన్సిపల్ ఎస్.శరవణకుమార్, క్రీడా విభాగాధిపతి జాన్సన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి అమరసుధీర్, ప్రిన్సిపల్ శరవణకుమార్ తదితరులు

## 11న అయోధ్య రామమందిరం నమూనా ప్రారంభం



**భవానీపురం, న్యూస్‌టుడే:** భవానీపురంలోని పున్నమి ఘాట్ వద్ద నమూనా అయోధ్య రామమందిరాన్ని ఈనెల 11న ప్రారంభిస్తున్నట్లు విజయవాడ ట్రేడ్ ఫెయిర్, కేఎస్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎం.రాజా తెలిపారు. బుధవారం భవానీపురంలోని పున్నమిఘాట్ వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండగను పురస్కరించుకుని అయోధ్య రామమందిరం, టైటానిక్ షిప్, లండన్ బ్రిడ్జి నమూనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయాన్ని ఉచితంగా తిలకించవచ్చని వెల్లడించారు. సందర్శకుల కోసం వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు విష్ణువర్ధన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

## ఆదర్శ రాష్ట్రమే ప్రభుత్వ లక్ష్యం

### ప్రకాశ్‌మయ్ ఎనర్జియా అవార్డులు ప్రదానం

**విజయవాడ (సూర్యారావుపేట), న్యూస్‌టుడే :** రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ రంగంలో దేశానికి మార్గదర్శకంగా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నామని నెడ్ క్యాప్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జె.కమలాకర్‌బాబు పేర్కొన్నారు. సూర్యారావుపేటలోని ఒక హోటల్‌లో వివిధ రంగాల్లో గ్రీన్‌ఎనర్జీ కోసం కృషి చేసిన 22 మంది నిపుణులకు ప్రకాశ్‌మయ్ ఎనర్జియా అవార్డులు అందించారు. మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాలు, పునరుత్పాదక ఇంధన నోడల్ ఏజెన్సీలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల కృషిని గుర్తించి ఈ అవార్డులను అందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 2024, అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. దీని ద్వారా రాష్ట్రంలో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని సాధించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం 2030 నాటికి నిర్దేశించిన 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్‌ను దృష్టిలో ఉంచుకుని గ్రీన్‌పాలసీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. దీని కింద పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, హైబ్రిడ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి ఆధునిక పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటి వరకు 83 గిగావాట్ల సామర్థ్యానికి అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ రంగంలో సుమారు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్రానికి గర్వకారణంగా ఉందన్నారు. ఇదే విధంగా 51 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. 2047 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారాల స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని ఏపీ ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించిందని తెలిపారు. రాష్ట్రానికి జాతీయ స్థాయిలో నాలుగు ప్రతిష్ఠాత్మక అవార్డులు వచ్చాయని వివరించారు. చంద్రబాబు మార్గదర్శకత్వంలో సీఎస్ కె.విజయానంద్ పర్యవేక్షణలో రాష్ట్ర ఇంధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రజలకు నమ్మకమైన, చౌకైన, నాణ్యమైన విద్యుత్తు అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కమలాకర్‌బాబు పేర్కొన్నారు.

## సాంకేతికతతో మెరుగైన సేవలు

**విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే :** సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, సోషల్ మీడియా కేసులను త్వరితగతిన ఛేదించేందుకు నగరంలోని పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహిస్తున్న శిక్షణా తరగతులు బుధవారంతో ముగిశాయి. దర్యాప్తులో ఏ విధంగా వ్యవహరించాలి? ఏయే సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? నేరస్థులకు శిక్ష పడేందుకు ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు సేకరించాలి? ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి డిజిటల్ ఆధారాలను సేకరించడం, సంరక్షించడం, విశ్లేషించడం, భద్రపరచడం తదితరాలపై నిపుణులు అవగాహన కల్పించారు. దాదాపు 130 మంది మూడు రోజుల పాటు సైబర్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. సీపీ రాజశేఖర బాబు మాట్లాడుతూ.. శిక్షకులు డాక్టర్ మనీష యాదవ్, శ్రీకృష్ణకిరణ్, సంజయ్‌కుమార్, కరుణాకర్‌రెడ్డి, శివకుమార్, ప్రసన్నలక్ష్మి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

### సినిమాలు

**సైక్ సిద్ధార్థ, 45, మార్క్:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). **మదం:** అప్సర(గవర్నరు పేట), తారా స్క్రీన్స్(పాయకాపురం), రామ్ సినిమాల్(గుణదల). **సఃకుటుంబానాం:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), రవీంద్ర సినిమాస్(పాయకాపురం), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). **వినరా ఓవేమ, ఘంటసాల:** నవరంగ్(గవర్నరు పేట). **వినరా ఓవేమ, నిలకంఠ:** పీవీఆర్ మాల్(బందరురోడ్డు). **నిలకంఠ:** ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట). **సైక్ సిద్ధార్థ:** అలంకార్. **శంబాల, వనవీర, ఛాంపియన్,ఈషా:** జీ-3(రాజ్, యువరాజ్). **శంబాల, ఈషా, దండోర, ఛాంపియన్:** ఊర్వశి ఐనాక్స్(గాంధీనగర్), స్వర్ణాకాంప్లెక్స్(గవర్నర్‌పేట), తారా స్క్రీన్స్, రవీంద్ర సినిమాస్(పాయకాపురం), రామ్ సినిమాస్(గుణదల), స్వాతి(భవానీపురం), లైలా మాల్, పీవీపీ మాల్, పీవీఆర్ మాల్(బందరు రోడ్డు), ట్రెండ్‌సెట్ మాల్(క్యాపిటల్ సినిమాస్), ఎల్ఈపీఎల్ ఐనాక్స్(పటమట), పవర్ వన్ మాల్(కానూరు). - **న్యూస్‌టుడే, విజయవాడ వన్‌టౌన్**

## రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

**ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే:** జూపూడి గ్రామం వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల తెలిపిన సమాచారం మేరకు విజయవాడ ఇస్లాంపేటకు చెందిన మన్సూర్ బేగ్(45) ద్విచక్రవాహనంపై విజయవాడ వస్తుండగా లారీ వెనుక నుంచి ఢీకొంది. దీంతో అదుపు తప్పి కిందపడడంతో తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

### ఆటో ఢీకొని యువకుడికి గాయాలు

**భవానీపురం, న్యూస్‌టుడే:** రోడ్డు ప్రమాదంలో యువకుడు గాయపడినట్లు భవానీపురం పోలీసులు తెలిపారు. వన్‌టౌన్ కొత్తపేట ప్రాంతంలో రంగయ్య(36) కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన ద్విచక్ర వాహనంపై గొల్లపూడి నుంచి ఇంటికి వెళ్తుండగా మైలురాయి సెంటర్ వద్ద గూడ్సు ఆటో ఢీకొనడంతో గాయపడ్డాడు. స్థానికులు అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## 12న పారా అథ్లెట్ల ఎంపిక పోటీ

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** స్థానిక ఐజీఎంసీ స్టేడియంలో ఈ నెల 12వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లా పారా అథ్లెట్ల ఎంపిక పోటీ నిర్వహిస్తామని ఉమ్మడి కృష్ణా జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షుడు పొన్నెబోయిన నాగేశ్వరరావు తెలిపారు. ఆసక్తిగల పారా అథ్లెట్లు 12వ తేదీ ఉదయం 9 గంటలకు స్టేడియంలో రిపోర్టు చేయాలన్నారు. మరిన్ని వివరాలకు 95022 65241, 85200 21581, 93912 57568 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

(c) eenadu

## బాలుడికి సరైన వైద్యం అందేలా కృషి

బాలుడి తండ్రి పరమేశ్వరరావు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే తాతయ్య

**జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే:** 2022 నుంచి క్యాన్సర్‌తో బాధపడుతున్న జగ్గయ్యపేట ఆర్టీసీ కాలనీకి చెందిన కండక్టర్ బొడ్డు పరమేశ్వరరావు కుమారుడు దీపక్‌కు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య భరోసా ఇచ్చారు. బాలుడి తండ్రి కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యేను కలిసి సమస్య వివరించి సాయం కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే బుధవారం ఈ వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్‌ల దృష్టికి తీసుకెళ్లి దీపక్‌కు సరైన వైద్యం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు బాలుడి వైద్యానికి రూ.10లక్షలు ఖర్చు చేశామని, అయినా ఏ మార్పు లేకపోవడంతో వైద్యులు చివరి ఆశగా బోన్‌మారో మార్పిడి చేయాలని, ఇందుకు రూ.50 లక్షలు అవసరమని చెప్పారని బాలుడి తండ్రి పరమేశ్వరరావు తెలిపారు.

ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు, విజేతలతో కళాశాల కార్యదర్శి శ్రీనివాస్, ఏవో నారాయణరావు, ప్రిన్సిపల్ కృష్ణవేణి తదితరులు

## మురిపించే ముగ్గులు.. ఆకట్టుకునే రంగులు

91.9 FM Mee FM VIJAYAWADA

**చిట్టినగర్, న్యూస్‌టుడే:** సంక్రాంతి సంబరాల్లో భాగంగా విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో 'ఈనాడు' ఈఎఫ్ఎం 91.9 ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు బుధవారం నిర్వహించారు. విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పండుగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణపై సందేశాత్మక ముగ్గులు వేసి ఔరా అనిపించారు. తోటి విద్యార్థినులను ప్రోత్సహిస్తూ, విద్యార్థులంతా సందడి చేశారు. పోటీల్లో బీఎస్సీ మూడో సంవత్సరం విద్యార్థిని కె.దివ్య ప్రథమ బహుమతి.. బీఎస్సీ మొదటి సంవత్సరం విద్యార్థిని టి.జ్యోతి, ద్వితీయ, ఎన్. హర్షిత తృతీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. విజేతలకు కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టి.శ్రీనివాస్, ఎస్సార్ఎస్వీ బీఈడీ కళాశాల కార్యదర్శి సతీష్, ఏవో వి.నారాయణరావు, ప్రిన్సిపల్ జి.కృష్ణవేణి, ప్రధాన స్పాన్సర్ డైమండ్ నెక్ట్స్ బ్రాంచి మేనేజర్ సయ్యద్ నజీర్ అహ్మద్, సపోర్ట్ స్పాన్సర్ పద్మజా సుజుకీ వన్‌టౌన్ ఇన్‌ఛార్జి ఎ.కృష్ణవేణి బహుమతులు అందించారు. కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్‌గా డైమండ్ నెక్ట్స్, సపోర్ట్ స్పాన్సర్‌గా పద్మజా సుజుకీ, అసోసియేటెడ్ స్పాన్సర్‌గా ప్రియా ఫుడ్స్ వ్యవహరించాయి.

## సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో

**విజయవాడ సిటీ, న్యూస్‌టుడే:** విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం 'ఈనాడు' ఈఎఫ్ఎం 91.9 ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. విద్యార్థినులు సందేశాత్మకంగా... అందంగా ముగ్గులను వేశారు. సంక్రాంతి పండగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణపై చూడముచ్చటగా రంగవల్లులు తీర్చిదిద్దారు. కళాశాల ప్రాంగణంలో పండగ వాతావరణం ఏర్పడింది. తోటి విద్యార్థులంతా ముగ్గులు వేసిన సహచరులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎ.సునీత మాట్లాడుతూ.. విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని అన్నారు. బి.రమ్య ప్రథమ, డి.త్రివేణి ద్వితీయ, డి.కీర్తి తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలకు ప్రిన్సిపల్ సునీత, పద్మజా సుజుకీ అడ్మిన్ ఆఫీసర్ కె.మీనాకేతన్, డైమండ్ నెక్ట్స్ అడ్మిన్ ఆఫీసర్ షేక్ హర్షద్ బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్‌గా డైమండ్ నెక్ట్స్, సపోర్ట్ స్పాన్సర్‌గా పద్మజా సుజుకీ, అసోసియేట్ స్పాన్సర్‌గా ప్రియా ఫుడ్స్ వ్యవహరించాయి.

ముగ్గులు వేస్తున్న విద్యార్థినులు, విజేతలతో కళాశాల ప్రిన్సిపల్ సునీత, పద్మజా సుజుకీ అడ్మిన్ ఆఫీసర్ మీనాకేతన్, డైమండ్ నెక్ట్స్ అడ్మిన్ ఆఫీసర్ షేక్ హర్షద్ తదితరులు

## ఘనంగా అమ్మవారి రంగుల మహోత్సవం

**పెనుగంచిప్రోలు:** స్థానిక శ్రీతిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం మొదటి ఘట్టం అందరి సహకారంతో విజయవంతంగా జరిగిందని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుడు చుంచు రమేశ్ బాబు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ సోమవారం ఆలయం నుంచి అమ్మవారు సహదేవతల విగ్రహాలను తీసి సంప్రదాయంగా ఊరేగించి జగ్గయ్యపేటకు మంగళవారం సాయంత్రానికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీనికి సహకరించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ నెట్టెం రఘురాం, అన్ని శాఖల అధికారులు, దేవతా విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చిన రజకులు, రైతులు, గ్రామ పెద్దలు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

## మాతృభాషను మరువకపోవడం ఆదర్శం

మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీ శివనాథ్, సౌమ్య, తేజస్వి తదితరులు

**నందిగామ గ్రామీణం:** ఆంగ్ల మాధ్యమంలో పోటీ ఉన్నప్పటికీ మాతృభాషను, సంస్కృతిని కాపాడుతున్న కాకతీయ అపోలో విద్యా సంస్థల కృషి ఆదర్శమని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. బుధవారం రాత్రి నందిగామ కాకతీయ అపోలో విద్యా సంస్థల 40వ వార్షికోత్సవాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కేవీఆర్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ కె.గంగాధరతిలక్ అధ్యక్షతన నిర్వహించిన సభలో డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ పేదరికంలో పుట్టిన ఎంతో మంది కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగారని, గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి విద్యాసంస్థ నడపడం అభినందనీయమన్నారు. గత ఏడాది పదో తరగతిలో 589 మార్కులతో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని నిత్యశ్రీని అభినందించి బంగారు పతకం అందజేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విద్యా శాఖా మంత్రి లోకేశ్ విద్యారంగం బలోపేతానికి కృషి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ పొడపాటి తేజస్విలు ప్రసంగించారు. పాఠశాల అధినేత కాపా రవీంద్రనాథ్, భారతి, డైరెక్టర్లు కార్తికేయ, సుష్మ, స్ఫూర్తి, విశ్రాంత హోమియో వైద్యాధికారి కాపా భానుప్రసాద్, తెదేపా నాయకులు మన్నె కళావతి, కోగంటి బాబు, వాసిరెడ్డి ప్రసాద్, సజ్జా అజయ్, వాసిరెడ్డి సాంబశివరావు, ప్రముఖులు పాల్గొన్నారు.
* ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వర్చువల్‌గా సందేశమిచ్చారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న పాఠశాల ఎంతోమందిని శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజినీర్లుగా ఎదిగారని అన్నారు. పాఠశాలకు శుభాకాంక్షలు చెప్పారు.

## సోగ్గాడే.. దొంగనాయనా..!

**కల్యాణ మండపాల్లోనే చోరీలు ● 'న్యాట్‌గ్రిడ్'లో ఫొటో అప్‌లోడ్ చేయడంతో వెలుగులోకి..**

ఈనాడు – అమరావతి, న్యూస్‌టుడే – విజయవాడ నేరవార్తలు

చేతికి బంగారు ఉంగరాలతో ధర్మేంద్ర

సంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడు. టిప్‌టాప్‌గా.. సోగ్గాడిలా తయారవుతాడు. పెళ్లి వారి దగ్గరి బంధువులా కనిపిస్తాడు. చేతికి తళతళలాడే బంగారు ఉంగరాలు పెట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తాడు. పెళ్లి వాళ్లు ఆదమరిచి ఉండగా బంగారం, వెండి వస్తువులు తీసుకుని ఉడాయిస్తాడు. అనుమానితుడి ఫొటోను 'న్యాట్‌గ్రిడ్'లో అప్‌లోడ్ చేయగానే అతని నేర చరిత్ర ఒక్కసారిగా బట్టబయలైంది. పోలీసులను సైతం విస్తుబోయేలా చేసిన అతడి వివరాలు ఇలా ఉన్నాయి...

### వెండి బిందెల చోరీపై దృష్టి పెడితే..

గత ఏడాది నవంబరు 7న విజయవాడ మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్యాణ మండపంలో పెళ్లివారికి చెందిన రెండు వెండి బిందెలు చోరీకి గురయ్యాయి. సీసీఎస్ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను జల్లెడ పట్టి ఒక వ్యక్తిని అనుమానించారు. పెళ్లి వీడియో నుంచి అతడి ఫొటో సేకరించారు. అది మినహా ఏ ఇతర ఆధారాలు లేకపోవడంతో సీసీఎస్ పోలీసులు నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ 'న్యాట్‌గ్రిడ్' ఆశ్రయించారు. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సమగ్ర నిఘా సమాచార వ్యవస్థే... న్యాట్‌గ్రిడ్. ముంబయి దాడుల తర్వాత అనుమానితుల కదలికలను ముందుగానే గుర్తించి భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. పోలీస్, బ్యాంకింగ్, టెలికం, వీసా, పన్నుల విభాగం తదితర 21 సంస్థల డేటా బేస్‌ను న్యాట్‌గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. నిందితుడి ఫొటోను దీనిలో అప్‌లోడ్ చేయగానే.. అతని పేరు తెనాలికి చెందిన నార్ల ధర్మేంద్ర (46)గా తేలింది.

### బంగారం వ్యాపారం చేసి...

ధర్మేంద గతంలో తెనాలిలో బంగారు నగల దుకాణం నిర్వహించేవాడు. దానిలో నష్టాలు వచ్చాయి. ఈ క్రమంలో వ్యాపారానికి సంబంధించిన పన్నులను ఎగ్గొట్టడంతో అతడిపై 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్' (సీబీడీటీ) కేసు నమోదు చేసి.. ఆ వివరాలు న్యాట్‌గ్రిడ్‌లో ఉంచారు. పోలీసులు నిందితుడి ఫొటో పెట్టగానే ఆ వివరాలు బయటకు వచ్చాయి. బంగారం వ్యాపారంలో నష్టం రావడంతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. కల్యాణ మండపాలకు దర్జాగా వెళ్లి ఆదమరిచి ఉన్నపుడు చోరీ చేసి ఉడాయించేవాడు.

స్వాధీనం చేసుకున్న నగలు

### పాత కేసుల చిట్టా..

ధర్మేంద్ర 2022లో కృష్ణలంక పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక కల్యాణ మండపంలో 91 గ్రాముల బంగారాన్ని చోరీ చేశాడు. ఆ కేసు వివరాలను సరిపోల్చగా.. దానిలోనూ ఇతడి పాత్ర ఉందని తేలింది. చోరీ సొత్తు నుంచి 61 గ్రాముల బంగారాన్ని తాజాగా స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక గుంటూరులో ఇదే తరహాలో కల్యాణ మండపాల్లో రెండు నేరాలు చేయగా అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

### పోలీసులకు సీపీ అభినందనలు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ పోలీసులను సీపీ రాజశేఖరబాబు ప్రత్యేకంగా అభినందించారు. సీసీఎస్ ఏడీసీపీ ఎం.రాజారావు నేతృత్వంలో బృందం సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిందితుడిని అరెస్టు చేశారు. ఇతని వద్ద 2022 కేసుకు సంబంధించి రూ.9లక్షల విలువైన 61 గ్రాముల బంగారం, గత ఏడాది కేసులో రూ.3లక్షల విలువైన రెండు వెండి బిందెలు స్వాధీనం చేసుకున్నారు.

## చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

## 'తెదేపా కార్యకర్తల్లో అసంతృప్తి సమంజసం కాదు'

**నందిగామ, న్యూస్‌టుడే:** గత వైకాపా ప్రభుత్వ అరాచక పాలన చూసిన తెదేపా కార్యకర్తలు.. నేటి గాంధేయపాలనలో కొంత అసంతృప్తిగా ఉన్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు గాంధేయవాది కావడం వల్ల దానికి తగ్గట్టుగానే ప్రశాంతమైన పాలన సాగిస్తున్నారని చెప్పారు. నందిగామలో కాకతీయ అపోలో స్కూలు వార్షికోత్సవానికి హాజరైన ఆయన.. బుధవారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, విప్ సౌమ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సహజంగా వైకాపా ప్రభుత్వంలో ఇబ్బంది పడిన తెదేపా కార్యకర్తలు.. దానిలో కొంతైనా చేయలేకపోతే ఎలా అనే అసంతృప్తితో ఉన్నా.. అది సమంజసం కాదని తెలిపారు. దీనికి అర్థం ఉన్నా క్షణికావేశాలను పక్కన పెడితే దీర్ఘకాలంలో సీఎం చంద్రబాబునాయుడు శైలీ కరెక్ట్ అని, దీని వల్లే ప్రయోజనం ఉంటుందన్నారు. స్త్రీశక్తి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంవల్ల మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు. పురుషులు సీట్లు దొరకట్లేదని కొంత ఇబ్బందిగా ఉంటున్నారని తెలిపారు. ఈ పథకం ఉద్దేశం పూర్తి స్థాయిలో విజయవంతమైందని రఘురామకృష్ణరాజు చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ సీఎం చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమైందన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో విశాఖపట్నంలో ఎయిర్‌పోర్టు ఉండగా భోగాపురంలో ఎందుకు దండగని జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారని విమర్శించారు. ఈ విషయం అప్పట్లోనే టీవీల్లో వచ్చిందని తెలిపారు.

## పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం : మంత్రి దుర్గేష్

**భవానీపురం, న్యూస్‌టుడే:** రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక రంగానికి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, కళలు, సాహిత్యం, సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున పున్నమిఘాట్, భవానీద్వీపంలో ఆవకాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆవకాయ్ కార్యక్రమంలో సినిమా ప్రదర్శనలు, సాహిత్య చర్చలు, సంగీతం, నృత్యం, నాటకాలు, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లు ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం పున్నమిఘాట్ వద్ద హౌస్‌బోట్లను ప్రారంభించనున్నారని వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదీతీరాల్లోని ఇతర ప్రాంతాల్లోను హౌస్‌బోట్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్న కార్యక్రమానికి కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నది ఒడ్డున ఏర్పాటు చేసిన హౌస్‌బోట్లను పరిశీలించారు. పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి, కలెక్టర్ లక్ష్మీశ తదితరులు పాల్గొన్నారు.

## స్థల వివాదం పరిష్కారం

**భవానీపురం, న్యూస్‌టుడే:** పున్నమిఘాట్ వద్ద ఆవకాయ్ కార్యక్రమానికి ఏర్పడిన అడ్డంకులు తొలిగాయి. పున్నమిఘాట్ వద్ద ఆవకాయ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రైవేటు స్థలాల యజమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమను సంప్రదించకుండా ఏవిధంగా ఏర్పాట్లు చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కలెక్టర్ లక్ష్మీశ ప్రైవేటు స్థలాల యజమానులతో బుధవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థల యజమానులకు నష్టపరిహారం ఇస్తామని కలెక్టర్ ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

## ఆడపిల్లలు ధైర్యంగా ముందడుగు వేయాలి

మాట్లాడుతున్న హోం మంత్రి అనిత, వేదికపై రమాదేవి, రావి శారద, మల్లాది స్వాతి, సుంకర శోభారాణి, ఉషారాణి, రాయపాటి శైలజ, స్వరూపారాణి తదితరులు

**కృష్ణలంక (విజయవాడ), న్యూస్‌టుడే:** మహిళలు నేడు అన్ని రంగాల్లో ఉన్నత స్థితికి ఎదుగుతున్నారని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి కూడా చేరాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తరుణీ తరంగాలు ఆధ్వర్యంలో మహిళా ఫెస్ట్- 2026ని విజయవాడ మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో బుధవారం ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని మంత్రి, తరుణీ తరంగాలు పతాకాన్ని కృష్ణా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.ఉషారాణి ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో అనిత మాట్లాడుతూ.. నేను ఆడపిల్లను.. ఏమీ చేయలేను అనే భావన వదిలేసి ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరనేది వాస్తవమని అన్నారు. విద్యార్థినులు, యువతులు చిన్న వయసులోనే సామాజిక మాధ్యమాల ద్వారా ప్రేమ ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఘటనలు చూస్తుంటే.. మనసు తరుక్కుపోతోందంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. దేనినైనా ఎదుర్కొనే శక్తి మహిళలకు ఉందని, ధైర్యంగా 'నో' చెప్పడం అలవాటు చేసుకోవాలని సూచించారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మాట్లాడుతూ.. మహిళాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఇటీవల క్రికెట్‌లో రాణించిన రాష్ట్ర క్రీడాకారిణికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించిందని తెలిపారు.

### పలువురికి సత్కారం

వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు సత్కరించారు. అమరావతి రేర్ డిసీజెస్ సంస్థకు చెందిన సుంకర శోభారాణి, ప్రముఖ గాయని మల్లాది స్వాతి, ఎక్స్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధి దాసరి స్ఫూర్తిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి తరుణీ తరంగాలు అధ్యక్షురాలు డాక్టర్ రావి శారద అధ్యక్షత వహించారు. సభ్యులు డి.రమాదేవి, శ్రీదేవి, స్వరూపారాణి, డాక్టర్ విద్యాకన్నా, డాక్టర్ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

### బ్రాయిలర్ ధరలు
(కిలో కి రూ.లలో)

**వెన్‌కాబ్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295.
**అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్:** బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.

## బాలికపై అత్యాచారం

**చందర్లపాడు, న్యూస్‌టుడే:** 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన సంఘటన చందర్లపాడు మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సై ధర్మరాజు తెలిపిన వివరాల మేరకు.. మండలంలో ఓ గ్రామానికి చెందిన బాలిక.. జగ్గయ్యపేట ప్రాంతంలో ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల క్రిస్మస్ సెలవులకు స్వగ్రామం వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవరు వర్ల జాషువా డిసెంబరు 26న సాయంత్రం ఇంట్లోకి ప్రవేశించి నేను నిన్ను ప్రేమిస్తున్నానని బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే ఫొటోలు వాట్సాప్ స్టేటస్ పెడతానని, నిన్ను, నీ తల్లిదండ్రులను చంపుతానని బెదిరించాడు. అనంతరం పాఠశాల పునఃప్రారంభమైనా ఆ బాలిక.. తాను వసతి గృహానికి వెళ్లనని తల్లిదండ్రులకు చెప్పగా.. ఏమయ్యిందని వారు ప్రశ్నించారు. దీంతో ఆమె బోరున విలపిస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో జరిగిన రాజీ చర్చలు విఫలం కావడంతో బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


EENADU Classifieds

BUSINESS SERVICES

**బంగారం కొనబడును..బ్యాంకులలో** ఇతర ప్రైవేట్ సంస్థలలోతాకట్టులో ఉన్న మీబంగారం విడిపించి ఈరోజు మార్కెట్ ధరకు కొనబడును స్పాట్‌క్యాష్. ✆ 81422 92071

FINANCIAL SERVICES

**స్థిరాస్తులపై ఉభయగోదావరి** జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి బ్యాంక్, ✆ 93969 99669

REAL ESTATE

FLAT FOR SALE

**నందిగామ రైతుపేట** సెంటర్ నందు నిర్మించిన ★ విఘ్నేష్ ప్లాజా నందు కమర్షియల్ షాప్స్ & 2BHK ఫ్లాట్స్ అమ్మకమునకు కలవు ✆ 93939 59907

**విజయవాడ గురునానక్** కాలనీ దగ్గర CTO కాలనీలో 1940 S.Ft గల 5th ఫ్లోర్ 3BHK ఫ్లాట్ 2 కార్ల పార్కింగ్‌తో అమ్మకమునకు కలదు. ✆9440857075

PLOT FOR SALE

**VJA, కంచికచర్ల,** ఔటర్‌రింగ్‌రోడ్డు DTCP & APCRDA ఇళ్ళ మధ్య ప్లాట్స్ చ॥గ॥ 3,900/- నుండి 7,900/- వారధికి 3కిమీలలో చ॥గ॥ 14,500/-. ✆ 96031 45395

JOBS

Wanted Male Admin Incharges Qualification any Degree, Age Limit: 25 to 45 Years (Must be Married) Salary upto: 20,000/-. Working Location: Master Minds College, Vijayawada. Contact: 96761 96218.

CCTV Technicians, Electricians కావలెను.Q: Dip or ITI Electrician, Exp.1-3yrs 93987 28839, 63007 40378

**ఒమేగా హాంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**VJA ఏలూరు** రోడ్డులోని ప్రముఖ ఫైనాన్స్ ఆఫీస్ నందు హోమ్ లోన్ మరియు రికవరీ కాలింగ్ చేయుటకు ఫీమేల్ స్టాఫ్ కావలెను. PH -90309 56555

**బ్యాంకు నందు** పనిచేయుటకు Clerks Managers కావలెను. Rtd. VRS, టీచర్స్‌కు ప్రాముఖ్యత. SSC టు P.G. శాలరీ 30k. PF+ESI. ✆ 94935 75370

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

BOOK YOUR COLOUR CLASSIFIED ₹1200/- (5 Lines) PH: 98496 97616 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం



SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్ట్రెస్డ్ అసెట్స్ రికవరీ బ్రాంచి, 3వ అంతస్తు, కెథసి మేడమీద, సూర్యప్రకాష్ స్క్వేర్, గురునానక్ నగర్ రోడ్డు, ఎన్.టి.ఆర్.జిల్లా, విజయవాడ – 520008. ఆంధ్రప్రదేశ్. ఫోన్ :0866-2546922

అధీకృత అధికారి వివరములు : పేరు : శ్రీ కె.యస్.హెచ్.శాస్త్రి (చీఫ్ మేనేజర్), మొబైల్ నెం.+91 89784 80704
ఆస్తి తనిఖీ కొరకు : 99204 59242

Appendix – IV –A
[See Proviso to rule 8(6) R/w rule 9(1)]

**స్థిరాస్తుల అమ్మకం కొరకు అమ్మకం ప్రకటన**

(సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 యొక్క రూల్ 8(6)కు రూల్ 9(1) లోని నిబంధనలతో చదువుకోవలసిన సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకము కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన)

సెక్యూర్డ్ క్రెడిటార్ స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (సెక్యూర్డ్ క్రెడిటార్) వారికి దిగువ తెలిపిన ఋణగ్రహీత(లు) వారు డిమాండ్ నోటీసు తేదీ 24-05-2023 ప్రకారం తేది.22-05-2023 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తము రూ.1,33,84,070/- + తేది.23.05.2023 నుండి తదుపరి వడ్డీ, కాస్ట్స్ మరియు ఇతర ఖర్చులు, ఛార్జీలు మొదలగునవి (తదుపరి జమలు ఉన్నచో తీసివేయబడును) వసూలు కొరకు సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధీకృత అధికారి వారిచే భౌతిక స్వాధీనత పరుచుకోబడిన బ్యాంక్ తనఖా/అధీనంలో సున్న దిగువ వివరించిన స్థిరాస్తి "ఎక్కడ ఎలా ఉన్నది అలానే" ఏది ఎలా వుంటే అలానే" మరియు "అక్కడ ఏది ఉన్నదో అది" పద్ధతిపై" తేదీ: 28-01-2026న విక్రయించబడునని యావన్మంది ప్రజానీకములనకు మరియు ప్రత్యేకంగా ఋణగ్రహీత(లు) ఇందుమూలముగా సూచించటమైనది. ఋణగ్రహీత'ల చిరునామా: 1. శ్రీ దుర్గాసి రమేష్, తండ్రి : రాంబాబు, 2. శ్రీమతి దుర్గాసి రాధిక, భర్త : రమేష్, డోర్ నెం.9-31-19, రాయన చిట్టిబాబు వీధి, కొత్తపేట, విజయవాడ, కృష్ణాజిల్లా – 520002.

ఇ-వేలం తేదీ : 28-01-2026, సమయం : ఉ॥ 11.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు
వేలం పూర్తయ్యే వరకు ప్రతి బిడ్‌కు 5 ని॥ల అపరిమిత పొడిగింపు కలదు

ఆస్తి తనిఖీ తేది మరియు సమయం : తేది:08-01-2026 నుండి 27-01-2026 వరకు ఉ॥10.00 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు

షెడ్యూల్ ఆస్తి వివరములు:
షెడ్యూలు–ఎ: కృష్ణాజిల్లా, విజయవాడ, గుణదల ఎస్ఆర్ఓ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా, విజయవాడ గుణదల, సర్వే నెం.404/3, 404/4, ప్లాట్ నెం.47, సమీప డి.నెం.52-1/7-3 లోని 145.2/3 చ॥గ॥లు విస్తీర్ణం గల ఆస్తి. హద్దులు : తూర్పు : యలమంచిలి సుధారాణి గారి స్థలం (ప్లాట్ నెం.59), దక్షిణం : ప్లాట్ నెం.48, పడమర : 30 అ॥ల రోడ్డు, ఉత్తరం : శివకుమార్ గారి స్థలం.
పైన తెలిపిన హద్దులలోని విస్తీర్ణం 145.2/3 చ॥గ॥లు లేదా 121.78 చ॥మీ॥లలోని 36 చ॥గ॥లు లేదా 30.09 చ॥మీ॥ల అవిభాజ్యపు వాటా విస్తీర్ణంతో కలదు.
షెడ్యూలు–బి: విజయవాడ, గుణదల, ఎన్‌టిఆర్ కాలనీ, సెయింట్ జాన్స్ స్కూల్ దగ్గర గల పైన తెలిపిన ఎ షెడ్యూలు మొత్తంలో గల నివాస భవనం మూడవ అంతస్తు నందు 1100 చ॥అ॥లు (ప్లింత్ ఏరియా) విస్తీర్ణంతో గల ఆస్తి గుణదల జెఎస్ఆర్ఓ, విజయవాడ, రిజిస్టర్డు సేల్ డీడ్ నెం.6655/2020, తేది. 17.10.2020 ప్రకారం శ్రీ దుర్గాసి రమేష్ గారికి చెందినది. హద్దులు : తూర్పు : లిఫ్ట్ మరియు వరండా, దక్షిణం : ఓపెన్ టు స్కై, పడమర : ఓపెన్ టు స్కై, ఉత్తరం : ఓపెన్ టు స్కై.
పైన తెలిపిన హద్దులలోని మూడవ అంతస్తు నందు 1100 చ॥అ॥ల ప్లింత్ ఏరియా, 12 చ॥అ॥ల కార్ పార్కింగ్ ప్లింత్ ఏరియాతో, అన్నీ ఫిక్చర్స్, అన్నీ ఉమ్మడి హక్కులు మరియు ఈజిమెంట్ హక్కులతో కలదు.

రిజర్వు ధర : రూ.53,00,000/- ధరావత్తు : రూ.5,30,000/- బిడ్ పెంపుదల : రూ.10,000/-

ఇ-వేలం యొక్క నియమ నిబంధనలు
1) అమ్మకం యొక్క సవివరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్ సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-noticesలో ఏర్పాటుచేసిన లింక్‌ను రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఐయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీస్ ప్రొవైడర్ M/s. PSB Alliance & M/s. Baanknet యొక్క ఇ-వేలం పోర్టల్ : https://baanknet.com/eauction-psb/x-login & https://baanknet.com & టోల్ ఫ్రీ ఫోన్ నెం.: 91 – 8291220220, Mail ID : support.baanknet@psballiance.comను సంప్రదించండి.
2) ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకొనుటకు వర్తించే స్టాంపు డ్యూటీలు ఐదిలీ ఛార్జీలు, ఫీజు వగైరా మరియు చట్టపరమైన/నాన్ స్టేటటరీ బకాయిలు, పన్నులు, రేట్లు, ఎసెస్‌మెంట్ ఛార్జీలు, ఫీజులు వగైరా కొనుగోలు దారే భరించవలెను.
గమనిక : ఆసక్తి గల బిడ్డర్లు ఇ-వేలం ముగిసేలోపు PSB Alliance నందు ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి (Pre-Bid EMD) జమ చేయవలెను. ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డి మొత్తం PSB Alliance బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిన సమాచారం వెబ్‌సైట్‌లో పొందుపరచిన తరువాత మాత్రమే బిడ్డరు యొక్క "వాలెట్"లో చూపించబడుతుంది. బ్యాంకింగ్ ప్రక్రియలో ఇది జరుగుటకు సమయం పట్టవచ్చు, కావున బిడ్డర్లు చివరి నిముషంలో ఇబ్బందులు ఎదుర్కొనకుండా తమ ప్రీ-బిడ్ ఇ.ఎమ్.డిను సాధ్యమైనంత త్వరగా జమ చేసుకోవాలని సూచించటమైనది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194-1A యొక్క ప్రొవిజన్స్ ప్రకారం అమ్మకం జరుగును.

తేది: 07-01-2026, ప్రదేశం: విజయవాడ సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


## గాఢనిద్రలో మట్టుబెట్టారు

**మరో మహిళతో కలిసి అత్త ఘాతుకం**


నిందితుల వివరాలు వెల్లడిస్తున్న సీఐ చంద్రశేఖర్, ఎస్సై శ్రీను

**మైలవరం, న్యూస్‌టుడే:** బాధ్యతారాహిత్యంగా తిరుగుతూ, మాట వినని కోడలి హత్యకు అత్త పన్నాగం పన్నింది. కిరాయికి మరో మహిళను మాట్లాడుకుంది. అనారోగ్యంగా ఉన్న తండ్రిని తీసుకుని కొడుకు ఆస్పత్రిలో ఉండగా, అదే సరైన సమయమని భావించింది. చిన్న పిల్లలైన మనవడు, మనవరాలిని తనవద్దే పడుకోబెట్టుకొని..ఒంటరిగా గదిలో నిద్రిస్తున్న కోడలిని అర్ధరాత్రి సమయంలో కిరాయికి మాట్లాడుకున్న మహిళతో కలిసి అత్త రాడ్‌తో కొట్టి చంపారు. తెల్లారగానే, విగతజీవిగా పడి ఉండడాన్ని గుర్తించినట్లు నటించి, మృతురాలి తల్లిదండ్రులకు ఆమె పిల్లల చేతే ఫోన్ చేయించింది. దర్యాప్తు సమయంలో అత్తను అదుపులోకి తీసుకుని విచారించడంతో పన్నాగమంతా పూసగుచ్చినట్లు ఆమె వివరించింది. దాంతో ఆమెతోపాటు సహకరించిన మహిళను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

### పది రోజుల ముందే హత్యకు ప్రణాళిక రచించి..

రెడ్డిగూడెం మండలం రాఘవాపురంలో కలకలం రేపిన వివాహిత మృతి కేసు వివరాలను బుధవారం రెడ్డిగూడెం ఎస్సై శ్రీనుతో కలిసి సీఐ దాడి చంద్రశేఖర్ వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం. .రాఘవాపురానికి చెందిన సంగెపు నాగరాజుతో నాగులూరుకు చెందిన శ్రావణసంధ్య(30)కు వివాహమవగా, వారికి ఒక పాప, బాబు ఉన్నారు. చాలాకాలంగా శ్రావణసంధ్య ప్రవర్తన పట్ల అత్త పద్మావతి, కుటుంబ సభ్యులు గొడవపడుతున్నారు. పెద్దలు పంచాయితీ చేశారు. ఈ నేపథ్యంలో నాగరాజు రెండు వారాల కిందట తండ్రికి వైద్యం నిమిత్తం గుంటూరు తీసుకెళ్లి అక్కడే ఆస్పత్రిలో ఉన్నారు. గత ఆదివారం శ్రావణ సంధ్య ఒక గదిలో ఒంటరిగా నిద్రిస్తుండగా, రెడ్డిగూడెంలో నివసిస్తున్న పోగర్త కోటమ్మతో కలిసి అత్త పద్మావతి అర్ధరాత్రి ఒంటి గంట దాటాక బెండింగ్ రాడ్‌తో దవడపై పలుమార్లు బాదారు. అప్పటికీ ఊపిరి పోలేదని నిర్ధారించుకుని, మెడ నులమడంతో శ్రావణ సంధ్య చనిపోయింది. హత్యకు ఉపయోగించిన రాడ్‌ను సమీపంలోని కోతులవాగులో పడేసి, ఇళ్లకు వెళ్లిపోయారు. మృతురాలి తండ్రి వీర వెంకయ్య ఫిర్యాదుతో సీపీ రాజశేఖరబాబు సూచనలతో ఏసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో ఆరు బృందాలు ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయగా, అత్త హత్య చేసినట్లు ఒప్పుకుందని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. పది రోజుల ముందు నుంచే హత్యకు ప్రణాళిక సిద్ధం చేసుకుని, అందుకు సహకరించినందుకు రూ.50 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని, తొలి విడతగా రూ.10 వేలు ఇచ్చినట్లు కోటమ్మ తెలిపినట్లు వెల్లడించారు. వారిద్దరినీ అరెస్ట్ చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని సీఐ వివరించారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా బేగ్



**విజయవాడ వన్‌టౌన్, న్యూస్‌టుడే:** ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్‌ను ప్రభుత్వం నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. బేగ్.. గత ఆరేళ్లుగా తెదేపా అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు అభినందించారు.


91.9FM Vijayawada 91.9 Mee FM
**ఈఎఫ్ఎం కార్యక్రమాలు**
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ. 5 – ఉ. 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ. 7 – ఉ. 11 |
| నువ్వా నేనా | ఉ. 11 – మ. 2 |
| సత్యభామ | మ. 2 – సా. 5 |
| లైట్ తీస్కో | సా. 5 – రా. 9 |
| సరదాగా కాసేపు | రా. 9 – రా. 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా. 12 – తె. 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact 8008003297


(c) eenadu

# నందిగామ

• నందిగామ • జగ్గయ్యపేట

## క్విజ్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

విజేతలతో ప్రిన్సిపల్ సాయిఅఖిల్

**నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే:** నందిగామ శ్రీగౌతమ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాలలో బుధవారం 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు వర్తమాన అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఎం.ప్రేమ్‌హర్ష(తొమ్మిదో తరగతి), జి.కార్తీకపద్మ(ఎనిమిదో తరగతి), బి.అనుశ్రీ(ఏడో తరగతి) వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. విజేతలకు పాఠశాల ప్రిన్సిపల్ సరికొండ సాయిఅఖిల్ ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

**నందిగామ, న్యూస్‌టుడే:** రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వైకాపా నుంచి తెదేపాలోకి భారీగా వస్తున్నారని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో మండలంలోని కేతవీరునిపాడుకు చెందిన కుక్కల బాబూరావు, ఫిలిప్, హారోను, సురేష్‌లతోపాటు మరో 16 కుటుంబాల వారు వైకాపా నుంచి సౌమ్య సమక్షంలో తెదేపాలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విజయ డైరీ డైరక్టర్ నెలకుదటి నాగేశ్వరరావు, పార్టీ ఎస్సీ నాయకుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

## తెదేపాలో చేరిక

## పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

**నందిగామ గ్రామీణం:** చందాపురం గ్రామ సచివాలయంలో బుధవారం కూటమి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకాలను తహసీల్దార్ ఎన్.సురేష్‌బాబు పంపిణీ చేశారు. గ్రామంలో 273 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేశారు.

# మొక్కుబడిగా ముస్తాబు

### దృష్టి సారించని ప్రధానోపాధ్యాయులు

**న్యూస్‌టుడే, నందిగామ గ్రామీణం**

విద్యా శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారింది. నిత్యం విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకర అలవాట్లు పెంపొందించేలా అన్ని ఉన్నత, ఎయిడెడ్, ప్రైవేట్, జూనియర్ కళాశాలల్లో అమలుకు ఆదేశాలిచ్చారు. గత నెల 20న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ప్రతి పాఠశాలలో ముస్తాబు కార్నర్ ఏర్పాటుచేసి తొలి రోజు ఆర్భాటంగా ప్రారంభించారు. తరువాత ప్రధానోపాధ్యాయులు దీనిని పట్టించుకోవడం లేదు.

నందిగామ డివిజన్‌లో 69 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరు నుంచి పదో తరగతి వరకు 33,562 మంది చదువుతున్నారు. వారిలో బాలురు 17262 మంది, బాలికలు 16300 మంది ఉన్నారు. విద్యార్థులు ఏకరూప దుస్తులతో పాటు తల దువ్వుకోవడం, ముఖం శుభ్రంగా ఉంచుకోవడం, గోర్లు కత్తిరించుకోవాలి. కొందరు పేద విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పట్టించుకోకుండా పాఠశాలలకు వస్తున్నారు. ఇటువంటి విద్యార్థుల కోసం ప్రతి పాఠశాలలో ముస్తాబు కార్నర్ ఏర్పాటుచేసి వీరికోసం అద్దం, దువ్వెన, సబ్బు, పౌడర్, నెయిల్ కట్టర్, టవల్ అందుబాటులో ఉంచాలి. దీని కోసం స్కూల్ గ్రాంటును వినియోగించుకోవాలి. కొందరు ప్రధానోపాధ్యాయులు స్కూల్ గ్రాంటు తక్కువగా ఉందని ముస్తాబు కార్నర్‌లు ఏర్పాటు చేయడం లేదు. పేద విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ఈ కార్యక్రమం లక్ష్యం. గిరిజన ప్రాంతాల పాఠశాలలకే ఇది అవసరమని, ఇక్కడ ఎందుకంటూ కొందరు ఉపాధ్యాయులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమం, విజన్-2047లో భాగంగా ముస్తాబును తప్పనిసరిగా నూరు శాతం అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. దీనిపై అధికారుల పర్యవేక్షణ పెంచితే అన్ని పాఠశాలలు అమలు చేయడానికి వీలుపడుతుంది. దీనిపై నందిగామ ఇన్‌ఛార్జి డీవైఈవో ఎ.శ్యామసుందరరావును వివరణ కోరగా అన్ని పాఠశాలల్లో ముస్తాబు కార్నర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతివారం ముస్తాబు స్టార్‌ను ఎంపిక చేయాలన్నారు. కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.



నందిగామలో తల దువ్వుతున్న విద్యార్థి

**ఇవి ఉండాలి:** హ్యాండ్‌వాషింగ్ స్టెప్స్ చార్ట్, నెయిల్, హెయిర్, వ్యక్తిగత పరిశుభ్రత చార్ట్, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఐఈసీ మెటీరియల్, అద్దం, సబ్బు, చేతుల పరిశుభ్రతకు నీరు, పరిశుభ్రత చెక్‌లిస్టు ఏర్పాటు చేయాలి. ప్రతీవారం ముస్తాబు స్టార్‌ను ఎంపికచేసి అతని పేరు ప్రదర్శించాలి. ఇద్దరు విద్యార్థులను ముస్తాబు లీడర్లుగా ఎంపికచేయాలి.

రోడ్డుకు ప్రారంభోత్సవం చేస్తున్న ప్రభుత్వ విప్ సౌమ్య

## మౌలిక వసతులకు ప్రాధాన్యం

**నందిగామ:** నందిగామలో మౌలిక వసతుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య వెల్లడించారు. స్థానిక 8వ వార్డులో కుమారస్వామి నగర్, శ్రీరామలింగేశ్వర నగర్‌లో నిర్మించిన సిమెంట్ రోడ్డు, 13వ వార్డులో సిమెంట్ రోడ్డు, డ్రెయిన్, 14వ వార్డులో సీఆర్డీఏ నిధులు రూ.77.50 లక్షలతో నిర్మించిన భారీ డ్రెయిన్‌కు ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే శాశ్వత మంచినీటి పథకానికి రూ.110 కోట్లు ఏఐఐబీ నుంచి మంజూరు చేయించినట్లు వెల్లడించారు. కృష్ణా జలాలను నందిగామకు తీసుకొచ్చే రక్షిత మంచినీటి పథకం పనులు ప్రారంభమవుతాయన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ లోవరాజు, యార్డు వైస్ ఛైర్మన్ అమ్మినేని జ్వాలాప్రసాద్, వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు వాసిరెడ్డి ప్రసాద్, కాసర్ల లక్ష్మీనారాయణ, పంగా సతీష్, చావా సతీష్, కొండూరు వెంకటరమణ, దాసరి కార్పొరేషన్ డైరెక్టర్ మనబోతుల శ్రీరామ్, భాజపా నాయకుడు కేదారేశ్వరశర్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

## పాఠశాలలకు క్రీడా కిట్ల అందజేత

**నందిగామ గ్రామీణం:** నందిగామ కేవీఆర్ కళాశాలలో బుధవారం రాత్రి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తన సొంత నిధులతో నియోజకవర్గంలోని 27 జడ్పీ ఉన్నత పాఠశాలలకు క్రీడా వికాసం పేరుతో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా క్రీడా కిట్లు పంపిణీ చేశారు.

## గోపాలకృష్ణసాయికి అభినందన

**నందిగామ, న్యూస్‌టుడే:** తెలుగు భాష, సాహిత్యం, కళారంగాల అభివృద్ధికి బళ్లారి రాఘవా కళాసమితి అధ్యక్షుడు బొబ్బెల్లపాటి గోపాలకృష్ణసాయి ఎనలేని కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలిపారు. ఇటీవల ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం అందుకున్న గోపాలకృష్ణసాయిని బుధవారం ఎమ్మెల్యే సౌమ్య తన కార్యాలయంలో సత్కరించారు.

## వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

**నందిగామ గ్రామీణం:** నందిగామ ముక్కోటి మహామండపంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. వేదపండితులు దీవి అథోక్షజాచార్యులు, ధన్వంతరి, వెంకటరత్నమాచార్యులు బృందం.. ఈ క్రతువు నిర్వహించింది. స్వామివారి కల్యాణం వీక్షించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

## 'సహకార' ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం

**జగ్గయ్యపేట గ్రామీణం, కంచికచర్ల, చందర్లపాడు, న్యూస్‌టుడే:** సహకార సంఘ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తప్పకుండా పరిష్కరిస్తామని కేడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ నెట్టెం రఘురాం పేర్కొన్నారు. సహకార సంఘం నాయకులు మంగళవారం ఆయన నివాసానికి వెళ్లి వినతిపత్రం అందించారు. నెట్టెం మాట్లాడుతూ సొసైటీలకు సంబంధించిన అన్ని సమస్యలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. ✦ నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో సహకార పరపతి సంఘం ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం మూడో రోజుకు చేరాయి.

## భాజపా బలోపేతానికి కృషి

**నందిగామ:** జిల్లాలో గ్రామ స్థాయి నుంచి భాజపా బలోపేతానికి కృషి చేస్తున్నట్లు జిల్లా ఓబీసీ ఛైర్మన్ కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. బుధవారం స్థానిక భాజపా కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. ఆయనను వారు సన్మానించారు. పార్టీ ఓబీసీ విభాగానికి కమిటీలు వేయనున్నట్లు సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గ పార్టీ కన్వీనర్ నరసింహారావు, శివలలిత, నాయకులు కటుకూరి సుందరరావు, తొర్లికొండ సీతారామయ్య, మునగంటి కామేశ్వరరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

## రామకృష్ణమూర్తికి నివాళి

**నందిగామ గ్రామీణం, న్యూస్‌టుడే:** నందిగామ కేవీఆర్ కళాశాలలో బుధవారం కళాశాల మాజీ ఛైర్మన్ యర్రంరెడ్డి రామకృష్ణమూర్తి 13వ వర్ధంతి నిర్వహించారు. ఆయన విగ్రహానికి ప్రస్తుత ఛైర్మన్ బాబూరావు, ఉపాధ్యక్షుడు వెచ్చా ఉమామహేశ్వరగుప్తా, కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ ఎంవీవీవై స్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 20 ఏళ్ల పాటు ఛైర్మన్‌గా పనిచేసి కళాశాల అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు.

## ప్రజల కష్టాలను కళ్లారా చూడండి

**జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే:** వత్సవాయి మండల కార్యాలయ మీటింగ్ హాల్‌లో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య పాల్గొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. వత్సవాయిలో కొనసాగుతున్న తాగునీటి సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 13వ తేదీలోపు పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.

## నేడు విజ్ఞాన కేంద్రం ప్రారంభం

**జగ్గయ్యపేట గ్రామీణం, న్యూస్‌టుడే:** వత్సవాయిలో నూతనంగా నిర్మించిన బొగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రాన్ని బీవీవీకే ట్రస్ట్ కమిటీ గురువారం ప్రారంభిస్తున్నట్లు ఛైర్మన్ చిరుమామిళ్ల హనుమంతరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 2023లో విజ్ఞాన కేంద్రానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. దీనికి స్థానికులు, వైద్యులు చంద్రశేఖర్-పుష్పలత ఆధ్వర్యంలో నాలుగున్నర సెంట్లు స్థలం ఇవ్వడం జరిగిందన్నారు. మరో 2 సెంట్లు స్థలాన్ని బొగ్గవరపు వెంకటరాజారావు, చంద్రశేఖర్‌కు కొని ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, పారామౌంట్ బిల్డింగ్ సొల్యూషన్ అధినేత సురేష్, రాంబాబు పాల్గొన్నారు.


శుభాకాంక్షలు
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేసి నేడు అభినందన సభ జరుపుకుంటున్న మా మిత్రులు శ్రీ దేవరశెట్టి నాగప్రసాద్ గారికి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ..
శ్రీ దేవరశెట్టి నాగప్రసాద్ గారు, మార్కెట్ యార్డు డైరెక్టర్, జగ్గయ్యపేట
శ్రీరాం చినజయరాముడు సన్, మెగా జ్యూయలరీ షోరూం స్టాఫ్, జగ్గయ్యపేట

కాకతీయ విద్యాసంస్థలు (Kakatiya Apollo)
40వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
కాకతీయ విద్యా సంస్థలు స్థాపించి 40వ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా కాకతీయ విద్యా సంస్థల అధినేత శ్రీ కాపా రవీంద్రనాథ్ గారికి ఉపాధ్యాయులకు, సిబ్బందికి, విద్యార్థినీ విద్యార్థులకు, హృదయపూర్వక శుభాకాంక్షలు.
శ్రీ కాపా రవీంద్రనాథ్ గారు, అధినేత: కాకతీయ విద్యాసంస్థలు
KRISHNA REDDY CHAITANYA, Vijayawada
Cell: 72880 33330, 72880 33331, 72880 33332

శుభాకాంక్షలు
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్‌గా ప్రమాణస్వీకారం చేసి నేడు అభినందన సభను జరుపుకుంటున్న మా ఆప్తమిత్రుడు షేక్ జాన్‌బాషా గారికి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెకర్లు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ... మీ మిత్రబృందం, షేర్‌మహమ్మద్‌పేట
షేక్ జాన్ బాషా, డైరెక్టర్: వ్యవసాయ మార్కెట్ యార్డు కమిటీ, జగ్గయ్యపేట.
చక్కా సుధాకర్ | చిట్టిప్రోలు సుధాకర్ | SK. సుభాని, (గ్రామ TDP అధ్యక్షులు)
చక్కా హరిప్రసాద్ | కాకనబోయిన భిక్షమయ్య | చక్కా జగన్నాథం
మార్తి వీరకృష్ణయాదవ్ | మెట్టెల రమణ, KFCS డైరెక్టర్ | వంకా ఏసుబాబు, నీటిసంఘం డైరెక్టర్
SK. నాగులు (కార్పెంటర్) కాచవరం నీటి సంఘం డైరెక్టర్ | లింగం నాగేశ్వరరావు | షేక్ బడేమియా, మాజీ వైస్ ప్రెసిడెంట్
చిట్టిప్రోలు మహేష్ | కాకనబోయిన క్రాంతికుమార్ | బాలిబోయిన శ్రీనివాసరావు
షేక్ నాగులు (లాల్‌పండు) | SK. గాలిబ్ సైదా | పగిడిపర్తి నాగరాజు
SD. నాగులు | మోర ప్రవీణ్‌కుమార్, జనసేన IT కోఆర్డినేటర్ | SK. బాజి | ముల్లంగి మధు, గ్రామ TDP ప్రధాన కార్యదర్శి

శుభాభినందనలు
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా ప్రమాణస్వీకారం చేసి నేడు అభినందన సభ జరుపుకుంటున్న మా ఆత్మీయ శ్రేయోభిలాషి, నిష్కల్మషమైన మంచి మనిషి శ్రీ దేవరశెట్టి నాగప్రసాద్ గారికి చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లందరికీ మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ..
శ్రీ దేవరశెట్టి నాగప్రసాద్ గారు, మార్కెట్ యార్డు డైరెక్టర్, జగ్గయ్యపేట
SSR జ్యూయలర్స్, శ్రీరాం సుబ్బారావు | కొంకిమళ్ళ మల్లికార్జునరావు (మల్లు), సెక్రటరీ: షరాబు వర్తక సంఘం | చింతా హనుమంతరావు సన్ చింతా వెంకట శేషానందం, వెండి, బంగారం, రాళ్ళు, నగల వ్యాపారం
శ్రీ రాఘవేంద్ర జ్యూయలరీ మార్ట్, శ్రీ రామా జ్యూయలరీ మార్ట్, శ్రీశ్రీ శ్రీనివాసా జ్యూయలరీ మార్ట్, రంగాపురం నరసింహారావు & బ్రదర్స్ | చంద్రశేఖర్ జ్యూయలర్స్, కొంకిమళ్ళ చంద్రశేఖర్‌రావు, సత్యరామచంద్రరావు, అనిల్‌కుమార్, కార్తీక్ | శ్రీ రామ సత్య జ్యూయలరీస్, కొంకిమళ్ళ హనుమంతరావు, ఫణి, రాము
శ్రీరాం పుల్లయ్య సన్ జ్యూయలరీస్, ప్రొ॥ శ్రీరాం దొరబాబు | వజ్జాల నాగభూషణం జ్యూయలరీ, ప్రొ॥ చిలుకూరి హరికృష్ణ | శ్రీ బాలాజీ జ్యూయలరీస్ & డైమండ్స్, మామిళ్ళపల్లి విశ్వరూపాచారి, రామకృష్ణ, మురళీకృష్ణ
న్యూ ఆంజనేయ జ్యూయలరీ, ప్రొ॥ దేవరశెట్టి నాగేశ్వరరావు | యోగానంద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జ్యూయలరీస్, ప్రొ॥ దేవరశెట్టి నాగరాజు | దేవరశెట్టి రామారావు జ్యూయలరీస్, ప్రొ॥ దేవరశెట్టి నాగశేఖర్
శివసాయి నాగమణి జ్యూయలర్స్, కాకరపర్తి గురువంశీ, నవీన్ | శ్రీశ్రీ వెంకటసాయి జ్యూయలరీస్, తుమ్మేపల్లి సాయిచంద్, సంతోష్ | భవానీ జ్యూయలరీస్, ప్రొ॥ దేవరశెట్టి శ్రీనివాసరావు
సిరి జ్యూయలరీస్, చిట్టూరి సతీష్ | లక్ష్మీనివాస జ్యూయలరీస్, ప్రొ॥ దేవరశెట్టి నాగమురళి | సాయినాథ్ జ్యూయలరీస్, ప్రొ॥ ఏనుగుల వీరబాబు
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జ్యూయలరీస్, ప్రొ॥ కోట బ్రహ్మం | శ్రీ నాగదుర్గ జ్యూయలరీస్, ప్రొ॥ దేవరశెట్టి నవీన్, విహార్ | శ్రీ విజయ రాజరాజేశ్వరి జ్యూయలర్స్, ప్రొ॥ దేవతరంగ సాయిగుప్త
వేముల రవి | యన్నాకుల శ్రీధర్ | శ్రీ ధనలక్ష్మీ జ్యూయలర్స్, ప్రొ॥ పారేపల్లి నాగేశ్వరరావు, నరేంద్ర
శ్రీరామ సత్య గోల్డ్, శ్రీరాం మురళీకృష్ణ | గాయత్రి సాయిలక్ష్మి జ్యూయలరీస్, ప్రొ॥ పబ్బతి జగదీష్ | వెండి, బంగారం, రాళ్ళు, నగల వర్తక సంఘం, జగ్గయ్యపేట
N.S. పేపర్ ప్లేట్స్, ప్రొ॥ దేవరశెట్టి నాగశేఖర్ | పేరూరి కోటేశ్వరరావు, సిటీ కేబుల్, నరసింహస్వామి డిజిటల్ | శ్రీ సాయి వెంకటేశ్వర జ్యూయలరీస్, ప్రొ॥ సంకా యుగంధర్, హుజూర్‌నగర్, తెలంగాణ

కాకతీయ విద్యాసంస్థలు (Kakatiya Apollo)
40వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
కాకతీయ విద్యాసంస్థలు 40వ వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థలు అధినేత శ్రీ కాపా రవీంద్రనాథ్ గారికి మరియు ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
శ్రీ కాపా రవీంద్రనాథ్ గారు, అధినేత, కాకతీయ విద్యాసంస్థలు, నందిగామ
నారాయణ విద్యాసంస్థలు, విజయవాడ

కాకతీయ విద్యాసంస్థలు, నందిగామ
40వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
1986లో నందిగామ, కాకతీయ విద్యాసంస్థలు స్థాపించి అంచలంచెలుగా ఎదిగి, ఎందరో విద్యార్థినీ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్ది, దినదిన ప్రవర్ధమానంగా విరాజిల్లుతున్న కాకతీయ విద్యాసంస్థలు 40వ వసంతంలో అడుగిడుతున్న శుభసందర్భంగా అధినేత శ్రీ కాపా రవీంద్రనాథ్ గారికి మరియు ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, హృదయపూర్వక శుభాకాంక్షలు
శ్రీ కాపా రవీంద్రనాథ్ గారు, అధినేత, కాకతీయ విద్యాసంస్థలు
M.M.V.Y. స్వామి, కెమిస్ట్రీ లెక్చరర్, కాకాని వెంకటరత్నం కళాశాల, నందిగామ
K. నాగలక్ష్మి, SA. మ్యాథ్స్, ZPHS, చందాపురం

కాకతీయ విద్యాసంస్థలు (Kakatiya Apollo)
40వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
కాకతీయ విద్యాసంస్థలు స్థాపించి నేడు 40వ వసంతంలోకి అడుగిడుతున్న శుభసందర్భంగా అధినేత శ్రీ కాపా రవీంద్రనాథ్ గారికి ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థినీ విద్యార్థులకు మా హృదయ పూర్వక అభినందనలు.
శ్రీరామ ఇన్‌ఫ్రా మెటీరియల్స్ (SRIM)
Opp దుర్గా ఫుడ్ ప్లాజా, చందర్లపాడు రోడ్, నందిగామ
Cell: 96668 66458, 99483 57878, 99859 93335

కాకతీయ విద్యాసంస్థలు (Kakatiya Apollo)
40వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
కాకతీయ విద్యాసంస్థ స్థాపించి 40 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభసందర్భంగా అధినేత శ్రీ కాపా రవీంద్రనాథ్ గారికి ఉపాధ్యాయ సిబ్బందికి, విద్యార్థినీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు. మరియు మా ప్రియ మిత్రుడు, శ్రేయోభిలాషి TV-5 సీనియర్ జర్నలిస్ట్ శ్రీ E.సాంబశివరావు గారు కాకతీయ విద్యాసంస్థల 40వ వార్షికోత్సవానికి నందిగామ విచ్చేయుచున్న శుభసందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం - సుస్వాగతం
శ్రీ కాపా రవీంద్రనాథ్ గారు, అధినేత, కాకతీయ విద్యాసంస్థలు, నందిగామ
శ్రీ E. సాంబశివరావు గారు, TV-5 సీనియర్ జర్నలిస్ట్
నెలకుదిటి తిరుపతయ్య, నందిగామ
నెలకుదిటి కాశీవిశ్వేశ్వరరావు, నందిగామ
శ్రీ విష్ణుసాయి సర్వీస్ స్టేషన్, రైతుపేట, నందిగామ

హార్దిక శుభాకాంక్షలు
శ్రీ & శ్రీమతి మల్లెల సీతమ్మ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, జగ్గయ్యపేట
జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి మల్లెల సీతమ్మ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.
సాయి ప్రశాంత్ | కొమ్మవరపు లీలాసాయి భరద్వాజ్
కుప్పాల సాయికుమార్ | కుప్పాల అభిషేక్
పెద్దినేని సాయిచరణ్ | కర్నాటి ముఖేష్
రంగు గోవర్ధన్ | తుమ్మా సాయి ప్రణయ్
చింతలపూడి భాస్కర నిఖిల్ కుమార్ | చింతలపూడి జ్యూయలర్స్

హార్దిక శుభాకాంక్షలు
జగ్గయ్యపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన మా ప్రియ మిత్రుడు నందిగామ జ్యూయలరీ మర్చంట్ సభ్యుడు శ్రీ దేవరశెట్టి నాగప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
శ్రీ దేవరశెట్టి నాగప్రసాద్ గారు, డైరెక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, జగ్గయ్యపేట.
ది. నందిగామ జ్యూయలరీ మర్చంట్స్ సభ్యులు
షేక్ ఖాదర్ మస్తాన్, ఆంధ్ర జ్యూయలరీ | గొల్లపూడి వెంకట కృష్ణారావు, సత్యశ్రీ పద్మావతి జ్యూయలరీ | కందుకూరి కృష్ణకిషోర్, కందుకూరి జ్యూయలరీ
మారం శ్రీనివాసరావు, వాసవి జ్యూయలరీ | జల్లా రాజేష్, జల్లా రాజేష్ జ్యూయలరీ | ఆళ్ళ వెంకటరమణ, శ్రీ పద్మావతి జ్యూయలరీ
మాజేటి అనిల్, అనిల్ కామధేను జ్యూయలరీ | కోట నరసింహారావు, శ్రీ లక్ష్మీనరసింహా జ్యూయలరీ | హరి, శ్రీ లలిత సహస్ర జ్యూయలరీ
దూబగుంట్ల రాజశేఖర్, పార్వతీ పరమేశ్వర జ్యూయలరీ | అనుమోలు వెంకటేశ్వరరావు, శ్రీ లలితాంబిక జ్యూయలరీ | గణేష్, శ్రీ సాయి గణేష్ జ్యూయలరీ
మాజేటి సూరి, V.R. జ్యూయలరీ | కొత్త బ్రహ్మానందం, శ్రీ లక్ష్మీనారాయణ జ్యూయలరీ | వజినేపల్లి రాజా, హేమశ్రీ జ్యూయలరీ
మహంకాళి రామారావు, మహంకాళి జ్యూయలరీ | కందుకూరి రామకృష్ణ, శ్రీకృష్ణ జ్యూయలరీ | కొత్త రాజారావు, ఓం సాయి జ్యూయలరీ


(c) eenadu

ఈనాడు
అనకాపల్లి
గురువారం 8 జనవరి 2026


# వెలుగుల సిరి.. శంకుస్థాపనతో సరి

ఏడాదిగా కానరాని పురోగతి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

ఆంధ్రప్రదేశ్ వెలుగు రేఖలను మార్చే గ్రీన్ హైడ్రోజన్ హబ్ నిర్మాణ పనులు ఏడాదిగా శంకుస్థాపనకే పరిమితమయ్యాయి. గత ఏడాది జనవరి 8న విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ పూడిమడక సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పాల్గొన్నారు. దేశ ప్రధానే స్వయంగా శంకుస్థాపన చేయడంతో ప్రాజెక్టు పనులు వేగంగా పట్టాలెక్కుతాయని.. నిర్వాసితులు, మత్స్యకారులకు చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంతా భావించారు. అందుకు భిన్నంగా ఏడాదైనా ప్రాజెక్టు పురోగతిలో ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో ముందుకెళ్తుందో? లేదో? తెలియక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

### 1.2 లక్షలమందికి ఉపాధి లక్ష్యం

రాష్ట్రానికి వెలుగులు అందివ్వడంతోపాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించి, రాష్ట్ర కీర్తి కెరటాన్ని విశ్వవ్యాప్తంచేసే ప్రాజెక్టు ఇది. రూ.1.2 లక్షల కోట్లతో 60 వేల మందికి ప్రత్యక్షంగా.. మరో 60 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రాథమిక అంచనా. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైతే అచ్యుతాపురం పేరు అంతర్జాతీయస్థాయిలో మారుమోగుతుంది.

● దేశంలో మొట్టమొదటి అతిపెద్ద హైడ్రోజన్ హబ్ ఇదే కావడంతో దీని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. దీనికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు ఉపాధి, అభివృద్ధి పరంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు ఇది తలమానికంగా మారనుంది. ఇంతటి ప్రసిద్ధి ప్రాజెక్టు ఏడాదిగా ఒక్క అడుగు ముందుకెళ్లలేదు.

ఏడాదిలో పూర్తయింది ఈ ప్రహరీ నిర్మాణమే

### టెండర్ దశలోనే...

పూడిమడక సమీపంలో ప్రాజెక్టు నిర్మాణానికి 1200 ఎకరాల స్థలం, 12 కిలోమీటర్ల మేర చుట్టూ రక్షణగోడ నిర్మించుకోవడంతోపాటు సాంకేతిక సాయం అందివ్వడానికి ఆస్ట్రేలియాకు చెందిన నిపుణులు సైతం దీని కోసం ముందుకొచ్చారు. అయినా.. ఈ ప్రాజెక్టు ఏడాదిగా టెండర్ దశలోనే ఉంది. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే అనుమతులను అధికారులు తీసుకురాకపోవడంతోనే నిర్మాణం జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతులు తీసుకురావడంలో అధికారులు ఉదాసీనత, పనులు పర్యవేక్షించే ఉన్నతస్థాయి అధికారి విజయవాడ నుంచే పనులు పర్యవేక్షించడం, స్థానిక అధికారులు చలనం లేకుండా ఉండటంతో ఇది మరింత ఆలస్యం కావడానికి కారణమవుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టును ప్రధానమంత్రి మోదీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా భూమిపూజ చేసినా అధికారులు ఆస్థాయి ప్రాధాన్యం దీనిపై పెట్టకపోవడమే ఆలస్యానికి ప్రధాన కారణంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పటికైనా పనులను పట్టాలెక్కించి అందరి ఆశలను తీర్చాలని కోరుతున్నారు.

### గోకులనందన గోవిందా!

ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కశింకోట శ్రీవేంకటేశ్వర ధ్యానమందిరంలో బుధవారం స్వామివారు శ్రీకృష్ణావతారంలో పూజలు అందుకున్నారు. శ్రీకృష్ణుని భజిస్తూ నంద నందనా.. గోవిందా అంటూ గోవింద నామాలను పఠించారు.
– కశింకోట, న్యూస్‌టుడే

# అలా ఆలస్యం.. నాణ్యత అపహాస్యం

పర్యవేక్షణ మరిచిన వీఎంఆర్‌డీఏ

ఈనాడు డిజిటల్, అనకాపల్లి

విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు.. ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్నచందంగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో గుత్తేదారులు ఆడింది ఆటగా.. పాడింది పాటగా తయారైంది. నిధులిచ్చినా కొన్ని పనులు ప్రారంభించక పోగా.. చేసిన అరకొర పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు కనిపించడం లేదు.

అసంపూర్తిగా డాక్టర్ రావు గోపాలరావు కళాక్షేత్రం పనులు

### పట్టాలెక్కని సెంట్రల్ పార్క్

అనకాపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో వారాంతాల్లో కుటుంబసమేతంగా ఆహ్లాదకర వాతావరణంలో గడిపేందుకు ఒక్క పార్కు కూడా లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్లకే సెంట్రల్ పార్కు నిర్మించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని సర్వే నం. 608లో ఏడు ఎకరాలకు పైగా ఉన్న జీవీఎంసీ స్థలంలో 5.68 ఎకరాల్లో మెగాపార్కు నిర్మించేందుకు సిద్ధమైంది. రూ. 5.35 కోట్లు దీని నిర్మాణానికి వెచ్చించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి శంకుస్థాపన జరిగి కొన్ని నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ ఒక్కటీ అడుగు ముందుకు పడింది లేదు.

### కొలిక్కిరాని కళాక్షేత్రం

అనకాపల్లిలోని డాక్టర్ రావుగోపాలరావు కళాక్షేత్రం పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనిని ఆధునికీకరించేందుకు 2022లో రూ. 3 కోట్ల అంచనా వ్యయంతో వీఎంఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదించారు. పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతులు లభించినప్పటికీ.. నిధుల విడుదలలో వైకాపా పాలకులు తీవ్ర జాప్యం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాక్షేత్రం పనులు త్వరితగతిన పూర్తవుతాయని అంతా భావించినా పనులు ఆలస్యమవుతున్నాయి. కళాక్షేత్రం ఆధునికీకరణతోపాటు దీని ఆవరణలో రోడ్డును ఆనుకుని దుకాణ సముదాయం, విశ్రాంతి గదులు నిర్మిస్తున్నారు. గుత్తేదారులు అశ్రద్ధ చూపడం, పనులు పర్యవేక్షించాల్సిన అధికారులు మిన్నకుండిపోవడంతో పనుల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది.

### ప్రమాణాలు లేని రోడ్లు »

గత ప్రభుత్వంలో విశాఖ వాసులకు ఇళ్లు ఇచ్చేందుకు అనకాపల్లి మండలం కుంచంగిలో భారీగా ల్యాండ్ పూలింగ్ చేశారు. భూములిచ్చిన సాగుదారులకు ఎకరాకు 18 సెంట్లు చొప్పున సర్వే నం. 318, 322, 334, 335లో ప్లాట్లు కేటాయించారు. ఈ లేఅవుట్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామన్నది అప్పట్లో ఒప్పందం. ఇందుకు సంబంధించి బీటీ రోడ్లు వేసేందుకు వీఎంఆర్‌డీఏ రూ. 3.28 కోట్లు కేటాయించింది. టెండర్ ప్రక్రియలో ఓ గుత్తేదారు దక్కించుకుని.. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా రోడ్లు వేశాడు. వేసిన రెండు నెలలకే రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్నాళ్ల తర్వాత దెబ్బతిన్న చోట్ల ప్యాచ్‌వర్కులు చేశారు. తారుతేలి.. గుంతలు పడుతున్నాయి.

### పక్కాగా నిర్మాణ పనులు

కొత్తూరులోని సెంట్రల్ పార్కుకు సంబంధించి హద్దులు నిర్ణయించాం. త్వరలో చుట్టూ ప్రహరీ కట్టి.. నిర్మాణాలు ప్రారంభిస్తాం. కళాక్షేత్రం పనులు కూడా త్వరితగతిన అవుతున్నాయి. అతిత్వరలో వాటిని కూడా పూర్తిచేస్తాం. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో పక్కాగా నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షిస్తున్నాం. నిబంధనలు పాటించకుంటే.. చర్యలు తీసుకుంటాం.
– శంకరరావు, డీఈ, వీఎంఆర్‌డీఏ

# కొక్కొరొకో.. మాకొద్దు మొర్రో!

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

పెరటి కోళ్ల పెంపకం పథకం డ్వాక్రా మహిళలు, వెలుగు ఉద్యోగులను వణికిస్తోంది. ఆశించినస్థాయిలో ప్రయోజనం లభించకపోగా ఆర్థికంగా చితికిపోతామనే భావన మహిళల్లో వ్యక్తమవుతోంది. మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి డ్వాక్రా మహిళలతో డబ్బులు కట్టించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో క్షేత్రస్థాయిలో వెలుగు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

డ్వాక్రా మహిళల ఇంటి వద్దే ఉంటూ ఆదాయం పొందాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించారు. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో రూ. 4400 చొప్పున వసూలు చేసి రూ. 12 వేలు విలువైన కోళ్లను అందిస్తున్నట్లు ప్రచారం చేశారు. వైకాపా నాయకుల మాటలు నమ్మిన డ్వాక్రా మహిళలు ఉత్సాహంగా డబ్బులు చెల్లించి కోళ్లు తీసుకున్నారు. అచ్యుతాపురం మండలంలోనే అప్పట్లో 1,100 కోళ్లు ఇవ్వగా వీటిలో 400 మృతి చెందాయి. కోళ్లను తీసుకొని డబ్బులు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. డ్వాక్రా మహిళల ఒత్తిడి తట్టుకోలేక కొందరు వెలుగు సిబ్బంది తమ సొంతడబ్బుతో కోళ్లు కొని ఇవ్వగా మరికొందరు ప్రభుత్వం నుంచి రప్పించి ఇస్తామని చెప్పి తప్పించుకున్నారు. వివాదం రేగిన పెరటికోళ్ల పెంపకం మళ్లీ ప్రారంభం కావడంతో ఏమిచేయాలో తెలియక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని డ్వాక్రా మహిళలు సైతం డబ్బులు చెల్లించడానికి ముందుకు రావడంలేదు.

★ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏపీ హేచరీ ద్వారా కేజీ బరువు ఉండే నాటుకోళ్లను మహిళలకు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డ్వాక్రా మహిళ వద్ద నుంచి రూ. 4500 తీసుకొని వారికి 11 కోళ్లను అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 5 వేల మంది డ్వాక్రా మహిళలకు అందించాలనేది లక్ష్యం.

**మొదటి దశలో 500 మందికి:**

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మొదటి దశలో 500 మందికి మాత్రమే కోళ్లను అందిస్తాం. వాటి పెంపకాన్ని పరిశీలించిన తరవాత లక్ష్యానికి తగ్గట్లు కోళ్లకు డబ్బులు చెల్లిస్తాం. గతంలో పంపిణీ చేసిన కోళ్ల మాదిరిగా కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏపీ హేచరీ ద్వారా ఇవ్వడం వల్ల ఎటువంటి వ్యాధులు రావు. మహిళలు ధైర్యంగా డబ్బులు చెల్లించవచ్చు. – శచీదేవి, పీడీ, వెలుగు

# సేవలు ఆన్‌లైన్.. పరికరాలు ఆఫ్‌లైన్

అచ్యుతాపురం, న్యూస్‌టుడే

గ్రామ, వార్డు సచివాలయాల్లో కంప్యూటర్లు మూలకు చేరాయి. వైకాపా పాలనలో కాసులకు కక్కుర్తిపడి నాసిరకమైన పరికరాలను అందించడంతో మరమ్మతులకు గురయ్యాయి.

పూడిమడక సచివాలయంలో పనిచేయని కంప్యూటర్, ప్రింటర్, యూపీఎస్

జిల్లాలో 24 మండలాల పరిధిలో 17.27 లక్షల మంది జనాభా ఉండగా.. 730 రెవెన్యూ గ్రామాలు, 646 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 522 సచివాలయాల్లో 3,600 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు ఆన్‌లైన్ ద్వారా 540 రకాలైన సేవలు అందించాలి. వీటికి కీలకమైన జిల్లాలో 2,211 కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌ల్లో 1,435 మరమ్మతులకు గురయ్యాయి. చాలా సచివాలయాల్లో కంప్యూటర్లు ఆన్ కావడంలేదు. కొన్ని చోట్ల యూపీఎస్‌లు పనిచేయక విద్యుత్తు సరఫరా ఉంటేనే పనులు జరుగుతున్నాయి.

★ సచివాలయాలకు ధ్రువపత్రాలు, రేషన్‌కార్డులు, కొత్త పింఛన్లు, ఇంటి స్థలాల కోసం ఎక్కువమంది ప్రజలు వస్తున్నారు. కంప్యూటర్లు మొరాయిస్తుండటంతో రేపు రండి, కొద్ది సమయం ఉండండి అంటూ ప్రజలను వెనక్కి పంపిస్తున్నారు.

▶▶ **ముందుకురాని పంచాయతీలు:** సచివాలయాల్లో మరమ్మతులకు గురైన పరికరాలను బాగు చేయించడానికి పంచాయతీలు ముందుకు రావడంలేదు. పంచాయతీలను, సచివాలయాలను వేరువేరుగా నిర్వహించడం వల్ల వీటితో తమకు సంబంధం లేదనే అభిప్రాయం పాలకవర్గాల నుంచి వ్యక్తమవుతోంది. చిన్న పంచాయతీల్లో డబ్బులు లేకపోవడంతో వీటి నిర్వహణ భారంగా భావిస్తున్నారు. దీంతో పరికరాలను బాగుచేసే నాథుడే కనిపించడం లేదు.

**సచివాలయంలో పరికరాల పరిస్థితి ఇలా..**

| పరికరం | పనిచేస్తున్నవి | మొరాయించినవి |
|---|---|---|
| కంప్యూటర్ | 814 | 230 |
| సీపీయూ | 714 | 330 |
| ప్రింటర్లు | 304 | 215 |
| యూపీఎస్ | 62 | 455 |

### కొత్త పరికరాలు అందిస్తాం

సచివాలయాల్లో పరికరాలను బాగు చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం కొత్త పరికరాలను ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు కంప్యూటర్లు అందిస్తోంది. జిల్లాలకు 200 ప్రింటర్లు వచ్చాయి. వీటిని త్వరలో అందిస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా పంచాయతీ కార్యదర్శులు మరమ్మతుకు గురైన పరికరాలను పంచాయతీ నిధులతో బాగు చేయించాలి.
– ఎస్.మంజులవాణి, గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ అధికారి

# కేజీబీవీలో కొలువుల కోలాహలం

నర్సీపట్నం, న్యూస్‌టుడే: కేజీబీవీల్లో నిరుద్యోగుల కోసం కొలువులు సిద్ధమయ్యాయి. వీటికి ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు దాఖలవుతున్నాయి. సమగ్ర శిక్షా వీటికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో మొత్తం 83 బోధనేతర పోస్టులకు పొరుగు సేవల విధానంలో భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 11వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. అనకాపల్లి కలెక్టరేట్‌లో సమగ్రశిక్షా కార్యాలయంలో వీటిని అందజేయాలి. ఉదయం 10:30 నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

★ జిల్లాలోని కేజీబీవీల్లో టైప్-3లో 20, టైప్-4లో 63 చొప్పున ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 83 పోస్టులకు

### భారీగా దరఖాస్తులు

బుధవారం నాటికి వెయ్యి వరకు దరఖాస్తులు దాఖలయ్యాయి. వీటిలో జిల్లాస్థాయిలో కొన్ని, స్థానికంగా మరికొన్నింటిని కేటాయించనున్నారు. కుక్, స్వీపర్, వాచ్‌మెన్, అటెండర్ పోస్టులకు విద్యార్హతలు అవసరం లేదు. 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారంతా అర్హులే. ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 50 ఏళ్ల వరకు వెసులబాటు ఉంటుంది. యూనిట్ ప్రాతిపదికన ముఖాముఖి నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. సకాలంలో దరఖాస్తులను అనకాపల్లి కార్యాలయంలో అందజేయాలని సమగ్రశిక్షా బాలికా శిశు అభివృద్ధి అధికారి జెమీమా కోరారు.

# కొండలు బండెక్కేస్తున్నాయ్!

గ్రావెల్ లోడ్‌తో వరుసగా వస్తున్న లారీలు

చోడవరం, న్యూస్‌టుడే: వెంకన్నపాలెం, బెన్నవోలు, ముద్దుర్తి, నర్సాపురం, ఖండేపల్లి అంభేరుపురం, గోవాడ పంచాయతీల్లో తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వెంకన్నపాలెం చుట్టూ కొండలను పలువురు స్థానిక నాయకులు పిండిచేసి బండెక్కించేస్తున్నారు. కొంతకాలం నుంచి భూఆక్రమణలు.. రాయి, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు ఈ గ్రామాలను కేంద్రంగా మార్చేశారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా వంతులవారీగా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. గ్రామంలోని షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో సర్వే నం.432లోని కొండలను తవ్వి గ్రావెల్‌ను తరలించుకుపోతున్నారు. ఇందుకుగాను రోజూ మూడు పొక్లెయిన్లు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. తవ్విన మన్నును తరలించేందుకు 30కి పైగా పైగా లారీలు నడుస్తున్నాయి. దీంతో పెద్ద కొండలు సైతం చిన్నపాటి గుట్టలుగా మారిపోతున్నాయి. ఇక్కడి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాల నిర్మాణాల కోసం రెవెన్యూ వర్గాలు అయిదెకరాల పైగా స్థలాన్ని కేటాయించాయి. ఇలాగే వదిలేస్తే కళాశాల స్థలాన్ని మెరక చేయడానికి వేరొక చోటనుంచి గ్రావెల్ తీసుకురావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ దందాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

# విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తా: అనిత

కోటవురట్ల, ఎస్.రాయవరం, పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: పేద విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తానని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. చదువుకున్న యువతీ, యువకులకు ఉపాధి కలిగేలా ఇప్పటికే నియోజకవర్గానికి పరిశ్రమలు రప్పిస్తున్నామన్నారు. జల్లూరు, కోటవురట్ల, పాములవాక, కె.వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన పదో తరగతి చదువుతున్న సుమారు 349 విద్యార్థులకు కోటవురట్ల పీఎంశ్రీ పాఠశాల మైదానంలో బుధవారం కూటమి నాయకులు పంపిణీ చేశారు. మంత్రి వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకుని, అభివృద్ధి చెందాలని విద్యార్థులను దీవించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంపెనీల సహకారంతో మంత్రి అనిత వీటిని సమకూర్చారు. తెదేపా మండల అధ్యక్షులు పెట్ల లింగన్ననాయుడు కూటమి నేతలు కాశీనాయుడు, వెంకటేష్, జనార్దన్, శ్రీను సైకిళ్లు అందించారు. ఎస్.రాయవరం మండలం గుడివాడ, నారాయణపట్నం, పాయకరావుపేట మండలం గుంటపల్లి, సత్యవరం, మంగవరం, రాజానగరం గ్రామాల్లో కూడా కూటమి నేతలు సైకిళ్లు పంపిణీ చేశారు.

వర్చువల్‌గా మాట్లాడుతున్న మంత్రి అనిత

# సుమ సుందరం.. సాగుకు దూరం

జానకిరాంపురం వద్ద బంతి సాగు

రోలుగుంట, న్యూస్‌టుడే: జిల్లాలో పూలసాగు తగ్గుతోంది. అందుకు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. గిరాకీ ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టు సాగు విస్తీర్ణం పెంచడంపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా వ్యాపారులు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలకు పరుగులెడుతున్నారు. గతంలో ఆనందపురం మార్కెట్ నుంచి అధికంగా నర్సీపట్నం, చోడవరం, కొత్తకోట ప్రాంతాలకు దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం ఈ ప్రాంతాలకు రవాణా సదుపాయం లేకపోవడంతో కడియపులంకను ఆశ్రయించాల్సి వస్తోంది.

☛ జిల్లాలో నాతవరంలో మాత్రమే అధికంగా ఓ రైతు రెండెకరాల్లో పూల సాగు చేస్తున్నారు. అదే ఎక్కువగా పరిగణించాల్సి వస్తోందని నర్సీపట్నం ఉద్యాన అధికారిణి శిరీష పేర్కొన్నారు. మిగతాచోట్ల కేవలం 5, 10 సెంట్లలో మాత్రమే పరిమితంగా సాగు చేస్తున్నట్లు తెలిపారు.

☛ సీజన్లో మల్లెపూల ధర కేజీ రూ. 2 వేల నుంచి రూ. 2500 వరకూ పలుకుతోంది. అలాగే చామంతి సీజన్‌లో రూ. 250 వరకూ పలుకుతుండగా సాధారణ రోజుల్లో రూ. 100, 200 వరకే ఉండేవి. గులాబి రూ. 300, బంతి ప్రతికూల సీజన్‌లో కేవలం రూ. 30, 40 పలకగా.. ఈ సీజన్‌లో కేజీ రూ.100కుపైగా చెబుతున్నారు. కాడమల్లి రూ. 400 వరకు, లిల్లీ రూ. 500, 600 వరకూ శుభకార్యాల కాలంలో పలుకుతున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ధరలు నిలకడగా లేకపోవడంతో రిటైల్ మార్కెట్లో పూల ధర అంతుపట్టకుండా ఉందని వ్యాపారులు పెదవివిరుస్తున్నారు.

### చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

విజయవాడ, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, తుని, ఎలమంచిలి తదితర స్టేషన్లలో ఆగుతుంది.

# సమస్యలు ఆలకించి... పరిష్కారానికి హామీ ఇచ్చే..!

విశాఖపట్నం, న్యూస్‌టుడే : విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేశ్ బుధవారం ఉదయం నగర తెదేపా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాట్లాడి, వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

★ జీవీఎంసీ 83వ వార్డు ఏఎంసీకాలనీలో ఏళ్ల కిందట ప్రభుత్వం నిర్మించిన 192 గృహాలు శిథిలావస్థకు చేరాయని, వాటిని పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరారు. థలసీమియా బాధితులకు విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు నిధులు మంజూరు చేయాలని విశాఖ కారుణ్య సేవా సంస్థ ప్రతినిధులు విన్నవించారు.

★ ఏయూలో పని చేస్తున్న అతిథి అధ్యాపకులకు నెలవారీ వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ కోరారు. ఈ మేరకు మంత్రికి వినతిపత్రం అందించారు.

★ దేవరాపల్లి మండలం ముషిడిపల్లిలో యాదవ సామాజికవర్గం ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, సామాజిక భవనం నిర్మించాలని గ్రామస్థులు కోరారు.

వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేశ్

**మంత్రిని కలిసిన నాయకులు:** ★ తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గణబాబు, రామకృష్ణబాబు, కార్పొరేషన్ ఛైర్మన్లు సీతంరాజు సుధాకర్, గండి బాబ్జీ, పీవీజీ.కుమార్, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు చోడె వెంకటపట్టాభిరామ్, పార్టీ నేతలు లొడగల కృష్ణ, కోరాడ రాజబాబు, పి.విజయకుమార్, బండారు అప్పలనాయుడు, బైరెడ్డి పోతనరెడ్డి, నాగజగదీశ్వరరావు, తోటరత్నం, గనగళ్ల సత్య తదితరులు మంత్రిని కలిశారు.

# జీఎస్టీ పరిధిలోకి అన్ని వ్యాపార సంస్థలు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని వ్యాపార సంస్థలను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ ఎ.బాబు ఆదేశాల మేరకు జీఎస్టీ ప్రగతిపై విశాఖపట్నం డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్ వి.కేదారేశ్వరరావుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాత బకాయిదారులను తక్షణమే గుర్తించాలన్నారు. జిల్లాలో వస్తు సేవల పన్ను వసూళ్లు వేగవంతం చేయాలన్నారు. రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులు బకాయిదారుల ఆస్తుల వివరాలను, బిల్డర్లకు సంబంధించిన కొత్త రిజిస్ట్రేషన్ వివరాలను జీఎస్టీ అధికారులకు ఇవ్వాలన్నారు. అక్రమ మైనింగ్ నివారణలో భాగంగా మైనింగ్, రవాణా శాఖల అధికారులు వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో విశాఖ డివిజన్ వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్ టి.శ్రీనివాసరావు, అనకాపల్లి, అచ్యుతాపురం సహాయ కమిషనర్లు పాల్గొన్నారు.

# పాన్ కార్డు ఉచితంగా పొందొచ్చు

నక్కపల్లి, న్యూస్‌టుడే

ప్రస్తుత కాలంలో ఉద్యోగం, ఆదాయంతో సంబంధం లేకుండా చాలామందికి పాన్ కార్డు అవసరమవుతోంది. ఆదాయ పన్ను నిమిత్తమే కాకుండా.. ఏ గుర్తింపుకైనా, రుణ అవసరానికైనా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. వెలుగు ఆధ్వర్యంలో ఈ కార్డు ఉచితంగా జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం గతేడాది జూన్ నుంచి అందుబాటులోకి తెచ్చింది.

✦ జిల్లాలో లక్షల సంఖ్యలో డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఇందులో వేలాది మంది వివిధ రకాల స్వయం ఉపాధి పనుల ద్వారా ఆర్థికాభివృద్ధి చెందుతున్నారు. మరికొందరు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పని ఏదైనా ప్రస్తుత పరిస్థితుల్లో పాన్‌కార్డు తప్పనిసరి. ప్రస్తుతం ఆన్‌లైన్ కేంద్రాలు, ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ కార్డు పొందాలంటే రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చవుతోంది. ఎలాంటి భారం లేకుండా వెలుగు ఆధ్వర్యంలో దీన్ని ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టారు.

● **నెల రోజుల్లో ఇంటికి..** ప్రభుత్వం ఎలాంటి ఖర్చు లేకుండా పాన్‌కార్డును పొదుపు మహిళలతోపాటు ఇతరులకు ఉచితంగా అందించేందుకు ఈ ప్రక్రియను చేపట్టింది. ఆసక్తి ఉన్నవారంతా ఆధార్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో కార్యాలయానికి వస్తే దరఖాస్తు చేస్తాం. కార్డు మంజూరైన తర్వాత డిజిటల్ కాపీ వస్తుంది. ఒరిజినల్ కార్డు పోస్టల్ ద్వారా నెల రోజుల్లో చిరునామాకు చేరుతుంది. – శ్రీనివాసరావు, ఏపీఎం

**వీటికే అవసరం**

✦ బ్యాంకు రుణాలు పొందేవారు, క్రెడిట్ కార్డు తీసుకోవడానికి, రూ.50 వేలకు మించి బ్యాంకులో నగదు జమ చేసేందుకు.

✦ పాస్‌పోర్టు కావాలన్నా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఆస్తుల క్రయవిక్రయాలు, పెట్టుబడులకు, రూ.రెండు లక్షలకు పైగా బంగారం కొనుగోలు సమయంలో పాన్‌కార్డు అవసరం ఉంటుంది.

✦ ఈ కార్డు ఉంటే వ్యక్తిగత బ్యాంకు, ఇతర ఖాతాలకు ఒకసారి లింకు చేసుకుంటే సరిపోతుంది. జిల్లాలో ప్రతి మండల పరిధిలో ఇప్పటివరకు సగటున 200 మంది వరకు వెలుగు ఆధ్వర్యంలో కార్డులు పొందారు.

# సద్గురువుకు వందనం

దేవరాపల్లి మండలం కొత్తపెంటలో సద్గురు దేవానంద స్వామి ఆరాధనోత్సవాలకు దేశవ్యాప్తంగా భక్తజనం తరలివచ్చారు. ఉదయాన్న సుప్రభాతం, నగర సంకీర్తన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులను ఉద్దేశించి పలువురు స్వాములు అనుగ్రహభాషణం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా నిర్వాహకులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. – దేవరాపల్లి, న్యూస్‌టుడే

(c) eenadu

## రెవెన్యూ క్లినిక్‌లో అర్జీలకు సత్వర పరిష్కారం

కలెక్టరేట్, న్యూస్‌టుడే: రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన అర్జీలను క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు రోజూ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం మరింత చురుగ్గా పని చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ, ప్రత్యేక ఉపకలెక్టర్ సుబ్బులక్ష్మి పాల్గొన్నారు.

★ మాతృత్వ మరణాలు సంభవిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మాతృత్వ మరణాలపై వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సంభవించిన మాతృ మరణాలపై కేసుల వారీగా ఆరా తీశారు. ప్రతికేసుకు సంబంధించి పూర్తి నివేదిక అందించాలన్నారు. బాధ్యులైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వైద్యులు నిర్లక్ష్యమని తెలితే వైద్యులపైనా చర్యలు తప్పవన్నారు. డీఎంహెచ్ఓ హైమావతి, డీఐఓ చంద్రశేఖర్ దేవ్, డీసీహెచ్ఎస్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

★ చోడవరం సహకార చక్కెర కర్మాగారం రైతులు, కార్మికుల బకాయిలను సంక్రాంతి పండగకు ముందే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ కలెక్టర్ విజయకృష్ణన్‌కు అఖిలపక్ష నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ విజయకృష్ణన్

## మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలు

**అనకాపల్లి పట్టణం:** మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయమూర్తి 10 రోజులు జైలు శిక్ష విధించినట్లు పట్టణ ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. పాడేరుకు చెందిన మొయ్య అప్పారావు మద్యం తాగి ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ అనకాపల్లిలో మంగళవారం పోలీసులు పట్టుబడ్డాడు. బుధవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జైలుశిక్ష విధించారు.


**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ**

(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ LXIII OF 1951 క్రింద ఏర్పాటు చేయబడింది.

ISO విశాఖపట్నం బ్రాంచ్, # 52-14-77/1, కొత్త రేసపువానిపాలెం, బుల్లయ్య కాలేజ్ దగ్గర, విశాఖపట్నం-530013. ఫోన్ : 0891-2747661 & 94908 24955, ఇ-మెయిల్ : vizag@apsfc.com APSFC

**డిమాండ్ నోటీసు**

1. ఋణగ్రహీత : (i) M/s. Averx Drugs Pvt. Ltd, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామినేని నాగశేఖర్, రిజిష్టర్డ్ ఆఫీస్ & యూనిట్ అవరణ చిరునామా : ప్లాట్ నెం. 27A31A & 27A32, APIIC ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా-531061.
2. డైరెక్టర్లు/ష్యూరిటీలు/హామీదారులు/చట్టపరమైన వారసులు:

(i) శ్రీమతి బుర్రా ఉమారాణి, భర్త : శ్రీ బి. వెంకటేశ్వరరావు, నివాస ఫ్లాట్ నెం.జి2, శ్రీ నిలయం, పెద్దిరెడ్డి వారి వీధి, శాంతి నగర్, కాకినాడ-533003.

(ii) శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి, భర్త : శ్రీ టి. అమృతరావు, నివాస ఫ్లాట్ నెం.302, స్కై ఆదిత్య అపార్ట్‌మెంట్స్, సందీపిని నగర్, గీతం కాలేజ్ రోడ్, ఎండాడ, విశాఖపట్నం-530045.

(iii) శ్రీ KVNS గోపాల రాజు, తండ్రి : శ్రీ వెంకట రామరాజు, డి.నెం.16-48, కొప్పులవారి వీధి, చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా-534460.

(iv) శ్రీ రామినేని నాగశేఖర్, తండ్రి : శ్రీ ఆర్. సూర్యనారాయణ, హెచ్ నెం.1-71, బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు, గుంటూరు జిల్లా-522214.

(v) శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి, భర్త : శ్రీ ఎస్. రామ కృష్ణారావు (లేటు), నివాస డి.నెం.70-3-48/4, ఫ్లాట్ నెం.1A, శ్రీ హ్యాపీ హైట్స్, విద్యానగర్-1, రమణయ్యపేట, కాకినాడ-533005.

(vi) శ్రీమతి N.S.S.R. ధనలక్ష్మి, భర్త : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), కుమారి ఎన్. మణి భావన, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), శ్రీ N.V.V. సత్య సాయి, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), ఫ్లాట్ నెం.24, ప్రతిభ స్కూల్ దగ్గర, సాయి అభిలాష్ నగర్, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440.

డియర్ సర్/మేడమ్,

ఋణగ్రహీత అయిన మీరు, M/s. Averx Drugs Pvt.Ltd, ప్లాట్ నెం. 27A31A & 27A32, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, లాలం కొడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా వారు పొందిన ఋణాలకు సంబంధించి నిరర్థక ఆస్తులుగా (NPA) గా మార్చబడినందున **తేది.30.09.2025 నాటికి చెల్లింపవలసిన బకాయి మొత్తం రూ.3,97,89,541/- (మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే)**, APSFC ఇప్పటికే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.23.10.2025** న డిమాండ్ నోటీసును జారీ చేసింది. కొరియర్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్నాలెడ్జ్‌మెంట్‌తో పంపిన నోటీసు ఈ క్రింది వ్యాఖ్యలతో డెలివరీ కాకుండా తిరిగి వచ్చినది. "చిరునామాలో వ్యక్తి లేనందున".

పైన పేర్కొన్న బకాయి మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించడంలో మీరు విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ఋణగ్రహీతలు/హామీదారులకు సంబంధించిన ఆస్తులను (దిగువ వివరించిన విధంగా) స్వాధీనం చేసుకుంటుందని APSFC తెలియజేయబడుతుంది.

**మార్ట్‌గేజ్ / హైపోథికేటెడ్ ఆస్తులు యొక్క వివరములు**

| క్ర.సం | తనఖాదారుని యొక్క పేరు | ఆస్తి వివరములు |
|---|---|---|
| 1. | ఋణగ్రహీత : | |
| | M/s. Averx Drugs Pvt.Ltd | --- |
| 2. | హామీదారులు/చట్టరీత్యా వారసులు | |
| | ష్యూరిటీ హోల్డర్ : 1. శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి | ఐటమ్ నెం.1 : కాకినాడ జిల్లా, సర్పవరం, కాకినాడ, రమణయ్యపేట : జయేంద్రనగర్, సర్వే నెం.127, ప్లాట్ నెం. 134 ప్రకారం విస్తీర్ణం 600 చ॥గ॥లులోని భూమితో పాటు రెసిడెన్షియల్ భవనం డి నెం.70-14-11 తో కలదు. |
| | 2. శ్రీమతి బుర్రా ఉమారాణి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యారావుపేట, సౌజన్యనగర్ పద్ద సర్వే నెం.220/4B, ఫ్లాట్ నెం.62 ప్రకారం విస్తీర్ణం 172.22 చ॥గ॥లులోని భూమి. |
| | 3. శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, రమణయ్యపేట వద్ద బ్లాక్ నెం.69, వార్డు నెం.29, సర్వే నెం.195, ప్లాట్ నెం.3 & ప్లాట్ నెం.5 భాగం ప్రకారం విస్తీర్ణం 481.37 చ॥గ॥లులోని భూమి. |

సలహాలు దిగువ తెలుపబడినవి :

1) మరిన్ని వివరాల కొరకు పోస్టల్ అధికారులు మీకు పంపిన ఒరిజినల్ నోటీసు/కవర్‌ను దిగువ సంతకందారు నుండి సేకరించి, పూర్తి వివరాల కొరకు దరఖాస్తు చేసుకోవలెను మరియు

2) SARFAESI చట్టం క్రింద తదుపరి చర్యలను నివారించడానికి పైన పేర్కొన్న నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు వడ్డీ మరియు ఖర్చులు మొదలైన వాటితో సహా మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించవలెను.

తేది : 08.01.2026
ప్రదేశం : విశాఖపట్నం

సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ


## కేజీబీవీల్లో నిఘానేత్రం

నూతన సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు

పాఠశాలలో సీసీ కెమెరాల బిగింపు పనులు

నక్కపల్లి, న్యూస్‌టుడే

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో పటిష్ఠ రక్షణ చర్యలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందుకోసం అధునాతన సీసీ కెమెరా వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది.

ఈ విద్యాలయాల్లో ఆరు నుంచి ఇంటర్ వరకు బోధన జరుగుతుండగా, దాదాపు 5600 మంది విద్యార్థినులు చదువుతున్నారు. జిల్లాలోని 20 కేజీబీవీలతోపాటు, నూతనంగా ఇటీవలే అందుబాటులోకి తెచ్చిన 13 టైప్-4 విద్యాలయాల్లో సమగ్రశిక్షా ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా విద్యాలయానికి ఎవరెవరు వస్తున్నారు? చుట్టూ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులున్నాయా, వసతిగృహం లోపల నిర్వహణ ఎలా ఉంటోంది, వంట తయారీ, విద్యార్థినులకు భోజనం, బోధన ఎలా జరుగుతుందో తెలుసుకోడానికి వీలుగా పాఠశాలలో మొత్తం తొమ్మిది కెమెరాలు అమర్చుతున్నారు.

■ విద్యాలయం పరిసరాలు మొత్తం 360 డిగ్రీల కోణంలో వీక్షించేందుకు వీలుగా భారీ కెమెరాను పాఠశాల భవనంపై ఒకటి ప్రతిచోటా పెడుతున్నారు. మిగిలిన వాటిని కిచెన్, డార్మెటరీ, భోజనశాల, ప్రధానమార్గం తదితరచోట్ల బిగిస్తున్నారు.

■ ఇందుకోసం అధునాతన, ఖరీదైన కెమెరాలను వాడుతున్నారు. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ ఫుటేజ్ కోసం ఓ సర్వర్ బాక్సు ఉంది.

■ నిక్షిప్తమైన సమాచారం (బ్యాకప్) ఏడాదిన్నర పాటు సర్వర్‌లో ఉంటుంది. వీటిలో వీడియోతో పాటు, ఆడియో కూడా రికార్డవుతుంది.



360 డిగ్రీల కోణంలో పర్యవేక్షించే ప్రధాన కెమెరా

■ ప్రిన్సిపల్‌తోపాటు ఉన్నతాధికారులు పాఠశాలలో అమర్చిన సీసీ కెమెరాల ద్వారా ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పర్యవేక్షించే వ్యవస్థను సమకూర్చారు.

■ తద్వారా పాఠశాలలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది మరింత బాధ్యతగా మెలగడంతో పాటు, విద్యార్థినులకు భరోసా కలగనుంది. ■ ఇప్పటికే కేజీబీవీల్లో సీసీ కెమెరా వ్యవస్థ ఉన్నా, తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. ఇకపై ఇలాంటి ఇబ్బంది ఉండదు.

**ఎక్కడినుంచైనా పర్యవేక్షణ:** ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇటీవల కొంతమంది సిబ్బంది వచ్చి కస్తూర్బా పాఠశాలల్లో సీసీ కెమెరాలు బిగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న వాటితోపాటు, వీటిని వినియోగిస్తారు. దీని ద్వారా పాఠశాలల్లో మరింత భద్రత పెరుగుతుంది. వీటి ఏర్పాటు ప్రస్తుతం పూర్తి కావొచ్చింది. ప్రధానంగా పాఠశాలలో సీసీ ఫుటేజీని ప్రిన్సిపల్‌తోపాటు, జిల్లా.. రాష్ట్రస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థ ఉంది.

– ఏఎస్‌డీ జెమీమా, జీసీడీఓ

## గంజాయి రవాణాపై పక్కా నిఘా

ఎస్పీ తుహిన్‌సిన్హా

భీమవరం హైవే చెక్‌పోస్టు వద్ద సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్పీ

కృష్ణదేవిపేట, గొలుగొండ, న్యూస్‌టుడే: గంజాయి అక్రమ రవాణా నివారించేందుకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశించారు. బుధవారం కృష్ణదేవిపేట, గొలుగొండ పోలీసు స్టేషన్లను బుధవారం ఆయన సందర్శించారు. ప్రధాన రహదారిపై చెక్‌పోస్టును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చాలావరకు గంజాయి అక్రమ రవాణా అరికట్టగలగామన్నారు. ఏజెన్సీ ముఖద్వారాల్లో మాత్రం కొన్ని కేసులు నమోదవుతున్నాయన్నారు. దీనిని కూడా పూర్తిస్థాయిలో అరికట్టేందుకు సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు, పాత నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. నర్సీపట్నం గ్రామీణ సీఐ రేవతమ్మ, గొలుగొండ, కృష్ణదేవిపేట ఎస్సైలు రామారావు, రుషికేశ్వరరావు పాల్గొన్నారు.

**నర్సీపట్నం అర్బన్:** రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే రౌడీషీటర్లు, శాంతి భద్రతల సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని ఎస్పీ ఆదేశించారు. పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. సీఐ షేక్ గఫూర్, ఎస్సైలు రమేష్, ఉమామహేశ్వరరావులకు పలు సూచనలు చేశారు. సంక్రాంతి సమయంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా కార్యాచరణ అమలు చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రి గస్తీ పటిష్ఠంగా నిర్వహించాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదార్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, వృద్ధుల ఫిర్యాదులను ప్రాధాన్యంగా పరిష్కరించాలన్నారు. దుర్గామల్లేశ్వర ఆలయంలో ఎస్పీ పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ నాగేంద్ర రాజు ఆయనను సత్కరించారు.

## నాతవరం విద్యార్థుల ప్రతిభ

నాతవరం, న్యూస్‌టుడే: విశాఖ తీరంలో జరిగిన మూడో జాతీయ సబ్ జూనియర్, సీనియర్ బీచ్ గ్రాప్లింగ్, రెజ్లింగ్ పోటీల్లో నాతవరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ పోటీల్లో పాల్గొన్న తమ పాఠశాల విద్యార్థులు వి. రుష్మిత, బి.దుర్గ, ఆర్.కార్తిక్ బంగారు... ఎస్.గణేష్, కావ్యశ్రీ, కావ్య కాంస్య, సత్యవేణి, దుర్గాభవాని, గంగరాజు, వికాస్ రాజు, నాని, జి.లలిత, లక్ష్మీప్రసన్న రజత పతకాలు సాధించినట్లు ప్రధానోపాధ్యాయుడు ఎం.సత్యనారాయణ తెలిపారు. మార్చిలో థాయలాండ్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ బీచ్ గ్రాప్లింగ్‌కు వీరు ఎంపికైనట్లు తెలిపారు. క్రీడా ఉపాధ్యాయులు టి.అనూరాధ, దేములు, వల్లయ్య విజేతలను అభినందించారు.

విజేత విద్యార్థులతో ఉపాధ్యాయులు

## వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరణ

మునగపాక, న్యూస్‌టుడే: తిమ్మరాజుపేటలో బుధవారం పట్టపగలు వృద్ధురాలి మెడలో రెండున్నర తులాల బంగారు గొలుసు అపరిచితుడు అపహరించుకుపోయాడు. ఈ గ్రామానికి చెందిన శరగడం సాయిలమ్మ (82) ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంటి వాకిట్లో కూర్చుంది. ఈమెకు కంటి చూపు లోపించింది. అపరిచిత వ్యక్తి ఈమె మెడలో బంగారు గొలుసును బలవంతంగా తెంపి పరారయ్యాడు. ఈ సమయంలో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. ఈమె కుమారుడు మహాలక్ష్మినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

## చలి సాయంత్రాలు.. వణికిస్తున్న ఉదయాలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: చలి పులి జిల్లా వాసులను వణికిస్తోంది. రెండు రోజులుగా చలి మరింత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 7 గంటలకే దుకాణాలు మూతపడుతున్నాయి. చలికి భయపడి చాలా మంది చీకటి పడితే ఇళ్లు విడిచి బయటకు రావడం లేదు. దీంతో వ్యాపారాలు లేక దుకాణాలు తొందరగా మూసివేస్తున్నారు. మన్యాన్ని తలపించేలా సాయంత్రం ఆరు గంటలకే మంచు కురవడం ప్రారంభం అవుతోంది. ఉదయం 9 గంటల వరకూ అలా కురుస్తున్న మంచుకి చలి తోడు కావడంతో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడుతున్నారు.

ఎలమంచిలిలో చలిమంటలు వేసుకుంటున్న యువకులు

## సహకార సంఘాలకు తాళాలు

కె.కోటపాడు, న్యూస్‌టుడే: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమ్మెతో మూడు రోజులుగా ఉమ్మడి విశాఖ జిల్లాలోని 98 సంఘాల సేవలు స్తంభించాయి. ఈనెల 5నుంచి మూతపడి ఉండటంతో వివిధ అవసరాల రీత్యా వచ్చిన రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజులోని దాదాపు 412 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా సమ్మెలో ఉన్నందున సేవల్లో అంతరాయం కలుగుతోంది.

**జిల్లాల వారీగా సంఘాలు**

| | |
|---|---|
| ☛ అనకాపల్లి | : 74 |
| ☛ విశాఖపట్నం | : 13 |
| ☛ అల్లూరి జిల్లా | : 11 |

బ్రాంచి మేనేజర్‌కు అందిస్తున్న వినతిపత్రం అందిస్తున్న ఉద్యోగులు

★ విజయవాడ, విశాఖపట్నం యూనిట్ సహకార సంఘాల ఉద్యోగులమంతా దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పడుతున్న పలు సమస్యల పరిష్కారానికి సమ్మెలో పాల్గొన్నాం. ఈనెల 5 నుంచి విజయవాడలో జరిగిన నిరాహార దీక్షలు పాల్గొన్నాం. అంతకు ముందు 2025 డిసెంబర్ 6నుంచి 22 వరకు విధులు నిర్వహిస్తూ ఆందోళనలు చేశాం.

– గొంప రమణ, కార్యదర్శి, పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం, అనకాపల్లి

## పొదుపు సంఘాల అభివృద్ధికి సహకారం

నక్కపల్లి, న్యూస్‌టుడే: పొదుపు సంఘాలు వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శచీదేవి సూచించారు. నక్కపల్లి వెలుగు కార్యాలయంలో నక్కపల్లి, పాయకరావుపేట, కశింకోట, రోలుగుంట, రావికమతం, కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ మండలాల్లోని ఉద్యోగులు, గ్రామ సంఘాల సభ్యులకు మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ బుధవారంతో ముగిసింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ మాట్లాడుతూ సంఘాలుగా వ్యాపారాన్ని విస్తృతం చేసేందుకు అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను గుర్తించాలన్నారు. ఇందుకు వెలుగు నుంచి అన్ని విధాల సహకారం అందిస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా మిగిలిన మండలాల్లో శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ మేనేజరు వెంకటరమణ, ఏపీఎం కె.శ్రీనివాస్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పీడీ శచీదేవి

## ఆక్రమిత ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గొలగాం పంచాయతీ శివారు కొత్త తలారివానిపాలెంలో ఆక్రమిత ప్రభుత్వ స్థలాన్ని బుధవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్వే నంబరు 283లో ప్రభుత్వ కొండపోరంబోకు స్థలాన్ని కొంత మంది కబ్జా చేసి 5 నుంచి 10 సెంట్ల స్థలాల్లో దర్జాగా ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. తహసీల్దార్ ఆనందరావు ఆదేశాల మేరకు ఆక్రమిత స్థలాన్ని వీఆర్వో చంద్రశేఖర్, సిబ్బంది పరిశీలించి నిర్మాణాలు నిలిపి వేయాలని హెచ్చరించి బోర్డు ఏర్పాటు చేశారు. నోటీసులు ఇచ్చి త్వరలో కూల్చివేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

బోర్డు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది

## ఏకాగ్రతతోనే పరీక్షల్లో రాణింపు

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావు నాయుడు పేర్కొన్నారు. అక్కిరెడ్డిపాలెం పంచాయతీ శివారు తారకరామా కాలనీ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పదోతరగతి విద్యార్థులతో మాట్లాడారు. చదువుపై ఏకాగ్రత పెంచుకోవాలన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీఈఓ అప్పారావు నాయుడు

## బాలికల సంరక్షణకు చర్యలు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: బాలికల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో అల్ట్రా స్కానింగ్ కేంద్రాలు, నర్సింగ్ హోంలు, పరీక్ష కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అనుమతి లేనివాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే లైసెన్సు రద్దు చేస్తామన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి హైమావతి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సూర్యలక్ష్మి పాల్గొన్నారు.

## ఫార్మాలో ప్రమాదాలు నివారించాలి: ఎమ్మెల్యే

పరవాడ, న్యూస్‌టుడే: ఫార్మా సంస్థల్లో భద్రతతో కూడిన అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ప్రమాదాలను నివారించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మైదానంలో ఎగ్జివిజన్ మీడియా ఆధ్వర్యంలో జేఎన్‌పీసీఎంఏ, ఎంఏఎస్ఆర్ఎం, విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో-2026.. రెండో రోజు బుధవారం ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కంపెనీల యాజమాన్యాలు గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఎక్స్‌పోలోని ఉపకరణాలను ఎమ్మెల్యే సందర్శించారు. కార్యక్రమంలో లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావ నరసింహారావు, జేఎన్‌పీసీఎంఏ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు, ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షుడు శివరామ్‌ప్రసాద్, లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ బోడేపూడి రామకృష్ణ, కేఆర్ఎస్ ఫార్మా ఈడీ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబును సత్కరిస్తున్న ఫార్మా సంస్థల యాజమాన్య ప్రతినిధులు


EENADU Classifieds

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**అడ్మిన్ మేనేజర్స్** పర్ ISO సర్టిఫైడ్. 38 సం॥ పైబడి ఉద్యోగ /వ్యాపార అనుభవం కలవారు అర్హులు. నెలకు రూ. 80,000/- పైన ఇన్కమ్ ఆర్జించగలరు. స్త్రీలకు ప్రాధాన్యత కలదు. ✆ శ్రీధర్: 9866147099.

BUSINESS SERVICES

**లోకేష్ గోల్డ్** లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

**శ్రీవల్లి గోల్డ్** లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి అదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES

**స్థిరాస్తులపై** ఉభయగోదావరి జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్. స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 9396999669

**ఆంధ్రప్రదేశ్‌లో Govt.** ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

REAL ESTATE

FLAT FOR SALE

KURMANNAPALEM

2BHK Flats, for Sale 960+80+18 Sft, Ready for Gruhapravesam, Phase-2, VUDA Layout @ Kurmannapalem, Owner. ✆ 8885516379.

LAND FOR SALE

GENERAL

**పూసపాటిరేగ మం** గోవిందపురం రోడ్డు, హైవేకి ½km తార్రోడ్డుఫేసింగ్ 9 ఎకరాలు కొబ్బరితోట & 4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం. 9440255187.

JOBS

Merchant Navy Required Seaman/ Oiler/Cook/ TME Electrical Officer. Qlf: 10th, 12th, ITI, B.Tech, Diploma. 9052220749, 9440939760

Wanted Office Assistant Male and Female at MVP Colony, Sector-4. ✆ 9553838885.

WALK-IN-INTERVIEW
A Multicrore Org. No.1 Position in 2 States Urgently Required the below Positions in Vizag Region and Branches.
❖ REGION MANAGERS : Only Male
Qlf: Retd. Divisional Managers and above in any Govt. & Pvt Sectors. Exp. in Administration in any Marketing Organisation
Package per Anum: 22 to 30 Lakhs
❖ CHIEF MANAGER/ ADMIN. OFFICERS: M/F
Qlf: Retd/VRS Would be Retd. within 3 Months are eligible.
Package per Month: 1 Lakh
Interviews on 8th & 9th -Jan-26
Con: Y.K. RAO Doctors Colony, VSP Ph: 8121100599

**రియల్ఎస్టేట్‌రంగంలో అనుభవం ఉండి** సింగిల్‌గా లేదా టీంని కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత. రోజూ ఆఫీసుకి వచ్చేవారికి మరింత ప్రాధాన్యత. మీ టీంలతో వచ్చి మావద్ద ఇంటర్వ్యూ తరువాత కమీషన్ బేసిస్‌లో జాబ్‌లో జాయిన్ అయిన అభ్యర్థులకు మంచి సేల్స్‌కమీషన్ ప్యాకేజ్. ఎడ్యుకేషన్‌తో పనిలేదు. ఏ వయస్సువారైనా సరే రిటైర్డ్ గవర్నమెంట్, ప్రైవేట్ఎంప్లాయిస్, బిజినెస్‌పీపుల్ ఫుల్/ పార్ట్‌టైం ఎవరైనా సరే. ఇంటర్వ్యూ & జాబ్ వివరాలకు ✆ 6302273234.

ACCOUNTING

Wanted M/F Accountant for Chartered Accountant Firm at D/No: 30-10-10/1, Pidaparthivari Street, Dabagardens. ✆ 9948398989.

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


## సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: సాంకేతికతతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పోలీసులు దృష్టి సారించాలని జిల్లా అదనపు ఎస్పీ మోహనరావు తెలిపారు. రోటరీ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీస్‌శాఖలో పూర్తిస్థాయిలో డిజిటల్ ఫైల్ ప్రాసెసింగ్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఐటీ కోర్ టీమ్ ద్వారా పోలీస్ సిబ్బందికి ఫైల్స్ నిర్వహణ, డిజిటల్ సంతకాలు, ఆన్‌లైన్ ఉత్తర ప్రత్యుత్తరాలపై శిక్షణ ఇచ్చారు.

## 180 మందికి ప్రాంగణ నియామకాలు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని దాడి వీరునాయుడు డిగ్రీ కళాశాలలో డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బుధవారం ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. బెంగళూరుకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్, చెన్నై- మదర్‌సన్ సమీ సిస్టం లిమిటెడ్, ఫ్లెక్స్ టానిక్స్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. వీటిలో 180 మంది విద్యార్థులకు నియామక పత్రాలు అందజేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ కోరిబిల్లి రమేశ్ తెలిపారు.

సూచనలిస్తున్న కంపెనీ ప్రతినిధి

## హోరాహోరీగా ఏయూ క్రికెట్ పోటీలు

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఏయూ సెంటినరీ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు మూడో రోజు బుధవారం హోరాహోరీగా సాగాయి. మూడో రోజు పోటీల్లో డీవీఎన్ కళాశాల జట్టుపై స్ప్రెసెస్ డిగ్రీ కళాశాల జట్టు విజయం సాధించింది. చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై అనకాపల్లి ఏఎంఏఎల్ కళాశాల జట్టు గెలుపొందింది. దీంతో ఈ రెండు జట్లు గురువారం ఉదయం జరగనున్న సెమీ ఫైనల్ పోటీల్లో పాల్గొంటాయని ప్రిన్సిపల్ డాక్టర్ గెల్లా జయబాబు వివరించారు. మధ్యాహ్నం ఫైనల్ పోటీలు జరుగుతాయన్నారు. వ్యాయామ సంచాలకుడు డాక్టర్ కె.వి.ఎస్.నాయుడు, అధ్యాపకులు శత్రుఘ్న, కమిటీ సభ్యుడు వాసిరెడ్డి బాలకృష్ణ, పర్యవేక్షకురాలు పెంటకోట అనూరాధ, వైస్ ప్రిన్సిపల్ నిరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులతో నిర్వాహకులు

## 200 కేజీల గంజాయి స్వాధీనం

అనకాపల్లి, న్యూస్‌టుడే: వ్యాన్‌లో తరలిస్తున్న రూ. 10 లక్షల విలువైన 200 కేజీల గంజాయిని మాడుగుల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లిలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం.శ్రావణి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణాపై ముందస్తు సమాచారంతో కె.కోటపాడు సీఐ పైడిపునాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐ నారాయణరావు మాడుగుల మండలం ఎం.కోడూరు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో ఓ బొలెరోలో ఏడు బ్యాగుల్లో 200 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పాడేరు మండలం వంట్లమామిడి పంచాయితీ పులబందకు చెందిన కొర్ర కొండబాబు, కృష్ణా జిల్లా గన్నవరం మండలం బుద్ధవరం గ్రామం రాజీవ్‌నగర్‌కు చెందిన తడిశెట్టి దుర్గారావుతో పాటు హుకుంపేట మండలం గూడ గ్రామానికి చెందిన డ్రైవర్ కొమ్ము సతీష్‌ను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. కారుతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో నిందితుడు కొర్ర అనిల్ కుమార్ పరారీలో ఉన్నారని తెలిపారు. ఇతడి స్వగ్రామం హుకుంపేట మండలం దప్పుబంద. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐ ఇతర సిబ్బందికి డీఎస్పీ నగదు బహుమతులు అందజేశారు.

పట్టుకున్న గంజాయితో డీఎస్పీ, పోలీసులు

## ఏలేరు కాలువలో పడి హోంగార్డు మృతి

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న **శీరం అర్జునరావు** (55) ఏలేరు కాలువలో మునిగి బుధవారం మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డాడా, ప్రమాదశవత్తూ కాలువలో జారిపడ్డాడా అన్నది తెలియాల్సి ఉందని పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ గఫూర్ తెలిపారు. ఆయన మృతదేహం వేములపూడి సమీపాన ఏలేరు కాలువలో బయటపడింది. తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు భార్య పార్వతిదేవి చరవాణికి సమాచారం ఇచ్చి ఈ నెల అయిదున ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి కుటుంబ సభ్యులు గాలిస్తున్నారని గఫూర్ వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

**చికెన్ ధరలు** (కిలోకి - రూ.లలో)

| | వెన్‌కాబ్ | బ్యాగ్ |
|---|---|---|
| ఫారం గేటు | 143 | 140 |
| లైవ్ | 170 | 160 |
| డ్రెస్డ్ | 247 | 290 |
| స్కిన్‌లెస్ | 281 | 300 |

(c) eenadu

# అనకాపల్లి

• అనకాపల్లి • ఎలమంచిలి • పాయకరావుపేట

### తెరపై ఈనాడు

రాజా: **ఈషా**, రామచంద్ర:**దండోరా**, వెంకటేశ్వర:**శంబాల**, సత్యనారాయణ స్క్రీన్1:**ఛాంపియన్**, స్క్రీన్2: **అవతార్3** ఉదయం, మొదటి ఆట, **దండోరా** మేట్నీ, రెండోఆట, పర్తిసాయి: **అవతార్3** తెలుగు3డి, షిర్డిసాయి: **అఖండ2.** **అచ్యుతాపురం:** శ్రీబాలాజీ విలేజ్ సినిమా స్క్రీన్-1: **ఛాంపియన్**, స్క్రీన్-2: **శంబాల**

## ప్రయాణాల్లో అప్రమత్తం

**పాయకరావుపేట, న్యూస్‌టుడే:** ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సీఐ అప్పన్న సూచించారు. పండగల సమయాల్లో ఆటోల్లో ప్రయాణించే వారి వద్ద బ్యాగులు కత్తిరించి, జిప్‌లు తెరిచి దొంగతనాలు చేసే గ్యాంగులు తిరుగుతున్నాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు ఉంటే 100 లేదా 112కి సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.

## ఊకలారీ వచ్చిందా.. దారి లేనట్టే!

అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలికి ఊక, పొట్టును తీసుకొచ్చే లారీలు నిబంధనలకు విరుద్ధంగా పరుగులు తీస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా విశాలమైన బాడీలను తయారుచేయించి రోడ్లమీద ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నాయి. ఊక లారీలు అచ్యుతాపురం వచ్చాయంటే ట్రాఫిక్ నిలిచిపోతుంది. ద్విచక్ర వాహనచోదకులు సైతం ముందుకెళ్లని పరిస్థితి తలెత్తుతోంది. – అచ్యుతాపురం, న్యూస్‌టుడే

రోడ్డును ఆక్రమించిన లారీ

## అవీ ఇవీ

### విద్యుత్తు సరఫరా నిలిపివేత రేపు

**అచ్యుతాపురం, న్యూస్‌టుడే:** చోడపల్లి, కొండకర్ల, నునపర్తి, ఇరువాడ, కొత్తమోసయ్యపేట గ్రామాల్లో శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈపీడీసీఎల్ ఈఈ రాజశేఖర్, ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

### మహిళా అక్షరాస్యతే లక్ష్యం

**ఎస్.రాయవరం, న్యూస్‌టుడే:** మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమం చేపట్టిందని ఎంపీడీఓ మీనా కుమారి తెలిపారు. మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో బుధవారం అక్షర ఆంధ్ర ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ కేసుబోయిన వెంకట లక్ష్మి, జడ్పీటీసీ సభ్యురాలు కాకర దేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాజీ ఎంపీపీ వినోద్‌రాజు, తెదేపా మండల అధ్యక్షుడు అమలకంటి అబద్ధం తదితరులు పాల్గొన్నారు.

### యాజమాన్య పద్ధతులతో మేలైన దిగుబడులు

**రాంబిల్లి, న్యూస్‌టుడే:** అపరాల సాగులో రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయాధికారిణి సి.సుమంత సూచించారు. మండలంలో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సాగులో అపరాలు, పొలం గట్లపై నాటిన జనుము, బొబ్బర పంటలను పరిశీలించారు. ఎంపీఈఓ రామారావు, ఏఈఓ గోపాలరావు, రైతులు పాల్గొన్నారు.

### సంక్షేమ పథకాలు అమలు చేయాలి

**అనకాపల్లి:** సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. కార్మిక సంఘ జిల్లా కన్వీనర్ పెంటకోట ధనబాబు మాట్లాడుతూ ప్రమాద బీమా పథకం అమలు చేయాలన్నారు. పనిచేసే సమయంలో ప్రమాదంలో మరణించినా, గాయాలకు గురైనా తక్షణం ఆదుకోవాలన్నారు. కో కన్వీనర్ రాకోటి వెంకట సూరి అప్పారావు, బీఎంఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మల్ల జగదీశ్వరరావు, రాష్ట్ర కోశాధికారి లాలం ప్రసాద్, జిల్లా కన్వీనర్ బట్ట రమణ పాల్గొన్నారు.

### పేదలకు దుప్పట్ల పంపిణీ

**అనకాపల్లి, న్యూస్‌టుడే:** సంక్రాంతి వేడుకల సందర్భంగా 'మై ఫ్రెండ్స్ టీం' సభ్యులు బుధవారం 200 మంది పేదలకు దాడి రవికుమార్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతినిధులు ఆడారి నాగేశ్వరరావు, బుద్ధ రాజు, పొలమరశెట్టి చందు, బుద్ధ రమణాజీ పాల్గొన్నారు.

### 9న విద్యార్థి యువజన సంఘాల నిరసన

**కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే:** విద్యార్థి, యువజన సంఘాల సమస్యల పరిష్కారం, అక్రమ కేసులకు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఫణీంద్ర కుమార్ తెలిపారు. అనకాపల్లిలో బుధవారం కూడళ్లలో ప్రదర్శనలు చేసి, గోడ, కరపత్రాలను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు బి బాబ్జీ, హేమంత్, త్రినాథ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

### సేవలు చిరస్మరణీయం

**కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే:** జిల్లాలో సీపీఎం, అనుబంధ సంస్థల ఎదుగుదలకు కృషి చేసిన ఎ.బాలకృష్ణ సేవలు చిరస్మరణీయమని జిల్లా నేతలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీరామ్ తదితరులు పేర్కొన్నారు. అనకాపల్లి సీపీఎం కార్యాలయంలో బుధవారం బాలకృష్ణ వర్ధంతి సందర్భంగా వారు ఘన నివాళి అర్పించారు. వరలక్ష్మి, వెంకన్న, శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

### లారీకి జరిమానా

**అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:** పట్టణంలోని నూకాలమ్మ ఆర్చి వద్ద బుధవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా బూడిదను సామర్థ్యానికి మించి రవాణా చేస్తున్న లారీకి రూ.20,035 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ తెలిపారు.

### న్యాయవాది మృతికి సంతాపం

**ఎస్.రాయవరం:** గెడ్డపాలెంకు చెందిన న్యాయవాది తన్నీరు వెంకటరమణ (58) మృతిపట్ల తెదేపా నేతలు సంతాపం తెలిపారు. వెంకటరమణ మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతిచెందారు. తెదేపా నేతలు అమలకంటి అబద్ధం, నల్లపరాజు, పీఏసీఎస్ ఛైర్మన్లు గుర్రం రామకృష్ణ, కొప్పిశెట్టి బుజ్జి తదితరులు బుధవారం మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. వెంకటరమణ సోదరుడు ఎరకయ్యను పరామర్శించారు.

## దొడ్డిదారిన లారీలు.. ప్రజలకు తప్పని కష్టాలు

**నక్కపల్లి, న్యూస్‌టుడే**

జాతీయ రహదారిపై టోల్ భారాన్ని తప్పించుకోవడానికి భారీ వాహనదారులు గ్రామీణ రహదారులవైపు మళ్లిస్తున్నారు. దీంతో ఈ రహదారులు ఛిద్రమవుతున్నాయి. తద్వారా దీర్ఘకాలం పాటు ప్రజలకు ఉపయోగపడాల్సిన రహదారులు అనతికాలంలోనే మరమ్మతుకు చేరుతున్నాయి. ప్రస్తుతం నక్కపల్లి మండలంలో ఉపమాక నుంచి రాజయ్యపేట వెళ్లే మార్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారిపై ఇసుక, నల్లపిక్క ఇతర నిర్మాణ సామగ్రితో భారీ లారీలు తిరుగుతున్నాయి. ఇందులో కొన్ని పరిమితికి మించిన బరువుతో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో కాగిత టోల్‌ప్లాజా వద్ద అదనపు ఫీజు తప్పించుకోడానికి ఈ వాహనాలు ఉపమాక రోడ్డును ఎంచుకుంటున్నాయి. వాస్తవంగా ఈ రహదారి పరిమితి కేవలం 20 టన్నుల సామర్థ్యం మాత్రమే కాగా, దీనిపై దాదాపు 50 టన్నుల బరువు ఉన్న వాహనాలు పరుగులు తీస్తున్నాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక రహదారులు బాగా దెబ్బతింటున్నాయి. ఇటీవలే మంత్రి అనిత చొరవ తీసుకుని ఈ మార్గానికి మరమ్మతు చేయించి గతుకుల సమస్యను పరిష్కరించారు. కష్టాలు తీరాయని జనం ఆనందిస్తుండగా, తిరిగి భారీ బరువున్న లారీలు యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రూ.లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతు చేసినా రోడ్డు దెబ్బతినడానికి ఎన్నో రోజులు పట్టదనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇదే జరిగితే ప్రజల కష్టాలు మొదలవుతాయి. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి భారీ వాహనాల రాకపోకలు కట్టడి చేయాలని స్థానిక గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ఉపమాక రోడ్డు కూడలినుంచి వెళుతున్న భారీ వాహనం

## పేదల భూములు కాపాడేందుకే కొత్త పాసు పుస్తకాలు

**కశింకోట, న్యూస్‌టుడే:** పేదల భూములను కాపాడేందుకే కూటమి ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దుచేసి రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను అందిస్తోందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. కశింకోటలో బుధవారం మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందతో కలిసి ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, గోకులం షెడ్డును ప్రారంభించారు. రూ.10 లక్షల వ్యయంతో ట్యాంక్ నిర్మాణానికి, రూ.10 లక్షలతో కోనేరు గట్టును అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ కార్యాలయం, మండల పరిషత్తు ప్రాంగణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించారు. గవరపేటకు చెందిన మదర్ థెరిసా సంఘంలో దివ్యాంగురాలికి పీఎంఎఫ్ఎంఈ పథకం కింద రుణాన్ని అందజేశారు. భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కార్పొరేషన్ ఛైర్మన్ మళ్ల సురేంద్ర, తెదేపా మండల అధ్యక్షులు గొంతిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కశింకోటలో పాసుపుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే కొణతాల, పీలా, పరమేశ్వరరావు తదితరులు

**కొత్తూరు (అనకాపల్లి):** క్వారీలు, క్రషర్లు, వాటి వాహనాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. క్వారీరాళ్లతో వెళ్తున్న భారీ వాహనాలకు ప్రత్యేకంగా నిర్మిస్తున్న రహదారిని ఆయన పరిశీలించారు. రూ. పది కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంపీటీసీ సభ్యుడు చదరం నాగేశ్వరరావు, ఇంజినీరింగ్ అధికారి బాలాజీ పాల్గొన్నారు.

## వినతులన్నీ పరిష్కరిస్తాం

**ఎలమంచిలి, న్యూస్‌టుడే:** ప్రజావాణిలో వచ్చిన వినతులన్నీ సత్వరం పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు అన్నారు. బుధవారం ఎలమంచిలి పట్టణంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు పంపారు. ప్రతి వినతి ఏస్థాయిలో ఉన్నది అన్నది అర్జీదారునికి ఎప్పటికప్పుడు సమాచారం వస్తుందన్నారు. వచ్చిన వినతులు మళ్లీ రాకుండా వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేలా ఎమ్మెల్యే కృషి చేస్తున్నారన్నారు. నాయకులు చంద్రరావు, బొద్దపు శ్రీను, కరణం రవికుమార్, రమేష్‌నాయుడు, కొఠారు శ్రీనివాసరావు, గంధం శివ పాల్గొన్నారు.

ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు

## పొంచి ఉన్న ప్రమాదం

**అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:** కొత్తూరు పంచాయతీ శారదానగర్ వద్ద రహదారి మరమ్మతుకు గురైంది. గతుకుల రోడ్డుతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా.. ప్రమాదానికి గురికావాల్సిందేనని వాపోతున్నారు. అధికారులు స్పందించి రహదారి మరమ్మతుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

శారదానగర్ వద్ద రహదారి దుస్థితి

## రహదారులపై శుభ్రత పనులు

**ఎలమంచిలి, న్యూస్‌టుడే:** రహదారులు, భవనాల శాఖ స్వచ్ఛభారత్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వంతెనపై ప్రయాణించే వారు ఇబ్బందులు పడకుండా వంతెనకి రెండువైపులా పేరుకుపోయిన మట్టి, ఇసుకను సిబ్బందితో దగ్గరుండి తొలగిస్తున్నారు. వంతెనలపై నీరు నిలిచిపోకుండా పైపులైన్లు బాగు చేయిస్తున్నారు. ఎలమంచిలి గాజువాక బైపాస్ రోడ్డులో శారదా నదిపై కొత్తూరు వద్ద ఉన్న హైలెవెల్ వంతెన శుభ్రం చేయిస్తున్నారు. అనకాపల్లి వద్ద ఉన్న వంతెన శుభ్రం చేయించి ఇప్పటికే రంగులు వేయించారు. ఇలా నదులపై ఉన్న అన్ని వంతెలను అందంగా తయారు చేస్తున్నారు. వంతెనలకు కొత్తరూపు తెస్తున్నారు. పాత వంతెనలకు రక్షణ గోడలు నిర్మించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

శారదా నది హైలెవెల్ వంతెనపై చెత్త తొలగిస్తున్న ఆర్అండ్‌బీ సిబ్బంది

## అదమరిస్తే కాలువలోకే..

**పాయకరావుపేట, న్యూస్‌టుడే:** పాయకరావుపేటలో జాతీయ రహదారి వై కూడలి వద్ద కాలిబాట మరమ్మతులకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నెల రోజుల క్రితం ఫుట్‌పాత్ కింద డ్రైనేజీ నుంచి నీరు రోడ్డుపైకి చేరింది. దీనికి మరమ్మతులు చేసేందుకు కాలిబాటపై ఉన్న సిమెంట్ దిమ్మెను తొలగించారు. అప్పటి నుంచి దీన్ని పట్టించుకోలేదు. దీంతో పాదచారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆదమరిచి అడుగు వేస్తే డ్రైనేజీలోకి పడిపోయే ప్రమాదముంది. అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

వై కూడలి వద్ద కాలిబాట ఇలా.

## నిర్మించారు.. ప్రారంభించకుండా వదిలేశారు

**అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:** వల్లూరులో రూ.70 లక్షలతో నిర్మించిన సావిత్రి బాయి పులే సామాజిక భవనాన్ని ఏళ్ల తరబడి ప్రారంభించకుండా నిరుపయోగంగా వదిలేశారు. గ్రామంలో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా గతంలో ఎంపీ నిధులతో భవనాన్ని నిర్మించారు. అధికారులు స్పందించి భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

## విద్యార్థులకు హిందీలో ఉచిత శిక్షణ

**కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే:** మాతృభాష, ఆంగ్లంతో పాటు ప్రతి ఒక్కరూ హిందీని నేర్చుకోవడం ద్వారా ఉద్యోగ, ఉపాధి, ఉన్నత విద్యావకాశాలు వస్తాయని ఎంఈఓలు కె శ్రీదేవి, కోటేశ్వరరావు అన్నారు. అనకాపల్లి వుడ్‌పేటలో బుధవారం దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఉచిత హిందీ తరగతులపై అవగాహన సదస్సు జరిగింది. అనంతరం హిందీ పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణను ప్రారంభించారు. హెచ్ఎం ఎం.ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. ఎంవీ రంగనాథ్, ఆర్.విజయ, ఎల్.ఉదయ భాను, ఆర్వీ.నాయుడు, దేవి, నిరోష, లలిత, శివశంకర్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

కరపత్రాలను విడుదల చేస్తున్న ఎంఈఓలు శ్రీదేవి, కోటేశ్వరరావు

## వెంకన్నకు హారతులు

**నక్కపల్లి, న్యూస్‌టుడే:** ధనుర్మాస వేడుకల్లో భాగంగా ఉపమాక వెంకన్నకు సేవలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం ఉత్సవమూర్తులకు భక్తులు హారతులు పట్టారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు, అర్చకులు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు, గోపాలాచార్యులు తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం హంసవాహనంలో అలంకరించారు. తర్వాత పల్లకీలో గోదాదేవిని తోడ్కొని తిరువీధుల్లో ఊరేగించారు.

స్వామివారికి హారతి ఇస్తున్న అర్చకులు

### దేవాలయాలకు విరాళం

**మునగపాక, న్యూస్‌టుడే:** మునగపాక, తోటాడలో చేపట్టిన దేవాలయాలకు బుధవారం దాతలు విరాళాలు అందజేశారు. మునగపాక వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆడారి గోపి, మాధవి దంపతులు రూ.50వేల చెక్కును అందజేశారు. తోటాడలో నిర్మిస్తున్న మరిడిమాంబ ఆలయానికి పి.అప్పారావు, జగన్నాధరావు రూ.పదివేల విరాళం అందజేశారు.

## రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

**ఎలమంచిలి గ్రామీణం, పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే:** రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ రాజాన శేషు పేర్కొన్నారు. జంపపాలెంలో బుధవారం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందచేశారు. సర్పంచి దేవకి నాయుడు, ఎంపీటీసీ సభ్యుడు ఉమా గణేష్ పాల్గొన్నారు. పాయకరావుపేట మండలం పెంటకోటలో శ్రీరాంపురం సహకార సంఘం ఛైర్మన్ చిక్కాల శ్రీనివాసరావు, గుంటపల్లిలో జనసేన నాయకులు గెడ్డం బుజ్జి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించారు. అనకాపల్లి మండల మెట్టపాలెంలో సర్పంచి ముప్పల రాము పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేశారు.

### పరవాడ మండల పార్టీ అధ్యక్షునిగా చిన్న

**అనకాపల్లి:** పరవాడ మండల పార్టీ అధ్యక్షునిగా వియ్యపు చిన్నను నియమించినట్లు తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చిన్నను నియమించామని పేర్కొన్నారు.

## సన్న, చిన్నకారు రైతులకు మెరుగైన ధర

**రాంబిల్లి, న్యూస్‌టుడే:** స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మండలస్థాయిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ)ను ఏర్పాటు చేసింది. స్థానిక మండల మహిళా సమాఖ్య భవనంలో బుధవారం కొనుగోలు చేసిన ధాన్యం, ఆడించిన బియ్యం విక్రయాలు ప్రారంభించారు. ఎఫ్‌పీఓ ద్వారా సన్న, చిన్నకారు రైతులకు మెరుగైన ధర లభిస్తుందని జడ్పీటీసీ సభ్యుడు దూళి నాగరాజు చెప్పారు. ఎఫ్‌పీఓను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దారు ఎ.శ్రీనివాసరావు, ఎంపీడీఓ జయమాధవి కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన రోజే రైతులకు నగదు చెల్లిస్తున్నామని ఏపీఓ పద్మ చెప్పారు. కూటమి నాయకులు వి.దిన్నుబాబు, పప్పల నూకన్నదొర, మాజీ సర్పంచులు రమణమూర్తిరాజు, లాలం సత్యప్రసాద్, ఎఫ్‌పీఓ అధ్యక్షురాలు ఆకుల పద్మ పాల్గొన్నారు.

బియ్యం విక్రయాలు ప్రారంభిస్తున్న నేతలు

## రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

**నక్కపల్లి, న్యూస్‌టుడే:** అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఎస్సై కె.సన్నిబాబు రాజయ్యపేట మార్గంలో తనిఖీలు చేయగా, రెండు ట్రాక్టర్లలో ఇసుకను గుర్తించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్టేషన్‌కు తరలించారు.

## శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

**నక్కపల్లి, న్యూస్‌టుడే:** పది పరీక్షల్లో ప్రతి పాఠశాల శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా పెట్టుకోవాలని ఉప విద్యాశాఖాధికారి పి.అప్పారావు సూచించారు. చినదొడ్డిగల్లు ఉన్నత పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి చదువు ప్రగతిని పరిశీలించారు. జానకయ్యపేట ఉన్నత పాఠశాలలో ఎంపీడీఓ బి.చైతన్య తనిఖీ చేశారు. ఇంకుడు గుంతల నిర్మాణం తదితర వాటిపై సమీక్ష జరిపారు. ఎంఈఓలు కె.నరేశ్, ఆర్.నాగన్నదొర, హెచ్.ఎం.లు వేమగిరి నూకరాజు, బాలాజీ, బషీర్ పాల్గొన్నారు.

చినదొడ్డిగల్లులో విద్యార్థులతో మాట్లాడుతున్న ఉప విద్యాశాఖాధికారి అప్పారావు

## చేతిపంపుల నిర్మాణం

**నక్కపల్లి, న్యూస్‌టుడే:** రాజయ్యపేటలో నిధులతో రెండు చేతిపంపుల నిర్మాణం బుధవారం ప్రారంభించారు. స్థానికుల నీటి అవసరాలను తీర్చేందుకు వీటిని దుంగా రాజు, దైలపల్లి ముత్యాలు వీధిలో ఏర్పాటు చేశారు. సర్పంచి పిక్కి అప్పలనర్స, తెదేపా నాయకుడు పిక్కి సత్తియ్య పూజ చేసి పనులు ప్రారంభించారు. కూటమి నాయకులు పిక్కి గంగరాజు, పిక్కి కోదండరావు, చిన్నారి, యజ్జల లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

### ఎరువుల కొరత లేకుండా చర్యలు

**మునగపాక, న్యూస్‌టుడే:** రబీలో పంటల సాగుకు ఎరువుల కొరతలేకుండా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మండల జనసేన నాయకులు ఆడారి గోవింద్ అన్నారు. మునగపాక మండలం రైతుసేవా కేంద్రంలో కూటమి నాయకులు వేర్వేరుగా బుధవారం రైతులకు యూరియా పంపిణీ చేశారు. వ్యవసాయ సహాయకురాలు లక్ష్మిసరిత తదితరులు పాల్గొన్నారు.

## కంటి సమస్యలపై అప్రమత్తం

**నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే:** కంటి సమస్యల పట్ల అప్రమత్తం అవసరమని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీ గౌరీపతి పేర్కొన్నారు. పట్టణంలోని జార్జిక్లబ్ ప్రాంగణంలో ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వృద్ధులకు బుధవారం కంటి పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు అకోశ్, కీర్తన 80 మందికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. అసోసియేషన్ కార్యదర్శి సుబ్బారావు, స్వామి పాల్గొన్నారు.

### విద్యుత్తు వినియోగదారుల సదస్సు

**కొత్తూరు (అనకాపల్లి):** కొత్తూరు ఉప కేంద్రంలో బుధవారం విద్యుత్తు వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఏడీఈ బి నిరీక్షణ్, ఏఈ వీరేంద్ర, కూటమి నాయకులు మేడిశెట్టి సత్తిబాబు, కోన శ్రీను పాల్గొన్నారు.

## కూటమి పాలనలో అన్ని వర్గాల్లో ఆనందం

**నక్కపల్లి, న్యూస్‌టుడే:** కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల్లో ఆనందం కనిపిస్తోందని తెదేపా నియోజకవర్గ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు. సారిపల్లిపాలెంలోని మంత్రి వంగలపూడి అనిత క్యాంపు కార్యాలయం మత్స్యకారులకు రాయితీపై ఇంజిన్లు, అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను వెంకటేష్, నాలుగు మండలాల ముఖ్య నాయకులు గింజాల లక్ష్మణరావు, దేవర సత్యనారాయణ, కురందాసు నూకరాజు, అమలకంటి అబద్ధం తదితరులతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబునాయుడు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లగా పాలన సాగిస్తున్నారన్నారు. మంత్రి వంగలపూడి అనిత నియోజకవర్గాన్ని 18 నెలల కాలంలో అనేక రంగాల్లో పరుగులు పెట్టించారన్నారు.

ఇంజిన్లు అందిస్తున్న తెదేపా నాయకులు

## మేమున్నాం.. మీకు తోడుగా

అనకాపల్లి- 80085 74722 | ఎలమంచిలి- 80085 74726 | పాయకరావుపేట- 80085 74750

**అచ్యుతాపురం, న్యూస్‌టుడే:** ?: సీఈటీపీ ప్లాంట్ నుంచి వస్తున్న దుర్గంధం భరించలేకపోతున్నాం. తరగతి గది దాటివస్తే నరకం అనుభవించాల్సిందే. – గణేష్, ఎంఎస్ఎంఈ, కళాశాల పూడి. ✓: దుర్గంధం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. – సూర్యనారాయణ, డీజెడ్ఎం, ఏపీఐఐసీ, అచ్యుతాపురం

**అనకాపల్లి, న్యూస్‌టుడే:** ?: గవరపాలెం చిన రామస్వామి కోవెల ప్రాంతంలో మురుగు కాలువలో నిలిచిపోతుంది. – మళ్ల రమేష్, అనకాపల్లి ✓: కాలువలు శుభ్రం చేయిస్తాం. – రవికుమార్, శానిటరీ సూపర్‌వైజర్

**అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే:** ?:అనకాపల్లి క్రీడామైదానంలో బాస్కెట్‌బాల్ కోర్టు మరమ్మతులకు గురైంది. – రాకేష్, అనకాపల్లి✓: బాస్కెట్‌బాల్ కోర్టును బాగుచేసి అందుబాటులోకి తెస్తాం.– గోపాలకృష్ణ, జీవీఎంసీ ఈఈ

**ఎలమంచిలి, న్యూస్‌టుడే:** ?: ఎర్రవరం సమీపంలో రోడ్డు పక్కన పాత భవనాల డెబ్రి డంపింగ్ చేస్తున్నారు. వీటిని నిలువరించాలి. – ఎం.రాంబాబు, ఎలమంచిలి ✓: వీటిపై నిఘా పెడతాం. ఇలాంటి వన్ని తొలగించే ఏర్పాట్లు చేస్తాం. – ప్రసాదరాజు, కమిషనర్

**ఎలమంచిలి, న్యూస్‌టుడే:** ?: ఎలమంచిలి పాత వీధిలో పగటి పూట విద్యుత్తు దీపాలు వెలుగుతున్నాయి. కొన్ని చోట్ల రాత్రులు వెలగడం లేదు. – ఎ.అప్పలరాజు, ఎలమంచిలి✓: పగటి పూట విద్యుత్తు దీపాలు వెలగకుండా చర్యలు తీసుకుంటాం. వెలగని చోట వెలిగేలా చేస్తాం.– నానాజీ, ఏఈ

**పాయకరావుపేట, న్యూస్‌టుడే:** ✓: పాయకరావుపేటలోని దేవీనగర్‌లో వీధి రోడ్లలో పిచ్చిమొక్కలు పెరిగాయి. రాకపోకలకు వీలుండటం లేదు. – వి.నాని, పాయకరావుపేట ✓: జంగిల్ క్లియరెన్సు చేయిస్తాం. ఇబ్బందులు తొలగిస్తాం. – కె.డేవిడ్, ఈవో

**పాయకరావుపేట, న్యూస్‌టుడే:** పట్టణంలోని మేకలరేవు పుంతను సిమెంట్ రోడ్డుగా మార్చాలి. మట్టి రోడ్డుపై ఇక్కట్లు పడుతున్నాం. – రాజు, స్థానికుడు ✓: రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – కె.డేవిడ్, ఈవో

**ఎస్.రాయవరం, న్యూస్‌టుడే:** పెనుగొల్లు బీసీ కాలనీలోని రామాలయం వద్ద రోడ్డుపైనే మురుగు నీరు ప్రవహిస్తోంది. రాకపోకలకు కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. – సతీష్, స్థానికుడు ✓: సమస్యను పంచాయతీ కార్యదర్శికి తెలియజేసి, రోడ్డుపై మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తాం. – సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీఓ, ఎస్.రాయవరం


**ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్**
మెయిన్ బ్రాంచ్, విశాఖపట్నం, ఫోన్ : 0891 - 2788460

**APPENDEX IV [RULE 8(1)]**
**స్వాధీనత ప్రకటన (స్థిరాస్థి కొరకు)**

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టము 2002 క్రింద ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, మెయిన్ బ్రాంచి, యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంటు) రూల్స్ 2002 అందలి రూల్ 3తో కలిపి చదువవలసిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఒక డిమాండు నోటీసు తేది 27-10-2025న జారీ చేసియున్నాము. ఆ నోటీసు తేది నుండి 60 రోజులలోపు ఆ నోటీసులో పేర్కొన బడిన రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి చెల్లించవలసినదిగా ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు అయిన 1. M/S సింగమ్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు 2. శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు,S/o. సింగంశెట్టి కోటేశ్వరరావు 3. శ్రీ సింగంశెట్టి కోమల్‌దీప్ (డైరెక్టర్) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 4. శ్రీమతి సింగంశెట్టి దుర్గ W/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 5. శ్రీ సింగంశెట్టి సందీప్ కుమార్ (DIED) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు వారిని కోరడమైనది.

కానీ ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు ఋణమును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీతకు/కో-ఆబ్లిగెంట్‌కు/గ్యారంటార్లకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా సదరు రూల్ యొక్క 8వ రూల్‌తో కలిపి చదువుకోవల్సిన సదరు యాక్ట్‌యొక్కసెక్షన్ 13(4)క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ సంతకందారు దిగువ వివరించిన ఆస్థిపై తేది 02-01-2026 న స్వాధీనత తీసుకొని యున్నారు.

కావున సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలకు/హామీదారులకు/వారసులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్థితో ఎట్టి లావాదేవీలు జరుప రాదు, మరియు సదరు ఆస్థికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైనా రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి మొత్తానికి మరియు తేది 01-10-2025 నుండి దానిమీద దర్శిలా వడ్డీ మరియు ఖర్చులు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మెయిన్ బ్రాంచి విశాఖపట్నం వారి చార్జీకి లోబడి ఉంటాయి.

**స్థిరాస్థి వివరములు**

1. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :
ఆర్.సి.సి. స్లాబ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ డోర్ నెం. 4-21-31/3(38) ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7, 4వ అంతస్తు, ప్లింత్ ఏరియా 2200 చదరపు అడుగులు, 2 కార్ పార్కింగ్‌లు ఒక్కొక్కటి 100 చదరపు అడుగులు అపార్ట్‌మెంట్ పేరు బి.ఆర్స్ ఎంపైర్, చిన్నవాల్తేరు, విశాఖపట్నం, సర్వే నెం. 40/2 సేల్ డీడ్ నెం. 3716/2009, తేది 01-10-2009. గల ఇంటికి హద్దులు.
బిల్డింగ్ — ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7
తూర్పు : స్థలము సర్వే నెం. 40/2సి — కామన్ కారిడార్ & ఫ్లాట్ నెం. ఇ-5
దక్షిణం : స్థలము సర్వే నెం. 40/2ఎ — సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్
బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది
పడమర: స్థలము సర్వే నెం. 40/2ఎ — సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్
బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది
ఉత్తరం : మున్సిపల్ రోడ్ — సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ & లిఫ్ట్
మొత్తం విస్తీర్ణం : 78 చం॥గజములు లేదా 65.21 చదరపు మీటర్లు అన్ డివైడెట్ అన్ స్పెసిఫైడ్ షేర్ 114 చ॥గజాలు లేదా 95.319 చదరపు మీటర్లు మొత్తం 2213.87 చ॥గజాలు లేదా 1851.09 చ॥ మీటర్లు

2. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు:
గ్రౌండ్ ఫ్లోర్ & ఫస్ట్ ఫ్లోర్ డోర్ నెం. 7-48. ఫ్లాట్ నెం. 21, అప్రూవ్డ్ లే అవుట్ (ఎం.ఐ.జి. -1) ఎన్.జిఓస్ కోలనీ, కొత్తపూరు విలేజ్, తుమ్మపాల అనకాపల్లి, విశాఖపట్నం సర్వే నెం. 666/1, 667/1, 668/1, 676/1, 677/1, 680/1. & సెల్‌డీడ్ నెం. 3547/1996 తేది 30-11-1996 లో గల ఆర్.సి.సి. స్లాబ్ ఇంటికి హద్దులు :
తూర్పు: ప్లాట్ నెం. 22, దక్షిణం: ప్లాట్ నెం. 34, పడమర: ప్లాట్ నెం. 20, ఉత్తరం: లేఅవుట్ రోడ్, మొత్తం విస్తీర్ణం : 352 చ॥గ॥లు లేదా 295.68చ॥ మీటర్లు

3. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :
ఖాళీ స్థలము నల్లపాడు విలేజ్, తురకపాలెం గ్రామపంచాయితీ, గుంటూరు జిల్లా, డి.నెం. 653/1సి రిజిస్టర్డ్ డీడ్ నెం. 1856/2013 తేది 27-02-2013 హద్దులు :
తూర్పు : కట్టా సాంబయ్యగారి ఆస్థి — దక్షిణం : సనక్కయాలా పుల్లమ్మగారి ఆస్థి
పడమర: సింగంశెట్టి దుర్గగారి ఆస్థి — ఉత్తరం : నాగార్జుల సాగర్ కేనల్
మొత్తం విస్తీర్ణం : 2420 చ॥గ॥లు లేదా 2023.36 చ॥ మీటర్లు

4. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :
ఖాళీ స్థలం ప్లాట్ నెం. 29, బెండపూడి గ్రామం, తొండంగి మండల్, ఈస్ట్ గోదావరి, సర్వే నెం. 304/2, రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం. 1305/2004 తేది 04-05-2004. హద్దులు: తూర్పు : ప్లాట్ నెం. 34, దక్షిణం : ప్లాట్ నెం. 30, పడమర : 30 ఫీట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం. 28, మొత్తం విస్తీర్ణం : 201.60 చ॥గ॥లు లేదా 169.34 చ॥ మీటర్లు

తేది: 07-01-2026 — అధీకృత అధికారి / బ్రాంచి మేనేజర్
స్థలము: విశాఖపట్నం — మెయిన్ బ్రాంచ్


(c) eenadu

# నర్సీపట్నం

• నర్సీపట్నం • చోడవరం • మాడుగుల

### తెరపై ఈనాడు

**నర్సీపట్నం:** శ్రీకన్య ఆడి1: ఈషా, నువ్వు నాకు నచ్చావు, అఖండ 2, **ఆడి 2:** వినర వో వేమ, సైక్ సిద్ధార్థ, ఛాంపియన్, అనకొండ **ఆడి3:** సైక్ సిద్ధార్థ, శంబాల, **ఆడి 4:** అవతార్, అఖండ-2, **రాజు:** అఖండ-2, **బంగార్రాజు:** ఈషా, శంబాల **చోడవరం:** సాయిలక్ష్మి: శంబాల, శ్రీ సాయిలక్ష్మి: ఛాంపియన్, పూర్ణా: అఖండ2

### దరఖాస్తు చేసుకోండి.. సరిచేయిస్తాం

**రావికమతం, న్యూస్‌టుడే:** రైతులకు పంపిణీ చేస్తున్న పట్టాదారు పాసు పుస్తకాల్లోని పొరపాట్ల సవరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని డిప్యూటీ తహసీల్దారు అప్పలనాయుడు చెప్పారు. గర్నికంలో రైతులకు బుధవారం కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జరిగింది. తప్పులుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గర్నికంలో 735 పాసు పుస్తకాలకు గాను బుధవారం గ్రామసభలో 50 మందికి పంపిణీ చేసినట్లు అప్పలనాయుడు తెలిపారు.

### పచ్చదనానికి చిచ్చు

**గొలుగొండ, న్యూస్‌టుడే:** ఉపాధిహామీ పథకంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా ఎదుగుతున్న సమయంలో గ్రామాల్లో ఊడ్చిన చెత్తనంతా వాటి పక్కనే వేసి నిప్పు పెడుతున్నారు. దీంతో రక్షణగా చుట్టిన తెరలకు మంటలు అంటుకొని మొక్కలు మాడిపోతున్నాయి. ఇది ముమ్మాటికి పంచాయతీ పాలకవర్గాల నిర్లక్ష్యానికి మచ్చుతునకగా పలువురు అభివర్ణించారు.

మొక్కల పక్కనే తగలబెడుతున్న వ్యర్థాలు

## దొండపూడిలో అభివృద్ధి పనులు

**రావికమతం, న్యూస్‌టుడే:** మండలంలోని దొండపూడిలోని శ్మశానవాటిక వద్ద జడ్పీ నిధులు రూ.1.50 లక్షలతో విశ్రాంతి షెడ్డు, నీటి ట్యాంకు, చేతిబోరు, స్నానపు కొళాయిలు తదితర సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దొండపూడి పెద్ద చెరువు సమీపంలోని శ్మశానవాటికలో కనీస సౌకర్యాలు కొరవడ్డాయి. సర్పంచి మరువాడ రాజులమ్మ, ఉపసర్పంచి రాజారావు, మాజీ సర్పంచి గర్రెడ్డి తాతబాబు తదితరులు జడ్పీ ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లడంతో శ్మశానవాటికలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జడ్పీ నిధులు నుంచి రూ.1.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో కొత్తగా విశ్రాంతి షెడ్డుకు మరమ్మతులు, కొత్తగా చేతిబోరు, మోటారు, నీటిని నిల్వ చేసేందుకు ట్యాంకుతో పాటు, స్నానాలు చేసేందుకు పదికి పైగా కుళాయిలు కొత్తగా ఏర్పాటు చేయించారు. విద్యుత్తు సౌకర్యం కల్పించారు. పనులు పూర్తికావడంతో సర్పంచి మరువాడ రాజులమ్మ, ఉపసర్పంచి రాజారావు బుధవారం ప్రారంభించారు. మాజీ సర్పంచి తాతబాబు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు తాళ్ల సత్యారావు, రామునాయుడు, అబ్బాయి రమణ, మణి రాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవంలో పాల్గొన్న, సర్పంచి నాయకులు

### నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

**కె.కోటపాడు, న్యూస్‌టుడే :** నిషేధిత జాబితా నుంచి డీపట్టా భూములను తొలగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందించారు. కె.కోటపాడు మండలంలోని మర్రివలస, దాలివలస, కింతాడ, ఆర్లి, కె.సంతపాలెం, గొట్లాం గ్రామాల్లోని రైతులు డీ-పట్టాలు పొందుతున్నారని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు వేచలపు కాసుబాబు, మండల కార్యదర్శి గొర్లె దేముడుబాబు, వర్రి అప్పారావు, కన్నూరు అప్పారావు, పోంతపల్లి రామారావు పాల్గొన్నారు.

## శిథిలమవుతున్న సహకారం

**మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే**

అన్నదాతలకు పంట రుణాలు అందిస్తూ అండగా ఉంటున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఆదరణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఎప్పుడు కూలిపోతాయో తెలియని ఈ భవనాల్లో సేవలందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఒమ్మలిలోని అద్దె భవనం

**వర్షాకాలంలో ఇక్కట్లెన్నో..**

మాడుగుల మండలంలో సుమారుగా 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో కె.జె.పురం ఎం.కోడూరు, ఒమ్మలి, కింతలి, గ్రామాల్లోని సంఘాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. సరైనా గోదాములు లేక విత్తనాలు, ఎరువుల విక్రయాలు నిర్వహించడం లేదు. వర్షాలు కురిసినప్పుడు భవనాల్లోకి నీరు చేరిపోతుండటంతో సిబ్బంది నానా పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహించడానికి అనువుగా లేకపోవడంతో అద్దెభవనాల్లో కాలం నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పక్కా భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పాలకవర్గాల సభ్యులు, రైతులు కోరుతున్నారు.

**కొత్త భవనాలకు కృషి చేస్తాం**

జిల్లాలో సహకార సంఘాల 98 ఉన్నాయి. త్వరలో వీటి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా నిధుల తీసుకురావడానికి కృషి చేస్తాం. సహకార సంఘాల ద్వారా కొత్త వ్యాపారాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మీ-సేవ వంటి వ్యాపారాల ద్వారా సంఘాలను అభివృద్ధి బాటలో నడిపిస్తున్నాం. పలు భవనాల్లో శిథిలావస్థలో ఉండటంతో అక్కడ ఈ సేవలు అందించడానికి వీలుపడటం లేదు. కొత్త భవనాల నిర్మాణానికి కృషి చేస్తాం.

– కోన తాతారావు, ఛైర్మన్, డీసీసీబీ

## సౌరశక్తి... పెరుగుతున్న ఆసక్తి

**నిరంతరం సరఫరా:** మా ఇంటికి సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేశాం. దీంతో నిరంతరం విద్యుత్తు సరఫరా ఉంటోంది. లో-ఓల్టేజి సమస్య లేదు. మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయిస్తున్నాం.
– బాలసుబ్రహ్మణ్యం, చౌడువాడ

**కె.కోటపాడు, న్యూస్‌టుడే:** పల్లెల్లో సౌరశక్తి వెలుగులు శరవేగంగా విస్తరిస్తున్నాయి. అధికారులు గ్రామాల్లో తిరుగుతూ పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కలిగిస్తున్నారు. దీనికితోడు విద్యుత్తుబిల్లులు తక్కువగా వస్తుండటాన్ని గమనించి క్రమంగా ఇంటి పైకప్పులపై సౌరఫలకాలు అమర్చుకునేందకు జనం ఆసక్తితో చూపుతున్నారు.

★ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసిన తర్వాత రాయితీ సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఇంటి అవసరాలకు వాడుకోగా మిగులు విద్యుత్తును గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా కొంత ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వం ఒక కిలోవాట్‌కి రూ.30 వేలు,రెండు కిలోవాట్లకు రూ.30 వేలు, 3కేవీకి రూ.78 వేలు, 5 కిలోవాట్లకు రూ.78 వేలు రాయితీని అందిస్తుంది. దీంతో గ్రామాల్లో వీటి ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. అనకాపల్లి ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజినీరు ప్రసాదు ఈ నెలలో చౌడువాడ, గుల్లిపల్లి, ఎ.కోడూరు గ్రామాల్లో ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజనపై ఆయాగ్రామాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్యఘర్‌యోజన.గురించి సవివరంగా వివరించారుఅలాగే జిల్లావ్యాప్తంగా నర్సీపట్నం ఈఈ అప్పారావు,చోడవరం డీఈ సురేశ్‌కుమార్, తదితరులు ఈ కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నారు.

చౌడువాడలో మాట్లాడున్న ఎస్ఈ ప్రసాద్ తదితరులు

### అ వీ ఇ వీ

**▶▶ ఓపెన్ చదరంగం పోటీలు 11న**

**మాకవరపాలెం, న్యూస్‌టుడే:** ప్రగతి చెస్ వెల్ఫేర్ అసోసియేషన్, గౌతమి లలితకళా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 11న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు సుధీర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. 18 ఏళ్ల లోపు బాలబాలికలు నామమాత్రం రుసుము చెల్లించి పోటీలో పాల్గొన వచ్చునన్నారు. వివరాలకు 96765 14520, 79815 53539 సంప్రదించాలని కోరారు.

**▶▶ సీతారాములకు పుష్పాలంకరణ**

**కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే:** గొలుగొండ మండలం ఏఎల్‌పురం బీసీ కాలనీ సీతారాముల ఆలయంలో బుధవారం ధనుర్మాసం 12వ రోజు పురస్కరించుకుని భక్తులు సీతారాములకు పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా పండితులు లచ్చుమాస్టారు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంత గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

**▶▶ ఈ-పంట నమోదు తప్పనిసరి**

**దేవరాపల్లి, న్యూస్‌టుడే:** రబీ పంట వేసిన ప్రతీ రైతు ఈనెల 31లోగా పంట నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి వై.కాంతమ్మ రైతులకు సూచించారు. మండలంలోని వేచలం, తిమిరాం గ్రామాల్లో జరిగిన పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రబీ సీజన్‌లో వేసిన మినుములు, పెసలు, ఉలవలు, చోళ్లు, వరి తదితర పంటల్ని ఆమె పరిశీలించారు.

**▶▶ ప్రమాదాలు లేకుండా చూడాలి**

**నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే:** బస్సు ప్రమాదాలు లేకుండా చూడాలని జిల్లా ప్రజా రవాణా అధికారిణి వి.ప్రవీణ డిపో మేనేజర్ ధీరజ్‌కు సూచించారు. డిపో నుంచి బయలుదేరే ప్రతి బస్సు సాంకేతిక లోపాలు లేకుండా చూసిన తరువాతనే ఇవ్వాలన్నారు. గ్యారేజీ సిబ్బందితో బుధవారం ఆమె సమావేశమై మాట్లాడుతూ నర్సీపట్నం డిపో పరిధిలో పలు బస్సులు ఘాట్ రోడ్లలో ప్రయాణిస్తున్నందున విధులు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

**▶▶ ఉపాధి కూలీకి పాముకాటు**

**దేవరాపల్లి, న్యూస్‌టుడే:** మారేపల్లి శివారు చేనులపాలెంకి చెందిన ఉపాధి కూలి రొంగలి దేముడమ్మ (50) పాముకాటుకు గురయ్యారు. గ్రామానికి సమీపంలోని అమ్మచెరువులో ఉపాధిపనులు జరుగుతున్నాయి. అందరితో కలిసి ఆమె బుధవారం చెరువులో తుప్పలు తొలగిస్తున్నారు. ఈ క్రమంలో తుప్పల్లో ఉన్న పొడ పాము ఆమెను కాటేసింది. సహచర కూలీలు వెంటనే దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో ఆమెను కె.కోటపాడు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

**▶▶ బాధిత కుటుంబానికి చేయూత**

**రావికమతం, న్యూస్‌టుడే:** మండలంలోని గొంప గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త పిల్లా ఏడుకొండలు ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందారు. కొంతకాలం నుంచి ఆయన పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. దీంతో గొంప జనసేన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కలగా చిరంజీవి రూ.10వేలు చేయూతగా బాధిత కుటుంబానికి అందజేశారు. రావికమతం పీఏసీఎస్ డైరెక్టర్ సోమిరెడ్డి శివ శంకర్, జనసేన మండల కార్యదర్శి పిల్లా అప్పలనాయుడు, గొంప జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

**▶▶ ఉత్సాహంగా కళాశాల వార్షికోత్సవం**

**మాకవరపాలెం, న్యూస్‌టుడే:** స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల 33వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మార్చిలో జరగనున్న పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించేందుకు కృషి చేయాలని ప్రిన్సిపల్ భరతశ్రీ అన్నారు. కళాశాల నుంచి ఇంటికి వెళ్లాక చదువుపై దృష్టి సారించి సెల్‌ఫోన్లకు దూరంగా ఉండాలని తెలుగు అధ్యాపకులు సుందరరావుతో పాటు అధ్యాపకులు విద్యార్థులకు సూచనలు చేశారు. సినిమా పాటలకు విద్యార్థుల నృత్యం ఆకట్టుకుంది.

### తరచూ ట్రాఫిక్ సమస్య

చీడికాడ ప్రధాన రహదారి ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చీడికాడ-చోడవరం ప్రధాన ఆర్అండ్‌బీ రహదారి చోడవరం నుంచి జి.కొత్తపల్లి మర్లగుమ్మి సాగునీటి కాలువ వరకు రెండు వరసల రహదారి కొన్నేళ్ల కిందట విస్తరించారు. అక్కడి నుంచి మండల కేంద్రం చీడికాడకు విస్తరణ జరగలేదు. దీంతో చీడికాడలో ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే తప్పించుకొని వెళ్లేందుకు ప్రయాణికులు తంటాలు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారి విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, చీడికాడ

చీడికాడ ప్రధాన రోడ్డులో నిలిచిన ట్రాఫిక్

### పాడైందని.. పక్కన పెట్టేశారు

నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్

అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన అంబులెన్స్ మరమ్మతుకు గురికావడంతో మూలకు చేరింది. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో రెండు నెలలకుపైగా 108 అంబులెన్స్ మూలకు చేరింది. మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఎవరూ చొరవచూపలేదు. వైద్యాధికారి దినేష్‌కుమార్ వద్ద ప్రస్తావించగా 108 అంబులెన్స్ పీహెచ్‌సీ పరిధిలో ఉందన్నారు. ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు.

– న్యూస్‌టుడే, చోడవరం పట్టణం

### వరి కుప్పలకు రక్షణ

రైతులు ఆరుగాలం చమటోడ్చి పండించిన పంటను ఇంటికి చేర్చే వరకు పొలాల్లోనే ఉంచుతారు. ఇందులో భాగంగా వరి కోతలు పూర్తయిన తర్వాత కుప్పలుగా పెడతారు. ఇటీవల దీనికి దొంగల నుంచి ముప్పు పొంచి ఉండటంతో రైతులు చేతనైన రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పలువురైతే చీరలను రక్షణగా కడుతున్నారు. ఇంకొందరు ముళ్లకంపలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

– న్యూస్‌టుడే, చోడవరం, దేవరాపల్లి

వరి కుప్పకు చుట్టిన చీరలు

### అల్లుకున్న ఆనప పాదు

చీడికాడ మండలం వీరభద్రపేట పంచాయతీ కొండెంపూడిలోని గంగరాజు పూరిల్లు మొత్తం ఆనప పాదు అల్లుకుంది. ఆ మార్గంలో వెళుతున్నవారికి ఇంటిపై పచ్చని ఆకులతో పైకప్పు వేశారేమో అన్నట్లు కనిపిస్తోంది. ఇంటిపై అల్లుకున్న పాదు. పిందెలు, కాయలతో కళకళలాడుతోంది. దీంతో బాటసారులు దీన్ని ఆసక్తిగా చూస్తున్నారు. – న్యూస్‌టుడే, చీడికాడ

### సద్గురు దేవానంద స్వామీజీ ఆరాధనోత్సవం

**దేవరాపల్లి, న్యూస్‌టుడే:** దేవానంద స్వామీజీ ఆరాధనోత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి స్వామీజీ భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణానందస్వామి తదితరులు చేసిన ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఎంపీపీ చింతల బుల్లిలక్ష్మి, జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, మాజీ ఎంపీపీ కిలపర్తి భాస్కరరావు తదితరులు స్వామిని దర్శించుకున్నారు.

ప్రసంగిస్తున్న రామకృష్ణానంద స్వామీజీ

## రసాయన ఎరువుల వినియోగంతో నష్టం

**రోలుగుంట, న్యూస్‌టుడే:** ఇష్టారీతిన ఎరువులు వినియోగిస్తే పంటలకు ఎక్కువగా నష్టం జరుగుతుందని వ్యవసాయశాఖ అనకాపల్లి వ్యవసాయ శిక్షణ కేంద్రం సహాయ సంచాలకురాలు ఝాన్సీలక్ష్మి పేర్కొన్నారు. జిల్లావనరుల కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని అడ్డసరం రైతుసేవా కేంద్రంలో నువ్వులు, అపరాలసాగుపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంటల్లో ప్రధానంగా విత్తనాల రకాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, నీటి యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం ఏఈ విజేత, మండల వ్యవసాయాధికారి చిరంజీవి, ఇతర సిబ్బంది శ్రీను తదితరులతోపాటు కంచుగుమ్మల, అడ్డసరం గ్రామాలకు చెందిన అధికసంఖ్యలో రైతులు హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏడీ ఝాన్సీ

## నిలిచిపోయిన పనులు పూర్తిచేయండి

**దేవరాపల్లి, న్యూస్‌టుడే:** ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ కార్య నిర్వాహణాధికారి (సీఈఓ) పి.నారాయణమూర్తి ముషిడిపల్లిలో ఆకస్మికంగా పర్యటించారు. గ్రామంలోని వీధుల్లో తిరిగి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. వీధుల్లో డ్రైన్లు లేక రోడ్డుమీదే మురుగు నిల్వ ఉండటాన్ని గమనించారు. ఇంకుడు గుంతలు తవ్వడానికి నిధులు మంజూరు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న చెత్త సంపద కేంద్రాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.. డిప్యూటీ ఎంపీడీఓ ఎస్‌కెవి ప్రసాదు, మాజీ సర్పంచి సోమిరెడ్డి గోవింద తదితరులున్నారు.

**కె.కోటపాడు, న్యూస్‌టుడే:** ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వ నిబంధనల మేరకు మార్చిలోగా ఖర్చు చేయాలని జడ్పీ సీఈఓ నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన బుధవారం వార్షిక తనిఖీలో భాగంగా రికార్డులు పరిశీలించారు. ఈ ఏడాది జిల్లాలోని 24 మండలాలకు రూ.31,68 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఇందులో 15 శాతం అసంపూర్తి నిర్మాణాలు పూర్తిచేసేందుకు ఖర్చు చేయాలన్నారు.

మాట్లాడుతున్న సీఈఓ నారాయణమూర్తి

### భిక్షాటన చేస్తూ చెరకు రైతుల నిరసన

**చోడవరం, న్యూస్‌టుడే:** గోవాడ చక్కెర కర్మాగారం సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపల్లి అప్పలరాజు అన్నారు. గోవాడలో రైతుసంఘం ఆధ్వర్యంలో ప్రజా, రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన నిరసన శిబిరం ఆరోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కార్మికులు, రైతులు పళ్లాలు పట్టుకుని భిక్షాటన చేశారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు సేనాపతి సత్యారావు, రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కోన మోహన్, కార్మిక సంఘ నాయకుడు శరగడం రామునాయుడు, ఏడువాక పరదేశినాయుడు, దండుపాటి తాతారావు, దాడి సత్యం తదితరులు పాల్గొన్నారు.

భిక్షాటన చేస్తున్న రైతులు, కార్మికులు

### పాఠశాలను పునఃప్రారంభించరూ..

**గొలుగొండ, న్యూస్‌టుడే:** కొమిరి శివారు కోదులపాలెం పాఠశాలలో 3, 4, 5, తరగతులను మూడున్నర కిలోమీటర్ల దూరంలోని ఏటిగైరంపేటలో విలీనం చేయడం వల్ల చిన్నారులంతా ఇబ్బందులు పడుతున్నారని తెదేపా నేతలు నాయుడు, రామకృష్ణ, నాని తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులతో కలిసి బుధవారం ఎంఈఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. తమ ఇబ్బందులు గుర్తించి పైన పేర్కొన్న తరగతులను కోదులపాలెం పాఠశాలలో పునః ప్రారంభించాలని కోరారు.

ఎంఈఓకి వినతిపత్రం ఇస్తున్న పిల్లల తల్లిదండ్రులు

### వేకువజామున ధనుర్మాస పూజలు

**చోడవరం/ పట్టణం:** ధనుర్మాసాన్ని పురస్కరించుకొని తెల్లవారుఝామున గ్రామాల్లో మేలుకొలుపు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు భజనలు చేస్తూ బుధవారం ఊరేగింపు నిర్వహించారు. భోగి వరకు ఈ కార్యక్రమం ఉంటుందని రాయపురాజు పేట సర్పంచి రామునాయుడు తెలిపారు.

**కె.కోటపాడు, న్యూస్‌టుడే:** చౌడువాడను ఆనుకుని ఉన్న గవరపేటలో బుధవారం వేకువజామున ధనుర్మాస భోజనాలు జరిగాయి. సీతారామాంజనేయులు కొలువైన ఆలయంలో శ్రీరామునికి పూజలు చేసిన అనంతరం ఇక్కడి వారు ధనుర్మాస భోజనాలను చేశారు. ఇక్కడ ఇలా చేయడం ఏటా ఆనవాయతీగా వస్తోంది.

గవరపేటలో భోజనం చేస్తున్న భక్తులు

★ స్వయంభూ విఘ్నేశ్వరాలయంలో బుధవారం పుష్య బహుళ చవితి సంకట హర చతుర్థి సందర్భంగా లక్ష్మీగణపతిహోమం జరిగింది. స్వామి మూలవిరాట్‌కు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు.

### పంచాయతీ కార్యదర్శులకు అదనపు బాధ్యతలు

**రావికమతం, న్యూస్‌టుడే:** మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల కార్యదర్శులకు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు ఎంపీడీవో మహేష్ తెలిపారు. రావికమతం, గుడివాడ, చిన పాచిల, కన్నంపేట పంచాయతీల కార్యదర్శులు పదోన్నతిపై బదిలీ అయ్యారన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం బదిలీ అయిన కార్యదర్శుల స్థానంలో రావికమతం కార్యదర్శిగా రవికుమార్ (మరుపాక), గుడివాడకు దాలినాయుడు (మేడివాడ), చినపాచిలకు హరి ప్రసాద్ (కేబీపీ అగ్రహారం), కన్నంపేటకు సత్యనారాయణ (వమ్మవరం) అదనపు బాధ్యతలు అప్పగించడం జరిగిందని, బుధవారం నుంచి వారంతా కేటాయించిన పంచాయతీల్లో కార్యదర్శులుగా బాధ్యతలు నిర్వహిస్తారని ఎంపీడీవో మహేష్ తెలిపారు.

### క్రీడామైదానాల అభివృద్ధికి కృషి

**నాతవరం, న్యూస్‌టుడే:** జిల్లాలోని పలు మండలాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పి.శైలజ పేర్కొన్నారు. నాతవరంలో జరుగుతున్న క్రీడా మైదానం పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ఇక్కడ 25 సెంట్ల స్థలంలో రూ.నాలుగు లక్షల వ్యయంతో ఆటస్థలం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే అన్నారు. క్రీడాకారుల తయారీకి మైదానాలు అవసరమన్నారు. జిల్లాలో 15 చోట్ల వీటిని సిద్ధం చేస్తున్నామని, కోటవురట్లలో స్థల సమస్యతో ప్రారంభం కాలేదన్నారు. తెదేపా నాయకులు పారుపల్లి కొండబాబు, బంగారు సూరిబాబు లోవ పాల్గొన్నారు.

నాతవరంలో క్రీడామైదానం పనులు పరిశీలిస్తున్న శైలజ

### మేమున్నాం.. మీకు తోడుగా

| | |
|---|---|
| నర్సీపట్నం - 80085 74743 | చోడవరం - 80085 74732 |
| మాడుగుల - 80085 74740 | చీడికాడ - 80085 74742 |

అనకాపల్లి-చోడవరం, చోడవరం-నర్సీపట్నం రోడ్డు అభివృద్ధికి దూరంగా ఉంది. వాహనాల నడపడానికి అవస్థలు పడుతున్నాం. – నాని కుమార్, లక్ష్మీపురం, చోడవరం.

✓: రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. నిధులు రాగానే మరమ్మతులు చేపతాం. – సత్యప్రసాదు, ఏఈఈ, ఆర్అండ్‌బి కార్యాలయం, చోడవరం

**చోడవరం గ్రామీణం, న్యూస్‌టుడే:** వెంకన్నపాలెం బీసీ కాలనీలో పక్కా కాలువలు లేవు. వర్షం వస్తే మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. రాకపోకలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. – వెంకటరమణ, స్థానికుడు

✓: నిధుల మంజూరైతే కాలువలతో పాటు సిమెంటు రోడ్లు వేయిస్తాం. – ఎం.ఈశ్వరరావు, సర్పంచి

## రాయితీలను సద్వినియోగం చేసుకోండి

**నర్సీపట్నం, న్యూస్‌టుడే:** పీఎం సూర్యాఘర్ పథకం ప్రయోజనాలపై విద్యుత్తుశాఖ అధికారులు ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక కొత్తవీధి సచివాలయం పరిధిలో వార్డులో బుధవారం ట్రాన్స్‌కో ఏఈ మనోజ్‌కుమార్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేశారు. సబ్సిడీ, బ్యాంకు రుణాలు తదితర విషయాలను అందజేసి అన్నింటిలోనూ సహకరిస్తామని తెలిపారు. ఇళ్లకు సోలార్ విద్యుత్తు ఏర్పాటు, చేసుకునేవారంతా తమను సంప్రదించవచ్చని సూచించారు.

**మాకవరపాలెం, న్యూస్‌టుడే:** విద్యుత్తు భద్రత, పీఎం సూర్యఘర్ సోలారు విద్యుత్తు వినియోగంపై గ్రామాల్లో అధికారులు ప్రజలకు అవగాహన సదస్సులు నిర్వహించారు. గిడుతూరు, జంగాలపల్లి గ్రామాల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ త్రినాథ్ విద్యుత్తు భద్రతా, సౌరఫలకాలు గృహాలకు అమర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ రాయితీలపై ప్రజలకు వివరించారు. సోలార్ ప్యానళ్ల ఇంటిపై అమర్చుకోవాలని సూచించారు. ఏఈ బాలకృష్ణ, సర్పంచి, ఎంపీటీసీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సూర్యఘర్ ప్రయోజనాల కరపత్రాల పంపిణీ

### దండుముత్యాలమ్మ ఆలయానికి క్యూలైన్ల ఏర్పాటు

**కె.కోటపాడు, న్యూస్‌టుడే:** గొండుపాలెం దండుముత్యాలమ్మ ఆలయానికి క్యూలైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. చోడవరం మండలం ముద్దుర్తికి చెందిన బర్నికాణ నర్సయ్య కుటుంబీకులు రూ.2 లక్షల ఆర్థికసాయంతో చేయిస్తున్నారు. తద్వారా భక్తులు సులువుగా అమ్మవారి దర్శనాలు చేసుకునే అవకాశం కలుగుతుందని సర్పంచి బండారు కనకమల్లీశ్వరి తెలిపారు.

### వ్యక్తిగత శుభ్రతపై అవగాహన

**కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే:** పరిశుభ్రతపై దృష్టి సారించడంతో రోగాలకు దూరంగా ఉండొచ్చని గొలుగొండ పీహెచ్‌సీ వైద్య సిబ్బంది షకీనా సూచించారు. ఇందుకోసం కొత్తమల్లంపేట సచివాలయం పరిధిలో ఉపాధిహామీ కార్మికులు, గ్రామస్థులకు బుధవారం అవగాహన కల్పించారు. నిల్వనీటిలో మలేరియాకు కారకమైన దోమలు వృద్ధి చెందుతాయన్నారు.

### పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్టు

**కె.కోటపాడు, న్యూస్‌టుడే:** గంజాయి కేసులో రెండు సంవత్సరాలుగా పరారీలో ఉన్న పల్నాడు జిల్లా మించలపాడుకు చెందిన నిందితుడు పసుపుల నాగసాయి (24)ని బుధవారం అరెస్ట్ చేశామని ఎస్సై దనుంజయ తెలిపారు. 2023లో గంజాయి రవాణా చేస్తున్న నలుగురిలో ఇద్దర్ని అప్పట్లో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగతా ఇద్దరిలో ఒకడైన నాగసాయిని పట్టుకున్నారు.

(c) eenadu

# పెందుర్తి

### తెరపై ఈనాడు

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **శంబాలా** (మార్నింగ్, ఫస్ట్ షో), **ఈషా** (మ్యాట్నీ, సెకెండ్ షో)
స్క్రీన్-2: **45**

## అప్పన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1,08,35,662 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 21.650 గ్రాముల బంగారం, 5.600 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు ఆమె పేర్కొన్నారు.

### మేమున్నాం.. మీకు తోడుగా

**80085 74978** సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెందుర్తి, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ కంపరకాలనీలో 14ఎ/1/3 స్తంభానికి ఉన్న వీధిదీపం వారం రోజులుగా వెలగడం లేదు. –టి.నారాయణ, కంపరకాలనీ ✓: త్వరలో మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తాం. –ప్రసాద్, వీధిదీపాల నిర్వహణ ఏఈ, 97వ వార్డు

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం గోపాల్‌నగర్ బాలికల వసతిగృహం వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయి. –డి.బాబ్జీ, సబ్బవరం ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి

?: సాయినగర్ కాలనీ నుంచి వచ్చే వాడుక నీరు సబ్బవరం దుకాణాల ముందు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నాం. –ఎన్.వెంకటేశ్వరరావు, సబ్బవరం ✓: పంచాయతీ సమావేశంలో చర్చించి కాలువలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. –డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం

వేపగుంట, న్యూస్‌టుడే : ?: చీమలాపల్లి సమీప ఉగాదిలక్ష్మి కాలనీకి వెళ్లే రహదారిలో వీధిదీపాలు వెలగడం లేదు. –రాజ్యలక్ష్మి ✓: వెంటనే పరిశీలించి వెలగని వీధిదీపాలకు మరమ్మతులు చేయిస్తాం. –సోమేశ్, వీధిదీపాల నిర్వహణ ఏఈ

## విజ్ఞానం పంచుతున్న ఫార్మా ఎక్స్‌పో

### ఆకట్టుకుంటున్న ఉపకరణాలు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మైదానంలో నిర్వహిస్తున్న వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో మంగళవారం సందర్శకులతో రద్దీగా మారింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఫార్మా సంస్థలకు చెందిన ఉద్యోగులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉపకరణాలను సందర్శించారు. 2023లో 90 స్టాళ్లలో వెయ్యి ఉపకరణాలు, 2024లో 125 స్టాళ్లలో 1200, ప్రస్తుత ఎక్స్‌పోలో 160 స్టాళ్లలో 2వేల ఉపకరణాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురి మనోగతం వారి మాటల్లోనే..

■ ఎంవీపీ గాయత్రి విద్యాపరిషత్తు కళాశాలలో ఫార్మాస్యూటికల్స్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కోర్సులో ద్వితీయ ఏడాది చదువుతున్నాం. గతంలో ఉపకరణాల గురించి ప్రాక్టికల్స్‌లో తెలుసుకున్నాం తప్పా.. నేరుగా చూడలేదు. ఎక్స్‌పోలో వేలాది ఉపకరణాలను తిలకించి అవగాహన పెంపొందించుకున్నాం. ఇంటర్న్‌షిప్‌నకు, ఫార్మా సంబంధిత ఉద్యోగాలు పొందడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది. –భాగ్యశ్రీ, పద్మావతి, నందిని

■ ఫార్మా, రసాయన అనుబంధ కంపెనీల్లో వస్తున్న మార్పులు, అధునాతన టెక్నాలజీ గురించి ఎక్స్‌పో ద్వారా అవగాహన పెంచుకున్నాం. ఫార్మా ఉపకరణాల గురించి తెలుసుకోవాలంటే వివిధ ఫార్మా కంపెనీల పర్యటనకు వెళ్లాలి. అందుకోసం ఎంతో సమయం పట్టడమేకాక వ్యయప్రయాసలు తప్పవు. అన్ని ఉపకరణాలను ఎక్స్‌పోలో ఉంచి... ఉచిత ప్రవేశం కల్పించడం ఇదో చక్కటి అవకాశం. ఈ సందర్భంగా నిర్వహించిన శిబిరంలో మేము రక్తదానం కూడా చేశాం. –సందీప్, ఎమ్మెస్సీ; రవితేజ, పాలిటెక్నిక్ విద్యార్థులు



■ ఈ ప్రాంతంలో ఎక్స్‌పో పెట్టడం వల్ల మున్ముందు విశాఖ ఫార్మాహబ్‌గా మారనుంది. నేను గతంలో రక్షిత్ ఫార్మా సంస్థలో మెకానికల్ ఏజీఎంగా పని చేశా. ప్రస్తుతం వాక్యూమ్ పంపులను యూరప్ నుంచి తెప్పించి ఏపీలోని ఫార్మా కంపెనీలకు సరఫరా చేయడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నా. మా స్టాళ్లకు మంచి స్పందన వచ్చింది. –టి.శివకృష్ణ, శ్రీకాకుళం

■ గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రదర్శనకు విద్యార్థులు, ఫార్మా ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. హైదరాబాద్ తులామన్ సంస్థలో గత కొన్నేళ్లు వేయింగ్ మిషన్లు తయారు చేసి ఫార్మా తదితర కంపెనీలకు, వివిధ దుకాణాలకు సరఫరా చేస్తూ సర్వీసు అందిస్తున్నాం. –కె.బాలు, సీనియర్ సర్వీసు ఇంజినీర్

## అమ్మవారి దర్శనం.. ఆనంద పరవశం

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుప్పావై సేవాకాలం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చక పరివారం శ్రీనివాసుడికి విశేష పూజలు చేశారు. ఆండాళ్ అమ్మవారిని నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి ధూపదీప సేవలు చేపట్టారు. తిరుప్పావై 23వ పాశురాన్ని విన్నపం చేసి సేవాకాలం, తీర్థగోష్ఠి నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాశుర పారాయణం చేశారు.

వేంకటాద్రిపై పూజలందుకుంటున్న ఆండాళ్ అమ్మవారు

తిరుప్పావై సేవాకాలంలో పాల్గొన్న భక్తజనం

### నృసింహావతారంలో శ్రీనివాసుడు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: సుజాతనగర్ హరిహర క్షేత్రంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పాశుర విశేషాన్ని అనుసరించి శ్రీవారు నృసింహావతారంలో భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రధానార్చకులు ముప్పిరాల అనంతాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీనివాసుడిని నృసింహస్వామిగా అలంకరించి ధూపదీప సేవలు చేపట్టారు. తిరుప్పావై సేవాకాలం నిర్వహించి 23వ పాశురాన్ని విన్నపం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

### సంప్రదాయబద్ధంగా పాశుర విన్నపం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుప్పావై సేవాకాలం సంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి ప్రాతఃకాల ఆరాధనలు చేశారు. అమ్మవారికి ధూపదీప సేవలు చేస్తూ తిరుప్పావై 23వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం ఆర్జిత సేవల్లో భాగంగా నిత్య కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని సేవించారు.

మందిరంలో ప్రసంగిస్తున్న స్వామీజీ

### చింతలగ్రహారం కాలనీలో..

పెందుర్తి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 95వ వార్డు చింతలగ్రహారం కాలనీలోని శ్రీగోపాలకృష్ణ గీతామందిరంలో బుధవారం రాత్రి ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. ముంబయి ఇస్కాన్ మందిరానికి చెందిన శ్రీల భక్తి పద్మ సౌర స్వామి మహరాజ్ శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని వివరించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామీజీని ఘనంగా సత్కరించారు.

### ప్రకృతి వ్యవసాయ దిగుబడుల నాణ్యత పెంచాలి

మాట్లాడుతున్న రైతు సాధికార సంస్థ ఈడీ బాబూరావు నాయుడు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్న సాగులో దిగుబడులను పెంచేందుకు కృషి చేయాలని రైతు సాధికార సంస్థ ఈడీ బాబూరావు నాయుడు సూచించారు. స్థానిక జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల బయోరీసెర్చ్ సెంటర్ యజమానుల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నాలుగు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దిగుబడి నాణ్యత పెంపుదల, ఎగుమతి విధానం, మార్కెటింగ్ అవకాశాలు, తదితర అంశాలపై శిక్షణ అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, బయోరీసెర్చ్ సెంటర్ల యజమానులు పాల్గొన్నారు.

### విద్యార్థులు సెలవుల్లో రైతులతో కలిసి పని చేయాలి

పెందుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులు సంక్రాంతి సెలవుల్లో రైతులతో కలిసి పని చేసి వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకోవాలని 'మిషన్ కర్షక దేవోభవ' ఛైర్మన్ ఆడారి కిశోర్‌కుమార్ సూచించారు. ఈ మేరకు పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కిశోర్‌కుమార్ రైతుల సమస్యలు, వ్యవసాయ రంగం ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ చంద్రశేఖర్, కిశోర్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు

### ఫార్మాసిటీలో రక్తదాన శిబిరం

రక్తదానం చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో ప్రాంగణంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేయడానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. సంబంధిత శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఫార్మా ఉద్యోగులు, విద్యార్థులు 60 మంది రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. జేఎన్‌పీసీఎంఎ, ఎంఏఎస్ ఆర్ఎం ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

### ఇంటి మంజూరు పత్రాలు అందజేత

పరవాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 79వవార్డు పరిధి లంకెలపాలెంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.2.50 లక్షల విలువ గల ప్రొసీడింగ్ పత్రాలను బుధవారం వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేదలకు సొంత గూడు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సర్వసిద్ధి సన్యాసిరాజు, సుందరపు శ్రీనివాసరావు, రామారావు, అర్జున్, శేఖర్, అప్పలరాజు, గణేశ్ పాల్గొన్నారు.

లబ్ధిదారునికి పత్రాలు అందజేస్తున్న కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

### విద్యార్థులకు క్రీడా కిట్ల పంపిణీ

సామగ్రి అందుకున్న విద్యార్థులతో హెచ్ఎం నాగేశ్వరరావు తదితరులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు విద్య అభ్యసిస్తున్న 130 క్రీడా కిట్లను నాంది ఫౌండేషన్ యాజమాన్యం వితరణగా సమకూర్చింది. ఈ మేరకు పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బ్యాగు, షూ, రెండు జతల సాక్సులు, రెండు టీషర్టులు, పెన్, నోట్‌బుక్, శానిటరీ నాప్‌కిన్స్‌తో కూడిన కిట్‌లను హెచ్ఎం రౌతు నాగేశ్వరరావు చేతులమీదుగా అందజేశారు. బాలికలకు నాంది ఫౌండేషన్ యాజమాన్యం అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాంది ఫౌండేషన్ ప్రతినిధి గోవిందమ్మ, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

### భూసమస్యపై మంత్రికి ఫిర్యాదు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఇరువాడ భూసమస్యను రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సబ్బవరం మండల తెలుగు యువత అధ్యక్షుడు బలిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ తెదేపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం అందించినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గెడ్డవాగు కబ్జాపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

### పరవాడ మండల తెదేపా అధ్యక్షునిగా చిన్న

అనకాపల్లి, న్యూస్‌టుడే: పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా వియ్యపు చిన్నను నియమించినట్లు తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

### ఎట్టకేలకు మరమ్మతులు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: భూగర్భ మురుగునీటి వ్యవస్థ లోపాలపై 'యూజీడీ పనులు.. రోడ్లపై గుంతలు' శీర్షికన బుధవారం 'ఈనాడు'లో వెలువడిన కథనానికి జీవీఎంసీ అధికారులు స్పందించారు. సుజాతనగర్ కూడలిలో కాలనీ ప్రవేశమార్గం ఎదురుగా ఉన్న భారీ గుంతను వెంటనే పూడ్చారు. కాంక్రీటుతో రహదారికి మరమ్మతులు చేపట్టారు.

### అమ్మవారికి హారం బహూకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి నగరంలోని తుమ్మిడి బ్రదర్స్ సంస్థ ప్రతినిధులు 13.623 గ్రాముల బంగారు హారాన్ని బహూకరించారు. ఈ మేరకు బుధవారం ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ తుమ్మిడి రామ్‌కుమార్, డైరెక్టర్ తుమ్మిడి బాబీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని హారంతో పాటు పట్టుచీరను ఈఓ కె.శోభారాణికి అందించారు. హారం విలువ రూ.2.11 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

## బాయిలర్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

పరవాడ, న్యూస్‌టుడే: ఫార్మాసంస్థల్లో ఉపయోగించే బాయిలర్ నిర్వహణ పట్ల ఆపరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ వీరభద్రరావు అన్నారు. పరవాడ ఫార్మాసిటీలోని ఎక్స్‌పో ప్రాంగణం వద్ద ఫార్మా కంపెనీల యాజమాన్య ప్రతినిధులకు బాయిలర్ యాక్ట్, నిర్వహణపై బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాలిడ్ సర్టిఫికెట్లు లేకుండా బాయిలర్ నడపరాదన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కర్మాగారాల చట్టం, భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మాసంస్థల్లో కంపెనీ యాజమాన్యాల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌పీసీఎంఎ ప్రతినిధులు సుబ్బారావు, సూర్యప్రకాశరావు, అజిత్‌కుమార్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన ఫార్మా కంపెనీల ప్రతినిధులు

మాట్లాడుతున్న డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు, కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి

## వేపగుంట-పినగాడి మార్గంలో నిత్యం అవస్థలే..

బ్రహ్మంగారి మఠం సమీపంలో రహదారి ఇలా..

వేపగుంట, న్యూస్‌టుడే: కీలక మార్గంలో రోడ్డు విస్తరణ పనులు సకాలంలో జరగకపోవడంతో వాహన చోదకులు నిత్యం అవస్థలకు గురవుతున్నారు. వేపగుంట-పినగాడి రహదారి పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా తొలగించాల్సిన ఆస్తులకు సంబంధించి సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చే దశలోనే ఇంకా జీవీఎంసీ అధికారులు ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇంకెంతకాలం పడుతుందోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

■ ఈ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు మధ్యలో పలుచోట్ల తవ్వేసి ఎక్కడికక్కడ వదిలేశారు. అలా తవ్వినచోట దుమ్ము రేగి ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

■ ఈ మార్గంలో వేపగుంట దాటిన తరువాత పినగాడి వరకు రహదారి పొడవునా వీధి దీపాలకు మట్టి పట్టేయడంతో వెలుగులు ప్రసరించక అంధకారం రాజ్యమేలుతోంది.

■ ప్రతీరోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారిని అభివృద్ధి చేసే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని స్థానికులు కోరుతున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ఇంకా నిర్లక్ష్యం దేనికని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఏడు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయడానికి ఇంత సమయమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

**త్వరలో పనులు చేపడతాం :** ఈ రోడ్డు నిర్మాణానికి పలు రకాల అడ్డంకులు ఎదురైనందున జాప్యం అనివార్యమైంది. అయినప్పటికీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో నిధులు మంజూరయ్యాయి. వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –హెచ్.శంకరరావు, జోనల్ కమిషనర్

### సైబర్ ముఠాకు బ్యాంకు ఖాతా ఇచ్చిన వ్యక్తి అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: సైబర్ నేరస్థుల ముఠాకు బ్యాంకు(మ్యూల్) ఖాతా ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(81)కు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ప్రభుత్వ అధికారినని, ఆర్‌బీఐ ఆడిట్ వెరిఫికేషన్ పేరు చెప్పి భయపెట్టాడు. అనంతరం ఆర్టీజీఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని ఐసీఐసీఐ బ్యాంకులో రాధాకృష్ణ ఎంటర్‌ప్రైజస్ పేరుతో ఉన్న కరెంట్ ఖాతాకు రూ.11 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న విశ్రాంత ఉద్యోగి విశాఖ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బ్యాంకు ఖాతా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల విక్రయ వ్యాపారి కొంగ్లె రాజశేఖర్(35)దిగా గుర్తించారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

### సబ్బవరం అభివృద్ధికి అన్ని విధాలా కృషి

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం పంచాయతీలో సీసీ రోడ్లు, కాల్వలు, శ్మశానాల్లో షెడ్లు, ప్రహరీల అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.2.50 కోట్లు విడుదల చేస్తామన్నారు. సబ్బవరం సీతారామ కల్యాణ మండపంలో బుధవారం జరిగిన 'మన పల్లె మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బైలపూడి దేముడుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు స్థానిక సమస్యలను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. డిగ్రీ కళాశాల స్థలాన్ని వెంటనే సర్వే చేసి అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. త్వరలో కొత్తగా పింఛన్లు, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. స్థానిక నాయకులు తాటిపాముల శేఖర్, కొటాన అప్పారావు, పల్లా తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, బర్ల రమణ, గండి దేముడు, గొర్లె కృష్ణ చైతన్య, గండి దుర్గాప్రసాద్ కూడా మాట్లాడారు. జనసేన నేతలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవో పి.పద్మజ, ఉప తహసీల్దార్ సీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తవ్వవానిపాలెంలో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

### నిందితుడికి జైలు శిక్ష

పరవాడ, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం దొంగిలించిన నిందితుడికి అనకాపల్లి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఆ వివరాలిలా..రావాడ పంచాయతీ బొట్టవానిపాలెం గ్రామానికి చెందిన పల్లా వర్మ తన ద్విచక్రవాహనాన్ని పరవాడ సినిమాహాల్ కూడలిలో నిలిపి ఉంచగా గతేడాది జూన్, 27వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కశింకోట ప్రాంతానికి చెందిన రెడ్డి పైడినాయుడు(25) నిందితుడిగా గుర్తించి అతడి వద్ద నుంచి బైకు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ అనంతరం నిందితుడికి 5నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు సీఐ పేర్కొన్నారు.

### పెందుర్తిలో చోరీల కలకలం

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు రెండు చోరీలు జరగడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా. . జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి ప్రధాన రహదారిలోని వేంకటేశ్వర జువెలర్స్ దుకాణానికి బుధవారం ఉదయం నలుగురు మహిళలు వేర్వేరుగా ఆభరణాల కొనుగోలుకు వచ్చారు. చెవి రింగులు చూపించమంటూ సిబ్బందిని అడిగారు. సిబ్బంది నగలు చూపిస్తుండగా సుమారు రూ.1.50 లక్షల విలువైన ఒక జత చెవి రింగులు దాచేసి దుకాణం నుంచి వెళ్లిపోతుండగా సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి నేర విభాగం ఎస్ఐ సూరిబాబు తెలిపారు. నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

#### వృద్ధురాలి మెడలో గొలుసు అపహరణ

జీవీఎంసీ 96వ వార్డు పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించినట్లు పెందుర్తి నేర విభాగం ఎస్ఐ సూరిబాబు తెలిపారు. ఆ వివరాలిలా ప్రశాంతినగర్ కాలనీకి చెందిన మీసాల సూర్యకాంతం (66) ఇంటి నుంచి నడుచుకుంటూ సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వెళ్తున్నారు. మార్గమధ్యలో కనకదుర్గమ్మ గుడి వద్దకు చేరుకునే సమయంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి వృద్ధురాలి మెడలోని 2తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసు

### ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై కృష్ణారావు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం పెదముషిడివాడ చైతన్య భారతి స్కూల్లో బుధవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పక్కాగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

### బాలకృష్ణుడి అలంకరణలో అప్పన్న దర్శనం

సింహాచలం, న్యూస్‌టుడే: అధ్యయనోత్సవాల్లో భాగంగా సింహగిరిపై జరుగుతున్న రాపత్తు వేడుకలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం సింహాద్రి అప్పన్న స్వామి బాలకృష్ణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని.. చేతిలో వెన్నముద్ద, కుండతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. పండితుల వేద పారాయణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో స్వామి, ఆళ్వారాచార్యుల తిరువీధి కనులపండువగా నిర్వహించారు.

★ **నేడు నమ్మాళ్వార్ పరమపదోత్సవం:** రాపత్తు ఉత్సవాల చివరి రోజును పురస్కరించుకుని గురువారం రాత్రి అప్పన్న స్వామి ఆలయంలో నమ్మాళ్వార్ పరమపదోత్సవం వైభవోపేతంగా జరగనుంది. ఈ వేడుకలో నమ్మాళ్వార్ సజీవంగా వైకుంఠానికి చేరుకునే ఘట్టాన్ని అర్చకులు ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా స్వామి పరమపద వాసుడి అలంకరణలో అనుగ్రహిస్తారు. రాత్రి 11 గంటల వరకు విశేష ఆరాధనలు, ధూపదీప సేవలు జరుగుతాయి.

### గంజాయి రవాణా చేస్తున్న కేరళ వాసుల అరెస్టు

పెందుర్తి, న్యూస్‌టుడే: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు. ఆ వివరాలిలా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ షేక్ జిలానీ సిబ్బందితో కలిసి పెందుర్తి రైల్వేస్టేషన్ సమీప దొగ్గవానిపాలెం ప్రాంతంలో నిఘా పెట్టారు. ఆ దారిలో తనిఖీలు చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు బ్యాగుల్లో 3.5 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులైన కేరళ రాష్ట్రానికి చెందిన జోస్ ఫెలిక్స్ అలియాస్ వలన్ పులి (38), జితిన్ కలిస్టస్ అలియాస్ బాంబ్ జితిన్ (30)లను అరెస్టు చేసి వారి నుంచి గంజాయితో పాటు రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

**CHANGE OF NAME**
I, MOJJADA KRUPARANI W/o CHINTADA ANIL KUMAR D/no: 19-44/5/1 Duggavanipalem, Saipuram Site, Pendurty, Visakhapatnam -531173. I am changing my name from MOJJADA KRUPARANI (Old name) to CHINTADA VYSHNAVI (New name). Henceforth from now Onwards I will be called as CHINTADA VYSHNAVI

(c) eenadu

## మంగళవారం గణపయ్య!

అనంత నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వినాయకుడి ఆలయానికి రోజురోజుకీ భక్తుల తాకిడి పెరిగిపోతోంది. సాధారణంగా పెద్దసంఖ్యలో భక్తులు బుధవారం గణపయ్యను దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా మంగళవారం రోజున స్వామి దర్శనానికి పోటెత్తుతుంటారు. దీంతో మంగళవారం గణపయ్యగా ప్రసిద్ధి చెందారు. టెంకాయ, గరిక పట్టుకుని ఆలయం చుట్టూ 9, 11, 21 ప్రదక్షిణలు చేస్తుంటారు. మొదటి వారం పీచు తీయని, తీసిన టెంకాయలు చేతపట్టుకుని అర్చన, సంకల్పం చేయించుకుని దీక్షను ప్రారంభిస్తున్నారు. రెండో వారం నుంచి పీచు తీయని టెంకాయతో ప్రదక్షిణలు చేసి ఆలయానికి సమర్పిస్తున్నారు. ఇలా చేస్తే కోరికలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం.

- న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం

## రోజూ 5 వేల యూనిట్ల సౌర విద్యుదుత్పత్తి

**గుంతకల్లు, న్యూస్‌టుడే :** రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్తును కొనుగోలు చేయడాన్ని తగ్గించి.. రైల్వేనే ట్రాన్స్‌కోకు విద్యుత్తు సరఫరా చేయడానికి శ్రీకారం చుట్టింది. వేలాది సిబ్బంది, అధికారులు నివాసం ఉండే క్వార్టర్ల సముదాయంలో సౌరవిద్యుత్తు వినియోగించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు డివిజనల్ ఆసుపత్రి సమీపంలోని క్వార్టర్లపై సౌర పలకలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 5వేల యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని సంబంధిత అధికారులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పలకలు ఏర్పాటు చేసి ఉత్పత్తి పెంచుతామని వివరించారు.

## మెప్మాలో అవినీతి బాగోతంపై విచారణ

**హిందూపురం, న్యూస్‌టుడే:** 'మెప్మాలో అవినీతి అధికారి ఆగడాలు' శీర్షికన ఈనెల 4న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి జిల్లా మెప్మా పీడీ నాగరాజు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి నివేదిక అందించేందుకు విచారణ అధికారులుగా టీఈ వాసుదేవరెడ్డి, ఇన్‌ఛార్జి టీఈ రమాదేవిని నియమించారు. వీరు బుధవారం పురపాలిక కార్యాలయంలో మెప్మా ఆర్పీ, సంఘాల ప్రతినిధులతో సమావేశమై వసూళ్ల పర్వంపై విచారణ జరిపారు. విచారణ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ విచారణలో ఆర్పీలు, సంఘాల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాలు మెప్మా పీడీకి నివేదిక రూపంలో అందజేయనున్నట్లు వివరించారు.

## దేవరా.. కొండ పిండవుతోందయ్యా!

### బరితెగిస్తున్న అక్రమార్కులు

దేవరకొండను తవ్వి చదును చేస్తున్నారిలా..

**బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే:** దేవుడు వెలసిన కొండనూ అక్రమార్కులు వదలడం లేదు. ధనదాహంతో బరితెగిస్తున్నారు. యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తూ.. కొండను పిండి చేస్తూ.. కబ్జాకు పాల్పడుతున్నారు. బుక్కరాయసముద్రం శివారులో వెంకటరమణస్వామి కొలువుదీరిన దేవరకొండకు వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. కొండపైన శ్రీవారు సతీసమేతంగా వెలిశారని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి పవిత్రమైన కొండపై కన్నేసి.. కొల్లగొడుతున్నారు. ఎక్కడికక్కడ జేసీబీ, హిటాచీ యంత్రాలతో తవ్వేసి.. చదును చేసి తమ భూముల్లో కలిపేసుకుంటున్నారు. అనంతపురం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే దేవరకొండ ఉంది. ఈ కొండ దాదాపు 100 ఎకరాల్లో విస్తరించి ఉంది.

**ఎకరం రూ.కోటి పైగానే..** అనంత నగర శివారులో ఉండటంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. చుట్టుపక్కల ఎకరం విలువ రూ.కోటి పైగానే పలుకుతోంది. దీంతో దేవరకొండను అనుకుని, చుట్టుపక్కల భూములు ఉన్న చాలా మంది యంత్రాలతో తవ్వేసి ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులు తమకు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ✦ కొండమీద రాయుడి బ్రహ్మోత్సవాలకు మరో 25 రోజులు మాత్రమే సమయం ఉంది. వేలాది భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇప్పటికైనా దేవాదాయ, రెవెన్యూ శాఖల అధికారులు చొరవ తీసుకుని... బాధ్యులపై చర్యలు చేపట్టి కొండ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దారు శ్రీధరమూర్తిని వివరణ కోరగా క్షేత్రస్థాయిలో పరిశీలించి.. తవ్వుతున్న అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

## సొంతింటి కల సాకారానికి అడుగులు

**అనంతపురం (అశోక్‌నగర్), న్యూస్‌టుడే:** కొత్త సంవత్సరంలో పేదల కలల గూడు సాకారానికి అడుగులు పడుతున్నాయి. జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన 2.0 ద్వారా ఇళ్ల నిర్మాణాలకు గాను వేలాదిగా దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక ప్రక్రియకు సంబంధించి సర్వే నిర్వహించారు. గత నెలలో యాప్ ద్వారానే వివరాలను క్రోడీకరించి అర్హులను గుర్తించారు. గత వైకాపా హయాంలో కేవలం జగనన్న కాలనీల పేరుతో సెంటు స్థలంలో ఇళ్లు ఇచ్చారు. వైకాపా ప్రజాప్రతినిధులు, వారి సమీప బంధువులకు సంబంధించిన గుత్తేదారులు నిర్మాణం చేపట్టి సొమ్ము చేసుకున్నారు. సొంత స్థలం ఉన్న వారిని పట్టించుకోలేదు. కేవలం రూ.1.80 లక్షలు ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ యూనిట్ వ్యయాన్ని రూ.2.50 లక్షలకు పెంచారు. సొంత స్థలం ఉన్న వారు, లేని వారి జాబితాను సిద్ధం చేశారు.

**జిల్లాలో ఇలా..**

| | |
|---|---|
| దరఖాస్తులు: | 66,969 |
| అర్హులు : | 64,711 |

సొంత స్థలం ఉన్న వారే అత్యధికంగా 44వేల మంది ఉండగా.. గృహం నిర్మించుకోవడానికి ఆసక్తి చూపారు. స్థలం లేని వారు మరో 20 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. దశల వారీగా అర్హులందరికీ సొంతిల్లు సాకారం చేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు.

### పక్కాగా సర్వే చేపట్టాం

-శైలజ, పీడీ, గృహనిర్మాణ సంస్థ

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పక్కాగా సర్వే నిర్వహించి అర్హులను గుర్తించాం. ఇళ్ల మంజూరు కాగానే ఆయా ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించి తుది జాబితాను ఎంపిక చేస్తాం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రక్రియ చేపడతాం.

## టీటీలో తళుక్కుమన్న వైద్యురాలు

### జాతీయ స్థాయి పోటీల్లో అనంత యువతి సత్తా

17 సార్లు ఎంపిక..

**అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే:** వైద్య వృత్తిలో క్షణం తీరిక ఉండదు. ఎంతో ఒత్తిడితో జీవితం గడుపుతుంటారు. అయినా సరే.. ఖాళీ సమయం దొరికితే చాలు టేబుల్ టెన్నిస్(టీటీ) సాధనకు సిద్ధమవుతారు. వైద్యసేవలు చేయడమే కాదు ఆటలో పతకాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ డాక్టరమ్మ. చదువుకునే రోజుల నుంచి ఆటలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. వైద్యురాలిగా పట్టా పుచ్చుకున్నా టీటీపై మమకారం వీడలేదు. ఇటీవల విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి వైద్యుల టేబుల్ టెన్నిస్ పోటీల్లో సింగిల్స్, డబుల్స్‌లో ప్రథమస్థానం సాధించింది **ఎం.జెబా అర్షియా**. అనంత నగరానికి చెందిన యువతి టీటీలో కెరటంలా ఎగిసిపడుతోంది.

ఈమె రాష్ట్రస్థాయిలో దాదాపు 20 పర్యాయాలు పతకాలు సాధించింది. జాతీయస్థాయికి 17 సార్లు ఎంపికకావడం గమనార్హం. తిరుపతిలో బీడీఎస్, ఎండీఎస్ పూర్తి చేసింది. అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపికై సత్తాచాటింది. ప్రస్తుతం ప్రైవేటు దంతవైద్యురాలిగా పనిచేస్తూ సాధన చేస్తోంది. గత ఏడాది నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండోస్థానం సాధించింది. ఈసారి ఒడిశాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. సోదరుడు తబ్రేజుద్దీన్ టీటీలో జాతీయస్థాయిలో రాణించాడు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అదే బాటలో రాణిస్తోంది.

ఒడిశాలో జరగనున్న జాతీయస్థాయి టీటీ పోటీల్లో పతకం సాధించాలన్నదే నా కల. నిరంతర సాధన చేస్తున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే డాక్టరుగా రోగులకు సేవలందిస్తూ ఆటల్లో సాధన చేస్తున్నా.. అని జెబా అర్షియా చెబుతున్నారు.

## ఊరిస్తున్నా.. ఊరటనిచ్చేదెన్నడు?

- ఓటీఎస్‌పై నీలినీడలు
- 10 వేల మందికి పైగా ఎదురుచూపులు

**తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే:** ఏకకాల రుణ పరిష్కార పథకం (ఓటీఎస్) అమలుపై నీలినీడలు అలముకున్నాయి. గత ఆరు నెలల నుంచి పథకం ఊరిస్తూనే ఉన్నా.. అమలులో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. వివిధ కారణాలతో రుణాలు చెల్లించలేని రైతులకు ఓటీఎస్ ఒక వరమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడీసీసీ బ్యాంకులకు ఛైర్మన్లను నియమించింది. ఇందులో భాగంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ ఎం.కేశవరెడ్డికి అవకాశం దక్కింది. ఆప్కాబ్ సమావేశంలో సదరు పథకంపై ప్రత్యేకంగా చర్చించి కొలిక్కి తెచ్చారు.

**మార్గదర్శకాలు రూపొందించక..** పథకానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా ఓటీఎస్ అమలు చేయాలని ఆప్కాబ్ బోర్డు సమావేశంలో ప్రతిపాదించగా ఆమోదించారు. ప్రతిపాదనల అమలుపై ఆప్కాబ్ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం సహకార కమిషనర్ కార్యాలయంలో దస్త్రం పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 10వేల మందికి పైగా రైతులు పథకం కోసం ఎదురుచూస్తున్నారు. రైతుకు ఇచ్చే రాయితీని సహకార సొసైటీలు, సహకార బ్యాంకు, ఆప్కాబ్ నిష్పత్తి ప్రకారం భరించాలి. ప్రస్తుతం సొసైటీలు రాయితీని భరించే పరిస్థితిలో లేదు. ఆప్కాబ్ భరించడానికి మొగ్గుచూపలేదని తెలుస్తోంది. బ్యాంకు మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు లాభాలు అంతంతమాత్రమే. సొసైటీల వాటా మూలధనంతో బ్యాంకు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సొసైటీలు, రైతుల మూలధనం దాదాపు రూ.123 కోట్ల వరకు ఉంది. మూలధనంపై సొసైటీలకు కనీసం వడ్డీలు చెల్లించలేదు. దీంతో సొసైటీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి.

### అనుమతి రాగానే అమలు చేస్తాం

ఎం.కేశవరెడ్డి, ఛైర్మన్, ఏడీసీసీ బ్యాంకు

ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఓటీఎస్ అమలు చేస్తాం. రైతులందరికీ మేలు చేయాలన్నదే మా అభిమతం. అందుకే ఆప్కాబ్‌పై ఒత్తిడి తెచ్చాం. ఇందుకు అధికారులు ఆమోదించారు. ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం.

## శిక్షిస్తారా.. తప్పిస్తారా?

### పశుసంవర్ధకశాఖ నిధుల స్వాహాపై విచారణ పక్కదారి

**ఈనాడు, అనంతపురం:** జిల్లా పశుసంవర్ధక శాఖ ఖాతాల నుంచి నిధులు కాజేసిన కొందరు అక్రమార్కులను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఓ ఉన్నతాధికారితో పాటు కిందిస్థాయి సిబ్బందిని కాపాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని సొంత ఖాతాలకు మళ్లించారనే ఆరోపణలతో పూర్వ జేడీ వెంకటస్వామి పింఛను సొమ్మును నిలిపివేయడంతో పాటు సీనియర్ అసిస్టెంట్ సుశీలను సస్పెండ్ చేశారు. 2022 నుంచి విభాగానికి చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించగా మరికొందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అవినీతిపరులకు ప్రస్తుతం ఉన్న అధికారులు కొందరు సహకరిస్తుండటంతో విచారణ ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

**మరో జేడీ హస్తం..** పశుసంవర్ధకశాఖలో వివిధ పథకాల అమలుకు 33 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు తెలుస్తోంది. వైకాపా హయాంలో పనిచేసిన అధికారులు 8 ఖాతాల్లోని సుమారు రూ.2 కోట్ల సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. భవిష్యత్తులో ఎవరికీ అనుమానం రాకుండా ఖాతాలను శాశ్వతంగా మూసేశారు. మిగిలిన ఖాతాల్లో ఎంత సొమ్ము ఉంది? ఎంత పక్కదారి పట్టిందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో పనిచేసిన మరో జేడీ హస్తం ఉందనే విషయం విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. ఆయన హయాంలో రూ.7 లక్షల మేర నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసినట్లు సమాచారం.

**వైద్యుడి ప్రమేయం?** నిధుల స్వాహాలో ఓ వైద్యుడి ప్రమేయం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఒకేసారి రూ.1.50 లక్షల మేర బిల్లులు డ్రా చేసుకున్నాడు. నిబంధనల మేరకు ఒక బిల్లులో రూ.5 వేలు మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంది. అవేమి పట్టకుండా డిపార్ట్‌మెంట్ ఖర్చుల పేరుతో రూ.లక్షలు నొక్కేశారు. గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో శకటాల రూపకల్పనలోనూ స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా బ్యాంకు ఖాతాల లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి అవసరం ఉంది.

దేవేంద్రనాయక్‌ను అభినందిస్తున్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, అధ్యాపకులు

## యువజనోత్సవాలకు ఎంపిక

**ఎస్కేయూ, న్యూస్‌టుడే:** ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు చెందిన విద్యార్థి దేవేంద్రనాయక్ అంతర్రాష్ట్ర యువజనోత్సవాలకు ఎంపికయ్యాడు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు చెన్నైలో జరిగే యువజనోత్సవాల్లో విద్యార్థి పాల్గొంటాడు. వివిధ రాష్ట్రాల యువతతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి ఉపన్యాసాలు, కార్యశాలల్లో ఎస్కేయూ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈమేరకు ప్రిన్సిపల్ పద్మశ్రీ, అధ్యాపకులు లక్ష్మీనారాయణ, నాగలక్ష్మి, విష్ణుప్రియ తదితరులు అభినందించారు.

## ప్రధానితో పరీక్షా పే చర్చా

### ఈనెల 14 వరకు దరఖాస్తుల ఆహ్వానం

**ఎస్కేయూ, న్యూస్‌టుడే:** కొన్నేళ్లుగా విద్యార్థుల్లు, వారి తల్లిదండ్రులకు పరీక్షలంటే భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ 'పరీక్షాపే చర్చా' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధాని విద్యార్థులకు నేరుగా మార్గనిర్దేశం చేస్తారు. ఈసారి కూడా పరీక్షాపే చర్చా నిర్వహించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించారు. ఇందులో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే అవకాశం ఉంది.

**ఏమి చేయాలి..** కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. innovativeindia1.mygov.in లింకు ద్వారా ఆన్లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 5 బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఒక ప్రశ్నకు 500 అక్షరాలలోపు ప్రశ్నను వివరించాల్సి ఉంటుంది.

## 90 గ్రామాలు.. 100 రోజులు

### నాలుగో విడత భూరీసర్వే ప్రారంభం

**అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం భూ రీసర్వేపై ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగో విడత రీసర్వేకు శ్రీకారం చుట్టింది. 31 మండలాల పరిధిలో 90 గ్రామాల్లో వంద రోజుల్లో సర్వే పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్ పేర్కొన్నారు. ఈ విడతలో జిల్లా వ్యాప్తంగా 4.88లక్షల ఎకరాలను సర్వే చేయాల్సి ఉంది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో 198 గ్రామాల్లో భూ రీసర్వే ఇష్టారాజ్యంగా చేయడంతో భారీగా తప్పులు దొర్లాయి. వాటిని కూటమి ప్రభుత్వ సరిచేస్తోంది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత మూడు విడతల్లో 79 గ్రామాల్లో సర్వే జరిగింది.

**ఏ మండలంలో ఎన్నంటే..** జిల్లా వ్యాప్తంగా 503 గ్రామాలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వంలో 198, ప్రస్తుతం 169 కలిపితే 367 గ్రామాల్లో రీసర్వే నడుస్తోంది. ఇందులో కొన్నింటిలో పూర్తిగా.. మరికొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. తక్కిన గ్రామాల్లోనూ రానున్న సంవత్సరంలోపు పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రస్తుతం నాలుగో విడతలో మండలాల వారీగా పరిశీలిస్తే... తాడిపత్రిలో 8 గ్రామాలు, పామిడిలో ఐదు, అనంత గ్రామీణం, యల్లనూరు, పెద్దవడుగూరు, ఉరవకొండ, కళ్యాణదుర్గంలో నాలుగు చొప్పున, కూడేరు, పెద్దపప్పూరు, పుట్లూరు, శింగనమల, గుత్తి, గుంతకల్లు, విడపనకల్లు, బెళుగుప్ప, బొమ్మనహాళ్, బ్రహ్మసముద్రంలో మూడు గ్రామాల చొప్పున, ఆత్మకూరు, బీకే సముద్రం, నార్పల, గార్లదిన్నె, రాప్తాడు, వజ్రకరూరు, యాడికి, డి.హీరేహాళ్, కంబదూరు, కుందుర్పి, గుమ్మఘట్ట, రాయదుర్గం, శెట్టూరు మండలాల్లో రెండు గ్రామాల చొప్పున భూ రీసర్వే జరగనుంది.

## కళాత్మక వ్యవసాయం!

ఎత్తైన కొండవాలు.. కనుచూపుమేర పచ్చని పంటలు.. రాళ్లతో నిర్మించిన గట్లు అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు ఎక్కడైనా కళాత్మకంగా అందులో రాణించవచ్చని నిరూపిస్తున్నారు. పుట్టపర్తి నుంచి నల్లమాడ వెళ్లే దారిలో అమగొండపాళ్యం గ్రామస్థులు కొండలపై వేరుసెనగ, మొక్కజొన్న, టమాటా, పశువులకు మేత కోసం గడ్డిని పెంచుతున్నారు. నేల క్రమక్షయాన్ని తొలగించుకోవడానికి ఆ గుట్టలోని రాళ్లను ఐదు అడుగులు కంటే ఎత్తులో గోడలా నిర్మించారు. బోర్లు తవ్వుకొని గుట్టపైకి పైపులు ఏర్పాటు చేసుకొని పంటలకు తడి అందిస్తున్నారు. ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

- ఈనాడు, అనంతపురం

## ఆదరణ లేక.. పనికి రాక

**యాడికి, న్యూస్‌టుడే:** చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన మగ్గం పరికరాలు వృథాగా మారాయి. గత తెదేపా ప్రభుత్వం 'ఆదరణ' పథకం ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులు పట్టు చీరలు నేసేందుకు అవసరమైన జకాడ్లు, మగ్గం తదితర సామగ్రిని రాయితీతో ఇచ్చేందుకు యాడికికి తీసుకొచ్చారు. అయితే పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వృథాగా మారాయి. ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న ఓ గదిలో ఉంచడంతో పెచ్చులూడి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వృథాగా మారిన చేనేత సామగ్రి

## రాష్ట్ర పండగలా వేమన జయంతి

**కదిరి, న్యూస్‌టుడే:** ప్రజాకవి, యోగివేమన జయంతిని ఈనెల 19న రాష్ట్ర పండగలా జరుపుకొనేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. వేమన జయంతిని జరుపుకోవటానికి కదిరి నియోజకవర్గం కటారుపల్లి సరైన స్థలంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దసంఖ్యలో తీసుకురావాలని పిలుపునిచ్చారు. సాహిత్య పరిశోధకుడు ఉద్దండం చంద్రశేఖర్, గాయకుడు సుధాకర్ మాట్లాడుతూ జయంతి సందర్భంగా యోగివేమనకు పద్యగానం, నాటిక, వంటి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.







(c) eenadu

## గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌కు నియామక ఉత్తర్వులు

**అనంత నగరపాలక, న్యూస్‌టుడే :** అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్‌ను నియమిస్తూ పాఠశాల విద్య, ప్రజా గ్రంథాలయాల విభాగం ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలోనే ఆయన్ను నియమించారు. అయితే జీఓ రావాల్సి ఉండటంతో ఆయన బాధ్యతలు స్వీకరణ కొంత జాప్యం అవుతూ వచ్చింది. జీఓ రావడంతో ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంకా ఐదు మంది డైరెక్టర్లను నియమించాల్సి ఉంటుంది.

# యూనిట్లు 55..ప్రారంభం 8

**● పనిచేస్తున్నవి నాలుగే.. ● ఉపాధి చూపని టెక్స్‌టైల్ పార్కు**

**రాయదుర్గం, న్యూస్‌టుడే:** ఒకటా రెండా.. సుమారు 20 ఏళ్లుగా రాయదుర్గం టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కళ తప్పింది.! వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇరవై ఏళ్ల కిందట తలపెట్టిన టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది. రాయదుర్గం పట్టణంలోని 74. ఉడేగోళం సమీపంలో 15 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి రూ.4 కోట్లతో అన్ని వసతులు కల్పించినా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

### తాఖీదులు జారీ చేసినా..

టెక్స్‌టైల్ పార్కులో 2006లో మొత్తం 55 యూనిట్ల ఏర్పాటుకు అధికారులు స్థలాలు కేటాయించి ..వసతులు కల్పించారు. అయినా ఇప్పటివరకు కేవలం 8 యూనిట్లు మాత్రమే ప్రారంభించగా.. వాటిల్లో ప్రస్తుతం నాలుగు కొనసాగుతుండగా మిగిలినవి మూతపడ్డాయి. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాని 47 యూనిట్ల స్థలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వెంటనే యూనిట్లు ఏర్పాటు చేయాలని గతంలో పలు సందర్భాల్లో చేనేత, జౌళిశాఖ అధికారులు వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. అయినా స్పందించకపోవడంతో ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ గతంలో ఉన్న గార్మెంట్స్ పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయాలనే నిబంధనలను సడలించి వ్యాపారులకు తాఖీదులు జారీ చేసింది. దీంతో అహుడా(అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అనుమతుల కోసం 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. మారిన నిబంధనల ప్రకారం టెక్స్‌టైల్ పార్కులో హ్యాండ్‌లూమ్స్, పవర్ లూమ్స్, అల్లికలతోపాటు చేనేత, జౌళిశాఖకు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లభించింది.

**ఇదే చివరి అవకాశం**

టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు వ్యాపారులకు చివరి అవకాశం ఇచ్చాం. గడువులోగా యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోతే కేటాయించిన స్థలం రద్దు చేస్తాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

**-వరప్రసాద్, సహాయ సంచాలకులు, జిల్లా చేనేత,జౌళి శాఖ**

## 'వైకాపా విష ప్రచారాలను తిప్పికొడతాం'

108 వాహన చోదకులతో మాట్లాడుతున్న టీసీ వరుణ్

**తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే:** రాష్ట్రంలో 108, 104 సేవలపై వైకాపా నాయకుల చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ వెల్లడించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 108, 104 సేవలు అధ్వానంగా ఉండేవని, కూటమి ప్రభుత్వంలో వాటి సేవలు మెరుగుపడటాన్ని ఓర్వలేకనే బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం సర్వజన ఆసుపత్రిలో ఉన్న 108, 104 సేవలను ఆయన పరిశీలించి సిబ్బందితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ సీఎంగా ఉన్నపుడు అత్యవసర సేవల సిబ్బందికి అసలు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. అనేక వాహనాలకు మరమ్మతులు లేక తుప్పపట్టిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. అంబులెన్స్ వాహనాల్లో వీడియో మానిటర్ ద్వారా వైద్య నిపుణులు సిబ్బంది ద్వారా చికిత్సలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. జనసేన నగర అధ్యక్షుడు పి.బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

## కొత్తరకం పప్పుసెనగ సాగు చేయండి

తెగుళ్లు సోకిన పప్పుసెనగ పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

**బెళుగుప్ప, ఉరవకొండ, న్యూస్‌టుడే:** పప్పుసెనగలో తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే కొత్తరకం విత్తనాలను రైతులు సాగు చేసుకోవాలని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని ఆమిద్యాల, కౌకుంట్ల, రాకెట్ల, తగ్గుపర్తి గ్రామాల్లో సాగులో ఉన్న పప్పుసెనగ పంటను రైతులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వేరుకుళ్లు తెగుళ్లను అధిగమించి, అధిక దిగుబడి సాధనకు కొత్త రకం విత్తనం 'ఎన్‌బీఈజీ-1267'ను సాగు చేయాలన్నారు. ఇవి కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు చంద్రాయుడు, మల్లికార్జున, శిరిష, యుగంధర్, హరిణి, రైతులు ఎర్రిస్వామి పాల్గొన్నారు.

## 27 నుంచి లఘుచిత్రోత్సవాలు

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న డిప్యూటీ కలెక్టర్ జి.రామకృష్ణారెడ్డి తదితరులు

**తపోవనం (అనంత గ్రామీణం):** అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 31 వరకు నిర్వహించనున్న లఘుచిత్ర ఉత్సవాలకు సంబంధించి గోడపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. అనంతపురం క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ జి.రామకృష్ణారెడ్డి, ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బి.మురళీధర్‌రావు, సెయిల్ విశ్రాంత జీఎంలు రఘునాథరెడ్డి, సూర్యనారాయణ, ట్రాన్స్‌కో డీఈఈ బంగారుబాబు, రోటరీక్లబ్ అధ్యక్షుడు గల్లా హర్ష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి, చెడుకి సంబంధించి ప్రజలను జాగృతం చేయడానికి నిర్మించిన లఘుచిత్రాలను ఎంపిక చేసి ఉత్సవాల్లో అవార్డులు అందజేస్తామన్నారు. ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందించి ప్రోత్సహిస్తామని సొసైటీ అధ్యక్షుడు రషీద్ తెలిపారు. జనవరి 20లోగా లఘుచిత్రాలను తమకు పంపాలని సూచించారు. మూడు రోజుల పాటు వాటిని ప్రదర్శించి ఉత్తమ చిత్రాలను, నటీనటులను, సాంకేతిక నిపుణులను సత్కరిస్తామని ఆయన వివరించారు.

## రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలి

ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్

**పుట్టపర్తి, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఎంపీ బీకే పార్థసారథి ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఎంపీతో పాటు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కరుణసాగర్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, సంస్కృతీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

## పంటపొలాల్లోకి హెచ్చెల్సీ లీకేజీ నీరు

చీనీ తోటల్లోకి వెళుతున్న నీరు

**గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే:** మండల పరిధిలోని పెనకచెర్ల గ్రామం సమీపంలో మంగళవారం నుంచి హెచ్చెల్సీ కాలువ గేట్లు వద్ద లీకేజీ నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో చీనీ తోటల్లో నీరు పారుతోంది. దీంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న తోటల్లోనూ, పెనకచెర్ల నుంచి పెనకచెర్ల డ్యామ్‌కి వెళ్లే రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. హెచ్చెల్సీ అధికారులు స్పందించి నీరు ప్రవహించకుండా మరమ్మతులు చేసి పంటలను రక్షించాలని అన్నదాతలు కోరుతున్నారు.

## ఉత్కంఠగా జాతీయ ఫుట్‌బాల్ పోటీలు

**అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే:** ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్‌స్పైర్ కప్ అండర్-17 జాతీయ బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన పోటీలో ఆ జట్టు పూజల్ క్లబ్ జట్టుపై 1-0 గోల్‌తో సంచలన విజయం సాధించింది. ఆట 49వ నిమిషంలో అనంత అమ్మాయి నమ్రత అద్భుతమైన గోల్ చేసి జట్టు గెలుపు ఖరారు చేసింది. మరో పోటీలో నర్మదా వ్యాలీ జట్టు ఆస్కర్ ఫౌండేషన్ జట్టు 9-0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. సోమ్ని, తేజస్విని, శాంతి, అంబిక, ఆకాంచ చెలరేగడంతో వరుస గోల్స్ నమోదయ్యాయి. బెంగళూరు క్లబ్, పుదువల్ యూనికార్న్స్ జట్ల మధ్య జరిగిన పోటీ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో ఏ జట్టు ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోవడంతో డ్రాగా ప్రకటించారు. ఇంకో పోటీలో టర్న్ ప్రో క్లబ్ జట్టు 5-1 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై ఘనవిజయం సాధించింది. దర్శిని, సంధ్యా, ధిరితి, లక్కియాలు ప్రతిభ చూపి గోల్స్ చేయడంతో జట్టు గెలిచింది. మరో పోటీలో ఫాల్కన్ జట్టు నాంది ఫౌండేషన్‌పై 12-0 గోల్స్ తేడాతో అలవోకగా గెలిచింది. శాన్వి, రేష్మా, అదితి, మాలతి, చిత్ర, హర్షిత, సరస్వతిలు అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. సాయంత్రం జరిగిన పోటీలో యువ ఫౌండేషన్ జట్టు కెంప్ జట్టును 6-1 గోల్స్‌తో మట్టికరిపించింది. నిశా, సరస్వతి, వైష్ణవి, రాజ్‌నందినిలు బాగా రాణించారు. ఈ పోటీలు గురువారం కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

## రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు: కాలవ

**బొమ్మనహాళ్, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌లో రాయలసీమలోనే రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం శ్రీధరఘట్టలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలలోపే 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో రూ.60 కోట్లు జమ చేయడం విశేషమన్నారు. ఈసారి ముందస్తుగా ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టడంతో లక్ష్యాన్ని అధిగమించి సీమలో నంబర్‌వన్‌గా నిలిచామన్నారు. శ్రీధరఘట్ట సొసైటీ పరిధిలోని గోనేహాళ్, శ్రీధరఘట్ట రైతుసేవా కేంద్రాల పరిధిలో ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరెడ్డి, జిల్లా తెదేపా ఆర్గనైజింగ్ కార్యదర్శి బలరామిరెడ్డి, సీనియర్ నాయకులు కొత్తపల్లి తిమ్మరాజు, ముల్లంగి నారాయణ స్వామి, మాజీ జడ్పీటీసీ సభ్యులు మల్లికార్జున, మాజీ సర్పంచి గోవిందరెడ్డి, రవిచంద్ర, మల్లికార్జున పాల్గొన్నారు.

## నకిలీలను తొలగించారంతే!

**అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే :** నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి ఉద్యోగాలు పొందటంతో పాటు దర్జాగా మూడేళ్ల పాటు ఉద్యోగాలు చేసిన వ్యక్తులపై ఫిర్యాదులు అందటం, 'ఈనాడు'లో వరుస కథనాలు ప్రచురితమవటంతో ఎట్టకేలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐదుగురిని ఉద్యోగాల నుంచి తొలగించారు. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేసిన వారి నుంచి మూడేళ్లపాటు వారు తీసుకున్న నెలసరి వేతనాలను రికవరీ చేయకపోవడం గమనార్హం. వైకాపా హయాంలో అడ్డగోలుగా కొందరు అధికారులు డబ్బులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టటంలో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రి, కదిరి, ధర్మవరం ఏరియా ఆసుపత్రుల్లో గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్‌లుగా పని చేస్తున్న మహమ్మద్‌హనీఫ్, మణికంఠరెడ్డి, కృష్ణకాంత్, పెనుకొండ సీహెచ్‌సీ గ్రేడ్ -2ల్యాబ్ టెక్నీషియన్ రాజాకుళ్లాయప్పలను ఉద్యోగాల నుంచి తొలగించిన వారిలో ఉన్నారు.

## జిల్లా స్థాయి పాలదిగుబడి పోటీలకు సర్వం సిద్ధం

**తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే:** పాల దిగుబడిలో మేటిని నిర్ధారించడానికి జిల్లా పశుసంవర్ధక శాఖ వినూత్నంగా జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. అనంతపురం గ్రామీణ మండలం ఆకుతోటపల్లిలో నిర్వహించిన పోటీల ఏర్పాట్లను బుధవారం రాత్రి ఇన్‌ఛార్జి కలెక్టర్ శివనారాయణశర్మ పర్యవేక్షించారు. గురువారం నిర్వహించే పోటీలు జిల్లా పశుసంవర్ధక శాఖ, ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో 'అనంత పాలధార' పేరుతో నిర్వహించనున్నారు. ఆయా ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చించారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్.ఎఫ్, జెర్సీ ఆవులు ఒకటో విభాగంలో, అన్ని జాతుల గేదెలు రెండో విభాగంలో, దేశీయ ఆవులు, గిర్, ఒంగోలు జాతి ఆవులకు మూడో విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. ఆయా విభాగాల్లో ప్రథమస్థానానికి రూ.15వేలు, రెండోస్థానానికి రూ. 10వేలు, మూడోస్థానానికి రూ. 5వేల నగదు బహుమతులు అందజేస్తామన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్, డీడీలు రమేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, ఏడీలు ప్రకాశ్, రత్నకుమార్, రామచంద్రారెడ్డి, స్థానిక పశువైద్యురాలు ఉషా పాల్గొన్నారు.

## కేఫ్‌లలో పోలీసుల తనిఖీ

తనిఖీలు చేస్తూ..

**అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే :** జిల్లా కేంద్రంలో గంజాయి కట్టడి చర్యల్లో భాగంగా అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేశారు. త్రీటౌన్ పరిధిలోని కేఫ్‌లు, స్థానిక రెండో రోడ్డు, మూడో రోడ్డు, శాంతినగర్ రోడ్డు ప్రాంతాల్లో స్నిఫర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత, గంజాయి కట్టడి దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, కేఫ్ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

## ఎనిమిది తులాల బంగారు ఆభరణాల చోరీ

**రాప్తాడు, న్యూస్‌టుడే:** రాప్తాడులో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు రాప్తాడు సి.ఐ శ్రీహర్ష తెలిపారు. రాప్తాడుకు చెందిన చిన్న ఉజ్జినప్ప వ్యవసాయం, గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయాన్నే భార్య, కుమారుడు కలిసి పొలం పనులకు వెళ్లాడు. రాత్రి 9 గంటల తరువాత భార్య, కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా దొంగలు కిటికీ ధ్వంసం చేసి లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

## రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ముని

**గుత్తి, న్యూస్‌టుడే:** అమ్మవారి దేవరకు వెళ్లి తిరిగి ఊరికి వెళుతున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంతకల్లు మండలంలోని నాగసముద్రంకు చెందిన దాసరి ముని(40)తన బంధువు సురేశ్‌తో కలిసి మెలకలపెంటలో బుధవారం జరిగిన దేవరకు వెళ్లారు. అనంతరం ఊరికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా మార్గమధ్యంలోని రజాపురం వద్ద లారీ ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సురేశ్ పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

## సర్వజనాసుపత్రిలో గొడవ

**అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే :** జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల మధ్య బుధవారం గొడవ జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడ్డారు. గతంలో ఆసుపత్రి పారిశుద్ధ్యం పనులను ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించేది. ప్రభుత్వం మారాక ఆ ఏజెన్సీ స్థానంలో కొత్త ఏజెన్సీ వచ్చింది. దీంతో పాత ఏజెన్సీలో పని చేస్తున్న యాభై ఏళ్ల వయసు దాటిన మహిళలను ఇటీవల తొలగించారు. దీన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళన చేశారు. ఆ సమయంలో పద్మావతి అనే కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈక్రమంలో ఈమెకు ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రిలో విధులకు హాజరైంది. ఆమెకు సహాయంగా మరో కార్మికురాలు నల్లమ్మ వెళ్లింది. కార్మికురాలిని విధుల్లోకి రాకుండా ఏజెన్సీలోని సూపర్‌వైజర్, మరికొందరు అడ్డుకున్నారు. ఈక్రమంలో కార్మికులకు, ఏజెన్సీ వారికి ఘర్షణ జరిగింది. యశ్వంత్ మరికొందరితో కలిసి నల్లమ్మ అనే కార్మికురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తోటి కార్మికులు చికిత్సకు తరలించారు. ఈవిషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఆమెను పరామర్శించారు. దాడి చేసిన వారిని శిక్షించాలని, కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

## పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు!

**పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే:** కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాదినేని మహేష్ హత్య కేసులో ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బుధవారం కొత్తచెరువు పోలీసులు నిందితులను ఘటనా స్థలానికి తీసుకొచ్చి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, మహేష్ ద్విచక్రవాహనాన్ని హంద్రీనీవా కాలువ నుంచి వెలికి తీశారు. ఈనెల ఒకటిన మహేష్ హత్య జరిగిన విషయం విదితమే. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.

## ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడి

**గుత్తి, న్యూస్‌టుడే :** గుత్తికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వాసుపై బుధవారం సాయంత్రం ఓ ప్రజాప్రతినిధి అనుచరులు దాడి చేశారు. సదరు కానిస్టేబుల్ తెదేపాలోని ఓ వర్గంలో ఉంటూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని స్వచ్ఛంద పదవీరమణ చేసేందుకు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. అనంతపురం రోడ్డులోని స్థలాన్ని కొనుగోలు చేసుకుని ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఆ స్థలంపై తెదేపాలోని రెండు వర్గాల మధ్య వివాదం ఉంది. వాసు చేపట్టిన నిర్మాణాలను ప్రజాప్రతినిధి అనుచరులు ఉదయాన్నే కూల్చివేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివాద స్థలంలోనే రెండువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో బల ప్రదర్శనకు దిగారు. ఒకరి నొకరు దూషించుకున్నారు. ఈక్రమంలో నిర్మాణాలను కూల్చివేసిన ఓ వర్గానికి చెందిన తెదేపా కార్యకర్తలు వాసు ఇంటిపైకి దాడికి వెళ్లి అక్కడున్న తన స్కార్పియో అద్దాలను ధ్వంసం చేశారు. తనపై కూడా కొందరు దాడి చేసి గాయపరిచినట్లు వాసు ఆరోపిస్తున్నారు. ఈవిషయమై పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

## పథకం ప్రకారమే హత్య

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ, ఎస్ఐ

**తనకల్లు, న్యూస్‌టుడే:** తన భార్యను తీసుకెళ్లాడన్న అక్కసుతో పథకం ప్రకారమే ఈశ్వరప్పను నలుగురు అన్నదమ్ములు కలిసి హత్య చేశారని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి పేర్కొన్నారు. బుధవారం తనకల్లు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 1న రాగినేపల్లికి చెందిన ఎర్రి హరి తన భార్యను ఈశ్వరప్ప అనే వ్యక్తి తీసుకెళ్లాడన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వారు తిరుపతి జిల్లా గూడూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. హరి, గంగులప్పతో కలిసి వారి సొంత వాహనంలో పోలీసులు అక్కడికి వెళ్లి ఈశ్వరప్పతోపాటు వివాహిత, మరో మహిళను అదుపులోకి తీసుకొని ఈ నెల 5న తనకల్లు స్టేషన్ తీసుకొచ్చారు. హరి సూచనల ప్రకారం అతని అన్న చిన్నప్ప రెండు వేటకొడవళ్లను తీసుకొని పోలీస్‌స్టేషన్ వద్ద వేచి ఉన్నాడు. ఈశ్వరప్ప వాహనం దిగి స్టేషన్‌లోకి వెళుతుండగా హరి, చిన్నప్ప వేటకొడవళ్లతో నరకడంతో అక్కడే కుప్పకూలాడు. గంగులప్ప, శంకరప్ప ఎవరూ అడ్డురాకుండా బెదిరించారు. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్ రామాంజనేయులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. మార్క్యూరివాండ్లపల్లి క్రాస్ వద్ద ఉన్న నిందితులను కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర, నల్లచెరువు, తనకల్లు ఎస్ఐలు మగ్బుల్ బాషా, గోపి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వేటకొడవళ్లు, కారు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

## వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకుల ఆత్మహత్య

### *వివాహం కావడంలేదని మనస్తాపంతో...*

గొల్ల బడప్ప

**రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే:** మండలంలోని పల్లేపల్లి గ్రామంలో వివాహం కాలేదని జీవితంపై విరక్తి చెందిన గొల్ల బడప్ప(29) అనే యువకుడు బుధవారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామ ప్రజల కథనం ప్రకారం.. జడక్క ఆరుగురు సంతానంలో బడప్ప చిన్నవాడు. భవన నిర్మాణ రంగంలో బేలుదారిగా పని చేసేవాడు. వయస్సు దాటుతున్నా వివాహం కాకపోవడంతో కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బడప్ప బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

### *కొత్తచెరువులో రైలు కిందపడి..*

రెడ్డికుమార్

**కొత్తచెరువు, న్యూస్‌టుడే:** కొత్తచెరువుకు చెందిన రెడ్డికుమార్ (25) రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. పోతులప్ప గుడి దగ్గర నివసిస్తున్న నాగరత్నమ్మ ఏకైక కుమారుడు రెడ్డికుమార్ చిన్నప్పటి నుంచి కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఐదేళ్ల క్రితం భర్త నాగేంద్ర మృతి చెందడంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. ఇల్లు తప్ప ఎలాంటి జీవనాధారం లేకపోవడంతో ఆమె కూలీ పనులతో జీవనం సాగిస్తూ కుమారున్ని డిగ్రీ వరకూ చదివించింది. నయంకాని జబ్బుతో నిరంతరం బాధపడుతూ మనస్తాపం చెందిన రెడ్డికుమార్ మంగళవారం సాయంత్రం రైల్వే సొరంగం దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణరెడ్డి, సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.


EENADU Classifieds

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I, PINJARI MALAMBI (formerly D.MABBI), W/o. Lalu Sab and D/o. Pinjari Raghunath Bonsley, R/o. 18/292, Guntakal, Ananthapur District, A.P.-515801, Have changed my name from D.MABBI to PINJARI MALAMBI vide affidavit dated 07-01-2026.

REAL ESTATE

LAND FOR SALE

**ఉరవకొండ నుంచి** చీకలగుర్కికి వెళ్లు రోడ్‌లో రోడ్డు సైడ్. ఉరవకొండకు 5 కి.మీ హైవే రోడ్‌కు 2 కి.మీ. 6 ఎకరాల వ్యవసాయ పొలం అమ్మబడును. ✆: 9490445625, 9440154664.

JOBS

Required Civil Site Supervisors/Engg/Diploma with or without Experience. Location Karnataka. Contact: 9347083151

**అనంతపురం టౌన్‌లో** ప్రముఖ షోరూం నందు మార్కెటింగ్ & సేల్స్‌మెన్స్ & ఆఫీస్ స్టాఫ్‌గా పనిచేయడానికి స్త్రీ/ పురుషులు కావలెను. 9493398186.

**ప్రముఖ కంపెనీలో** కురుగుంట అనంతపురం దగ్గర పనిచేయుటకు అకౌంటెంట్, స్త్రీ/పురుష కావలెను. TALLY వారికి ప్రాధాన్యత. ✆: 79890 17385 మంచిజీతం.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K ✆: 89776 39662, 89776 39663

**అనంతపురంలోని మిలిటరీ** క్యాంటీన్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. అర్హత 10th, సంప్ర. ఫోన్: 9440075488.

**మయూరిటైల్స్&శానిటరీ** షోరూంలో పనిచేయుటకు అనుభవంకల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్) కావలెను. జీతం: 16,000/- + ఇన్సెంటివ్స్. బళ్లారిరోడ్, సాయిబాబాగుడి దగ్గర, ATP. ✆ : 9848189744.

**ATP టౌన్** నందు పనిచేయడానికి లేడీ టెలీకాలర్స్ కావలెను. Age: 21 to 40 అనుభవం కల్గిన వారికి ప్రాధాన్యత, ఆకర్షణీయమైన జీతం. ✆: 8919882518.

MARKETING/ SALES

**సేల్స్ ఎగ్జిక్యూటివ్స్** & సేల్స్‌మెన్స్ కావలెను. రాయల్ ఎలక్ట్రికల్స్ Opp: హిమాలయ టీ స్టాల్, RTC కాంప్లెక్స్, బస్టాండ్ రోడ్, ATP ✆: 9346222506, 9899613858

**గమనిక**

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

(c) eenadu

రాయదుర్గం

•రాయదుర్గం •కళ్యాణదుర్గం •ఉరవకొండ

## గ్రామ దేవతలకు ఎంపీ పూజలు

ఎంపీని ఆహ్వానిస్తున్న గ్రామస్థులు

**విడపనకల్లు, న్యూస్‌టుడే:** విడపనకల్లు మండలం వి.కొత్తకోట గ్రామంలో శ్రీమారెమ్మ, శ్రీదేవమ్మ అమ్మవార్ల ఆలయాల్లో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మించాలని స్థానికులు ఎంపీని కోరగా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్, సర్పంచి తిమ్మరాజు, మాజీ ఎంపీపీ ప్రతాప్‌నాయుడు, తెదేపా నాయకులు వన్నూరుస్వామి, హనుమంతు రాయుడు, నాగరాజు, దిలీప్ పాల్గొన్నారు.

## ‘పీఠాధిపతిని ఇబ్బంది పెట్టడం తగదు’

డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి

**ఉరవకొండ, న్యూస్‌టుడే:** కర్ణాటకలోని తుంకూరులో గవిమఠం సంస్థాన శాఖ మఠం విషయంలో మఠం ఇన్‌ఛార్జి మేనేజరు రాణి పీఠాధిపతి చెన్నబసవ రాజేంద్రస్వామికి తాఖీదులు ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఇబ్బందులకు గురిచేయడం బాధాకరమని మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి పేర్కొన్నారు. బుధవారం ఆయన మఠంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 98 ఏళ్ల వయస్సులో వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్న చెన్నబసవ రాజేంద్రస్వామిని కష్టపెట్టడం తగదన్నారు. అలాగే మఠం బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతున్న వేళ సహాయ కమిషనరు హోదా కలిగిన శాశ్వత అధికారిని ఇక్కడ నియమింపజేయాలని కోరారు.

## బెస్తల అభ్యున్నతికి తోడ్పాటునివ్వాలి

మాట్లాడుతున్న కె.వి.రమణ

**రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే:** రాష్ట్రంలో బెస్తల అభివృద్ధికి ప్రభుత్వాలు సహకరించాలని అనంతపురం జిల్లా ఆ సంఘం అధ్యక్షుడు కె.వి.రమణ డిమాండ్ చేశారు. డి.కొండాపురంలో బుధవారం బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో గ్రామ శాఖను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డి.కొండాపురంలో కుల దైవమైన గంగమ్మ దేవత ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఆయన ఎమ్మెల్యే కాలవను కోరారు. డి.కొండాపురం బెస్త సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నాగేంద్ర, అధ్యక్షుడిగా మహేష్, ఉపాధ్యక్షులుగా శివ, ప్రభాకర్, కార్యదర్శిగా సురేష్, ట్రెజరర్‌గా రాఘవేంద్ర ఎన్నికయ్యారు. అనంతపురం బెస్త సంఘం ఉపాధ్యక్షుడు గంగప్ప పాల్గొన్నారు.

## డిపాజిట్‌దారుల వివరాలు సమర్పించండి

**ఉరవకొండ, న్యూస్‌టుడే:** ఉరవకొండ టౌన్ బ్యాంకులో 4811 మంది డిపాజిట్‌దారులు ఉండగా రూ.5.92 కోట్ల మేర డిపాజిట్లు ఉన్నాయని ఆ బ్యాంకు లిక్విడేటర్ అరుణకుమారి బుధవారం పేర్కొన్నారు. బ్యాంకు మూతపడటంతో ఇప్పటికే 1110 మంది డిపాజిట్‌దారులకు రూ.4.20 కోట్ల నగదు చెల్లించామన్నారు. మిగతా 3711 మందికి రూ.1.72 కోట్లు మేర చెల్లింపులు చేయాల్సి ఉందన్నారు. వారంతా ఒరిజనల్ డిపాజిట్ పత్రాలు, ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకాల జిరాక్స్‌లతో వచ్చి టౌన్ బ్యాంకు కార్యాలయంలో సంప్రదించి సొమ్ము తీసుకోవాలని కోరారు.

# సిబ్బంది లేక ఇబ్బంది!

◆ ఉన్నవారిపై పెరుగుతున్న ఒత్తిడి
◆ రాయదుర్గం ఏరియా ఆస్పత్రిలో దుస్థితి

**రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే:** రాయదుర్గం పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలలో సిబ్బంది కొరతతో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. వైద్యుల పోస్టులతోపాటు ఇతర విభాగాల్లోనూ ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండటంతో రోగులు వైద్యం కోసం గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. అధికారులు సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

### 23 మంది వైద్యులకు 9 మందే..

ప్రతిరోజు ఆస్పత్రికి సుమారు 600 నుంచి 800 మంది రోగులు వస్తుంటారు. వీరిలో సుమారు 50కి పైగా ఇన్‌పేషెంట్లుగా చేరుతారు. ఆస్పత్రిలో 23 మంది వైద్యులు పనిచేయాల్సి ఉన్నప్పటికీ 9 మంది మాత్రమే ఉన్నారు. రాత్రి విధుల్లో ఉన్నవారికి ఆఫ్ ఇవ్వాల్సి ఉన్నందున మిగిలిన ఏడుగురే రోగులకు చికిత్సలు చేయాల్సి వస్తోంది. సీనియర్ వైద్యులు రాత్రి విధులు నిర్వహించి తదుపరి ఆఫ్‌తీసుకున్న సమయంలో సాధారణ వైద్యులే చికిత్స అందించాల్సి వస్తోంది.

### స్టాఫ్ నర్సుల కొరత..

ఆస్పత్రిలో ప్రత్యక్షంగా సేవలందించే స్టాఫ్ నర్సులు 24 మంది ఉండాల్సినప్పటికి 17 మందే ఉన్నారు. దీంతో ఉన్నవారిపై పనిభారం పెరుగుతోంది. ఉదయం మహిళా, జనరల్ వార్డులకు కలిపి ఇద్దరు స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు. పై అంతస్తుల పురుషుల వార్డు, చిన్న పిల్లల వార్డుకు కలిపి ఇద్దరే నర్సులు ఉన్నారు. మధ్యాహ్నం, రాత్రిషిఫ్ట్‌లో కింది భాగంలో ఇద్దరు, పై అంతస్తులో ఒకరే రెండు వార్డులు కలిపి చూసుకోవాల్సి వస్తోంది. దీనికితోడు రాత్రి పూట ప్రసవాల కోసం గర్భిణులు వస్తే.. ఈ నర్సులే ఆపరేషన్ థియేటర్‌కు వెళ్లాల్సి వస్తోంది. వీటన్నింటి వల్ల విధి నిర్వహణలో ఉన్న నర్సులపై ఒత్తిడి పెరుగుతుంది. ఫార్మసీ విభాగంలో అయిదుగురికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఎక్స్‌రే విభాగంలోనూ ముగ్గురికి బదులు కేవలం ఒక డార్క్ రూం సహాయకుడు మాత్రమే పనిచేస్తున్నాడు.

### ఉన్నతాధికారులకు నివేదించాం

ఆస్పత్రిలోని ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాం. ఉన్న సిబ్బందితోనే రోగులకు ఇబ్బందులు రాకుండా వైద్య సేవలు అందిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఉన్న సిబ్బందికే మళ్లీ డ్యూటీలు వేసి సేవలు కొనసాగిస్తున్నాం.

- డా.మెర్సి జ్ఞానసుధ, మెడికల్ సూపరింటెండెంట్

## మేమున్నాం.. మీకు తోడుగా

రాయదుర్గం పట్టణం: 9666888046
కళ్యాణదుర్గం గ్రామీణం: 9985668661
ఉరవకొండ: 8008573071

**సమస్య:** అపిలేపల్లిలో పలు వీధుల్లో సీసీ దారులపై మురుగు ప్రవహిస్తుండటంతో అపరిశుభ్రంగా మారుతోంది. నివారణకు చర్యలు తీసుకోవాలి. **- గ్రామ యువకులు**

**సమాధానం:** పరిశీలించి మురుగు రోడ్లపై పారకుండా చర్యలు తీసుకుంటాం. **- లక్ష్మీశంకర్, ఏవో**

**సమస్య:** అల్లాపురం నుంచి ఏళ్లచింత వరకు రోడ్డు అస్తవ్యస్తంగా మారింది. వెంటనే మరమ్మతులు చేయించాలి. **-రామన్న, గ్రామస్థుడు**

**సమాధానం:** ఇప్పటికే మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు చేయిస్తాం. **-విజయ్‌కృష్ణ, ఏఈ**

**సమస్య:** కొలిమిపాళ్యం ప్రజలు కొన్నాళ్లుగా తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. **- ఈరన్న, గ్రామస్థుడు**

**సమాధానం:** వెంటనే సమస్యపై దృష్టిసారించి తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకుంటాం. **- రామాంజినేయులు, డిప్యూటీ ఎంపీడీఓ**

– న్యూస్‌టుడే, కుందుర్పి

## ముందుకు కదలని మురుగు

రాయదుర్గం పట్టణంలోని 16వ వార్డు ఎస్సీ బాలికల వసతి గృహం పక్కన కాలువలో మురుగు ముందుకు కదలకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దుర్గంధంతో పాటు దోమలు పెరిగి ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. కాలవ తక్కువ ఎత్తులో, రోడ్డు ఎత్తులో ఉండటంతో ఈ సమస్య నెలకొంది. వంద మీటర్ల దూరంలోనే ప్రధాన మురుగు కాలవ ఉన్నా మురుగు ఈ కారణంతో ముందుకు వెళ్లడం లేదు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ సిబ్బందిని పంపి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. **- న్యూస్‌టుడే, రాయదుర్గం**

## ఎక్కడ పడితే అక్కడేనా?

ప్రమాదాలు జరగకుండా, సభలు, కార్యక్రమాలు, నిరసనల సమయంలో వాహనాలను ప్రధాన మార్గం నుంచి ఇతర ప్రాంతాలకు మళ్లించే పోలీసు బ్యారికేడ్ వృథాగా మారింది. కళ్యాణదుర్గం పట్టణంలోని కనకదాస సర్కిల్‌లో రోడ్డు పక్కనే ఓ నివాసం వద్ద వంట చెరుకుకు ఈ బ్యారికేడ్ అడ్డుగా పెట్టారు. చివరకు ఇది ఇలానైనా పనికొచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిని ఉపయోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని పలువురు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం**

## భవన వ్యర్థాలన్నీ రోడ్డు పక్కనే!

అనంతపురం- రాయదుర్గం రింగు రోడ్డు ఇరువైపులా డంపింగ్ యార్డును తలిపిస్తోంది. పట్టణంలో కూల్చివేస్తున్న భవనాల వ్యర్థాలను రోడ్డు పక్కన పారబోస్తున్నారు. రింగు రోడ్డుకు అనుకునే ఈ వ్యర్థాలు వేస్తుండటంతో విశాలంగా మార్గం కుంచించుకుపోవడంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు వ్యర్థాల కుప్పను ఢీకొని పెనుప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇటీవలే రైల్వే స్టేషన్ ఎదురుగా భవన నిర్మాణ వ్యర్థాలను ట్రాక్టర్‌లో తీసుకొచ్చి పడేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణభార్గవను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. వ్యర్థాలు వేయకుండా కఠినంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. **- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం**

## చెత్తాచెదారం తొలగించండి.. మహాప్రభో

కంబదూరు గ్రామంలోని పలు వీధుల్లోని ఖాళీ స్థలాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో గ్రామ వీధులు అపరిశుభ్రంగా మారుతున్నాయి. వీటివల్ల సాయంత్రం వేళల్లో దోమలు విజృంభిస్తూ ప్రజలు అనారోగ్యంపాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విశాల ప్రదేశాల్లోని చెత్త కుప్పలను తొలగించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, కంబదూరు**

## ‘నిర్మల్ భారత్ అభియాన్’ యాత్ర

సైకిల్‌పై యువకుడు మేఘముద్

**ఉరవకొండ:** నిర్మల్ భారత్ అభియాన్, మేకిన్ ఇండియా ప్రాముఖ్యతను వివరిస్తూ కర్ణాటకలోని బెళగావి నగర సమీపంలోని కనగల పట్టణానికి చెందిన మేఘముద్ అనే యువకుడు సైకిల్‌పై తిరుమలకు యాత్ర చేపట్టారు. బుధవారం ఉరవకొండ మీదుగా ఈ యాత్ర కొనసాగింది.

## ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి

**కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే:** కళ్యాణదుర్గం బస్టాండ్ నుంచి బస్సు అనంతపురానికి బయల్దేరగా.. ద్విచక్రవాహనంపై వచ్చి మధ్యలో అడ్డగించిన సలావుద్దీన్ ఆయన కుమారుడు ఎందుకు బస్సు ఆపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అద్దెబస్సు డ్రైవర్ రాజారెడ్డిపై దాడి చేశారు. దీంతో ఆయన చేయి వేలు విరిగింది. స్థానికులు రాజారెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పట్టణ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.

# అమ్మ జాతర.. ఊళ్లే పులకించగా...

ఎమ్మెల్యే కాలవతోపాటు గ్రామపెద్దలు, నాయకులు

రాకెట్లలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు...

భోజనం చేస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు

**కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే:** ఉరవకొండ మండలం రాకెట్లలో బుధవారం జరిగిన దేవమ్మ దేవి జాతరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేతోపాటు, పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులతో భారీగా తరలివెళ్లారు. దీంతో కళ్యాణదుర్గం- ఉరవకొండ మార్గంలో ఎక్కడ చూసినా వాహనాల రద్దీ కనిపించింది.

**డి.హీరేహాళ్:** మురడి పంచాయతీలోని తమ్మేపల్లిలో దేవమ్మ దేవమ్మ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా కొనసాగింది. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, మార్కెట్ యార్డు ఛైర్మన్ హనుమంతరెడ్డి, క్లస్టర్ ఇన్‌ఛార్జి తలారి గంగాధర్‌లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామపెద్దలు గోపాల్, జయరామ్, చన్నవీర తదితరులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

**బొమ్మనహాళ్:** శ్రీధరఘట్ట గ్రామంలో దేవమ్మ దేవర ఉత్సవం వైభవంగా సాగింది. పూజల్లో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, తెదేపా నాయకులు బలరామిరెడ్డి, హనుమంతరెడ్డి, రవిచంద్ర, గోవిందరెడ్డి, తిమ్మరాజు, ముల్లంగి నారాయణ స్వామి తిప్పేస్వామి, సర్పంచి యోగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

**ఉరవకొండ:** ఉరవకొండ మండలం రాకెట్లలో దేవమ్మ ఉత్సవాలు ఘనంగా సాగాయి. ప్రతీ ఇల్లు బంధువులతో రద్దీగా కనిపించింది. తెదేపా నాయకుడు దేవినేని ధర్మతేజ ఇంటిలో జరిగిన దేవర కార్యక్రమానికి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

### ఘనంగా ధన్వంతరి హోమం

**రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే:** మల్లాపురం సమీపంలోని విప్రమలై లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలోని విశ్వశాంతి ఆశ్రమంలో హోమం వైభవంగా నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు రామమూర్తిస్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస పూజలు, లక్ష్మీనారాయణ హోమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బీఎన్ తిప్పేస్వామి, ఉపాధ్యక్షుడు ధర్మన్న, జోగప్ప, స్థానిక భక్తులతోపాటు రాయదుర్గం, బళ్లారి, మొలకాల్మూరు నుంచి పలువురు తరలివచ్చి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

## సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనలో ఎన్ఎంయూ నాయకులు

**ఉరవకొండ, న్యూస్‌టుడే:** ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎన్ఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా బుధవారం ఆ సంఘం నాయకులు ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. గ్యారేజీల్లోని ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఎన్ఎంయూ నాయకులు నారాయణస్వామి, గోవిందప్ప, శివ, మల్లికార్జున, మధు తదితరులు పాల్గొన్నారు.

## ఏఐపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థినికి ధ్రువపత్రం ఇస్తున్న ప్రిన్సిపల్స్ లక్ష్మయ్య, ఆదినారాయణ

**ఉరవకొండ, న్యూస్‌టుడే:** కృత్రిమ మేధపై విద్యార్థులు పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని గుంతకల్లు ఎస్కేపీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య, ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆదినారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎస్కేపీ కళాశాల సహకారంతో ‘పీఎం ఉషా’ కార్యక్రమంలో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినులకు బుధవారం ధ్రువపత్రాలు జారీ చేశారు. నేర్చుకున్న అంశాలను మరింత మందికి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సెల్లార్ సంస్థ రాయలసీమ మేనేజరు సుభాష్ చంద్రబోస్, గుంతకల్లు కళాశాల ‘పీఎం ఉషా’ సమన్వయకర్త రవిశంకర్, ఉరవకొండ కళాశాల సమన్వయకర్త అయ్యన్న, బ్యాచ్ సమన్వయకర్త సుధాకర్, అధ్యాపకులు పాల్గొన్నారు.

## శ్రీరామిరెడ్డి నీటి పథకం పైపు లీకేజీ!

మోటార్ ద్వారా నీరు పంపింగ్ కొనసాగినప్పుడు లీకవుతున్న ప్రాంతం

పీఏబీఆర్ నుంచి కళ్యాణదుర్గానికి నీరు వెళ్లే ప్రధాన పైప్‌లైన్‌కు ఒంటిమిద్ది గ్రామం వద్ద లీకేజీ ఏర్పడింది. వృథా నీరంతా ఆ పక్కనే కాలువ పనులు జరుగుతున్న చోటికి చేరడంతో ఆ ప్రాంతం మడుగులా తయారైంది. తరచుగా ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడటంతో ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని వెంటనే మరమ్మతు చేయాలని పలువురు కోరుతున్నారు.

- న్యూస్‌టుడే, కళ్యాణదుర్గం గ్రామీణం

## పాఠశాల తనిఖీ

**వజ్రకరూరు, న్యూస్‌టుడే:** వజ్రకరూరు బీసీ కాలనీలోని ఆదర్శ పాఠశాలను ఎంఈఓ తిమ్మప్ప బుధవారం తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని నిర్వాహకులను కోరారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం నారాయణ పాల్గొన్నారు.

## విషద్రావణం తాగి జీవాలు మృత్యువాత

**కంబదూరు:** రాళ్లనంతపురానికి చెందిన రైతులు రామాంజి, తిప్పన్నలకు చెందిన 11 గొర్రెలు బుధవారం మొక్కజొన్నకు పిచికారీ నిమిత్తం కలిపిపెట్టిన పురుగులమందు ద్రావణం తాగడంతో మృతిచెందాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.

## చెట్టును ఢీకొట్టిన ఆటో: ముగ్గురికి గాయాలు

**ఉరవకొండ, న్యూస్‌టుడే:** ఆటో ప్రమాదానికి గురైన ఘటన ఉరవకొండ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. రాకెట్లలో ఊరి దేవర ముగించుకుని కొందరు బెళుగుప్ప వైపు ఆటోలో వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో బెళుగుప్పకు చెందిన హరి, మారుతి, నాగలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

### జాతర నుంచి తిరిగొస్తుండగా ప్రమాదం...

**బెళుగుప్ప, న్యూస్‌టుడే:** ఆకుతోటపల్లికి చెందిన హనుమంతరాయుడు జాతరకు వెళ్లి తిరిగి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

## కోట ముఖ ద్వారానికి భూమిపూజ

పనులు ప్రారంభిస్తున్న పురావస్తు శాఖ అధికారులు

**రాయదుర్గం, న్యూస్‌టుడే:** పట్టణంలో శిథిలావస్థకు చేరిన కోట ముఖ ద్వారం(ఊరు వాకిలి) మరమ్మతు పనులకు కేంద్ర పురావస్తు శాఖ(అమరావతి సర్కిల్) ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ డి.ఎన్.బోయ్ బుధవారం పూజ చేసిన అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇంజినీర్ శివకుమార్, సహాయ ఇంజినీరు ప్రవీణ్‌కుమార్, అనంతపురం సీనియర్ కన్జర్వేషన్ అసిస్టెంట్ యోగీష్ పాల్గొన్నారు.

## ‘కులాల మధ్య చిచ్చు తగదు’

**కణేకల్లు, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వ పెద్దల అండదండలతో నియోజవర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైకాపా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి లేనిపోని ఆరోపణ చేస్తున్నారని తెదేపా ఎస్సీసెల్ జిల్లా అధికార ప్రతినిధి అంజిబాబు విమర్శించారు. ఎమ్మెల్యే కాలవపై చేసిన వ్యాఖలు హస్యాస్పదంగా ఉన్నాయని, కులాల మధ్యన చిచ్చుపెట్టేలా ఆరోపణలు చేయడం తగదని బుధవారం ఆయన స్థానికంగా పేర్కొన్నారు.

## అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ

చిన్నారి బరువు చూస్తున్న సీడీపీఓ శ్రీదేవి

**విడపనకల్లు, న్యూస్‌టుడే:** విడపనకల్లు మండలం పాల్తూరు, హావళిగి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఉరవకొండ ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లల హాజరు వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉండబండలో బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సూపర్‌వైజర్లు పుష్ప, విజయకుమారి, అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

## రహదారి నిబంధనలు పాటించండి

అవగాహన కల్పిస్తున్న ఎంవీఐ శ్రీనివాసులు

**కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే:** వాహనాలు నడిపే సమయంలో రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నుంచి విముక్తి కలుగుతుందని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం భక్తకనకదాస సర్కిల్‌లో ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో కార్యాలయ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.

## చెలరేగిన మంటలు

**రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే:** బుధవారం రాత్రి గుర్తుతెలియని ఆకతాయిల చేష్టలతో పట్టణంలోని బీటీపీ రోడ్డులో చర్చి వెనుక మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఇళ్ల మధ్య మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు.

# విద్యార్థినులు... వృత్తి విద్యల్లో భళా

ఎస్ఎస్ఏ ఏపీసీ శైలజ, జీసీడీవో కవిత చేతులమీదుగా జ్ఞాపిక, ప్రశంసాపత్రాలు అందుకుంటున్న హారిక, పరీహా(ఎడమ నుంచి కుడి వైపున)

### జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి కైవసం

**రాయదుర్గం పట్టణం, న్యూస్‌టుడే:** విద్యార్థినులు చదువుతోపాటు వృత్తివిద్యతో రాణించి భవిష్యత్తులో సొంత కాళ్లపై నిలబడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేజీబీవీలు, ఉన్నత పాఠశాలల్లో వృత్తివిద్యను నేర్పిస్తున్నారు. వీరిని బృందాలుగా విభజించి కిందటి నెలలో బుక్కరాయసముద్రం కేజీబీవీలో పోటీలు నిర్వహించారు. ఇందులో చీర కుచ్చిళ్లు, వస్త్రాలతో పూల బొకేల తయారీ, బొమ్మలకు వస్త్ర అలంకరణ, విభిన్నంగా జడలు వేయడం, అపెరల్, చేతి అల్లికలు, కుట్టు, అలంకరణ తదితర అంశాల్లో పోటీలు కొనసాగాయి. రాయదుర్గం బాలికోన్నత పాఠశాల విద్యార్థినుల బృందం జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది.

### ఇద్దరు కలిసి బృందంగా...

రాయదుర్గంకు చెందిన నసీమాబీ- దాదాఖలందర్ కూతురు పరీహా బాలికోన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. చదువుతోపాటు ఇతర రంగాల్లో ప్రతిభ చాటాలనే లక్ష్యంతోనే పరీహా మూడు నెలలుగా అపెరల్ టీచర్ రూప ఆధ్వర్యంలో తర్ఫీదు పొందారు. ఇటీవల జిల్లాస్థాయిలో జరిగిన పోటీల్లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది. ఇదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న టి.హారిక ప్రధానోపాధ్యాయిని జయప్రద ఆధ్వర్యంలో శిక్షణ పొంది టైలరింగ్ రూం, బొమ్మలు, వస్త్ర అలంకరణ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం పొందారు. స్థానిక పాఠశాల నుంచి ఆరుగురు పోటీపడగా ఇద్దరు ప్రథమ స్థానంలో నిలవడం గమనార్హం. వీరిద్దరు త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.

## గ్రామాల స్వచ్ఛతే ధ్యేయంగా పని చేయండి

**కణేకల్లు:** పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహించకుండా గ్రామాల స్వచ్ఛతే ధ్యేయంగా పనిచేయాలని ఎంపీడీఓ విజయసింహారెడ్డి, ఈఓఆర్డీ చంద్రమౌళి కార్యదర్శులను ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా బుధవారం 43.ఉడేగోళం సర్పంచి లావణ్యమారుతి ఆధ్వర్యంలో రోడ్డు పక్కన చెత్తదిబ్బలను తొలగించి శుభ్రం చేయించారు. బ్రహ్మసముద్రంలో చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యదర్శులు సురేష్, మారుతి పాల్గొన్నారు.

## అవీ.. ఇవీ.. అన్నీ..

### విద్యార్థులకు పుస్తకాల వితరణ

**బొమ్మనహాళ్, న్యూస్‌టుడే:** గోవిందవాడ ఆర్‌డీటీ పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య కార్యకర్త జయరాజు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పేదలను అన్నివిధాలా ఆదుకునేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఎం రాజ్‌కుమార్, ఉపాధ్యాయులు దాసానాయక్, ఎంపీహెచ్ఈవో లక్ష్మినాయక్, సూపర్‌వైజర్ జయభారతి, ఎంఎల్‌హెచ్‌పీ హరి తదితరులు పాల్గొన్నారు.

### అభివృద్ధి పనులకు భూమిపూజ

**డి.హీరేహాళ్, న్యూస్‌టుడే:** మల్లికేతిలో ఎంపీడీవో దాసనాయక్, తెదేపా మండల కన్వీనరు పాటిల్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధి హామీ అధికారులు సీసీ రోడ్డు, పశువుల నీటితొట్టె నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి పార్వతి మల్లికార్జున, టెక్నికల్ సహాయకుడు సోమనగౌడ, నాయకులు మర్రిస్వామి, హనుమంతరాయుడు, తిప్పేస్వామి పాల్గొన్నారు.

### రైతులకు పాసుపుస్తకాల పంపిణీ

**బొమ్మనహాళ్, న్యూస్‌టుడే:** రీసర్వే పూర్తయిన ఉద్దేహాళ్‌లో బుధవారం 70 మంది రైతులకు కొత్త పాసుపుస్తకాలు తహసీల్దార్ మునివేలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌వో యుగంధర్, తెదేపా నాయకులు సొల్లాపురం బాబు, శ్రీనివాసులు, నవీన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

### కాలమానినిల ఆవిష్కరణ

**బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే:** నోబుల్ టీచర్స్ అసోసియేషన్(ఎన్‌టీఏ) కాలమానిని, దైనందినిని ఎంఈవో ఓబుళపతి, కృష్ణానాయక్‌లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎన్‌టీఏ అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబు, వన్నూరుస్వామి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

**విడపనకల్లు:** పొలికి ఉన్నత పాఠశాలలో క్యాలెండర్‌ను ఆవిష్కరించినట్లు బహుజన టీచర్స్ అసోషియేషన్ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీటీఏ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఉపాధ్యాయులు గురుసిద్ధమూర్తి పాల్గొన్నారు.

### చిన్నారులు, గర్భిణులకు టీకాలు

**వజ్రకరూరు, న్యూస్‌టుడే:** వజ్రకరూరు పీహెచ్‌సీలో బుధవారం వైద్యులు తేజస్వీ, సర్దార్ వలి ఆధ్వర్యంలో చిన్నారులకు, గర్భిణులకు టీకాలు వేశారు. వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి టీకాలు తప్పనిసరని పేర్కొన్నారు. సర్పంచి మోనాలిసా, సీహెచ్‌వో లక్ష్మిదేవి, ఎంపీహెచ్‌ఈఓ గురుప్రసాద్, సూపర్‌వైజర్ సుశీలమ్మ, నాగశంకర్, ఎంఎల్‌హెచ్‌పీ భారతి, ఏఎన్ఎంలు లక్ష్మి, రాజేశ్వరి పాల్గొన్నారు.

### ఎనిమిది మందికి హెచ్ఆర్‌ఏ కట్!

**శెట్టూరు, న్యూస్‌టుడే:** శెట్టూరు మండలంలోని 11 మంది విద్యుత్తు లైన్‌మెన్లలో స్థానికంగా ఉండని ఎనిమిది మందికి హెచ్ఆర్‌ఏ కట్ చేసినట్లు ఏఈ బాలచంద్ర బుధవారం తెలిపారు. ప్రతి లైన్‌మెన్ తప్పని సరిగా పనిచేసే గ్రామాల్లోనే ఉండాలని ఏఈ హెచ్చరించారు.

(c) eenadu

# గుంతకల్లు

•గుంతకల్లు •శింగనమల •తాడిపత్రి

## కూటమి ప్రభుత్వంపై బురద చల్లడం తగదు

**బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే:** సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికే వైకాపా నాయకులు ఉన్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ త్వరలో పుట్లూరు చెరువుకు కూటమి ప్రభుత్వం సాగునీరు విడుదల చేస్తుందని తెలుసుకున్న వైకాపా నాయకులు శైలజానాథ్, తన కార్యకర్తలతో కలిసి హెచ్చెల్సీ కార్యాలయం వద్ద నీరు విడుదల చేయాలంటూ ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతం 25ఏళ్లలో ఏనాడు సాగునీటి కోసం పోరాటాలు చేయలేదని తెలిపారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు లక్ష్మీనారాయణ, అశోక్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

## పండగలే తెలుగు సంస్కృతికి మూలాలు

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు జితేంద్రగౌడ్

**గుంతకల్లు, న్యూస్‌టుడే:** తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు పండుగలే ఆధారమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ అన్నారు. మండలంలోని ములకలపెంట గ్రామంలో బుధవారం జరిగిన గ్రామదేవర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు భాష అంతరించి పోకుండా చూసుకోవాలంటే పండగలు మరుగున పడిపోకుండా చూసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకుడు అనిల్‌గౌడ్, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.

## రోడ్డు పనులకు భూమిపూజ

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే జయరాం

**గుంతకల్లు, న్యూస్‌టుడే :** గ్రామాల్లో ప్రభుత్వం నిర్మించే నిర్మాణాలు పదికాలాల పాటు ఉపయోగపడే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా గ్రామాల ప్రజలపై ఉందని ఎమ్మెల్యే జయరాం అన్నారు. బుధవారం ఆయన గుండల తండాలో రూ.32లక్షలతో నిర్మించే సిమెంటు రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అలాగే తండాలో ఇంకా రూ.1.32 కోట్ల పనులు అమలవుతాయని వివరించారు. ఎస్టీలకు పలు పథకాల కింద రాయితీలు అందజేస్తుంది అన్నారు. అనంతరం ములకలపెంట గ్రామంలో జరిగిన పెద్దమ్మతల్లి దేవరకు వెళ్లారు. కార్యక్రమంలో తెదేపా పట్టణ ఇన్‌ఛార్జి నారాయణస్వామి, డివిజనల్ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, మోతమ్మ, రామన్నచౌదరి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

## శివారు కాలనీలకు నీటి పథకాలు

కాలనీలకు ప్రస్తుతం నీటిని అందిస్తున్న ట్యాంకు

**గుంతకల్లు:** దోనిముక్కల రోడ్డుకు ఇరువైపుల ఉన్న నిరుపేద కాలనీల ప్రజలు, గుంతకల్లు పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అమృత్ పథకం కింద కేటాయించిన రూ. 41 కోట్లతో పనులను చేపడతున్నారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం ప్రారంభించింది. టెండర్ల దాఖలుకు ఈనెల 23న తుది గడువుగా నిర్ణయించారు. దోనిముక్కల రోడ్డుకు ఇరువైపులా 4 కాలనీలున్నాయి. ఇందులో 4 వేలకు పైగా ఇళ్లున్నాయి. జగనన్న కాలనీల్లో ఏర్పాటు చేసిన చిన్న నీటి పథకాలు నిరుపయోగంగా మారాయి. వీటిని తొలగించి అధికారులు కాలనీల్లో రెండు పెద్ద నీటి ఉపరితల ట్యాంకులను, పైప్‌లైన్లను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి రూ. 200కే కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. ఈ పనులకు రూ. 18 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం జగనన్న కాలనీల్లో నీటి సరఫరా లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీ వారు నీటి సరఫరా చేస్తున్నారు. పథకం పూర్తైతే అయితే కుళాయిల ద్వారా కాలనీల ప్రజలకు అవసరమైనంత తాగునీటిని సరఫరా చేస్తారు. దీంతో ప్రజల నీటి సమస్యలు తీరుతాయి. ఈ కాలనీలకే కాకుండా పట్టణ ప్రజలకు కూడా శుభ్రమైన నీటిని అందించడానికి రూ. 23 కోట్లను కేటాయించారు. ఎస్ఎస్ ట్యాంకుల వద్ద 9 మిలియన్ లీటర్ల నీటిని శుభ్రంచేసే సామర్థ్యం ఉన్న ప్లాంటును నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం వల్ల పట్టణంలో వేల కుటుంబాలకు పరిశుభ్రమైన నీటిని పొందడానికి వెసులుబాటు కల్గుతుంది.

ప్రస్తుతం ఈ బృహత్తర నీటి పథకాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటిని సరఫరా చేయనున్నారు.

**చేపడుతూ..**

కాలనీలకు నీటిని అందించడానికి పట్టణంలోని ఎస్ఎస్ ట్యాంకుల నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవునా పైపులైన్ను నిర్మిస్తున్నారు.

### పనులు త్వరగా పూర్తిచేస్తాం

దోనిముక్కల కాలనీలకు, పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం. దోనిముక్కల కాలనీలను ప్రభుత్వం బలహీన వర్గాల కాలనీలుగా నిర్ణయించింది. కాలనీల్లో డిస్ట్రిబ్యూటరీ లైన్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.

**కేతన్‌కుమార్ రెడ్డి, డీఈ, ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం**

## సంపద సృష్టి ఇదేనా?

సందప కేంద్రం వద్ద ఇలా..

**గుత్తి:** గుత్తి మండలంలోని 24పంచాయతీల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు అలంకారప్రాయంగా ఉన్నాయి. గ్రామాల్లో పోగయ్యే చెత్తను హరిత రాయబారులు వాహనంతో సంపద కేంద్రానికి తరలించి పొడి, తడి చెత్తను వేరు చేసి ఎరువును తయారు చేయాల్సి ఉంది. గత తెదేపా హయాంలో ఒక్కో కేంద్రాన్ని రూ.6లక్షలతో నిర్మించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేంద్రాలను వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది. చెత్తను తరలించేందుకు వాహనాలను సమకూర్చింది. సిబ్బంది చెత్తను కేంద్రాల వద్దకు చేర్చి చేతులు దులిపేసుకుంటున్నారు. చెత్తను సేంద్రీయ ఎరువుగా మార్చి రైతులకు విక్రయించేందుకు అధికారులు, నాయకులు శ్రద్ధ చూపడంలేదు. దీంతో స్థానిక రైతులు ఎరువుగా మార్చి ఇవ్వాలని కోరుతున్నారు.

## మైనర్లు వాహనాలు నడపొద్దు

సమావేశంలో మాట్లాడుతున్న ఎంవీఐ శ్రీనివాసులు

**తాడిపత్రి, న్యూస్‌టుడే:** మైనర్లు వాహనాలు నడపకూడదని ఎంవీఐ శ్రీనివాసులు తెలియజేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా పట్టణంలోని అరబిందో పాఠశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్లు వాహనాలను నడిపే అంత శక్తి ఉండదని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, రవాణాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

## సీపీఐ శతవార్షికోత్సవాలు విజయవతం చేయండి

**తాడిపత్రి, న్యూస్‌టుడే:** ఈ నెల 18వ తేదీ తెలంగాణలోని ఖమ్మంలో సీపీఐ శతవార్షికోత్సవాలను నిర్వహిస్తారని, అందులో పెద్దసంఖ్యలో కార్యకర్తలు పాల్గొని విజయవతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రాష్ట్రనాయకుడు జాఫర్ పేర్కొన్నారు. పార్టీని స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్నందున జాతీయ స్థాయి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జి రంగయ్య, నాయకులు చిరంజీవి, నాగరంగయ్య తదితరులు పాల్గొన్నారు.

## సమస్యలుంటే తెలపండి : ఏఎస్పీ

రోహిత్‌కుమార్ చౌదరి

**తాడిపత్రి, న్యూస్‌టుడే:** పట్టణ ప్రజలు ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసకురావాలని ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి పేర్కొన్నారు. బుధవారం స్థానిక పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. గురువారం నుంచి పది రోజుల పాటు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అందుబాటులో ఉంటానన్నారు. అలాగే ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే తమ దృష్టికి తీసుకురావాలని, అటువంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.

## మహిళా మార్ట్ పరిశీలన

మహిళకు సరకులు అందజేస్తున్న అధికారులు

**నార్పల న్యూస్‌టుడే:** నార్పల మండలంలోని మహిళా సంఘాల సభ్యులకు నాణ్యమైన నిత్యావసర సరకులు తక్కువ ధరకే మహిళా మార్ట్ ద్వారా డోర్ డెలివరీ చేస్తామని డీపీఎమ్ డీఆర్‌డీఏ గంగాధర్ అన్నారు. బుధవారం నార్పల మహిళా మార్ట్‌ను పరిశీలించిన ఆయన మార్ట్‌లో అందించే సంక్రాంతి కిట్ పంపిణీ ప్రారంభించారు. సంక్రాంతి సందర్భంగా 4వేల మందికి కిట్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

## కాలమానిని, డైరీల ఆవిష్కరణ

కాలమానిని, డైరీ ఆవిష్కరిస్తున్న గుమ్మనూరు ఈశ్వర్ తదితరులు

**పామిడి, న్యూస్‌టుడే:** పట్టణంలోని ఎంఆర్సీ కార్యాలయంలో బుధవారం ఏపీటీఎఫ్ - 257 మండల శాఖ ఆధ్వర్యంలో కాలమానిని, డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పామిడి, గుత్తి మండలాల బాధ్యుడు గుమ్మనూరు ఈశ్వర్, తహసీల్దారు షర్మిళ, ఎంపీడీవో తేజోత్స్న, తెదేపా నాయకులు గౌస్‌పీరా, ప్రభాకర్ చౌదరి, బొల్లు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. గుమ్మనూర్ ఈశ్వర్ చేతుల మీదుగా డైరీ, ఇతరుల చేతుల మీదుగా కాలమానిని ఆవిష్కరించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతర పోరాటం కొనసాగిస్తామన్నారు. నూర్ మహమ్మద్, రామాంజనేయులు, వెంకటరమణ, సుంకప్ప, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

**గుంతకల్లు, న్యూస్‌టుడే :** ఉపాధ్యాయ సంఘాలు సమన్వయంతో పనిచేస్తే పాఠశాల పనితీరు బాగుంటుందని మండల విద్యాశాఖాధికారులు మస్తాన్ రావు, సుబ్బరాయుడు అన్నారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘానికి చెందిన క్యాలెండర్లను వారు బుధవారం వారి కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషిచేస్తామని వివరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రధానకార్యదర్శి కాశీనాథ్, నాయకులు నటరాజు, తిప్పేస్వామి, రామాంజనేయులు, రాఘవేంద్ర, నారాయణకుమార్ తదితరులు పాల్గొన్నారు.

**గుత్తి, న్యూస్‌టుడే:** గుత్తిఆర్.ఎస్.లోని రైల్వే డీజిల్ షెడ్డులో బుధవారం గుత్తికోట సంరక్షణ సమితి రూపొందించిన గుత్తికోట క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ డీఎంఈ రమేశ్ చేతుల మీదుగా చారిత్రక కోటలోని పురాతన కట్టడాలు, చిత్రాలను క్యాలెండర్లలో పొందుపరిచారు. ఈ క్యాలెండర్లను రైల్వే అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలు యూనియన్ల నాయకులతో పాటు కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

## యూరియా వాడకం తగ్గించాలి

**గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే:** రైతులు యూరియా వాడకం తగ్గించాలని మండల వ్యవసాయాధికారి సోమశేఖర్ అన్నారు. మండల పరిధిలోని కనుంపల్లిలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా ఎక్కుగా వాడటం వల్ల చౌడు పెరుగుతుందని, పోషకాల శోషణ, దిగుబడి నాణ్యత తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో ఏఈవో సూర్యహరిబాబు, వీహెచ్ఏ అమరేష్, ఎంపీఈవో లలిత, వీఏఏ నరేష్, రైతులు పాల్గొన్నారు.

## బలిజ సంఘం నూతన కార్యవర్గం ఎంపిక


కార్యవర్గ సభ్యులతో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి

**తాడిపత్రి పట్టణం :** తాడిపత్రి పట్టణంలో బలిజ సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. శ్రీకృష్ణదేవరాయ కమ్యూనిటీ హాల్లో నూతన సభ్యులతో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘం అధ్యక్షులుగా ప్రసాద్, మహిళా డైరెక్టర్లుగా గాయత్రి, హేమలత, సాయిసృజనలను ఎన్నుకున్నారు. పదవిని సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు.

## ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

నిరసన తెలుపుతున్న ఎన్ఎంయూ అసోసియేషన్ నాయకులు

**గుంతకల్లు, న్యూస్‌టుడే :** ఆర్టీసీలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ గుంతకల్లు డిపో కార్యనిర్వాహక అధ్యక్షుడు రహ్మతుల్లా, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. డిమాండ్లను తీర్చాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికులు బుధవారం డిపో ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం డిమాండ్ల గురించి పట్టించుకోకపోడంతోనే తాము ఆందోళన చేయాల్సి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు నరసింహులు, రవికుమార్, కృష్ణ, ఖలీల్, రమణ, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

## మురుగు పారదు.. అవస్థ తప్పదు

**బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే:** మేజర్ పంచాయతీలో పురాతన కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ ఆవరణలో భక్తులు స్నానాలు చేసే ప్రదేశంలో అపరిశుభ్రత నెలకొంది. స్నానాలు చేసిన నీరు బయటకు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో పరిసరప్రాంతాల్లోనే నిలిచి దుర్వాసన వస్తోంది. ఇప్పటికైనా ఆలయ కమిటీ చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

**గుంతకల్లు పట్టణం:** 80085 73072
**తాడిపత్రి:** 79950 67001
**శింగనమల:** 8008612342

**సమస్య:** గుంతకల్లులో భాగ్యనగర్‌లో ఎస్‌జేపీ ఉన్నత పాఠశాల ప్రహరీ పక్కన ఉన్న చెత్తకుండి నిండిపోవడంతో పశువులు వచ్చి వాటిని కిందపడేస్తున్నాయి **- బాషా, స్థానికుడు**

**సమాధానం:** చెత్తను తొలగిస్తాం **- వేణుగోపాల్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

**-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం**

## ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

**తాడిపత్రి పట్టణం, న్యూస్‌టుడే:** తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జేసీ కుటుంబ ఆధర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు రెండో రోజు ఉత్సాహంగా కొనసాగాయి. పోటీలలో పలు జట్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటీలను తిలకించారు. ప్రభాకర్‌రెడ్డి విద్యార్థినులతో కలిసి నృత్యం చేస్తూ ఉత్సాహపరిచారు. పోటీలను తిలకించేందుకు పట్టణ వాసులు భారీగా తరలివచ్చారు.

## తటాకాలను పట్టించుకునేవారేరీ?

**గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే:** గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు పూర్తిగా కనిపించడం లేదు. దీంతో ప్రజలకు సాగు, తాగునీరు అందించే చెరువులు పూడికతో నిండిపోయాయి. దాదాపు పదేళ్ల నుంచి చెరువుల్లో ముళ్లపొదలు భారీగా పెరిగిపోయాయి. జలవనరులశాఖ అధికారులు అటువైపు కూడా చూడటం లేదు. కొన్ని చోట్ల చెరువు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోవడం లేదు. చెరువులను పరిరక్షించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.

## అనాథలకు భోజన సదుపాయం

**తాడిపత్రి పట్టణం, న్యూస్‌టుడే:** తాడిపత్రి పట్టణంలోని సింధు బాల కల్యాణ్ ఆశ్రమంలోని అనాథ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ సభ్యులు బుధవారం మూడు పూటపూటలా భోజన సదుపాయం కల్పించారు. పేద పిల్లలకు భోజన వసతిని కల్పించడం అదృష్టంగా భావిస్తున్నామని సంస్థ సభ్యులు తెలిపారు.

## అక్కరకు రాని కాలువలు

గుత్తి మండలంలోని రజాపురం గ్రామంలో మురుగు కాలువలు నిరుపయోగంగా మారాయి. రెండు ఏళ్లుగా వీటి నిర్వహణ ఎవరూ పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ఊరిలోని మురుగు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు కాలువలు వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.

**-న్యూస్‌టుడే, గుత్తి గ్రామీణం**

## ఈ మలుపులో జాగ్రత్త!

పాత గుంతకల్లులో వాల్మీకి నగర్‌లో మలుపు ప్రమాదకరంగా కనిపిస్తుంది. 67వ జాతీయ రహదారి కావడంతో నిత్యం ఎక్కువ లోడు కలిగిన లారీలు వెళ్తుంటాయి. మలుపు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించవు. అంతేకాకుండా అక్కడే గుంతలు ఏర్పాడ్డాయి. రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.

**-న్యూస్‌టుడే, గుంతకల్లు పట్టణం**

## పది లక్షలు వృథా!

గుత్తిచెరువు కట్ట కోతకు గురికాకుండా ఉండేందుకు అయిదేళ్ల కిందట ఇరిగేషన్ అధికారులు సుమారు రూ.10లక్షలు వెచ్చించి డ్రెయిన్లు ఏర్పాటు చేశారు. పది చోట్ల వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు వీటిని ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం కారణంగా ముళ్లపొదలు పెరిగి పోయాయి. దీంతో కట్ట కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. 20ఏళ్లల్లో చెరువు కట్ట మూడు సార్లు తెగిపోయింది. అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది.

**-న్యూస్‌టుడే, గుత్తి**

## పది విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ఎంఈవో-2, ఉపాధ్యాయులు

**యాడికి, న్యూస్‌టుడే:** పదో తరగతి విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఎంఈవో-2 సీతారామంజనేయులు అధ్వర్యంలో ఉపాధ్యాయులు నాలుగు బృందాలుగా ఏర్పడి పది చదువుతున్న విద్యార్థుల ఇళ్లకు రాత్రి సమయంలో వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయంపై ఎంఈవో-2 మాట్లాడుతూ మంచి ఫలితాల కోసం ఇంటిబాట కార్యక్రమం చేట్టామని, వెళ్లిన చోటల్లా మీ కృషికి తోడు తాము కూడ గమనిస్తూ, వారి చదువుకు ప్రోత్సాహం ఇస్తామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారన్నారు. ఇప్పటికే 35 ఇళ్లకు వెళ్లామన్నారు.


**IN THE COURT OF THE JUNIOR CIVIL JUDGE, TADIPATRI**
**E.P. No.114/2022, O.S.No. 21/2021**

**Between:**
కె.మదన్‌ప్రసాదు S/o కె.కొండయ్య, D/No.4/806, జలదుర్గం వారి వీధి, తాడిపత్రి (T & M), అనంతపురం జిల్లా ... Decree Holder

V/s

ఎ.శ్రీనివాసులు ... Judgement Debtor

**వేలం ప్రకటన**

ఎ.శ్రీనివాసులు S/o ఎ.రామక్రిష్ణయ్య, D/No.3/478/4, క్రిష్ణాపురం 1st Road, తాడిపత్రి (T & M), అనంతపురం జిల్లా.

పై నెంబరులోని E.P. లో D.Hr అనువారు నీ యొక్క షెడ్యూల్ దాఖాల ఆస్తులను వేలంనకు తెచ్చివున్నందున సదరి వేలం వాయిదా 22-01-2026 తేదిన ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్యన కోర్టు షరతుల మేరకు వేలం వేయబడునని సదరి వాయిదా రోజున కోర్టు వారి వేలంలో పాల్గొనవచ్చును.

**షెడ్యూలు**

అనంతపురం డి॥, తాడిపత్రి సబ్.డి॥ లో చేరిన తాడిపత్రి మండలం, చిన్న పొలమడ గ్రామ పంచాయతి ఏరియాలో చేరిన చిన్న పొలమడ గ్రామ పొలంలోని ప్లాట్‌కు నెంబరు వారి వివరం

**1వ ఐటం** S.No. యు.సె.
998-J - 6.98
998-L - 0.49
998-H - 1.41
998-I - 1.52
998-M - 1.15
11.55 నందు
12004.1 చ॥గ॥ లు పైకి 140 చ॥గ॥ లు.

**ప్లాటు నెంబర్లు:** 160, 159 ఈ విస్తీర్ణము నూటనలభై చదరపు గజములు గల ప్లాటుకు చెక్కుబంది. **తూర్పు:** 20 అడుగుల వెడల్పు గల రోడ్డు, **పడమర:** ఇదే సర్వేనెంబర్లలోని 158 నెంబరు గల ప్లాటు, **ఉత్తరం:** 15 అడుగుల వెడల్పు గల రోడ్డు, **దక్షిణం:** ఇదే సర్వే నెంబర్లలోని 162, 161 గల ప్లాటు. ఈ మధ్యగల ప్లాటుకు కొలతలు. **తూర్పు - పడమర:** 30 అడుగులు లేక 9.15 మీటర్లు, **ఉత్తరం-దక్షిణం:** 42 అడుగులు లేక 12.81 మీటర్లు. ఈ కొలతలు గల ప్లాటును.

**2వ ఐటం** సర్వే.నెం యు.సె.
998-J - 6.98
998-L - 0.49
998-H - 1.41
998-I - 1.52
998-M - 1.15
11.55 నందు
12004.1 చ॥గ॥ లు పైకి 70 చ॥గ॥ లు.

**ప్లాటు నెంబరు:** 162 ఈ విస్తీర్ణం డెబ్బై చదరపు గజములు గల ప్లాటుకు చెక్కుబంది.
**తూర్పు:** ఇదే సర్వే నెంబరులోని 161 నెంబరు గల ప్లాటు, **పడమర:** ఇదే సర్వే నెంబరులోని 163 నెంబరు గల ప్లాటు, **ఉత్తరం:** ఇదే సర్వే నెంబరులోని 159 నెంబరు గల ప్లాటు, **దక్షిణం:** 15 అడుగులు లేక 4.57 మీటర్లు. **తూర్పు-పడమర:** 15 అడుగులు లేక 4.57 మీటర్లు. **ఉత్తరం-దక్షిణం:** 42 అడుగులు లేక 12.81 మీటర్లు ఈ కొలతలు గల ప్లాటును పై రెండు ఐటంలు వెరసి 210 చ॥గ॥ లు మాత్రం.

**కోర్టు వారి ఉత్తర్వులతో**

**కె.శంకరయ్య, అడ్వకేటు, గుత్తి, 9849684905**


## రీ సర్వేతో భూసమస్యలకు పరిష్కారం

రైతులకు పాసుపుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే తదితరులు

**పెద్దవడుగూరు, న్యూస్‌టుడే:** రీసర్వే జరిగిన గ్రామాల్లో భూసమస్యలతో ఎవరూ గొడవలకు వెళ్లొద్దని రైతులకు ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి పేర్కొన్నారు. మీభూమి మీహక్కులో భాగంగా బుధవారం పెద్దవడుగూరులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ భూసమస్యలతో చాలామంది రైతులు పోలీసుస్టేషన్, కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకుంటున్నారన్నారు. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం నాయకుల చిత్రాలు లేకుండా రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలను అందజేస్తోందని తెలిపారు. అలాగే మండలానికి సరఫరా అయ్యే హెచ్చెల్సీ సాగునీరు ఫిబ్రవరి వరకు అందించేలా కృషిచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

### కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం

పెద్దవడుగూరులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఏటా కందులు కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం క్వింటా ధర రూ.8 వేలు ప్రకటించారని, దళారులను ఆశ్రయించి మోసపోకుండా నేరుగా రైతుసేవాకేంద్రానికి వచ్చి గిట్టుబాటు ధరలు పొందాలని ఆయన తెలిపారు. అనంతరం గుత్తి రోడ్డులో మినీ గోకులాన్ని ప్రారంభించారు. మండల వ్యవసాయాధికారి మునికృష్ణ, ఎఈవోలు సునీత, సిరి, దివాకరరెడ్డి, గంగరాజు పాల్గొన్నారు.

## మత్స్యకారుల సంక్షేమానికి కృషి

**గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే:** మండల పరిధిలోని ఎంపీఆర్ ప్రాజెక్టులోకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా బుధవారం 12లక్షల చేపపిల్లలను శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీటవేస్తోందన్నారు. జలాశయంలో ఉచితంగా చేపపిల్లలను వదలడంతో సుమారు 350 మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీఆర్‌డ్యామ్ ఎఫ్‌డీవో లక్ష్మీనారాయణ, బీటీపీ హాషీష్, డీడీఎఫ్ చంద్రశేఖర్ రెడ్డి, పలువురు అధికారులు, తెదేపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చేపపిల్లలను వదులుతున్న ఎమ్మెల్యే, అధికారులు, నాయకులు

### పాసుపుస్తకాలకు రాజముద్ర

**శింగనమల, న్యూస్‌టుడే:** పెరవలిలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన భూ సమస్యల తప్పిదాలను పరిష్కరించి, ప్రభుత్వ రాజముద్ర కలిగిన పాసుపుస్తకాలను రైతులకు అందించామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్, తహసీల్దారు శేషారెడ్డి, తెదేపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

**గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే:** కమలాపురం గ్రామంలో బుధవారం గ్రామ సభ నిర్వహించి ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాసు పుస్తకాలను తహసీల్దార్ ఈరమ్మ పంపిణీ చేశారు. సర్పంచి శ్రీరాములు, తెదేపా నాయకులు విష్ణునారాయణ, దామోదర్, సాంబ, రైతులు పాల్గొన్నారు.

## భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు

బోనాలతో ప్రదర్శనగా వెళ్తున్న మహిళలు

**బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే:** మండలపరిధిలోని చెన్నంపల్లి గ్రామంలో రెండు రోజుల పాటు పెద్దమ్మతల్లి బోనాల జాతర వైభవంగా జరిగింది. తెదేపా నాయకులు మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు బోనాలతో ప్రదర్శనగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీఐ పుల్లయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

## 26నుంచి రంగనాథుని బ్రహ్మోత్సవాలు

**గుత్తి గ్రామీణం, న్యూస్‌టుడే:** గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు 26నుంచి ప్రారంభమవుతాయని ఆలయ కార్యనిర్వహణాధికారిణి శోభ తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు, వేదపండితులు కలిసి శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి కల్యాణ లగ్న పత్రికను సిద్ధం చేసి ఆలయ నిర్వాహకులకు అందజేశారు. 9రోజుల పాటు ఉత్సవాలు కొనసాగనున్నాయని ఆమె తెలిపారు. ఫిబ్రవరి 1న తెల్లవారుజామున రంగనాథుని కల్యాణం, మధ్యాహ్నం రథోత్సవం ఉంటుందని వివరించారు. ఈ నెల 9న ఉదయం 10గంటలకు టెంకాయల వేలం పాట ఉంటుందని స్పష్టంచేశారు.

ఆలయ నిర్వాహకులకు పత్రికను అందజేస్తున్న అర్చకులు

(c) eenadu

# అనంతపురం

● అనంతపురం ● రాప్తాడు

## రెవెన్యూ క్లినిక్ అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ

**జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే** : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రెవెన్యూ క్లినిక్ అర్జీల పరిష్కారంలో ఏ దశలోనూ నిర్లక్ష్యం చేయరాదని ఇన్‌ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. ప్రతి అర్జీ పరిష్కారానికి సంబంధిత అధికారి వ్యక్తిగతంగా హాజరు కావాలన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్సు హాలులో పలు శాఖల అధికారులతో సమీక్షించారు. రెవెన్యూ క్లినిక్‌కు వచ్చే అర్జీలు వేగంగా పరిష్కారం కావాలన్నారు. మ్యూటేషన్ దరఖాస్తులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్‌ఓఆర్ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని ఆయన అన్నారు. భూ రీసర్వే నాలుగో విడత కింద 90 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. డీఆర్‌ఓ మాలోల, సర్వే ఏడీ రూప్లానాయక్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ కో-ఆర్డినేషన్ పర్యవేక్షకురాలు యుగేశ్వరీదేవి, ఏఓ అలెగ్జాండర్, భూ విభాగం పర్యవేక్షకుడు రియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

## 'పెన్షనర్లను ఆదుకుంది చంద్రబాబే'

మాట్లాడుతున్న పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్

**రుద్రంపేట, న్యూస్‌టుడే** : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పెన్షనర్లలో 70 సం. వయస్సు వారికి 10శాతం, 75స.లు వయసున్న వారికి 15 శాతం అడిషన్ క్వాంటమ్ పింఛన్ అందించి మేలు చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ వాటిని 3శాతానికి తగ్గించి పెన్షనర్లకు మోసం చేశారని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న గౌడ్ పేర్కొన్నారు. బుధవారం పెన్షనర్ల భవన్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద మనసుతో గత తెదేపా అధికారంలో ఉన్నప్పుడు అమలు చేసిన అడిషన్ క్వాంటమ్ విధానాన్ని అదే విధంగా కొనసాగించేందుకు చర్యలు చేపట్టి పెన్షనర్లకు ఆర్థిక భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహ కార్యదర్శి ప్రభాకర్, సంయుక్త కార్యదర్శులు వేణుగోపాల్, సత్యనారాయణ పాల్గొన్నారు.

## బాలసదన్‌లో అనాథ బాలికలకు ప్రవేశం

**అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే:** ఐసీడీఎస్ అనుబంధంగా ఉన్న బాల సదన్‌లో ప్రవేశం కోసం అనాథ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పర్యవేక్షకురాలు ఖాజీరఫీ మున్నీసా పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేకపోయినా, తల్లి లేదా తండ్రి లేకపోయిన బాలికలు మాత్రమే అర్హులన్నారు. ఆరు నుంచి 11ఏళ్ల మధ్య వయసు ఉన్న బాలికలు ఇక్కడి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి దాకా అన్నీ ఉచితంగా సమకూరుస్తామన్నారు. విద్య, ట్యూషన్, గ్రంథాలయం, వైద్యం, ఆహ్లాదకర వాతావరణం, ఆటలు, మంచి భోజనం, వసతి ఉంటుందన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వివరాలకు చరవాణి : 63099 39275, 86394 68664కు ఫోన్ చేసి సమగ్రంగా తెలుసుకోవచ్చన్నారు.

## తెలుగు సేవలకు పురస్కారం

● అమెరికాలో ఉంటూనే సత్కార్యాలు
● పలువురికి ఆదర్శం తాళంకి శ్రీధర్ గుప్తా

శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న తాళంకి శ్రీధర్ గుప్తా

**ఆజాద్‌నగర్ (అనంతపురం),న్యూస్‌టుడే** : ఆయన అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు. అయితేనేం.. తెలుగు నేల, తెలుగు భాష, ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టం. వృత్తి రీత్యా వ్యాపారవేత్త అయినా తన సంపాదనలో కొంత తెలుగు ప్రజలు కోసం, సొంత ప్రాంతం కోసం ఖర్చు చేస్తూ అనేక సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయనే అనంతపురానికి చెందిన తాళంకి శ్రీధర్ గుప్తా. అతని విజయ గాథపై స్ఫూర్తిదాయక కథనం.

శ్రీధర్‌గుప్తా తెలుగు ప్రాంతానికి, భాషకు చేస్తున్న సేవలను గుర్తించిన ఆంధ్ర సారస్వత పరిషత్.. 'ఆంధ్ర శ్రీ పూర్ణకుంభ పురస్కారం'తో సత్కరించింది. ఈ నెల 3వ తేదీన గుంటూరులో జరిగిన మూడో ప్రపంచ తెలుగు మహాసభలో శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హైకోర్టు న్యాయమూర్తులు మానవేంద్రనాథ్ రాయ్, శేషసాయి, విశ్వహిందీ పరిషత్ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.

● అనంతపురం నగరంలోని మల్లేశ్వర రోడ్డుకు చెందిన తాళంకి కృష్ణమూర్తి, భాగ్యలక్ష్మీల ఐదో సంతానం శ్రీధర్. ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగరీత్యా అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరంలో స్థిరపడ్డారు. సొంతంగా ఎంటర్‌ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ సంస్థను స్థాపించి, అందులో 300 మందికి పైగా భారతీయులు అందులోనూ తెలుగు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే తెలుగు భాషాభిమానంతో డెన్వర్ నగరంలో 'మన బడి' పేరుతో అక్కడి తెలుగు వారి పిల్లలకు భాషను ప్రత్యేక తరగతుల ద్వారా నేర్పిస్తున్నారు.

**స్వగ్రామానికి సేవ:** తాతలు, తండ్రి జన్మించిన జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలంలోని జంతలూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అక్కడ విద్య, వైద్యం అంశాలతో పాటు గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. తాళంకి ఛారిటబుల్ ట్రస్టు పేరుతో జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించారు. అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశారు.

### మేమున్నాం.. మీకు తోడుగా

ఆత్మకూరు: 9701452321,
ఎస్కే, జేఎన్‌టీయూ: 8008573005
శారదానగర్: 8008573049

**సమస్య** : మారుతీనగర్ గిల్డ్ ఆఫ్ సర్వీసు పాఠశాల సమీపంలోని స్తంభం నంబరు ఈ-30/బి9 నెల రోజులుగా వెలగడం లేదు.
**- స్థానికులు**

**సమాధానం** : తక్షణమే సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

**సమస్య** : 1వ రోడ్డు నుంచి నాలుగో రోడ్డు వరకు వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఆ మార్గంలో వెళ్లాలంటేనే భయం వేస్తోంది.
**-నాగరాజు, విశ్రాంత ఎంపీడీఓ**

**సమాధానం** : డివిజన్ల క్రమ సంఖ్య ప్రకారం కుక్కలను తరలించి ఆపరేషన్లు చేస్తున్నారు. ఆ డివిజన్ సంఖ్య రాగానే తరలిస్తాం.

**(పై ప్రశ్నలకు నగరపాలక ఇన్‌ఛార్జి ఎంహెచ్‌ఓ అంజయ్య, డీఈ దాక్షాయిణి సమాధానాలు ఇచ్చారు.)**

–న్యూస్‌టుడే, అశోక్‌నగర్

సీసీ రోడ్లు ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి

## రూ.25 కోట్లతో డ్రైనేజీ పనులు

**రుద్రంపేట, న్యూస్‌టుడే** : రుద్రంపేట పంచాయతీ శ్రీనగర్ కాలనీలో రూ.2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు బుధవారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్బన్ పరిధిలోని నాలుగు పంచాయతీల్లో రూ.4 కోట్లతో రోడ్లు నిర్మించామని, త్వరలో రూ.25కోట్లతో డ్రైనేజీ కాలువలు నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఐదేళ్లలో వైకాపా పాలనలో పంచాయతీల్లో ఒక్క కిలోమీటర్ సీసీ రోడ్డు కూడా వేయలేదన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రూ.13 పైసలు విద్యుత్తు ఛార్జీలు తగ్గించి ప్రజలపై భారం పడకుండా చేశామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి హిదయతుల్లా, రుద్రంపేట క్లస్టర్ ఇన్‌ఛార్జి భక్తవత్సల నాయుడు, గోపాల్ గౌడ్, స్థానిక తెదేపా నాయకులు పాల్గొన్నారు.

## పాఠశాలల ఆకస్మిక తనిఖీ

**అనంతపురం విద్య, న్యూస్‌టుడే:** అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి ప్రసాద్‌బాబు బుధవారం శింగనమల, గార్లదిన్నె మండలాల్లోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆకులేడులోని జిల్లా పరిషత్తు, లోలూరు గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు.

## కరెన్సీపై అంబేడ్కర్ చిత్రం ముద్రించాలి

అంబేడ్కర్ భవన్‌లో ఐక్యత చాటుతున్న ఎంహెచ్‌పీఎస్ నాయకులు

**రుద్రంపేట, న్యూస్‌టుడే** : భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ముఖ చిత్రం ముద్రించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు సాత్రి చిన్న ఈశ్వరయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి జూటూరు రామాంజనేయులు అధ్యక్షతన అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించిన భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ముఖ చిత్రం ముద్రించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా అంబేడ్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూల మాలలు సమర్పించి అక్కడ నుంచి ప్రదర్శనగా అంబేడ్కర్ భవన్‌కు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర నాయకులు రామతీర్థ, సాకే మల్లేష్, జిల్లా అధ్యక్షుడు నాగన్న, రాయలసీమ నాయకులు నారాయణస్వామి, సత్యసాయి జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌కుమార్, ఇతర జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

## ప్రైవేట్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి

డీఈవో ప్రసాద్‌బాబుకు వినతి పత్రం సమర్పిస్తున్న అపుస్మా నాయకులు

**అనంతపురం విద్య, న్యూస్‌టుడే** : ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని అపుస్మా నాయకులు కోరారు. అన్‌ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నాయకులు బుధవారం డీఈవో ప్రసాద్‌బాబుకు వినతి పత్రం సమర్పించారు. గుంతకల్లులోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి విద్యార్థినిని మందలించారన్న నెపంతో ఉపాధ్యాయినిపై తల్లిదండ్రులు దాడి చేశారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అపుస్మా నాయకులు పుల్లారెడ్డి, సుబ్బారెడ్డి, రవిశంకరప్రసాద్, శ్రీనాథ్, నాగరాజు పాల్గొన్నారు.

### తెరపై ఈనాడు

**కమలానగర్), న్యూస్‌టుడే** : గౌరి : **అఖండ-2..** గాయత్రి : **ఈషా,** గౌతమి : **మార్క్,** నీలిమ, తేజశ్విని : **అవతార్ ఫైర్ అండ్ యాష్,** త్రివేణి : **45, శంబాల,** తరంగిణి : **వనవీర, మదం,** ఎస్వీ సినిమా : **ధురంధర్,** శాంతి : **ఛాంపియన్..** సుధా : **దండోరా.**

రమణ దంపతులను సన్మానిస్తున్న ఎస్పీ జగదీశ్

## విశ్రాంత ఎస్సైకు సన్మానం

**అనంత నేరవార్తలు:** ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఎస్సై ఎం.వి.రమణ దంపతులను ఎస్పీ జగదీశ్ బుధవారం తన ఛాంబర్‌లో సన్మానించారు. శాలువా కప్పి ,పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆర్ఐ పవన్‌కుమార్, జిల్లా పోలీసు సంఘం నాయకులు సాకే త్రిలోక్‌నాథ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

## 9న వాసవీమాత గ్రామోత్సవం

**అనంత సాంస్కృతికం:** వాసవీ దీక్ష మాలధారణ పురస్కరించుకుని నగరం లోని కొత్తూరు కన్యకాపరమేశ్వరీ దేవి నగరోత్సవం ఈనెల 9న జరుగు తుందని నిర్వాహకులు తెలిపారు. ఆర్య వైశ్యసంఘం అధ్యక్ష, కార్యదర్శులుమచ్చా నరసింహులు, టంగుటూరి నాగభూషణం, వాసవి దీక్షా సమితి అధ్యక్ష, కార్యదర్శులు మిరియాల సుకుమార్, తాటి మధు ఆమేరకు తెలిపారు. కొత్తూరు వాసవీ దేవాలయం నుంచి ప్రత్యేక రథంలో శుక్ర వారం సాయంత్రం 4గంటలకు ప్రారంభమై సుభాష్ రోడ్డు, గాంధీబజార్,పాతూరు పురవీధుల గుండా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుందన్నారు. కొత్తూరు ఆర్యవైశ్య సంఘం, వాసవీ దీక్షా సమితి,వాసవీ మహిళామండలి, ఆర్యవైశ్య యువజన సంఘం, వధూవరాన్వేషణ కేంద్రం సంయుక్త నిర్వహణలో ఈఉత్సవం జరుగుతుందని, ఆర్యవైశ్యులందరూ హాజరు కావాలని వారు పిలుపు నిచ్చారు.

## పేదలకు దుప్పట్ల వితరణ

**తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే:** ఎముకలు కొరికే చలితో ఇబ్బందులు పడుతున్న గ్రామీణ పేదలకు రోటరీక్లబ్ సెంట్రల్ సభ్యులు 55 కుటుంబాలకు దుప్పట్లు వితరణ చేశారు. బుధవారం సాయంత్రం ఆత్మకూరు మండలం పాపంపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నాణ్యమైన దుప్పట్లు పంపిణీ చేశారు. ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బి.మురళీధర్‌రావు, రోటరీక్లబ్ సీనియర్ సభ్యులు వి.సూర్యనారాయణ, ఎంవీ పాండురంగయ్య, కె.శాంతరాజ్, కిశోర్ పాల్గొన్నారు. 9న అనంతపురం క్లబ్‌లో ఉచితంగా గుండె, నేత్రం, దంత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. శిబిరంలో ఉచితంగా రక్తపోటు, ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు ఉచితంగా చేస్తామని వారు వివరించారు.

### సిమెంట్ దిమ్మెలు శిథిలం

నగరంలోని మారుతీనగర్ మొదటి క్రాస్ చివరలో మురుగు కాలువపై ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలు శిథిలావస్థకు చేరాయి. దీంతో వాహనాలు రాకపోకలు సాగుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. నగరపాలక అధికారులు స్పందించి శిథిలమైన సిమెంట్ దిమ్మెలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, రుద్రంపేట

### ప్రమాదం అంచున ప్రయాణం

నగరంలోని కమలానగర్ పోలీసు గెస్ట్‌హౌస్ సమీపంలో ఉన్న విద్యుత్తు నియంత్రిక వద్ద ఇనుప కడ్డీలు ప్రమాదంగా ఉన్నాయి. రోడ్డు సమీపంలోకి రావటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు ఇనుప కడ్డీలను తగులుకొని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏక్షణం ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇనుప కడ్డీలను తొలగించి నియంత్రిక వద్ద శుభ్రంగా ఉంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, కమలానగర్

### రోడ్డుపై చెత్త కుండీ!

నగరంలోని ఆదిమూర్తినగర్ రైతు బజార్ సమీప రోడ్డులో చెత్త కుండీ రోడ్డుపైనే ఉంది. నగరపాలిక కార్మికులు చెత్తను తీసుకునే క్రమంలో కుండీని రోడ్డుపైనే పడేస్తున్నారు. దీంతో వాహనదారులు కుండీని తప్పించబోయి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్డీవో, డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్ కార్యాలయ ఉద్యోగులు నిత్యం ఇదే దారిలో రాకపోకలు సాగిస్తారు. రైతు బజార్, ఉద్యానశాఖ కార్యాలయ ఉద్యోగులు రోడ్డుపై చెత్త కుండీ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. **-న్యూస్‌టుడే, కమలానగర్**

### మురుగు పారుదలకు ఆటంకం

నగరంలోని మారుతినగర్ నాలుగో పోలీసు స్టేషన్‌కు వెళ్లే దారిలో మురుగు నీరు పారుతున్న పైపులైన్ మరమ్మతుకు చేరింది. దారి మధ్యలో భారీ వాహనాలు రావటంతో పైపు పగిలిపోయింది. దీంతో చెత్త చెదారం అడ్డుపడి మురుగు పారుదలకు ఆటంకం ఏర్పడింది. మురుగు సమస్య లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, బళ్లారి రోడ్డు**

డిపో వద్ద నిరసన తెలుపుతున్న నాయకులు

## ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

**అనంతపురం ఆర్టీసీ, న్యూస్‌టుడే:** ఆర్టీసీలో పని చేస్తున్న అన్ని కేటగిరీల్లోని ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ(ఎన్‌ఎమ్‌యూ) ఆధ్వర్యంలో నాయకులు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ రెండో రోజు అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద డిపో అధ్యక్షుడు, కార్యదర్శులు నాగేశ్వర్‌రెడ్డి, రామాంజినేయులు, తదితరులు నిరసన వ్యక్తం చేశారు. నాయకులు సదాశివారెడ్డి, వెంకటేశు, శ్రీనివాసులు, ఓబయ్య పాల్గొన్నారు.

## డీవీఈవోగా గురువయ్యశెట్టి బాధ్యతల స్వీకరణ

**అనంతపురం విద్య** : జిల్లా విద్యాధికారిగా (డీవీఈవో) గురువయ్యశెట్టి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్న ఆయన పదోన్నతిపై రెగ్యులర్ డీవీఈవోగా నియమితులయ్యారు. ఆర్ఐవో వెంకటరమణనాయక్, పలువురు ప్రిన్సిపాళ్లు, డీవీఈవో కార్యాలయం సిబ్బంది, అధ్యాపకుల సంఘం నాయకులు గురవయ్యశెట్టి శుభాకాంక్షలు తెలిపారు.

## 'వీధి వ్యాపారుల పొట్ట కొట్టొద్దు'


నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఐ నేతలు

**అనంత నగరపాలక, న్యూస్‌టుడే** : నగరంలోని మార్కెట్ వద్ద వీధి వ్యాపారుల పొట్ట కొడితే ఉపేక్షించబోమని సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు హెచ్చరించారు. బుధవారం నగరపాలక కార్యాలయంని డిప్యూటీ కమిషనరు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి రమణ, నేతలు కృష్ణుడు, ఎల్లుట్ల నారాయణస్వామి, యశోద పాల్గొన్నారు.

## పకడ్బందీగా గణతంత్ర దినోత్సవం

**జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే** : ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాల సంబరాలు అత్యంత పటిష్టంగా, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ శివనారాయణ శర్మ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. వేడుకలకు సహాయ కలెక్టర్ సచిన్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారన్నారు. అనంత నగర పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 9 గంటలకు వేడుకలు మొదలవుతాయన్నారు. అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలన్నారు. ప్రొటోకాల్ విధులు ఆర్డీఓ చూసుకోవాలన్నారు. జాతీయ సమైక్యత ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉండాలని డీఈఓకు సూచించారు. వైద్య శిబిరంలో అన్ని రకాల మందులుఉండేలా చూడాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. అగ్నిమాపక రక్షణ, సంక్షేమం, అభివృద్ధిపై శకటాలు, ప్రదర్శన శాలలు ఏర్పాటు చేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన ఉద్యోగుల జాబితా త్వరగా కలెక్టరేట్‌కు పంపాలన్నారు.

## ముగిసిన త్యాగయ్య ఆరాధనోత్సవాలు


త్యాగరాజ కీర్తనలు ఆలపిస్తున్న నిశాంత్

**అనంత సాంస్కృతికం** : నగరంలోని మొదటి రోడ్డు కాశీ విశ్వేశ్వర కోదండ రామాలయంలో సద్గురు శ్రీత్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు బుధవారం రాత్రి సంగీత కచేరితో ముగిశాయి. విజయవాణి సంగీత కళా నిర్వాహకులు మొదలి మురళీకృష్ణ ఆధ్వర్యంలో మూలమూర్తులకు అభిషేకం నిర్వహించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరిలో బెంగళూరుకు చెందిన నిశాంత్ బృందం పాల్గొని త్యాగరాజ కీర్తనలను ఆలపించారు. వయోలిన్ కృతిక్ కౌశిక్, మృదంగం మొదలి కృష్ణ సాయి, ఘటం విశ్వనాథ్ వాయించారు. విశ్రాంత తహసీల్దార్ పాలసముద్రం నాగరాజు, లతాశ్యాం, వైదేహిచైతన్య, ప్రభావతి, రమామణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

## 'అసత్యాలతో పబ్బం గడుపుతున్నారు'

**అనంత నగరపాలక, న్యూస్‌టుడే**: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అసత్యాలతో పబ్బం గడుపుతున్నారని మేయర్ వసీం ఆరోపించారు. బుధవారం వైకాపా జిల్లా కార్యాలయంలో పలువురు కార్పొరేటర్లతో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసులు అంటూ కూటమి నేతలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారేగాని వైకాపా ప్రజాప్రతినిధులు, నేతలపై కక్షకట్టి కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మైనార్టీలకు ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు నరసింహులు, సైపుల్లాబేగ్, కమల్ భూషణ్, ఇషాక్, శ్రీనివాసులు, రహంతుల్లా, కో ఆప్షన్ సభ్యుడు శంషుద్దీన్ పాల్గొన్నారు.

## వైకాపా సభ్యత్వానికి రాజీనామా

**కమలానగర్, న్యూస్‌టుడే** : వైకాపా పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వటంలేదని, తాను వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు న్యాయవాది గుజ్జల పోతులయ్య తెలిపారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. త్వరలో ఏ పార్టీలో చేరేది. ప్రకటిస్తామన్నారు.

## రాధేయ కవిత.. రాష్ట్ర పురస్కారానికి ఎంపిక

డా. రాధేయ

**అనంత సాంస్కృతికం** : నగరానికి చెందిన డా. రాధేయ జనరంజక కవి ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. 11 ఏళ్లుగా గుంటూరు 'రావి రంగారావు సాహిత్య పీఠం' ఏటా నిర్వహిస్తున్న జనరంజక కవి ప్రతిభా పురస్కారాలు (2025) ప్రకటించారు. కవి డా. రాధేయ రచించిన వచన కవితల సంపుటిలో 'పావు కోళ్లు' పురస్కారానికి ఎంపికైంది. నిర్వాహక సంస్థ పద్యాలు, బాల గేయాలు, లఘు కవితల సంపుటాల పోటీలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 కవితల సంపుటాలు పోటీలకు దరఖాస్తులు రాగా వాటిలో 4 ఎంపికయ్యాయి. వాటిలో విశాఖపట్నం, పోలవరం, హైదరాబాదులతో పాటు అనంత నగరానికి చెందిన డా. రాధేయ రచించిన కవిత పురస్కారానికి అర్హత సాధించింది. డా.రాధేయ ఎంపిక కావడం పట్ల పలువురు కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేశారు.

## కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

**అశోక్‌నగర్, న్యూస్‌టుడే** : కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు పొందడం కోసం ఉచితంగా 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు సాయి శిక్షణ కేంద్రం ప్రతినిధులు ఓబిరెడ్డి, గజలక్ష్మి తెలిపారు. ఎంఎస్ ఆఫీసు, ఫొటో షాప్, ట్యాలీ, ఆటో క్యాడ్, సీ-లాంగ్వేజ్, జావా, పైథాన్ వంటి వాటిపై శిక్షణ ఇస్తామన్నారు. 21 నుంచి అనంతపురం కమలానగర్‌లోని సాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

## ఎస్వీ డిగ్రీ, ఆర్ట్స్ కళాశాల జట్ల విజయఢంకా

మ్యాచ్‌ను ప్రారంభిస్తున్న వెంకటనాయుడు తదితరులు

**అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే** : ఎస్కేయూ అనుబంధ అంతర్ కళాశాలల క్రికెట్ పోటీల్లో అనంతపురం ఎస్వీ డిగ్రీ కళాశాల, ఆర్ట్స్ కళాశాల జట్లు విజయభేరి మోగించాయి. అనంత క్రీడాగ్రామంలో బుధవారం జరిగిన పోటీలో ఎస్వీ డిగ్రీ కళాశాల జట్టు కదిరి బ్లూమూన్ డిగ్రీ కళాశాల జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఎస్వీ జట్టు బ్యాటర్లు ప్రశాంత్ (32), ఎం.భువనేశ్వర్ (31)లు అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును అవలీలగా గెలిపించారు. ఇంకో పోటీలో అనంతపురం ఆర్ట్స్ కళాశాల జట్టు గుంతకల్లు ఎస్కేపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టుపై 61 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అనంతపురం జట్టు బౌలరు చైతన్య 4 కీలక వికెట్లు కూల్చి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మరో పోటీలో రాయదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ధర్మవరం వివేకానంద డిగ్రీ కళాశాల జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. రాయదుర్గం బౌలర్ వంశీ 3 వికెట్లు కూల్చి ధర్మవరం జట్టు ఓటమికి బాటలు వేశాడు. మధ్యాహ్నం జరిగిన పోటీలో గుంతకల్లు ఎస్ఎస్‌జీఎస్ డిగ్రీ కళాశాల జట్టు 55 పరుగుల తేడాతో కళ్యాణదుర్గం స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల జట్టును మట్టికరిపించింది. ఇంకో పోటీలో ఎస్కేయూ కళాశాల జట్టు హిందూపురం సప్తగిరి డిగ్రీ కళాశాల జట్టుపై 9 వికెట్ల తేడాతో అతిసునాయసంగా నెగ్గింది. బుధవారం జరిగిన పోటీలను ఎస్కేయూ రెక్టార్ వెంకటనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

## దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

**కమలానగర్, న్యూస్‌టుడే** : కూడేరు మండలం కొర్రకోడు గ్రామంలో క్రైస్తవులపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైకాపా క్రిస్టియన్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు వైపీ బాబు పేర్కొన్నారు. బుధవారం ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడతామన్నారు.

## 'సుబ్బరాయసాగర్‌కు నీరివ్వాల్సిందే'

**అనంతపురం(శ్రీనివాస్‌నగర్), న్యూస్‌టుడే:** సుబ్బరాయసాగర్ నుంచి నిర్దేశిత చెరువులకు ఈ నెల 16వ తేదీ లోపు నీరు ఇవ్వకపోతే రైతుల ఉద్యమం ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వానికి చూపిస్తామని శింగనమల వైకాపా ఇన్‌ఛార్జి సాకే శైలజానాథ్ హెచ్చరించారు. బుధవారం ఆయన హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. వైకాపా నేతలు నార్పల సత్యనారాయణరెడ్డి, చామలూరు రాజగోపాల్, నాగరత్నమ్మ, నారాయణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

## చేతి వృత్తిదారుల సమాఖ్య కాలమానిని ఆవిష్కరణ

**ఆజాద్‌నగర్ (అనంతపురం), న్యూస్‌టుడే:** చేతి వృత్తిదారుల సమాఖ్య కాలమానిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్, సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమయ్య నీలం రాజశేఖర్‌రెడ్డి భవనంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, భూషణ, నాగప్ప, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

## తిరుమలకు కర్ణాటక భక్తుల పాదయాత్ర

**అనంత సాంస్కృతికం :** కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట జిల్లాలోని జమకండి తాలూకా కల్లోలి వేంకటరమణ స్వామి దేవస్థానానికి చెందిన పలువురు భక్తులు చేస్తున్న 700 కి.మీ తిరుమల పాదయాత్ర బృందం బుధవారం నగరానికి చేరుకుంది. ఆ బృందానికి మధు మిత్ర బృందం సాదర స్వాగతం పలికింది. పాదయాత్రలో పాల్గొంటున్న 140 మంది బృందానికి బసయ్య మటపతి, అరుణ్‌కుమార్‌లు సారథ్యం వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో 22వ తిరుమల పాదయాత్రగా డిసెంబరు 30న జమకండి పట్టణం నుంచి వంద మంది బయలుదేరగా బళ్లారిలో 40మంది వీరితో కలిసినట్లు సారథులు తెలిపారు. నగరానికి చేరుకున్న పాతయాత్రికులకు మధు మిత్రబృందం శివబాలయోగి ఆశ్రమంలో విశ్రాంతి సదుపాయం కల్పించి అల్పాహారం ఏర్పాటు చేశారు. శివబాలయోగి ఆశ్రమం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జూటూరు అరవింద, కలవల మల్లికార్జున, రత్నగిరి దేవరాజ్‌లతో పాటు మధు మిత్రబృందం పాదయాత్ర సభ్యులకు వీడ్కోలు పలికారు.

స్వామి విగ్రహం వద్ద పాదయాత్రికులు

(c) eenadu

## మందు పాతర..

# మాది నగిషీల పాత్ర

- నకిలీ మద్యం సీసాలు తయారు చేశాం
- పోలీసులకు వాంగ్మూలం ఇచ్చిన నిందితులు

మదనపల్లె సబ్‌జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకెళ్తున్న ఎక్సైజ్ పోలీసులు

**ఈనాడు, అన్నమయ్య, న్యూస్‌టుడే-ములకలచెరువు:** ములకలచెరువులో తయారు చేసిన నకిలీ మద్యం మార్కెట్‌లోకి చేరడానికి వినియోగించిన సీసాలు, లేబుళ్లు తామే తయారు చేసి సరఫరా చేశామని ఇద్దరు నిందితులు ఎక్సైజ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ16గా ఉన్న నక్కిరేకంటి రవి, ఏ23 శ్రీనివాస్‌రెడ్డిలను బుధవారం ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. తంబళ్లపల్లె కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతివ్వగా.. ఈ మేరకు విచారణ చేపట్టి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. ఎక్సైజ్ ఉన్నతాధికారులు ఇద్దరు నిందితులను వేర్వేరుగా విచారించారు. 'జగ్గయ్యపేటలో పేపర్ మిల్లు నడిపాను. నష్టాలు రావడంతో 2018లో కుటుంబంతో పాటు హైదరాబాద్‌కు మకాం మార్చాను. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు నాకు కేసులో ప్రధాన నిందితులు రుణం కూడా ఇప్పించారు' అని రవి ఒప్పుకొన్నారు. '2023లో కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావుతో కలిసి గోవా వెళ్లాను. అక్కడ బాలాజీతో జనార్దన్‌రావుకు పరిచయం ఏర్పడింది. అక్కడ వారితో నకిలీ లేబుళ్లు, సీసాల తయారీకి ఒప్పందం చేసుకున్నాం. నకిలీ లేబుళ్లను హైదరాబాద్‌లో ముద్రించి ఇబ్రహీంపట్నం, ములకలచెరువు నకిలీ మద్యం కేంద్రాలకు పంపించాం. సీసాలకు మూతలు, అవసరమైన ఇతర సామగ్రిని సమకూర్చేందుకు పలువురిని జనార్దన్‌రావు పరిచయం చేశారు. నేను కీలక నిందితుడితో కలిసి అంగోలాకు వెళ్లాను. నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడులు జరగడంతో నన్ను వెంటనే హైదరాబాద్‌కు పంపించారు' అని రవి వివరించారు. నకిలీ మద్యం నింపేందుకు సీసాలను, పెట్ బాటిళ్లను శ్రీనివాస్‌రెడ్డి ద్వారా నకిలీ మద్యం కేంద్రాలకు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి సైతం రవి చెప్పిన విషయాలను ఒప్పుకొన్నట్లుగా తెలిసింది.

# ముందే బేరం.. ముడితేనే పందేరం

- పేట్రేగుతున్న లంచావతారులు

పుంగనూరు తహసీల్దారు కార్యాలయంలో దస్త్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

**పుంగనూరు, న్యూస్‌టుడే:** దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలపై ఇటీవల కొన్ని స్వతంత్ర సంస్థలు సర్వే జరపగా ప్రభుత్వ శాఖల్లో అవినీతి రాజ్యమేలుతోందని తేలింది. సర్వేలో వందకు 51 మంది తాము ఏదో ఒక ప్రభుత్వ సేవ పొందడానికి లంచం ఇచ్చినట్లు పేర్కొనడం గమనార్హం. మరీ ముఖ్యంగా అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని.. అదే మధ్యవర్తుల ద్వారా వెళితే తమ పనులు చేసి పెడుతున్నారని పేర్కొంటున్నారు. సమాజంలో ప్రజలకు నిత్యం అవసరమయ్యే ప్రభుత్వ శాఖల్లోని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, సబ్‌రిజిస్ట్రారు, సబ్ ట్రెజరీ, మండల పరిషత్ తదితర శాఖల్లో అవినీతి పతాక స్థాయికి చేరిందనే ఆరోపణలు వస్తున్నాయి.

### ఈ శాఖలపైనే ఆరోపణలు ఎక్కువ

➠ జిల్లాలో ఎక్కువ శాతం రెవెన్యూ విభాగాలపైనే ఫిర్యాదులున్నాయి. చేయి తడపందే దస్త్రం ముట్టుకోవడం లేదని, నేరుగా డబ్బులడగకుండా రేపు, మాపని తిప్పుకొంటున్నారని, తీరా మధ్య దళారులను ఆశ్రయిస్తే సారు రేటింతని వసూలు చేసి పంపుతున్నారని, ఆ తర్వాత కానీ పనులు కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ➠ ఏసీబీ అధికారులకు పట్టుబడిన కేసుల్లో సర్వే చేయడానికి లంచం తీసుకోవడం, పట్టాదారు పాసుపుస్తకాల జారీ వంటి అంశాల్లో అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. వ్యవస్థలోని చిన్నచిన్న లోపాలను ఆసరా చేసుకుని భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ➠ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఆస్తుల మార్పిడి, ధ్రువీకరణ పత్రాలు, పాసు పుస్తకాల జారీ, తగాదాలు, చోరీసొత్తు రికవరీ వంటి ఘటనల్లో మధ్యవర్తులు, కింది స్థాయి సిబ్బంది జోక్యం అధికమైంది. ఏ పనికి ఎంత ఇవ్వాలని రేటు కట్టి అర్జీదారుల వద్దకు మధ్యవర్తులను పంపుతున్నారు. ➠ మధ్య దళారి డిమాండు ప్రకారం డబ్బు చెల్లిస్తే సక్రమంగా పనులు జరిగిపోతాయి. లేకపోతే ఏదో ఒకటి కొర్రీ వేసి దస్త్రాన్ని పక్కన పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలపై బాధితులు ఇతరుల ఎదుట వ్యాఖ్యానించాలన్నా జంకుతున్నారు. ఎందుకంటే తన పని ఎక్కడ ఆగిపోతుందో, ఏ కొర్రీ పెట్టి మరిన్ని సమస్యలు సృష్టిస్తారోనన్న భయం.

### పట్టుబడ్డ లంచగొండులు

- పుంగనూరు మండలం మంగళం పంచాయతీలో ఉమాశంకర్‌కు చెందిన 20 సెంట్ల స్థలాన్ని సర్వే చేయడానికి సచివాలయ సర్వేయరు శ్రీరాములు రూ.20 వేలు లంచం తీసుకుంటూ గత నెలలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.
- కంభంవారిపల్లె మండలం సొరకాయలపేట వీఆర్వో పట్టాదారు పాసు పుస్తకం జారీ విషయంలో రైతు దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ నియోజకవర్గంలో సర్వే చేయించుకోవడానికి, భాగపరిష్కారాలు, సబ్ డివిజన్ ఇలా ఏ పని చేసుకోవాలన్నా అర్జీదారుల జేబులు ఖాళీ అవుతున్నాయి.

**అవినీతిపరులపై ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నంబరు : 14400**

# పక్షుల పండగ సందర్శకులకు ఉచిత బస్సులు

పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ

**సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ, న్యూస్‌టుడే:** ఈ నెల పది నుంచి నిర్వహించే పక్షుల పండగకు.. సూళ్లూరుపేట, నేలపట్టు, బీవీపాళెం మధ్య సందర్శకులకు ఉచిత బస్సులు నడపనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అంతకుముందు నేలపట్టు పక్షుల కేంద్రాన్ని వారు సందర్శించారు. విహంగాలను వీక్షించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని, ప్రకృతి శిబిరాన్ని పరిశీలించారు. తడ మండలం భీములవారిపాళెం రేవులో ఏర్పాట్లపై ఆరా తీశారు. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, పండుగ నిర్వహణ ప్రత్యేకాధికారి భానుప్రకాష్ రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, నేతలు పాల్గొన్నారు.

# గనులశాఖ తోడైంది.. ఘనులకు మేతైంది!

- కంకర మింగే కింకరులు ▪ అనుమతి లేకుండా స్టోన్ క్రషర్లు ▪ సింహభాగం వైకాపా నేతలవే

మదనపల్లె రవాణాశాఖ కార్యాలయం సమీపంలో అనుమతిలేని స్టోన్ క్రషర్

- హంద్రీ- నీవా ప్రాజెక్టు పనులు చేపట్టిన ఎన్‌సీసీ కంపెనీ కంకర కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంది. చాలా వరకు అనుమతులు లేని క్రషర్లు ఉండటంతో వాటి వద్ద నిబంధనల మేరకు కొనుగోలుకు ఆస్కారం లేకుండా పోయింది. వెతుకులాడగా 15 క్రషర్లలో మూడింటికి మాత్రమే అనుమతి ఉన్నట్లు తేలింది. అప్పటికీ అక్రమ క్రషర్ల వ్యవహారం వెలుగులోకి రాలేదు.
- రాయల్టీ వసూలు చేసే బాధ్యత తీసుకున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ సైతం అనుమతులున్న క్రషర్లకు ఒరిజనల్ బిల్లులు, లేని వాటికి చేతిరాతతో రాసివ్వడం వెలుగు చూసింది. రెండు విధాలుగానూ వ్యవహారం బయటపడినా గనులశాఖ చూసి చూడనట్లుగానే నటిస్తోంది.
- వైకాపా కీలక నేతల అనుచరులూ ఈ దందా సాగిస్తున్నారు. అనుమతులతో క్రషర్లు నడిపే వ్యక్తులు ఇది వరకు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదు. అక్రమంగా క్రషర్లు నడిపే వ్యక్తులు అధికారుల చేయి తడుపుతూ, అవసరమైతే రాజకీయ పలుకుబడితో ఒత్తిడి తెస్తున్నారు.
- జిల్లాలో పలుచోట్ల కంకర పరిశ్రమలు అనుమతిలేకుండా ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకపోగా, పర్యావరణానికి నష్టం కలిగిస్తున్నాయి. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో దాదాపు 15 క్రషర్లు నడుస్తుండగా మూడింటికి మాత్రమే అనుమతులున్నాయి. అనుమతులేకుండా నడుపుతున్న క్రషర్లు చాలా వరకు వైకాపా నేతలకు చెందినవే ఉన్నాయి.
- తంబళ్లపల్లెలో వైకాపా కోవర్టులు తెదేపాలో చేరి బరితెగించారు. క్వారీలు, క్రషర్లు నడుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇందులో గనులశాఖ అధికారులు భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలున్నాయి.
- క్రషర్లు నడుస్తున్నది.. నడిస్తున్నదీ బహిరంగంగానే తెలుస్తోంది. అందులోనూ విద్యుత్ వినియోగ లెక్కలు, విద్యుత్ కనెక్షన్లు తీసుకుని నడుపుతున్న వ్యక్తులున్నారు. పలు రకాలుగా అక్రమం వెలుగు చూస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కూటమి ప్రభుత్వంలోనూ వైకాపా నేతల హవా నడుస్తుందనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది.
- ఈ క్వారీల్లో తక్కువ ధరకు కంకర విక్రయం చేయడంతో పాటు లైసెన్స్ కలిగిన వారికి గిట్టుబాటు కావడం లేదు. దీంతో అనుమతులున్న పరిశ్రమలను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

**- ఈనాడు, అన్నమయ్య**

# పగలు చీకట్లో.. మంచు దుప్పట్లో

- ఆహ్వానం పలుకుతున్న హార్సిలీహిల్స్ ▪ ఏటా పెరుగుతున్న పర్యాటకులు

**బి.కొత్తకోట, న్యూస్‌టుడే:** మంచు దుప్పట్లో కొండలు.. ఘాట్ రోడ్డు మలుపుల్లో ఆకాశ హర్మ్యాల్లా స్వాగతం పలికే నీలగిరి వృక్షాలు.. ఎటు చూసినా పరవశింపజేసే పచ్చదనం.. ఆహ్లాదం నింపే బోటింగ్.. పర్యాటకులు పరవశించి పోయేలా చేసే ప్రకృతి వీటన్నిటికీ అడ్డా మన ఊటీ హార్సిలీహిల్స్. చలికాలం కావడంతో మంచుతో ముసుగేసుకొని ఇక్కడి అందాలు ప్రకృతి ప్రేమికులను రా.. రమ్మని పిలుస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో కొండపై సందడి మొదలవుతుంది. ఫిబ్రవరి వరకు ఈ తాకిడి కొనసాగనుంది.

హార్సిలీహిల్స్ పోలీసు అతిథి గృహం వద్ద ఇలా...

### ఎన్నో ప్రత్యేకతలు..

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం కోటావూరు పంచాయతీలో ఉన్న హార్సిలీహిల్స్ సముద్రమట్టానికి 4,312 అడుగుల ఎత్తులో ఉంది. ఎల్లప్పుడూ మంచు కురుస్తూ ఉండటంతో నిత్యం చలి వణికిస్తుంది. ఘాట్ రోడ్డులో ఉదయం సైతం లైట్లు వేసుకొనే వాహనాలపై ప్రయాణాలు చేయాలి. గతేడాది పుష్కలంగా కురిసిన వర్షాలతో కొండపై పచ్చదనం పరుచుకుంది. ఉదయం, సాయంత్రం మంచు, మధ్యాహ్నం ఎండ పర్యాటకులకు కొత్త అనుభూతిని మిగులుస్తుంది. అటవీ మార్గం నుంచి కొండపైకి ట్రెక్కింగ్‌కు యువత తరలివస్తారు.

### చూడాల్సిన ప్రాంతాలు

హిల్స్‌పై కొత్త, పాత వ్యూపాయింట్లు, గాలిబండ, గవర్నర్ బంగ్లా, ఏనుగు మల్లమ్మ ఆలయం, మానస సరోవరంలో బోటింగ్, మినీజంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, పర్యావరణ అధ్యయన కేంద్రం, పర్యాటకశాఖ ప్రాంగణంలో స్విమ్మింగ్ పూల్, ఫిష్‌స్పా, అడ్వెంచర్ యాక్టివిటీ, గంగోత్రి చెరువును తప్పక చూడాల్సిందే.

### ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు

తిరుపతి, బెంగళూరు నుంచి 150 కిలోమీటర్లు, చిత్తూరు-128, చెన్నై-250, మదనపల్లె- 28, బి.కొత్తకోట నుంచి 27 కిలోమీటర్ల దూరంలో హార్సిలీహిల్స్ ఉంది.
- మదనపల్లె, బి.కొత్తకోట, హార్సిలీహిల్స్ క్రాస్ నుంచి బస్సులు, అద్దె ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.
- అనంతపురం, కదిరి నుంచి వచ్చే పర్యాటకులు కాండ్లమడుగు క్రాస్ మీదుగా కొండపైకి వెళ్లాలి.
- మదనపల్లె, రాయచోటి నుంచి వచ్చే వారు అంగళ్లు బైపాస్ మీదుగా ప్రయాణించాలి.
- బెంగళూరు, హిందూ పురం, చేలూరు వైపు నుంచి వచ్చే పర్యాటకులు బి.కొత్తకోట చేరుకోవచ్చు.
- మదనపల్లె నుంచి హార్సిలీహిల్స్‌కు అంగళ్లు, కాండ్లమడుగు మీదుగా రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సులు తిరుగుతాయి.

### వసతి ఇలా..

- పర్యాటక శాఖ అతిథి గృహాల్లో 60 గదులు ఉన్నాయి. వాటి స్థాయిని అనుసరించి రోజుకు అద్దె రూ.1,313 నుంచి రూ.7,508 వరకు ఉంటుంది.
- అటవీ శాఖ అతిథి గదులు 11 ఉన్నాయి. అద్దె రోజుకు రూ.3,300. ఆయా గదులను ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చు. ప్రైవేటు అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి.

మానస సరోవరంలో బోటింగ్ చేస్తున్న పర్యాటకులు

# ఈ పంట లెక్క... మరింత పక్కా

కంభంవారిపల్లెలో ఈ పంట నమోదు చేస్తున్న వ్యవసాయశాఖ సిబ్బంది

**కంభంవారిపల్లి, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి అనేక విధాలుగా రాయితీలు అందజేస్తుంది. పారదర్శకంగా రైతులకు రాయితీలు అందజేయడానికి ఈ పంట నమోదు కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత కొంతకాలంగా రైతు వేసిన పంటకు వ్యవసాయశాఖ అధికారులు ఈ పంట నమోదు చేస్తున్నారు. దీనిని మరింత పక్కాగా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది.

- పంటల వివరాలు నమోదులోనూ డిజిటలీకరణకు పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే సాంకేతికతతో ఈ - పంట విధానం అమలు అవుతోంది. మరింత కచ్చితమైన వివరాలు నమోదుకు కృతిమ మేధ (ఏఐ)తో సమాచారాన్ని నిర్ధారించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
- ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు సుమారు 55 వేల హెక్టార్లు సాగులో ఉంది. ఆ పంటలకు ఈ - పంట నమోదు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

**ఉపయోగాలివి:** రైతులు తాము సాగు చేసిన పంటకు ఈ - పంట నమోదు చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాల సమయంలో పెట్టుబడి రాయితీ పొందవచ్చు. ఈ ధ్రువపత్రం ఆధారంగానే బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. భవిష్యత్తులో ఎరువుల సరఫరాతో పాటు ప్రభుత్వ పథకాల వర్తింపునకు ఇది దోహదపడుతుంది.
- ఈ పంట నమోదు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానం చేస్తూ డిజిటల్ క్రాప్ సర్వేగా మార్పు చేశారు. ప్రస్తుతం సర్వే నంబర్లను ల్యాండ్ పార్శిళ్లుగా పేర్కొంటూ పంటల వివరాలను నమోదు చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వీటిలో ఉండే పంటలు, ఖాళీ స్థలాలు, వ్యవసాయేతర స్థలాలు ఏమున్నా వాటిని కూడా పొందుపరుస్తున్నారు. పొలాల్లో జియో ఫెన్సింగ్ కింద 20 మీటర్ల పరిధిలో పక్కాగా పంటల వివరాలు సేకరిస్తున్నారు.

# అమ్మా.. నమోదు చేసుకున్నావా!

- పీఎంఎంవీవై ఆర్థిక భరోసా

ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్న స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు

**మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే:** కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ప్రసూతి ప్రయోజన నగదు బదిలీ పథకాన్ని (పీఎంఎంవీవై) అమలు చేస్తోంది. మాతృవందన దేశవ్యాప్తంగా 2017 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. ప్రభుత్వం గర్భిణులకు ఆర్థికంగా ఆసరా కల్పిస్తోంది. గతంలో ఈ పథకం ద్వారా నగదు పంపిణీలో జాప్యం జరిగింది. లబ్ధిదారుల నమోదు ప్రక్రియ వేగవంతం చేసేందుకు ఈ బాధ్యతను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖకు అప్పగించింది. దీంతో వైద్యఆరోగ్యశాఖ పరిధిలో జరిగే నమోదు ప్రక్రియను 2025 జూన్ మాసం నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలకు అప్పగించారు. దీంతో వీరు క్షేత్రస్థాయిలో పర్యటించి గర్భిణుల వివరాలను ఈ పథకం కింద ఆన్‌లైన్ ద్వారా నమోదు చేపట్టారు.

**జిల్లాలో ఇలా..**

| | |
|---|---|
| గర్భిణులు: | 9,262 |
| నమోదు సంఖ్య : | 7,484 |
| బాలింతలు : | 6,337 |
| నగదు జమైంది : | 7,067 మందికి |

### అమలు ఇలా..

ప్రధాన మంత్రి మాతృవందనం పథకం ద్వారా మొదటి కాన్పులో ఆడ, మగ బిడ్డ ఎవరికైనా తొలివిడత కింద రూ.3 వేలు వైద్య పరీక్షల నిమిత్తం ఇస్తారు. రెండో విడతలో కింద రూ.2 వేలు పుట్టిన బిడ్డకు, 14 వారాల వరకు టీకాలు, వైద్యచికిత్సలకు అందిస్తారు. రెండో కాన్పులో ఆడ బిడ్డకు మాత్రమే రూ.6 వేలు ఒకే విడతలో ఈ పథకాన్ని నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం తల్లి బ్యాంకు ఖాతాకు జమ చేస్తోంది. 18 ఏళ్ల ఏడు నెలల వయస్సు పూర్తయిన గర్భిణులు లబ్ధి పొందేందుకు వారి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు చరవాణి, బ్యాంకు ఖాతా వివరాలు అంగన్‌వాడీ కార్యకర్తలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

# ఎస్‌వోఎస్.. సేవలు తుస్‌స్‌స్!

జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే బాధితులకు తక్షణ సాయం చేయడానికి ఏర్పాటు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారాయి. వీటిపై వాహనదారులకు అవగాహన లేకపోవడంతో లక్ష్యం మరుగున పడుతోంది. ఫలితంగా అత్యవసరాల్లో ఎంతో సహాయపడే పరికరాలు తుప్పుపట్టాయి. ప్రమాదాల సమయంలో అత్యవసర చికిత్స అందక మృత్యువాత పడుతున్నారు.

**- న్యూస్‌టుడే, పీలేరు గ్రామీణ**



ఎస్‌వోఎస్ పరికరం

బళ్లారి-నాయడుపేట జాతీయ రహదారిపై పీలేరు సమీపంలో రహదారి పక్కన నిరుపయోగంగా..

### ఎక్కడెక్కడంటే..

జిల్లాలో అధికంగా పీలేరు- కడప, మదనపల్లె-తిరుపతి, పీలేరు- చిత్తూరు, మదనపల్లె-పలమనేరు మార్గాల్లో భారీ వాణిజ్య వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, కార్లు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ మార్గాల్లో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం చోటు చేసుకుంటోంది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రూ.కోట్లు ఖర్చుతో ఎస్‌ఓఎస్ (సేవ్ అవర్ సోల్స్) పరికరాలను రెండు కిలో మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. విద్యుత్తుతో పనిలేకుండా సౌర పలకాల ద్వారా పనిచేసే విధంగా పరికరాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్లు వీటికి పిచ్చిమొక్కలు అల్లుకుని, మరికొన్ని చోట్ల వాహనాలు ఢీకొనడంతో పాడైపోయాయి.

**ప్రయోజనాలివీ:** ప్రమాదాలు జరిగినప్పుడు జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసి ఉన్న ఈ పరికరం బయట ఉన్న బటన్ నొక్కి పట్టుకుని వాయిస్ రిసీవర్ ద్వారా సమస్యను చెబితే సమీపంలోని టోల్ ప్లాజాకు సమాచారం చేరుతుంది. సిబ్బంది అప్రమత్తమై ఆ ప్రాంతానికి చేరుకుని రక్షణ చర్యలు చేపడతారు. వాహనాలు మరమ్మతులకు గురైనా, మొరాయించినా, సమస్య ఏదైనా రక్షణ చర్యలు తీసుకుంటారు.

# గోపాలురి ఊరు.. తిరుమలరెడ్డిపల్లె!



రామసముద్రం మండలంలోని తిరుమలరెడ్డిపల్లెలో ఊరంతా పాడి ఆవుల పెంపకంతో జీవిస్తున్నారు. గ్రామంలో 250 కుటుంబాలుండగా రోజూ 2 వేల లీటర్లకు పైగా పాలు ఉత్పత్తి అవుతున్నాయి. రూ.లక్ష వరకు ఆదాయం సమకూరుతోంది. ఈ ఆదాయాన్ని పిల్లల చదువులు, ఇళ్ల నిర్మాణం, వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తూ ముందుకెళ్తున్నారు. సంఘాల్లో నగదును పొదుపు చేసుకుంటూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. గ్రామంలో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంత వాతావరణానికి నిలయంగా నిలుస్తోంది. **- న్యూస్‌టుడే, రామసముద్రం**

# ఈఎన్‌టీ.. చికిత్స లేదేంటి!

- జిల్లా ఆసుపత్రిలో విభాగానికి తాళం

ఆసుపత్రిలో తాళం వేసిన ఈఎన్‌టీ విభాగం

**మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే :** ప్రభుత్వాసుపత్రి అంటే అన్ని రకాల జబ్బులకు వైద్యసేవలు అందించాలి. అందులోనూ ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రి అంటే వైద్యసేవలు మెరుగ్గా ఉండాలి. మదనపల్లె ప్రభుత్వాసుపత్రి ఇందుకు పూర్తి భిన్నం. పేరు గొప్ప.. సమస్యలు దిబ్బ అన్నట్లుగా తయారైంది. ఒకప్పుడు అన్ని విభాగాల వైద్యులతో కళకళలాడిన ఆసుపత్రి నేడు వెలవెలబోతోంది. ఆసుపత్రికి రోజూ 800 నుంచి 900 మంది ఓపీ వస్తున్నారు. వీరిలో రోజూ ఈఎన్‌టీ వైద్యం కోసం 40 నుంచి 50 మంది వస్తారు. ఇందులో చెవి, ముక్కు, గొంతు జబ్బులతో వచ్చే వారికి చికిత్స అందించడం లేదు. ఈ వైద్యం కావాలంటే ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిందే. ఉన్న వైద్యులను బదిలీ చేయడంతో ఈఎన్‌టీ విభాగం పూర్తిగా మూతపడింది. ఇందులో రూ.లక్షలు విలువైన పరికరాలు ఉన్నాయి. కెమెరా ద్వారా చెవి లోపలి భాగాన్ని కంప్యూటర్‌లో చూసే అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని వినియోగించేందుకు వైద్యులు అందుబాటులో లేకపోవడంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విభాగానికి సంబంధించి చిన్న పిల్లలకు మాత్రం డీఈఐసీలో చికిత్స అందిస్తున్నారు. పెద్దలకు ఇబ్బంది వస్తే ప్రైవేటుకు వెళ్లాల్సిందే. సదరం ధ్రువపత్రాలు పంపిణీ ఉన్న రోజు మాత్రం ఈఎన్‌టీ విభాగం తీస్తున్నారు. సదరం తప్ప వేరే చికిత్సలు అందించడం లేదు. రోజూ వైద్యం కోసం వచ్చి విభాగానికి తాళం వేసి ఉండటంతో వెనుతిరుగుతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఈఎన్‌టీ వైద్యులు లేకపోవడంతో ప్రైవేటు వైద్యులు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. అధికారులు స్పందించి వైద్యులను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్‌ను వివరణ కోరగా ఈఎన్‌టీ వైద్యుల కొరతపై డీఎంఈ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

మాట్లాడుతున్న డీపీవో రాధమ్మ

# యాప్ ద్వారానే బిల్లులు చెల్లించాలి: డీపీవో

**పీలేరు, న్యూస్‌టుడే:** పంచాయతీలకు సంబంధించిన అన్ని రకాల బిల్లులు స్వర్ణ పంచాయతీ యాప్‌లోనే చెల్లించాలని నగదు లావాదేవీలు చేయరాదని జిల్లా పంచాయతీ అధికారిణి రాధమ్మ స్పష్టం చేశారు. బుధవారం పీలేరు పంచాయతీ కార్యాలయంలో డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పంచాయతీల నుంచి 2025-26 ఏడాదికి గాను రూ.18 కోట్ల మేర పన్నులు వసూలు చేయాల్సి ఉండగా యాప్ ద్వారా రూ.4 కోట్లు మాత్రమే వసూలైందని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించి పన్నులు వందశాతం చెల్లించేలా చూడాలని స్పష్టం చేశారు.

(c) eenadu

# శిరస్త్రాణం భారం కాదు.. భరోసా

ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ ధీరజ్, హాజరైన పోలీసు, రవాణా అధికారులు, విద్యార్థులు, మహిళలు

**మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే:** హెల్మెట్ భారం కాదు.. వాహన దారుల ప్రాణాలకు భరోసా అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. బుధవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మదనపల్లెలో మిషన్ కాంపౌండ్ నుంచి అన్నమయ్య కూడలి వరకు హెల్మెట్ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. ప్రమాదాల్లో 70 శాతం మంది హెల్మెట్ లేకపోవడం వల్లే మృత్యువాతపడుతున్నారన్నారు. వీటిని నివారించేందుకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్లు వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లైసెన్స్, రికార్డులు కలిగి ఉండాలన్నారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా రవాణాశాఖ అధికారి కె.ప్రసాద్, డీఎస్పీ మహేంద్ర, మదనపల్లె ఆర్టీవో అశోక్ ప్రతాప్‌రావు, ఎంవీఐ దినేష్ చంద్ర, సీఐలు రాజారెడ్డి, మహమ్మద్‌రఫి, కళా వెంకటరమణ పాల్గొన్నారు.

# లబ్ధిదారులకు నోటీసులివ్వండి : పీడీ

లబ్ధిదారుతో మాట్లాడుతున్న జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీడీ రమేష్‌రెడ్డి

**బి.కొత్తకోట, న్యూస్‌టుడే:** జిల్లాలో ప్రభుత్వ పక్కాగృహాలు మంజూరైనా పునాదులు వేసుకోని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని గృహనిర్మాణ సంస్థ పీడీ రమేష్ రెడ్డి ఆదేశించారు. బి.కొత్తకోటలోని పాళంవీధి, శెట్టిపల్లె రోడ్లలో నిర్మిస్తున్న గృహాలను ఆయన బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. పీఎంఏవై-2.0తో పాటు వివిధ పథకాల కింద ఇళ్లు మంజూరై ఇప్పుడు కట్టుకోకపోతే భవిష్యత్తులో ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందదని గుర్తు చేశారు. ఉగాది నాటికి 23వేల గృహాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక సిమెంటు, స్టీల్ తదితర సామగ్రిని ప్రభుత్వం సరఫరా చేయబోదని, నగదు రూపంలోనే బిల్లుల చెల్లింపులుంటాయని తెలిపారు. సిమెంటు గోదాములను త్వరలోనే మూసి వేయనున్నామని ప్రకటించారు. డీఈ వెంకటరెడ్డి, ఏఈలు జియాపుజేల్, లావణ్య పాల్గొన్నారు.

## 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం

**తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే:** ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండో తరగతి కోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. చిత్తూరు ఒకటో కోర్టుకి కె.పరిమళదేవి, రెండో కోర్టుకి కె.నాగరాజు, రెండో తరగతి ఎక్సైజ్ కోర్టుకు డి.కల్పనను నియమించారు. తిరుపతి ఒకటో కోర్టుకు వి.ధనలక్ష్మి, రెండో కోర్టుకు షేక్ కరీముల్లా మస్తాన్, రేణిగుంట రైల్వేకోర్టుకు ఎం.చంద్రశేఖర్‌ని నియమించారు. మదనపల్లి కోర్టుకు బి.రమేష్‌బాబు, పీలేరు కోర్టుకు బి.శారద, శ్రీకాళహస్తి కోర్టుకు బి.సాంబశివయ్య, పుత్తూరు కోర్టుకు జి.రుద్రమదేవి, కుప్పంకు వి.దేవరాజులు నాయుడు, పలమనేరుకు కె.సునిల్‌రెడ్డి, నగరికి జి.బాబు, పాకాలకు ఆర్.రవికుమార్‌లను నియమించారు.

# సామాజిక తనిఖీలో రూ.71,076 రికవరీ

సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహిస్తున్న పీడీ వెంకటరత్నం

**తంబళ్లపల్లె, ములకలచెరువు, న్యూస్‌టుడే:** తంబళ్లపల్లెలో ఉపాధి పనులపై బుధవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డ్వామా పీడీ వెంకటరత్నం పాల్గొన్నారు. 21 గ్రామాల్లో 2024-25లో చేపట్టి పనులపై సామాజిక తనిఖీ నిర్వహించారు. పనుల్లో రూ.71,076 దుర్వినియోగమైనట్లు గుర్తించి బాధ్యుల నుంచి రికవరీకి ఆదేశించారు. ఏడుగురు ఎఫ్ఏలకు రూ.7వేల అపరాధ రుసుం విధించారు. పలుచోట్ల మొక్కలు చనిపోవడంతో తిరిగి కొత్తవి నాటించాలని ఆదేశించారు. ఏపీడీ నందకుమార్‌రెడ్డి, ఏపీవో అంజనప్ప, పీఆర్ ఏఈ వెంకట్రమణ ఉన్నారు.

# ఎర్రచందనం దుంగల పట్టివేత

పట్టుబడిన వాహనం, ఎర్రచందనం దుంగలు, నిందితులతో అటవీశాఖ సిబ్బంది

**రామాపురం, న్యూస్‌టుడే:** రామాపురం మండలం గువ్వలచెరువు తూర్పుబీటు పాలకొండ వంగిమళ్ల అడవిలో మంగళవారం పాముపొడుగు రాయి వద్ద తమిళనాడు కూలీలు ఎర్రచందనం కొట్టి సుమోలో వేస్తుండగా పట్టుకున్నట్లు రాయచోటి రేంజర్ మదన్ మోహన్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బార్గాకు చెందిన ఎండీ సుమార్ సుమో డ్రైవర్. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లాకు చెందిన చిన్నరాజీ సుకుమార్, మరో ఇద్దరు కూలీలతో కలిసి నాలుగు ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తిరుపతి రెడ్ శాండిల్ కోర్టుకు తరలించారు. దాడిలో భరణికుమార్, రఘుపతిరాజు, రెడ్డెప్ప, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

# అడ్డదారి దర్శనాలకు బ్రేక్

స్పందనకు వందనం

**తిరుచానూరు, న్యూస్‌టుడే:** శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో దళారీల అడ్డదారి దర్శనాలకు ఆలయ అధికారులు బ్రేక్‌లు వేశారు. బుధవారం ఈనాడులో 'దర్శనాల్లో దళారుల దందా' పేరుతో కథనం వెలువడింది. దీనిపై ఆలయ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది స్పందించారు. వీఐపీ క్యూ నుంచి ముఖ్యమైన వ్యక్తుల మినహా మిగిలిన వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించారు. ఒక వ్యక్తి పదేపదే వివిధ సంస్థల పేరుతో ఆలయంలో దర్శనానికి వస్తే అటువంటి వారిని విచారించాలని విజిలెన్స్ నిర్ణయించింది. దళారీలు ఎవరైనా ఆలయం వద్ద పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ది ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మరియు కల్చరల్ సొసైటీ
ప్లాట్ నెం.56, డోర్ నెం.54-16-1/18సి, రోడ్ నెం.2, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, లయోలా కాలేజ్ రోడ్, విజయవాడ - 520008
టెండరు ప్రకటన
టెండరు ప్రకటన నెం.36/ ఆంధ్రప్రదేశ్ శిల్పారామం / పార్కింగ్- టెండర్ / కడప/ 2026, తే.07-01-2026
శిల్పారామం, కడప వద్ద లీజు ప్రాతిపదికన "పార్కింగ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్" ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం సమర్థులైన మరియు అర్హత కలిగిన ఏజన్సీల నుండి టెండర్లు ఆహ్వానించబడుతున్నాయి. పైన పేర్కొన్న టెండరు పత్రాన్ని AP SACCS website: https://shilparamam.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. టెండరు ధరఖాస్తును విజయవాడ శిల్పారామంలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం నుండి రూ.5,000/- ధరఖాస్తు ధర పెద్దైన షెడ్యూలు వాణిజ్య బ్యాంక్ నుండి "Chief Executive Officer, the APSACCS" పేరు మీద పొందిన డి.డి. విజయవాడలో చెల్లుబాటు అగునట్లు చెల్లించి పొందవచ్చును. టెండరు షెడ్యూల్ జారీ తేది.08.01.2026. టెండర్లు సమర్పించడానికి చివరి తేది.23.01.2026 మధ్యాహ్నం 3 గంటలు. మరిన్ని వివరాలకు దయచేసి విజయవాడలోని కార్యనిర్వహణ అధికారి మొబైల్ నెంబరు: 88866 52023 ను సంప్రదించగలరు. సం/- ముఖ్య కార్యనిర్వహణ అధికారి

# సాంకేతికం.. ప్రజాహితం

## తిరుపతి ఐఐటీలో పెరుగుతున్న పరిశోధనలు

**శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే:** కాలానుగుణంగా శాస్త్ర సాంకేతికత పరిశోధనల్లో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం రోబోటిక్ సాంకేతికతకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ కేంద్రంగా విద్యార్థులు పరిశోధనలు విస్తృతం చేయడమే కాకుండా అందుకుతగ్గ గుర్తింపును పొందుతున్నారు. 'సెక్యూర్ అండ్ ఎఫిషియంట్ విజన్ ఫర్ అటానమస్ సిస్టమ్స్ (సేవ)'కు ప్రాధాన్యం పెరుగుతోంది.

అత్యంత చిన్నదైన మొబైల్ రోబో

**సామర్థ్యం పెంపు లక్ష్యంగా..:** 'సేవ' ల్యాబ్ ద్వారా అత్యంత చిన్నపాటి రోబోలతో సమాజహితమైన ప్రయోజనాలు అందుబాటులోకి తెచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోగాల్లో మెరుగైన సామర్థ్యం పెంపు లక్ష్యంగా చేపట్టే ఆవిష్కరణలకు గుర్తింపు లభిస్తోంది. స్వయం ప్రతిపత్తి మొబైల్ రోబోలు గిడ్డంగులు, విపత్తు ప్రాంతాల్లో సమర్థంగా లాజిస్టిక్స్ రవాణా, పర్యావరణ మ్యాపింగ్‌ను సుసాధ్యం చేస్తూ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సురక్షితమైన ప్రయాణం సాగించేలా అల్గారిథమ్‌లను అభివృద్ధికి సేవా అప్లికేషన్స్ ఉపకరించడం విశేషం.

ప్రతికూల పరిస్థితుల్లో రోడ్లపై కన్పించని వాహనాలు

**బహుళ ప్రయోజనం లక్ష్యం:** ప్రకృతి వైపరీత్యాలతో విపత్తులు సంభవించినప్పుడు అక్కడి ప్రమాద పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుగా చిన్నపాటి మొబైల్ రోబోలను సిద్ధం చేశాం. తద్వారా అక్కడ పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు సత్వర సాయం అందించేందుకు వీలయ్యేలా వీటిని రూపొందించాం.
- డాక్టర్ చాలవాడి విష్ణు, సహాయ ఆచార్యులు, ఐఐటీ

**ప్రతికూలంలో అప్రమత్తం:** సేవా ల్యాబ్ ద్వారా రూపొందించిన ఆవిష్కరణలతో వాతావరణంలో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల్లో అప్రమత్తంగా ప్రయాణం సురక్షితంగా సాగే విధంగా ఆవిష్కరణలు చేపట్టాం. వాతావరణ పరిస్థితులు తీవ్రతరంగా మారే ప్రాంతాల్లో వీటి ప్రయోజనం అపారం.
- జోయల్ రాజు, పరిశోధన విద్యార్థి, ఐఐటీ

**ప్రయోగాలకు ప్రాధాన్యం:** ప్రభుత్వాలే కాకుండా జాతీయ విద్యా సంస్థలు ప్రజాహిత ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ క్రమంలో వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకునేలా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి. - ఇ.శివాని, పరిశోధన విద్యార్థిని

# పడకలిలా.. పరుపులెలా!/ దాతలిచ్చినవి.. అరువు తెచ్చినవే దిక్కు

తెదేపా నాయకులు ఇచ్చిన పరుపులు

**పీలేరు, న్యూస్‌టుడే:** మెరుగైన సేవలందించే నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నా.. పీలేరులోని ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిని సమస్యలు వెంటాడుతున్నాయి. పడకలు వందుండగా పరుపులు మాత్రమే 50 ఇచ్చారు. మిగిలినవి దాతలిచ్చినవి.. అరువు తెచ్చినవే. అవి కూడా చాలకపోవడంతో గ్రామీణ ఆసుపత్రుల నుంచి తెప్పించుకుని వినియోగిస్తున్నారు. ● ఆసుపత్రిలో వివిధ విభాగాలకు చెందిన 22 మంది వైద్యులు, 25 మంది నర్సింగ్ ఉద్యోగులు, 15 మంది పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. ● రోజుకు 750 మంది వరకు అవుట్ పేషెంట్లు వైద్యసేవలు పొందుతుండగా 80 మంది వరకు ఇన్‌పేషెంట్లుగా చికిత్సలకు చేరుతున్నారు. ● ప్రధానంగా సాధారణ వ్యాధులు, ఎముకల వైద్య నిపుణులు, చిన్న పిల్లల వైద్యులు, స్త్రీ వైద్య నిపుణులు, కంటి వైద్యం, చెవి ముక్కు, దంత వైద్యులు, చక్కెర వ్యాధి ప్రత్యేక వైద్యులు, శస్త్ర చికిత్స నిపుణులు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి రక్త పరీక్షలు, ఎక్స్‌రే అందుబాటులో ఉన్నాయి. ● పగలు, రాత్రి డ్యూటీ వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. పరిశుభ్రత, వైద్యసేవల్లో పీలేరు ఆసుపత్రి జిల్లాలో ప్రథమస్థానం సాధించగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ప్రశంసలు అందుకున్నారు.● జిల్లాలో స్త్రీ వైద్య నిపుణులు శ్రీలత ఉత్తమ వైద్యురాలిగా పురస్కారం అందుకున్నారు. ● ఆసుపత్రికి పీలేరు, పులిచెర్ల, రొంపిచెర్ల, కంభంవారిపల్లె, సదుం, చిన్నగొట్టిగల్లు మండలాల నుంచి కూడా రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ● పీలేరు పక్కనే మదనపల్లె-తిరుపతి, కడప-చిత్తూరు జాతీయ రహదారులున్నందున రాత్రింబవళ్లు ప్రమాదాల కేసులు వస్తుంటాయి. ఆసుపత్రిలో పడకలపై ఉండి వైద్యం చేయించుకునే వారికి ప్రత్యేకంగా మూడు పూటలా ఉచితంగా ప్రభుత్వపరంగా ఆహారం అందిస్తున్నారు.
● ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులతో పాటు కుక్కకాటు, గుండెపోటుకు సంబంధించి ప్రత్యేక వైద్య సదుపాయం కూడా అందుబాటు ఉంది. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. అన్నీ ఉన్నా పడకలు మాత్రం అవసరాల మేరకు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.

**రూ.3.50 కోట్లతో ప్రతిపాదనలు:** ఆసుపత్రి ప్రారంభించినప్పటికే 50 పడకలు అందుబాటులో ఉండేవి. దాతలు 15 పడకలు వితరణగా ఇచ్చారు. ఇతర ఆసుపత్రుల నుంచి అరువుకు కొన్నింటిని తీసుకువచ్చి రోగుల అవసరాలకు వినియోగిస్తున్నాం. పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి సహకారంతో రూ.3.50 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. ఆసుపత్రికి ఇంకా ఏమేం కావాలో జాబితా కూడా పంపాం. పరికరాలు వచ్చిన తరువాత మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుంది.
- పేట చంద్రశేఖర్, సూపరింటెండెంట్

## క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

**ఏర్పేడు, న్యూస్‌టుడే:** వయస్సుతో పనిలేకుండా ప్రతి వ్యక్తి నిత్యం కొంత సమయం క్రీడలపై దృష్టి సారించడంతో సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవనం సాగించవచ్చునని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.భట్టాచార్య తెలిపారు. ఐసర్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్ కోర్టును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక, మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐసర్ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో వివిధ క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు.

## బోటు షికారుకు 50 పడవలు

**తడ, న్యూస్‌టుడే:** పక్షుల పండగకు ఈ దఫా బోటు షికారు కోసం 50 పడవలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకు తగ్గట్టు అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలని తహసీల్దారు శరత్‌బాబు అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన పక్షుల పండగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సన్నద్ధత సమావేశం నిర్వహించారు.

# యూపీఐ చెల్లింపుల్లో పొరబాట్లా?

**కలికిరి, న్యూస్‌టుడే:** యూపీఐ చెల్లింపులు చేసినప్పుడు ఒక్కోసారి పొరబాటున వేరొకరి ఖాతాకు నగదు జమవుతుంటుంది. లేకుంటే పెండింగ్‌లో ఉండిపోతుంది. ఇలాంటి సమయంలో ఆందోళన చెందకుండా వినియోగదారులు ఇలా చేస్తే పోయిన డబ్బులు తిరిగి రాబట్టుకోవచ్చు. లావాదేవీకి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకొని ఈ నంబర్లకు కాల్ చేయాలి. ● ఎన్‌పీసీఐ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు.

సంప్రదించాల్సిన నంబర్లు.
- గూగుల్‌పే: 1800 419 0517
- ఫోన్ పే: 0806 872 7374
- పేటీఎం: 0120 445 6456
- భీమ్: 1800 120 1740

## ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీ అందిస్తున్న దాత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు, చిత్రంలో బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్

**తిరుమల, న్యూస్‌టుడే:** తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు బెంగళూరుకు చెందిన రాన్‌కే ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి విరాళం డీడీలు అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.

# విద్యతోపాటు విలువలకు ప్రాధాన్యం

**తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే:** తితిదే విద్యాసంస్థల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో క్రమశిక్షణ, విలువలు నేర్పించడానికి ప్రాధాన్యం ఉంటుందని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన 33వ కళాశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తితిదే విద్యాసంస్థల్లో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి ముందుంటామన్నారు. డే స్కాలర్ విద్యార్థినులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పలువురి ప్రశంసలు లభించాయి. కార్యక్రమంలో తితిదే పాలకమండలి సభ్యులు నరేష్, డీఈవో వెంకటసునీల్, వార్డెన్లు స్నేహలత, యామిని, సుధ, ధనమ్మ, జయమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా గురవారెడ్డి

**చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే:** జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా శ్రీకాళహస్తికి చెందిన రెడ్డివారి గురవారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని 71 శాఖా గ్రంథాలయాలు జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో ఉంటాయి. పర్సన్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి జేసీని రిలీవ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

# రాయచోటి కేంద్రంగా జిల్లా ప్రకటించాల్సిందే



మాట్లాడుతున్న విశ్రాంత జడ్జి రెడ్డికుమార్




సామూహిక దీక్షలు ప్రారంభించిన ఇండియన్ ముస్లిం పార్టీ నేతలు

పలు సంఘాల డిమాండ్

**రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే:** 14 మండలాలతో రాయచోటి కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజా, విద్యార్థి, కుల సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక పాత కోర్టు సమీపంలోని అంబేడ్కర్ ఫ్లెక్సీ వద్ద 14 మండలాలతో రాయచోటి ప్రత్యేక జిల్లా చిత్రపటాన్ని సెకండ్ క్లాస్ విశ్రాంత జడ్జి రెడ్డి కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చే ప్రసక్తే లేదని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇవ్వడంతో ప్రజలు పలు రకాల పెట్టుబడులు పెట్టారని తెలిపారు. జిల్లా కేంద్రాన్ని మార్చడంతో చుట్టుపక్కల మండలాల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విశ్రాంత ఎంఈవో రెడ్డెన్న మాట్లాడుతూ మూడున్నరేళ్లుగా ఉన్న జిల్లా కేంద్రాన్ని రద్దు చేయడం దేశంలో ఎక్కడా జరగలేదని దుయ్యబట్టారు. బంగ్లా సర్కిల్‌లో ఇండియన్ యూనియన్ ముస్లిం పార్టీ ఏర్పాటు చేసిన సామూహిక దీక్షల శిబిరంలో వక్తలు మాట్లాడుతూ గతంలో రాయచోటికి మంజూరైన సైనిక్ స్కూల్‌ను కలికిరికి, యునాని మెడికల్ కాలేజీని ప్రొద్దుటూరుకు తరలించి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక జిల్లాగా ప్రకటించకుంటే నిరవధిక నిరశన దీక్షలు చేపడతామని జిల్లా సాధన సమితి హెచ్చరించింది. కార్యక్రమంలో భారత న్యాయవాదుల సంఘం నేత టి.ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ నాయకులు రామాంజినేయులు, వడ్డెర విద్యావంతుల వేదిక నాయకులు జీవానందం, లంబాడి సంఘం నాయకులు శంకర్ నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరరావు, ఎంఐఎం నాయకులు ఖాదర్‌బాషా, జనసేన నేత రామా శ్రీనివాస్, ఇతర సంఘాల నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

## బకాయిలు విడుదల చేయాలని మామిడి రైతుల ధర్నా

జైన్ గుజ్జుపరిశ్రమ ఎదుట ధర్నా చేస్తున్న మామిడి రైతులు

**గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే:** బకాయిల విడుదల కోరుతూ బుధవారం స్థానిక జైన్ మామిడిగుజ్జు పరిశ్రమ ఎదుట మామిడి రైతులు ధర్నా చేపట్టారు. జిల్లా రైతు సమాఖ్య నేతలు చంద్రశేఖర్ నాయుడు, హరిబాబు చౌదరి, కొత్తూరు బాబు, మార్కొండరెడ్డి, ఢిల్లీబాబు నాయుడు మాట్లాడుతూ అష్టకష్టాలు పడి మామిడి సాగు చేసి కాయలను పరిశ్రమకు తోలితే ఆర్నెల్లయినా నగదు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం టన్నుకు రూ.నాలుగు వేలు వంతున ఇచ్చి, ఆపై గతంలో ప్రకటించిన మద్దతు ధర టన్నుకు రూ.ఎనిమిది వేల రూపాయలు పరిశ్రమ నుంచి అందిస్తామన్న హామీని విస్మరించడం శోచనీయమన్నారు. ప్రస్తుతం మామిడి సాగులో సస్యరక్షణ చర్యలకు రైతుల వద్ద నగదు లేక ఈ ఏడాది దిగుబడి తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామనడంతో పోలీసులు రైతులను సముదాయించి పరిశ్రమ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయించారు. యాజమాన్యంతో చర్చించి బకాయిలు త్వరగా విడుదల చేస్తామని నిర్వాహకుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.

# సర్క్యూట్ల రూపకల్పనపై అవగాహన

మాట్లాడుతున్న డా.నరసింహులు

**మదనపల్లె విద్య, న్యూస్‌టుడే:** అధునాతన సర్క్యూట్ రూపకల్పనపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఊలుకు చెందిన శాస్త్రీయ పరిశోధకులు డా.నరసింహులు అన్నారు. బుధవారం మిట్స్ డీమ్డ్ టుబీ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో అధునాతన సర్క్యూట్ రూపకల్పనలో క్యాడెన్స్ టూల్స్‌ను ఉపయోగించి ఎలక్ట్రానిక్స్ డివైజుల ప్రవర్తన, కచ్చితంగా అంచనా వేయవచ్చన్నారు. ఆధునిక హార్డ్‌వేర్ డిజైన్‌లు, చిప్‌లు, ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు తయారు చేయడానికి ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు క్యాడెన్స్ అధునాతన టూల్స్ సాంకేతిక నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. సమన్వయకర్త డా.నాగజ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ జి.చరణ్‌కుమార్ పాల్గొన్నారు.

# అంతర్రాష్ట్ర దొంగనోట్ల ముఠా అరెస్టు

**పోలీసుల అదుపులో ఆరుగురు ● రూ.2.10 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం**

**మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే:** నకిలీ నోట్ల మార్పిడి చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.2.10 లక్షల విలువైన నకిలీ నగదు స్వాధీనం చేసుకున్నట్లు మదనపల్లె డీఎస్పీ మహేంద్ర తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను విలేకర్లకు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి బెలగావి జిల్లా హుక్కేరి గులాబాషాటకియా వీధికి చెందిన డ్రైవర్ మహమ్మద్ జుబేరి మకందర్ (27)తో పరిచయం పెంచుకున్నారు. అతను తయారు చేసే నకిలీ నోట్ల చలామణి చేసేందుకు రూ.10 వేల నగదుకు రూ.20 వేలు నకిలీ నోట్లు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. అతను ఆంధ్రా, తెలంగాణలోని పలువురితో సంబంధాలు పెట్టుకుని దందా సాగిస్తున్నారు. తెలంగాణలోని ఇంజాపూర్‌కు చెందిన చిన్నోళ్ల మాణిక్యరెడ్డి (50), భూపాలపల్లె జిల్లా బోర్నపల్లెకు చెందిన రేనుకుంట్ల సుమన్ (32), హైదరాబాద్ బీజేఆర్ నగర్‌కు చెందిన చింతకుంట్ల సైమన్ అలియాస్ పీటర్ (27), శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరుకు చెందిన కుమ్మర వెంకటేష్ (42) వాల్మీకిపురం మండలం గొల్లపల్లెకు చెందిన దాదిమి రమణప్ప (39)కు నకిలీ డబ్బు సరఫరా చేస్తున్నాడు. ఈ నెల 6వ తేదీ మకందర్.. వారికి నకిలీ నోట్లు ఇచ్చేందుకు కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని దొమ్మన్న బావి వద్దకు వచ్చారు. పక్కా సమాచారంతో సీఐ రవినాయక్, ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు సిబ్బంది దాడి చేసి వారి పట్టుకున్నారు. వారి నుంచి 6 చరవాణులు, రూ.500 నకిలీ నోట్లు రూ.1.50 లక్షలు, రూ.100 నకిలీ నోట్లు రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. సీఐ, ఎస్ఐ, సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు.

నిందితులు, నకిలీ నగదును చూపుతున్న డీఎస్పీ మహేంద్ర, సీఐ రవినాయక్

## కూలీని మింగిన అతివేగం

**మదనపల్లె నేరవార్తలు, బి.కొత్తకోట, న్యూస్‌టుడే:** అతివేగంతో వచ్చిన స్కార్పియో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన బి.కొత్తకోట మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని గట్టు పంచాయతీ తేగలపెంటకు చెందిన రామకృష్ణ (50) కూలీ చేసుకుని జీవనం సాగిస్తాడు. ఇతనికి భార్య లక్ష్మీదేవి, కుమార్తె రెడ్డెమ్మ ఉన్నారు. గట్టులో వారపు సంతకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. అక్కడి నుంచి సొంతపనిపై బి.కొత్తకోటకు వెళ్తుండగా మార్గ మధ్యంలో దిన్నెమీదపల్లె వద్ద స్కార్పియో ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆయన్ను స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బి.కొత్తకోట పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

## సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం

ప్రజలకు అవగాహన కల్పిస్తున్న వైద్య బృందం

**మదనపల్లె వైద్యం, న్యూస్‌టుడే:** క్షయ, సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని 104 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. బుధవారం మదనపల్లె మండలం రంగారెడ్డికాలనీలో అవగాహన కల్పించారు. కాలానుగుణంగా వ్యాప్తి చెందే డెంగీ, మలేరియా, స్క్రబ్‌టైఫస్, అతిసారా, కళ్ల కలక జబ్బులతో పాటు క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిప్యూటీహెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫి, వైద్యులు ఉమాదేవి, క్షయ విభాగం సూపర్‌వైజర్ ప్రభాకర్, సీహెచ్ఓ సోమిలి పాల్గొన్నారు.

EENADU Classifieds

JOBS

CBSE School Rajampet Needs Lady Wardens, I & II Class Teachers with good English. Contact : 9059965028.

**ఉమ్మడి కడప** జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఆయుర్వేద ప్రొడక్ట్స్ డెలివరి చేయుటకు డెలివరీ బాయ్స్ కావలెను. జీతం: 12వేలు + ఇన్‌సెంటివ్స్. Cont: 9398426624.

**SUKUN ఫర్నిచర్** నందు పని చేయుటకు లేడీ సూపర్‌వైజర్స్ మరియు ఆటో డ్రైవర్లు కావలెను. ఆలంఖాన్‌పల్లె, కడప. Contact : 9949237857.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషెంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K ✆ 89776 39662, 89776 39663

**డొమెస్టిక్ కార్గో** కొరియర్ సర్వీసెస్‌లో పర్మినెంట్ కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్

MARKETING/ SALES
HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Cuddapah
#42-362-5, 2nd Floor, Sainath Square, Bhagyanagar COlony, Chinnachowk, Kadapa - 516002 AP
Subramanyam Narra 9866577754
Location: Madanapalli
Door No: 15-6-1, CTM Road, Revenue Ward No.15, Madanapally - 517325
Jeripothula Gangaraju 9177937204
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

గమనిక క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

# రాయచోటి

• రాయచోటి • పీలేరు

## దేశానికి రైతే వెన్నెముక

కాలమానిని ఆవిష్కరిస్తున్న తహసీల్దారు క్రాంతికుమార్

**లక్కిరెడ్డిపల్లె :** దేశానికి రైతే వెన్నెముక అని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దారు క్రాంతికుమార్ చేతుల మీదుగా రైతు సంఘం కాలమానిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్ఐ రాజేష్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

## ఆటో డ్రైవర్లు సమాజ సేవకులు

ఆటో డ్రైవర్లతో మాట్లాడుతున్న సీఐ యుగంధర్

**పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే:** ఆటో డ్రైవర్లు సమాజ సేవకులని సీఐ యుగంధర్ అన్నారు. ప్రమాదాల నివారణపై బుధవారం పీలేరు పోలీసుస్టేషన్‌లో ఆటో, టెంపో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, సమ దుస్తులు ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. పరిమితికి మించి ప్రయాణికులకు తరలించకుండా, పాదచారులకు ఇబ్బంది కలిగించేలా హారన్‌లు లేకుండా చూడాలన్నారు. ఎస్ఐ లోకేష్, సిబ్బంది పాల్గొన్నారు.

చెవిలో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

## సహకార ఉద్యోగుల వినూత్న నిరసన

**రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే:** తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సహకార సంఘాల ఉద్యోగులు చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసన చేపట్టారు. రాయచోటి డీసీసీ బ్యాంకు ఎదుట ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఉద్యోగులనుద్దేశించి రాష్ట్ర కమిటీ సభ్యుడు సాబ్జాన్, అన్నమయ్య జిల్లా కన్వీనర్ జాఫర్ వలీలు మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఉద్యమిస్తున్నా కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుబట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకుంటే నిరవధిక నిరశన దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి సంఘీభావం ప్రకటించారు. రిలే దీక్షల్లో సహకార ఉద్యోగుల రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షుడు కుప్పం రెడ్డిబాబు, అన్నమయ్య జిల్లా సహకార సంఘాల అధ్యక్షుడు సీవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

## లీకులే బాకులై..!

● రాయచోటిలో అస్తవ్యస్తంగా నీటి సరఫరా
● సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రజలకు కష్టాలు

**రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే:** జిల్లాలో నీటి కరవు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాయచోటి ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. పైపులైన్లు పగిలిపోవడం, వాల్వుల లీకుల కారణంగా రోజూ వేల లీటర్ల నీరు వృథా అవుతోంది. లీకులను సిబ్బంది సకాలంలో, నాణ్యంగా మరమ్మతు చేయకపోవడంతో మళ్లీ నీటి వృథా తప్పడం లేదు.

● రాయచోటి పట్టణ వాసులకు ప్రధాన నీటివనరు వెలిగల్లు జలాశయమే. పట్టణంలో 31 వేల నివాసాలు ఉండగా 18 వేల ఇళ్లకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. మరో 13 వేల నివాసాలకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. వారం రోజు లకోసారి నీటిని సరఫరా చేస్తున్నారు. పైపులైన్ల లీకులతో 30 శాతం మేర నీరు వృథాగా పోతోంది.

డిష్ రెడ్డెన్న వీధిలో నీటి వృథా

### సమస్య ఎక్కడంటే..

మాసాపేట, ఎస్ఎన్‌కాలనీ, రాజుల కాలనీ, రవి హాల్ పరిసర ప్రాంతాలు, కె.రామాపురం, గాలివీడు రోడ్డు, మదనపల్లె రోడ్డు, చిత్తూరు రోడ్డు తదితర ప్రాంతాల్లో పైపులైన్ల లీకులతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

### చర్యలు తీసుకుంటాం

పట్టణంలో నీటి సరఫరా మెరుగుదలకు కృషి చేస్తాం. పైపులైన్ల లీకులు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. మరమ్మతు పనులు నాణ్యంగా ఉండేలా పర్యవేక్షిస్తాం.
- రవి, కమిషనర్

కె.రామాపురం వీధిలో వాల్వు నుంచి లీకవుతున్న తాగునీరు

### ఏటా రూ.లక్షల్లో వ్యయం చేస్తున్నా..

పురపాలిక పరిధిలో వందల సంఖ్యలో లీకులు ఉన్నాయి. ప్రాధాన్యాన్ని బట్టి మరమ్మతులు చేపడుతున్నారు. ఇందు కోసం ఏటా రూ.20-25 లక్షలు ఖర్చు చేస్తున్నారు. 13 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మోటార్లు కాలిపోతే రూ.3 లక్షలు అదనంగా ఖర్చవుతోంది. బాగు చేసిన నెల రోజులకే మళ్లీ మరమ్మతులకు గురవుతున్నాయి. గుత్తేదారు తాత్కాలిక మరమ్మతులు చేస్తుండటంతో తరచూ నిధులు వ్యయం చేయాల్సి వస్తోంది.

| పట్టణ జనాభా | రోజూ నీటి సరఫరా అవసరం | సరఫరా అవుతున్న నీరు | కుళాయి కనెక్షన్లు | పైపులైన్ల పొడవు | ఇంకా వేయాల్సింది |
|---|---|---|---|---|---|
| సుమారు 1.20 లక్షలు | 2 కోట్ల లీటర్లు | 90 లక్షల లీటర్లు | 18 వేలు | 120 కి.మీ. | 30 కి.మీ. |

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
రాయచోటి : 9703622242
పీలేరు : 8008574958
చిన్నమండెం: 9440170752

**రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే:** ? డైట్ హాస్టల్ ప్రాంగణంలోని మున్సిపల్ పార్కులో కొందరు ఆకతాయిలు గుట్కాలు నమిలి ఉమ్మేస్తున్నారు. కొందరూ ధూమపానం చేస్తూ.. పార్కుకు వచ్చిన వారిని ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి. **- శశికళ, రాయచోటి**

**సమాధానం:** అలాంటి వారికి జరిమానా వేసేలా చర్యలు తీసుకుంటాం. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. **- రవి, పురపాలక కమిషనర్**

? పట్టణంలో పలు ప్రాంతాల్లో మురుగు కాలువలను కప్పి ఉంచే నిర్మాణాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని చోట్ల అసలు లేనేలేవు. అధికారులు స్పందించి బండలు ఏర్పాటు చేయాలి. **- నాగమల్లు, రాయచోటి**

**సమాధానం:** నిర్మాణాలు దెబ్బతిన్న చోట మరమ్మతు చేయిస్తాం. లేని చోట బండలు ఏర్పాటు చేస్తాం.
**- విశ్వకిరీటి, పురపాలిక ఏఈ**

### తొలగిన చెత్త

స్పందనకు వందనం

**రాయచోటి గ్రామీణ:** స్థానిక గాలివీడు రోడ్డులో ప్రధాన రహదారి పక్కన చెత్త నిల్వలు పేరుకుపోయాయని 'చెత్త తొలగించే వారు లేక' శీర్షికన 'ఈనాడు'లో బుధవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు చెత్త నిల్వలు తొలగించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

## కూటమి ప్రభుత్వంలో ఆసుపత్రుల అభివృద్ధి

భూమిపూజ చేస్తున్న లక్ష్మీప్రసాద్‌రెడ్డి

**లక్కిరెడ్డిపల్లె, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వంలోనే ఆసుపత్రులు అభివృద్ధి చెంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని తెదేపా నియోజకవర్గ నాయకుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సముదాయంలో ఆయుష్ ఆసుపత్రికి భూమిపూజ చేశారు. మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు లక్కిరెడ్డిపల్లెలో రూ.30 లక్షలతో ఆయుష్ ఆసుపత్రి మంజూరైందన్నారు. రాయచోటి, కడప ప్రాంతాలకు వెళ్లకుండా 30 పడకలతో ప్రజలకు అన్ని విధాలుగా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. రూ.25 లక్షల నిధులతో ఆసుపత్రి వరకు సిమెంటు రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు డాక్టర్ విష్ణుశివప్రసాద్, తెదేపా మండల అధ్యక్షుడు యనమల మదన్ మోహన్, ఏఎండీ ఛైర్మన్ షఫీనాయక్, మాజీ ఎంపీపీ ఉమాపతిరెడ్డి, డీసీసీబీ ఛైర్మన్లు లక్ష్మీరాజు, దేవేంద్రరెడ్డి, మండల మైనార్టీ నాయకుడు షేక్ ఆరిఫ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ వెంకట్రామరాజు, క్లస్టర్ కన్వీనర్ శంకరాపు జయరామ, ధర్మరాజు, సర్పంచులు లక్ష్మీనారాయణ, కేశవయ్య పాల్గొన్నారు.

## గ్రామ సచివాలయాల్లో భూ సమస్యల పరిష్కారం

గుండ్లచెరువులో పాస్‌పుస్తకాలు పరిశీలిస్తున్న ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు భాగ్యలత

**గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, న్యూస్‌టుడే:** ఆయా గ్రామాల్లోని సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే భూ సమస్యలు తక్షణం పరిష్కరిస్తామని రాయచోటి ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు. గాలివీడు మండలం గుండ్లచెరువు, లక్కిరెడ్డిపల్లె మండలం గుడ్లవారిపల్లె గ్రామాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దారు భాగ్యలత, ఆర్ఐ భవానిశంకర్, తెదేపా మండల బాధ్యుడు పురం హేమకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

● **కంభంవారిపల్లె:** సొరకాయలపేటలో తహసీల్దార్ నరేంద్ర కుమార్, **గుర్రంకొండ:** అరిగెలవారిపల్లెలో తహసీల్దారు ఫణికుమార్, **కలికిరి:** మహల్‌లో తెదేపా మండల అధ్యక్షుడు షాబుద్దీన్, డీటీ వెంకటరమణారెడ్డి పాసుపుస్తకాలు పంపిణీ చేశారు.

## అయ్యప్పభక్తుడిని అన్ని విధాలా ఆదుకుంటాం

**వాల్మీకిపురం, న్యూస్‌టుడే:** స్థానిక అయ్యప్పస్వామి భక్తుడు చంద్రశేఖర్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని అయ్యప్పస్వామి సేవాసమితి అధ్యక్షుడు సత్యపాల్‌రెడ్డి అన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చంద్రశేఖర్‌కు బుధవారం గురుస్వామి టమాట రామచంద్రతో కలిసి రూ.14,020 నగదు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు బలరాం, శీనాస్వామి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

## తెదేపా నాయకుడి మృతికి సంతాపం

**చిన్నమండెం, న్యూస్‌టుడే:** చిన్నమండెంలో అనారోగ్యంతో మృతి చెందిన తెదేపా నాయకుడు రహంతుల్లాఖాన్ మృతికి తెదేపా పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు సంతాపం తెలిపారు. చిన్నమండెంకు వచ్చిన ఆయన రహంతుల్లాఖాన్ మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

## అదనపు వైద్యసౌకర్యాల కల్పనకు నిధులు

ఈనాడు కథనానికి స్పందన

**పీలేరు, న్యూస్‌టుడే:** పీలేరు వారపుసంత పక్కన వెలుగు కార్యాలయం ఎదురుగా రూ.20.80 లక్షల వ్యయంతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం నిరుపయోగంగా ఉందని 'ఈనాడు'లో ప్రచురించిన కథనానికి స్పందన లభించింది. ఆరోగ్య కేంద్రంలో అదనంగా వైద్యసౌకర్యాలు కల్పించేందుకు కొన్ని పనులు చేయాల్సి ఉందని పీలేరు పంచాయతీరాజ్ ఏఈ రామకృష్ణనాయక్ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. స్పందించిన పీఆర్ జిల్లా అధికారులు ఇటీవల రూ.17 లక్షలు మంజూరు చేశారు. త్వరలో పనులు చేయిస్తామని ఏఈ తెలిపారు.

## కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి

**పీలేరు, న్యూస్‌టుడే:** పంచాయతీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామయ్య బుధవారం పీలేరు వచ్చిన డీపీవో రాధమ్మకు వినతిపత్రం అందజేశారు. బకాయిల విషయంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

### మురుగు వెళ్లే దారేది?

**పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే:** పీలేరులో అభివృద్ధి చెందిన ఖరీదైన ప్రాంతాల్లో రాజీవ్‌నగర్‌కాలనీ ఒకటి. స్థానికులు పంచాయతీకి అన్ని రకాల పన్నులు సకాలంలో చెల్లిస్తున్నారు. మసీదు ప్రాంతం నుంచి వచ్చే మురుగు పారుదలకు అవకాశం లేదు. రైల్వే శాఖ నిర్మించిన రైల్వే ట్రాక్ ప్రహరీ వద్దకు చేరుకుని నిల్వ చేరింది. అక్కడ పెద్ద మడుగులా మారి జమ్ము, గడ్డి ఏపుగా పెరిగింది. దీంతో దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

### సంజాయిషీతో సరి.. కానరాని దారి

గాలివీడులోని చక్కావాండ్లపల్లె ఎంపీపీ పాఠశాల ఆవరణలో ప్రైవేటు వ్యక్తుల నివాసాలకు అనుకూలంగా అదనపు నిర్మాణాలు చేపట్టారు. 'ఈనాడు'లో డిసెంబరు 25న 'దారి లేని బడి.. కబ్జాల ఒరవడి' శీర్షికన కథనం ప్రచురించడంతో స్పందించిన విద్యాశాఖాధికారులు ఆక్రమణలపై ఆరా తీశారు. ఉపాధ్యాయుల నుంచి సంజాయిషీ తీసుకుని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో కొందరు రాత్రుల్లో కట్టడాలు నిర్మిస్తున్నారు. పాఠశాల స్థలాన్ని కాపాడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
**- న్యూస్‌టుడే, గాలివీడు**

### ప్రహరీ లేక.. అసౌకర్యం

**మహల్ (కలికిరి), న్యూస్‌టుడే:** కలికిరి మండలం మహల్‌లోని షాదీమహల్ ముందు భాగంలో ప్రహరీ లేకపోవడంతో అసౌకర్యాల శుభకార్యాలు జరుపుకోవాల్సి వస్తోంది. కాంగ్రెస్ హయాంలో మంజూరైన ఈ షాదీమహల్‌లో మౌలిక వసతులు బాగున్నా.. ప్రహరీ ఏర్పాటు చేయకపోవడంతో ముందు భాగంలో షామియానా ఏర్పాటుకు అదనంగా వ్యయం చేయాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ప్రహరీ నిర్మించాలని విన్నవిస్తున్నారు.

### రోడ్డు పెద్దదైంది.. బస్సు సర్వీసు ఆగింది

**కలికిరి, న్యూస్‌టుడే:** కలికిరి-కలకడ ప్రధాన మార్గానికి అనుబంధంగా మేడికుర్తిక్రాస్ నుంచి సొరకాయలపేట వరకు రెండు వరుసల మార్గం అభివృద్ధి చేసి దశాబ్దం కావస్తున్నా ఇంత వరకు బస్సులు నడపకపోవడంతో ఆ మార్గంలోని మారుమూల గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో కంకర తేలిన రోడ్డులోనే ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపేవారు. రోడ్డు అభివృద్ధి చెందినా బస్సులు పునరుద్ధరించ లేదని ప్రజలు వాపోతున్నారు.

### అద్దె అడిగేదెవరబ్బ?

**పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే:** పీలేరు వ్యవసాయ మార్కెట్ వసూళ్లలో చివరి స్థానాల్లో నిలిచింది. ఏటా రూ.35 లక్షలు వసూలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.25 లక్షలు మాత్రమే వసూలైంది. పీలేరు నడిబొడ్డున 2012లో నాటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాపార సముదాయం నిర్మించారు. వైకాపా హయాంలో గదులను దక్కించుకున్న వ్యాపారులు అద్దె సరిగా చెల్లించడం లేదు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రూ.9,95,756 బకాయిలు పేరుకుపోయాయి. వ్యాపారులకు రెండు పర్యాయాలు నోటీసులిచ్చామని స్పందించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకొని వసూలు చేస్తామని వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ పురం రామ్మూర్తి తెలిపారు.

అల్పాహారం ప్రారంభంలో మాట్లాడుతున్న సూపరింటెండెంట్ చంద్రశేఖర్

## లయన్స్ ప్లాటినం సేవలు ఆదర్శనీయం

**పీలేరు, న్యూస్‌టుడే:** లయన్స్ క్లబ్ ప్లాటినం సేవలు ఆదర్శనీయమని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పేట చంద్రశేఖర్ అన్నారు. బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ పీలేరు ప్లాటినం ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని రోగుల సహాయకులు 175 మందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో క్లబ్ జిల్లా అధికారి సంజీవరెడ్డి, కో ఛైర్మన్ వేణుగోపాల్, సురేంద్రకుమార్, వెంకటేశ్వరరెడ్డి, ఎర్రయ్యశెట్టి, హరినాథ్ పాల్గొన్నారు.

## కూడళ్లు.. ట్రాఫిక్ చిక్కులు

**గాలివీడు, న్యూస్‌టుడే:** ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. వాణిజ్య కేంద్రమైన గాలివీడులో పరిస్థితి రోజు రోజుకు జటిలమవుతోంది. రానున్న సంక్రాంతి పర్వ దినాల్లో ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్వగ్రామాలకు వస్తుంటారు. రవాణా, పోలీసు అధికారులు ఇప్పటి నుంచే సరైన ప్రణాళిక సాగితే సమస్యలు ఎదురుకావు.

బస్టాండు ప్రాంతంలో రద్దీ

● రాయచోటి-కదిరి ప్రధాన మార్గంలోని గాలివీడులో రూ.7 కోట్లతో నాలుగు వరుసల రహదారి అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పోలీస్‌స్టేషన్ నుంచి గేటు వరకు డివైడర్ నిర్మించారు. రాకపోకలను క్రమబద్ధీకరించారు. కూడళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిపివేశారు.

● బస్టాండు కూడలిలో వ్యవసాయ సముదాయాలు, ఆసుపత్రులు ఉండటంతో ప్రజలు నానాయాతన పడుతున్నారు. కదిరి, రాయచోటి వెళ్లేందుకు బస్సు సర్వీసులు రోడ్డు పైనే నిలిపివేస్తున్నారు. వాహన చోదకులు రోడ్డు పక్కనే వాహనాలు ఆపడం సమస్యకు తావిస్తోంది.

● గాలివీడులో బుధ, గురువారాల్లో సంతల నిర్వహణతో ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు రద్దీ అధికంగా ఉంటోంది. అయినపటికీ వెలిగల్లు జలాశయం, గండిమడుగు క్షేత్రానికి వెళ్లే పర్యాటకులు, సందర్శకులతో సమస్య ఏర్పడుతోంది. కూడలిలో వాహనాలు వేగంగా రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

● నాలుగు రోడ్ల కూడలిలో మదనపల్లె, లక్కిరెడ్డిపల్లె సర్వీసులు ప్రధాన రోడ్డుపైకి రావాలంటే ఆటోలు, ద్విచక్ర వాహనాలతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి.

### చర్యలు తీసుకుంటాం

నాలుగు రోడ్ల (గేటు), బస్టాండు కూడళ్లలో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దేందుకు సిబ్బందిని నియమిస్తాం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
- జె.నరసింహారెడ్డి, గాలివీడు ఎస్సై

## ప్రత్యేక జిల్లా ప్రకటించాలని దీక్షలు

దీక్ష చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

**రాయచోటి గ్రామీణ, న్యూస్‌టుడే:** రాయచోటి కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పట్టణంలో వారు సామూహిక నిరశన దీక్షకు దిగారు. జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగించి ప్రభుత్వం తప్పు చేసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయచోటి చుట్టుపక్కల ఉన్న 14 మండలాలను కలిపి రాయచోటి కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి పఠాన్ మన్సూర్ అలీఖాన్ పాల్గొన్నారు.

## సీసీ రోడ్డుకు భూమిపూజ

**రామాపురం, న్యూస్‌టుడే:** కసిరెడ్డిగారిపల్లె పంచాయతీ మేదరపల్లె వడ్డేపల్లెలో రూ.4 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు తెదేపా నాయకులు బుధవారం భూమిపూజ చేశారు. ధనకుమార్, చిట్టి రెడ్డయ్య, తిమ్మారెడ్డి, నాగరాజ, లోకేశ్ పాల్గొన్నారు.


క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఎస్సై తిప్పేస్వామి

## క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిత

**వాల్మీకిపురం, న్యూస్‌టుడే:** క్రీడలతోనే యువతకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి అన్నారు. సంక్రాంతి సందర్భంగా బుధవారం రాంనగర్ కాలనీ క్రీడామైదానంలో స్వతంత్ర భారతి, గ్రేస్ గార్డెన్ ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఎస్ఐ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. విద్యాసంస్థల నిర్వాహకులు కుమార్, హెచ్ఎం హసీనా, ఆర్గనైజర్స్ భరత్, గణేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

## ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి

మండల అభివృద్ధి అధికారిణికి వినతిపత్రం అందజేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘం నేతలు

**రాయచోటి పట్టణం, న్యూస్‌టుడే:** జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా నేత మండెం సుధీర్‌కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామాంజులు ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌తో పనులు పూర్తి చేసిన అనంతరం కేంద్రం నిధులు మంజూరు చేస్తామని మెలిక పెట్టడాన్ని తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఆయా రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకాన్ని నిలిపేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మండల అభివృద్ధి అధికారిణికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సంఘం నేతలు పులిమి వెంకటరమణ, వండాడి రెడ్డి సుధాకర్ పాల్గొన్నారు.

## కూటమి పాలనలోనే ప్రజాసంక్షేమం

సుగవాసి ప్రసాద్‌బాబును సత్కరిస్తున్న శ్రీకాళహస్తి తెదేపా నేతలు

**రాయచోటి, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజాసంక్షేమం కొనసాగుతోందని రాజంపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు తెలిపారు. స్థానిక గాలివీడు రోడ్డులోని తెదేపా కార్యాలయంలో బుధవారం ఆయన్ను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తెదేపా నేతలు కలిసి ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిశీలకుడిగా పనిచేసిన అనుభవం తనకు ఉందని.. ఆ ప్రాంత పరిస్థితులను బట్టి గతంలో పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారన్నారు. కూటమి పాలనలో ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు కంత మునీంద్ర, సుబ్బు, బాబునాయుడు, తుమ్మబాల, మురళి, అజయ్, బలరాం పాల్గొన్నారు.

## మండీల్లో నిబంధనలు పాటించాలి

**గుర్రంకొండ, న్యూస్‌టుడే:** మండీ నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ అధికారి త్యాగరాజు పేర్కొన్నారు. బుధవారం వాల్మీకిపురం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కోసూరి చంద్రమౌళి అధ్యక్షతన స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాక్‌పాట్‌ను పూర్తిగా రద్దు చేయాలని ఆదేశించారు. ఈ నెలలో కచ్చితంగా చిన్న బాక్సులు ఏర్పాటు చేసి మండీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కమీషన్ నాలుగు శాతం మాత్రమే వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో మండీ యజమానులు యాసీన్‌బేగ్, మస్తాన్, మగ్బూల్, కార్యదర్శులు జగదీష్‌రావు, అభిలాష్, సునీల్ పాల్గొన్నారు.

## వివేకానందుడి ఆశయ సాధనే లక్ష్యం

**పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే:** స్వామి వివేకానందుడి ఆశయ సాధన, దేశాభివృద్ధికి అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కృషి చేస్తుందని ఆ సంఘం జిల్లా కన్వీనర్ సాయి హితేష్ అన్నారు. బుధవారం పీలేరులో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. పీలేరు పట్టణ కార్యదర్శిగా మనోజ్, ఉపాధ్యక్షుడు- హర్షవర్ధన్, సంయుక్త కార్యదర్శి- భరత్, సోషల్ మీడియా కన్వీనర్- సాయికిరణ్, ఎస్ఎఫ్ఎస్ కన్వీనర్- రెడ్డిమోహన్, ఎన్ఎఫ్‌డీ కన్వీనర్- ఆదిశేషు, జూనియర్ కళాశాలల కన్వీనర్- పూజారి హర్షవర్ధన్, పాఠశాలల కన్వీనర్- సంపత్‌కుమార్, డిగ్రీ కళాశాలల కన్వీనర్- ప్రకాష్, కార్యవర్గ సభ్యులుగా రెడ్డినాయక్, ధనుష్, నాగసాయి, హరీష్ తదితరులను నియమించారు.

పీలేరులో మాట్లాడుతున్న ఏబీవీపీ నాయకులు

## బాల.. వృత్తివిద్యలో భళా

### ఫ్యాషన్‌రంగం అంటే మక్కువ

నాకు ఫ్యాషన్ రంగమంటే ఇష్టం. పాఠశాలలో పలు డిజైన్లతో వస్త్రాలు కుట్టడం నేర్చుకుంటున్నా. నిత్యం మెలకువలు తెలుసుకుని పట్టుసాధించే యత్నం చేస్తున్నా. మార్కెట్‌లో ఎలాంటి డిజైన్లకు డిమాండ్ ఉంది.. నూతన సాంకేతికతతో అవి చేయాలనే అంశాలపై శిక్షకురాలు పుష్పలత అవగాహన కల్పిస్తున్నారు. - శివనాగేశ్వరి, 7వ తరగతి విద్యార్థిని

**రామాపురం, న్యూస్‌టుడే:** సమాజంలో రాణించాలంటే ఏదో ఒక అంశంపై పట్టు సాధించాలి. లేకుంటే పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం చాలా కష్టం. రామాపురం మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయినులు చదువుతో పాటు పలు అంశాలపై బాలికలకు శిక్షణ ఇస్తూ వారిలోని సృజనకు పదును పెడుతున్నారు. భవిష్యత్తులో సొంతంగా ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తూ వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలికలు పూలకుండీలు, అల్లికలు, గోడలకు తగిలించే పుష్ప గుచ్ఛాల తయారీ, చిత్ర లేఖనంలో నైపుణ్యం సాధిస్తున్నారు.

విద్యార్థినులు తయారుచేసిన అల్లికలు

అల్లికలతో విద్యార్థినులు, పాఠశాల సిబ్బంది

### భవితకు భరోసా: పుష్పలత, వృత్తివిద్య ఉపాధ్యాయురాలు

పాఠశాలలో ఉన్న సదుపాయాలను విద్యార్థినులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అల్లికల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. పిల్లలు కుట్టిన అల్లికలు, దుస్తులు, బొమ్మలు, పలు చిత్రాలకు ఆదరణ ఉంది. వారి భవితకు భరోసా కల్పించేలా మెరుగైన శిక్షణ ఇవ్వడానికి కృషి చేస్తాం.

### గృహోపకరణాల తయారీపై ఆసక్తి

వృత్తి విద్యలో తీసుకున్న నైపుణ్య శిక్షణతో నాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. వృథా వస్తువులతో గృహోపకరణాల తయారీ నేర్చుకుంటున్నా. కుట్టు పనిలో దశల వారీగా శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల సిబ్బంది ప్రోత్సాహంతో చదువుతో పాటు స్వయం ఉపాధి అంశాలపై పట్టు సాధిస్తున్నా.
- రేణుక, 8వ తరగతి విద్యార్థిని

(c) eenadu

# మదనపల్లె

• మదనపల్లె • తంబళ్లపల్లె • పుంగనూరు

## నిబంధనలు తప్పనిసరి

మేలుపట్లలో చౌకదుకాణాన్ని పరిశీలిస్తున్న మదనపల్లె సబ్‌కలెక్టరు చల్లా కల్యాణి

**పుంగనూరు, న్యూస్‌టుడే:** ప్రభుత్వ చౌకదుకాణదారులు ప్రభుత్వ నియమ, నిబంధనలు విధిగా పాటించాలని మదనపల్లె సబ్ కలెక్టరు చల్లా కల్యాణి ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమీక్షించారు. అనంతరం మేలుపట్ల చౌకదుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. డీలర్లు బోర్డుల ఏర్పాటు, సమయపాలన పాటించాలన్నారు. తహసీల్దారు రాము, ఆర్ఐ ఫణికుమార్ ఉన్నారు.

**కాలువలు బాగుండాలి.. నిమ్మనపల్లె:** చివరి భూములకు నీరందించే కాలువలు శుభ్రంగా ఉంటే వ్యవసాయ పనులు పుంజుకుంటాయని ఎంపీడీవో ఫక్రుద్దీన్ సాహెబ్ పేర్కొన్నారు. బుధవారం ఆచార్లపల్లె వద్ద ఉపాధి కూలీలు చేస్తున్న కాలువ పనులు పరిశీలించి మాట్లాడారు. కూలీలకు ప్రతి వారం చెల్లింపులు జరుగుతాయని పనులు చేసుకొని ఉపాధి పొందాలన్నారు. ఏపీవో రమేశ్ పాల్గొన్నారు.

**మేమున్నాం.. మీకు తోడుగా..**
(10 AM TO 1 PM)
మదనపల్లె పట్టణం: 80085 74611
పీలేరు గ్రామీణం: 80085 74958
పుంగనూరు: 80085 74622

? పుంగనూరు పట్టణ పరిధిలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక కాలనీలో పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి. – సద్దాం ✔ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తాం. – మునివెంకటప్ప, పారిశుద్ధ్య అధికారి
- న్యూస్‌టుడే, పుంగనూరు

## పురపాలికలో తెదేపా జెండా ఎగరాలి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

**మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే:** స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి పురపాలికలో తెదేపా జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో వార్డు ఇన్‌ఛార్జులతో ఆయన సమీక్షించారు. పురపాలకసంఘం సైదాపేటలో తాగునీరు సమస్యను పరిష్కరించడానికి ఎమ్మెల్యే షాజహాన్‌బాషా చర్యలు చేపట్టారు. స్థానికంగా బోరుబావిని తవ్వించడానికి బుధవారం భూమిపూజ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తిగౌడ్, టౌన్‌బ్యాంకు ఛైర్మన్ విద్యాసాగర్, బీసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడెం సిద్ధప్ప పాల్గొన్నారు.

## రైతుల భద్రత కోసమే రాజముద్రతో పాసుపుస్తకాలు

పట్టాదారు పాసుపుస్తకం పంపిణీ చేస్తున్న చల్లాబాబు

**కల్లూరు, న్యూస్‌టుడే:** మనభూమి-మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తోందని పుంగనూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఎల్లంకివారిపల్లెలో 200 మందికి పుస్తకాలు అందించి మాట్లాడారు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు జయసింహ, ఎంపీడీవో రాజశేఖర్‌బాబు పాల్గొన్నారు.

**రామసముద్రంలో ఇస్తిమా.. రామసముద్రం:**ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ఇస్తిమా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. జిల్లాలోని మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని శ్రీనివాసపురం, ముళబాగల్, కోలారు, బెంగళూరు మహానగరం నుంచి పెద్దసంఖ్యలో ముస్లింసోదరులు ఇస్తిమాకు హాజరయ్యారు.

**స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొనాలి.. పెద్దమండ్యం:**స్వచ్ఛ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని భాజపా నేత చల్లపల్లె నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని పాపేపల్లె పంచాయతీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు వివేకానందరెడ్డి, చంద్రమౌళిరెడ్డి, ప్రతిమ విద్యార్థులకు ఉచితంగా స్కౌట్ యూనిఫాంతో పాటు టోపీలు, టీ షర్టులను భాజపా నేత అందజేశారు. ఎంఈఓలు మనోహర్, రామకృష్ణ, ఎంపీడీఓ శ్రీధర్‌రావు పాల్గొన్నారు.

## వాన ముప్పు.. ట్రాఫిక్ ఛత్రం

✦ జిల్లా కేంద్రమైనా సమస్యల నిలయమే ✦ కలెక్టర్‌కి మదనపల్లె ప్రజల విన్నపాలు

**మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే:** ప్రభుత్వం మదనపల్లె ప్రజల అభీష్టాన్ని గౌరవించి జిల్లా కేంద్రంగా చేయడం సంతోషం. గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా మారిన మదనపల్లె సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. పట్టణంలో ప్రధాన సమస్యలకు ఇప్పటికైనా పరిష్కరించాలని కోరుతున్నారు. తేలికపాటి వర్షమొచ్చినా 1996 జూన్ 14వ తేదీని తలుచుకుని చిగురుటాకులా వణకాల్సిన దుస్థితి. 63 ఏళ్లకు ముందు 24 వేలున్న జనాభా నేడు 1.80లక్షలకు పెరిగింది. సౌకర్యాలు మాత్రం పెరగలేదు.

పట్టణంలో స్తంభించిన ట్రాఫిక్ (పాతచిత్రం)

### శాశ్వత పరిష్కారం అవసరం

పట్టణం చుట్టుపక్కల చెరువులున్నాయి. అవి మొరవ పోతే మదనపల్లె నడిబొడ్డున బాహుదానది, బుగ్గకాలువ ద్వారా వరద బయటకు వెళ్లాలి. భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గమనిస్తున్నాం. 1996లో వరద ముంచెత్తి 30 మంది మరణించగా, భారీస్థాయిలో ఆస్తినష్టం జరిగింది.

### చక్రబంధమే

పట్టణంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్లినా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు ఎదురుచూడాలి. రోడ్డు పక్కన కనీసం నడవడానికి అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ అడ్వయిజరీ కమిటీ పలుమార్లు సమావేశమై తీసుకున్న నిర్ణయాలు ఆచరణలోకి రాలేదు. ప్రధాన రోడ్లు ఆక్రమణకు గురయ్యాయి. వీటిని తొలగిస్తే తీవ్రత తగ్గుతుంది.

### వంతెన అవసరం

పట్టణం నడిబొడ్డున వెళుతోన్న బాహుదానది ప్రవాహం సమయంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోతాయి. ఉద్ధృతి ఎక్కువైతే మరింత ప్రమాదం. ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే సీటీఎం రోడ్డులో వంతెన నిర్మించాలి.

సీటీఎం రోడ్డుపై ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద (పాతచిత్రం)

### మురుగు మరగయ్యేనా..?

మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వానం. శివారు ప్రాంతాలు, కాలనీల్లో మురుగు ఇళ్ల మధ్యనే నిలిచిపోతుంది. కాలువలు లేక నీరు నిలిచి దోమలకు నిలయంగా మారుతున్నాయి. ఫలితంగా విషజ్వ్వాలు, వ్యాధులు ప్రబలుతున్నాయి. భూగర్భడ్రైనేజి వ్యవస్థను తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.

### బోర్లే ఆధారం

పురపాలకసంఘంలో 1.80 లక్షల జనాభా ఉంది. వీరికి రోజు 1.75 ఎంఎల్‌డీ తాగునీటిని అందించాల్సి ఉంది. దీని కోసం పూర్తిగా బోరుబావులపై ఆధార పడాలి. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు బెంగళూరు రోడ్డులో చిప్పిలి, పుంగనూరు రోడ్డు గుంటివారిపల్లె వద్ద వేసవి జలాశయాలు నిర్మించారు. వాటిని అందుబాటులోకి తేవాలి.

✦ పల్లెల నుంచి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి ఎక్కువ సంఖ్యలో రోగులు వస్తుంటారు. రోడ్డు ప్రమాద కేసులు, ప్రసవ కేసులను కూడా వైద్యులు తిరుపతి, బెంగళూరు నగరాలకు రెఫర్ చేస్తున్నారు. పేదప్రజలు అక్కడ డబ్బు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని పరిస్థితి. ఆసుపత్రిలో సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలి.

**మదనపల్లె గ్రామీణం, న్యూస్‌టుడే:** మదనపల్లె పరిధిలోని పలు ప్రాంతాల్లో సమస్యలపై 'ఈనాడు'లో వార్తలు ప్రచురించగా అధికారులు స్పందించి పరిష్కారాలు చూపారు. ❖ వేంపల్లె పంచాయతీ బార్లపల్లెలో పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో ఎంపీడీవో తాజ్‌మస్రూర్ స్పందించి శుభ్రత పనులు చేయించారు. ❖ నీరుగట్టువారిపల్లెలో మురుగు రోడ్డుపై పారకుండా కమిషనర్ ప్రమీల చర్యలు చేపట్టారు. ❖ పట్టణంలోని మల్లికార్జున కూడలిలో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వీధిలో మురుగు నిల్వలు లేకుండా పుర అధికారులు పనులు చేపట్టారు. ❖ బసినికొండలో అపరిశుభ్ర వాతావరణం ఉందని వార్త ప్రచురించగా డిప్యూటీ ఎంపీడీవో భారతి, కార్యదర్శి నవాజ్, సర్పంచి వెంకటరమణ స్పందించి శుభ్రం చేయించారు. ❖ బయ్యారెడ్డికాలనీలో చెత్త దిబ్బలు ఉండటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యదర్శి పవన్‌కుమార్ స్పందించి వ్యర్థాలు తొలగించేలా చేశారు.

పుంగనూరు: ర్యాలీలో ఎమ్వీఐ సుప్రియ, విద్యార్థులు

## రోడ్డు నియమాలు పాటించాలి

**పుంగనూరు, న్యూస్‌టుడే:** రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నియమాలు పాటించాలని ఎమ్వీఐ సుప్రియ కోరారు. బుధవారం స్థానిక అన్న క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు విద్యార్థులతో కలసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. 37వ జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు.

## నేటి నుంచి యూరియా పంపిణీ

**సదుం, న్యూస్‌టుడే:** మండలంలోని రైతులకు గురువారం నుంచి యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏవో జ్యోతి ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఎర్రాతివారిపల్లె, తిమ్మనాయనిపల్లి, నడిగడ్డ, శనివారం అమ్మగారిపల్లె, పాలమంద గ్రామాల్లో ఉంటుందన్నారు. చౌడేపల్లె: యూరియా పంపిణీని గురువారం ప్రారంభిస్తున్నట్లు ఏవో మోహన్‌కుమార్ బుధవారం తెలిపారు.

## ఆలయ ఆదాయం రూ.7,42,000

**మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే:** స్థానిక దేవళంవీధిలోని శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వారి హుండీ లెక్కింపులో రూ.7,42,000 సమకూరిందని ఆలయ ఈఓ రమణ తెలిపారు. జనవరి 1న వేడుకలు ఏర్పాటు చేయగా, ఇందులో సుమారు 60వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గంగారపు నవీన్ చౌదరి, కమిటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

## వంటపాత్రలు, తివాచీలు విరాళం

వంటపాత్రలు, తివాచీలు విరాళంగా అందజేస్తున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ రాజేశ్

**మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే:** అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు, ప్రత్యేక ప్రతిభావంతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వంటపాత్రలు, తివాచీలు అందజేశారు. కురబలకోట మండలం రిషివ్యాలీలో నివాసముంటున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ బుధవారం వెలుగు సంస్థకు వచ్చి వాటిని అందజేశారు. వెలుగు సంస్థలోని చిన్నారులతో గడపం తృప్తినిచ్చిందన్నారు. వెలుగు సంస్థ కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి, ప్రిన్సిపల్ లీనా కుమారి, వార్డెన్ స్వీటీ, గీత పాల్గొన్నారు.

## తీగలు పెరిగి.. ప్రమాదం పొంచి

పుంగనూరు- సింగిరిగుంట మార్గంలో విద్యుత్తు స్తంభాలు, తీగలను కంప చెట్లు అల్లుకున్నాయి. ఈ తీగలు పచ్చని చెట్లకు రాసుకుని విద్యుత్తు సరఫరా అయితే పాదచారులు, మూగజీవాలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కూడా కలగవచ్చు. ఆ శాఖ అధికారులు స్పందించి ముళ్ల కంపలు తొలగించాల్సి ఉంది.
– న్యూస్‌టుడే, పుంగనూరు

## రహదారిపైనే మురుగు

సదుం- కల్లూరు ప్రధాన రహదారిలో మురుగు పారుతోంది. వాహనాలు వెళ్లే సమయంలో పాదచారులపై పడుతోంది. ఈ ప్రాంతంలో సుమారు 30 ఇళ్లున్నాయి. కానీ మురుగు కాలువలు లేకపోవడంతో సమస్య ఏర్పడుతోంది. కాలువలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సదుం

## నీటి యంత్రం.. నిరుపయోగం

పుంగనూరు మండలంలోని కపాడిమిట్టపల్లె పంచాయతీ కేంద్రంలో నీటి శుద్ధి యంత్రం మూడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. నెల రోజులు సక్రమంగానే పని చేసింది. యంత్రం మరమ్మతుకు గురవడంతో బాగు చేయకుండా వదిలేశారు. అప్పటి నుంచి పట్టించుకోకపోవడంతో స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. విషయం ఎంపీడీవో అప్పాజీ వద్ద ప్రస్తావించగా.. పరిశీలించి బాగు చేయిస్తామన్నారు. - న్యూస్‌టుడే, పుంగనూరు గ్రామీణం

## గుంతల పూడ్చివేత

**పుంగనూరు, న్యూస్‌టుడే:** పుంగనూరు- పలమనేరు మార్గంలో పిచ్చిగుండ్లపల్లెకు వెళ్లే మలుపులో, చదళ్ల బస్టాప్ వద్ద గుంతలు ఏర్పడ్డాయని 'ఈనాడు'లో ఇటీవల వార్తలు ప్రచురితమయ్యాయి. ర.భ.శాఖ అధికారులు స్పందించి ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేశారు.

ఈనాడు కథనానికి స్పందన

## జేటాన్ సర్కిల్‌లో ప్రమాదాల నివారణ చర్యలు

**పుంగనూరు, న్యూస్‌టుడే:**ప్రమాదాల నివారణకు పోలీస్‌శాఖ చర్యలు చేపట్టింది. ఈ నెల 5న 'ఈనాడు'లో 'చస్తుంటే చూస్తుందామా..చావకుండా అరికడదామా' శీర్షికన కథనం ప్రచురితమైంది. బ్లాక్ స్పాట్స్ వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, వాహనాల రాకపోకలకు అడ్డువచ్చే ప్రచార బోర్డులు, చెట్లు తొలగిస్తున్నారు. జేటాన్ సర్కిల్‌లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

## వరకట్న వేధింపులపై కేసు

**పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** మండలంలోని క్రిష్టాపురం గ్రామానికి చెందిన పద్మనాభం, శిల్పకు 2021లో వివాహమైంది. వారికి మూడేళ్ల కుమార్తె ఉంది. పెళ్లి సమయంలో 250 గ్రాముల బంగారు నగలు, రూ.15 లక్షల నగదు వరకట్నంగా తీసుకున్నారు. పద్మనాభం బెంగళూరులో ఓ ప్రవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నగదు అవసరమై అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు, మరిది ఇంటి నుంచి గెంటేశారని శిల్ప ఫిర్యాదు మేరకు ఎస్సై రమణ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

## అన్న ఫిర్యాదుతో తమ్ముడిపై..

**పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే :** మండల పరిధి క్రిష్టాపురం గ్రామానికి చెందిన లేట్ రామయ్యకు చెందిన 8.64 ఎకరాల భూమిని చిన్న కుమారుడు విద్యాసాగర్ పత్రాలను ఫోర్జరీ చేసి విక్రయించడంతో అన్న ఆనంద్‌కుమార్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బురాయుడు తెలిపిన వివరాల మేరకు.. క్రిష్టాపురం గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ అన్నకు తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి విక్రయించాడు. దీంతో అమ్మిన వారు, కొన్నవారైన క్రిష్టాపురం గ్రామానికి చెందిన రెడ్డెమ్మ, రెడ్డెప్ప, శ్రీనివాసులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

## కోడిపందెం స్థావరాలపై దాడులు

**పెద్దమండ్యం, న్యూస్‌టుడే:** మండలంలోని దిగువపల్లె పంచాయతీ సమీపంలోని కోడిపందెం స్థావరాలపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.1300 స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ శ్రావణి తెలిపారు. మూడు కోళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

## మామను చంపిన అల్లుడి అరెస్టు

క్రైం కార్నర్

**పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** పట్టణానికి చెందిన కోళ్ల వ్యాపారిని హత్య చేసిన అల్లుడిని బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. పట్టణంలో ఈ నెల 3న కోళ్ల వ్యాపారి శంకరప్పను అల్లుడు వీర మోహన్ రెడ్డి నగల విషయమై ఘర్షణ పడి బండరాయితో తలపై మోది హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు

## ప్రమాదంలో జింకకు గాయాలు

**ములకలచెరువు, న్యూస్‌టుడే:** గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక గాయపడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బురకాయలకోట సమీపంలో ఓ జింక రోడ్డుపైకి రావడంతో గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన సుధాకర్‌నాయుడు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వారు చికిత్స అందించారు.

## పొలాలను వదలని ఒంటరి ఏనుగు

**కల్లూరు, న్యూస్‌టుడే:** మండలంలోని పాళెం పంచాయతీ జూపల్లెవారిపల్లె, కోటపల్లె సమీపంలోని పంట పొలాలను ఒంటరి ఏనుగు నాశనం చేస్తోంది. మంగళవారం రాత్రి జూపల్లెవారిపల్లెకు చెందిన సుబ్బరత్న పొలంలోని 20 మామిడి చెట్లు, పశుగ్రాసం, ఇంకో రైతు 15 మామిడి చెట్ల కొమ్మలు, కోటపల్లెలో 20 మామిడి చెట్ల కొమ్మలు, ఐదు కొబ్బరి చెట్లను ధ్వంసం చేసింది.

## ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన

**మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే:** ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులపై కమిషనర్ ప్రమీల క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నారు. బుధవారం ఉదయం పట్టణంలోని రెడ్డీస్‌కాలనీలో పారిశుద్ధ్యం నిర్వహణ పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ సమస్యలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

## వెనెజువెలాపై దాడి అప్రజాస్వామికం

**మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే:** వెనెజువెలాపై అమెరికా సైన్యం దాడిచేయడం, దేశాధ్యక్షుడు, అతని భార్యను నిర్బంధించి తీసుకెళ్లడం అప్రజాస్వామికమని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కృష్ణప్ప పేర్కొన్నారు. బుధవారం సీపీఐ అనుబంధ సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. అమెరికా చిన్నదేశాలపై దాడిచేయడం సరికాదన్నారు. నియోజకవర్గ కార్యదర్శి మురళి, పట్టణ కార్యదర్శి మాధవ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు హరికుమార్ పాల్గొన్నారు.

## వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షురాలిగా అనురాధ

**మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే:** వాల్మీకి సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా టి.అనురాధ నియమితులయ్యారు. ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పి.శ్రీనివాసులు నియామకపత్రాన్ని పంపారు. అధ్యక్షుని ఆదేశాలను పాటిస్తానని, సంఘం బలోపేతానికి కృషిచేస్తానని ఆమె తెలిపారు.

## ధర పెరిగి.. ఆనందం పంచి

✦ అన్‌సీజన్‌లోనూ రైతులకు మేలు

**పుంగనూరు, న్యూస్‌టుడే:** రైతులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి పండించిన టమాటాకు ధరలు పెరుగుతున్నాయి. దిగుబడులు విక్రయించుకోవడానికి ఓ స్థాయిలో గిట్టుబాటు ధర పలుకుతుండడంతో రోడ్ల పక్కలో, పొలాల్లో పారబోయడం లేదు. మరి కొందరు రైతులు చెట్లలోగల కాయలను ఎప్పటికప్పుడు కోస్తున్నారు. పుంగనూరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో టమాటా సాగు ప్రధానమైంది. అయితే ఇక్కడ ఫిబ్రవరి, మార్చిలో వేలాది ఎకరాల్లో సాగు చేస్తారు. గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో నాటిన టమాటా రైతులు నష్టాల పాలయ్యారు. వర్షాకాలమైన సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో, ఆ పైన నాటిన టమాటాకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి.

### పొరుగు రాష్ట్రాల్లోనూ దిగుబడులు అధికం

రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో వాతావరణం అనుకూలించడంతో టమోటా తోటలు బాగా పెరిగాయి. వేసవిలో వర్షాలు కురవడంతో తోటలు పచ్చగా పెరిగినా పూత, పిందె తెగుళ్ల తాకిడితో దిగుబడులు పడిపోయాయి. ఫలితంగా టమాటా ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

ఎగుమతికి సిద్ధం చేసిన టమాట పెట్టెలు

| మార్కెట్ | కిలో రూ.లలో | దిగుబడులు టన్నుల్లో |
| --- | --- | --- |
| పుంగనూరు | 30-32 | 34 |
| మదనపల్లె | 30-35 | 76 |
| ములకలచెరువు | 30-33 | 150 |

### అవగాహన అవసరం

సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ధరలు వచ్చాయంటే ఒకేసారి వేలాది ఎకరాల్లో నాటతారు. ధరలు లేవంటే టమాటా సాగు చేయరు. ఈ విధానంతో రైతులకే నష్టం చేకూరుతోంది. ఈ పద్ధతిలో రైతుల్లో మార్పు తీసుకురావడానికి అధికారులు చొరవచూపాలి. అలాగే టమాటా గ్రేడింగ్ చేయడంలో కూడా కొన్ని పద్ధతుల్ని పాటించాలి. తోటలో కోసిన కాయలు కోసినట్లే వేసుకురావడంతో ధరలు పలకడం లేదు. దిగుబడుల్లో మొదటి, మధ్యతరగతి, నాసిరకం కాయలను వేర్వేరుగా గ్రేడింగ్ చేసుకుని మార్కెట్‌కు తీసుకురావాలి.

✦ రెండు నెలలుగా కిలో ధర రూ.30కు తగ్గలేదు. ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.35ల నుంచి రూ.45ల వరకు పలుకుతుంది. పుంగనూరు, మదనపల్లె, ములకలచెరువు మార్కెట్లలో ప్రస్తుత ధరలు, దిగుబడులు ఇలా ఉన్నాయి.

## సమస్యలపై నిరంతర పోరాటం

**సోమల, న్యూస్‌టుడే:** ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తూ ఉంటామని ఎస్టీయూ నాయకులు జగన్మోహన్‌రెడ్డి, భాస్కర్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఎస్టీయూ సమావేశం జరిగింది. ఎంఈవోలు విజయకుమారి, శివరత్నమ్మ ఎస్టీయూ కాలమానిని ఆవిష్కరించారు. ఎంఈవోలు విజయ కుమారి, శివరత్నమ్మను సీఆర్పీలు, ఎమార్సీ సిబ్బంది పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు.

## సమస్యల నిలయం.. అభివృద్ధి శూన్యం

అసంపూర్తిగా మల్లయ్యదేవరపల్లె రోడ్డు

**మదనపల్లె గ్రామీణ, న్యూస్‌టుడే:** ప్రభుత్వాలు మారుతున్న గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కలగానే నిలిచింది. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించి సగంలో వదిలేసిన పనులు ఇంకా అలాగే ఉన్నాయి. గురువారం మండల సర్వసభ్య సమావేశం జరగనున్న నేపథ్యంలో పెండింగ్ పనులివే. చీకలబైలు పంచాయతీ ఎగువ, దిగువ దొనబైలు గ్రామాలకు రహదారి నిర్మాణానికి రూ.3.80కోట్లు మంజూరు చేశారు. ఇందులో కేవలం రూ.80లక్షలతో పనులు జరిగాయి. కంకర పరిచి వదిలేయడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కొండమీదపల్లె, వేంపల్లె, కొండమీదపల్లె తండా రహదారుల పరిస్థితి ఇదే. వలసపల్లె, పోతబోలు, కొండామారిపల్లె పంచాయతీల్లోనూ పలురోడ్లు కంకరపరచి వదిలేశారు. సంపద కేంద్రాలు అధ్వానంగా ఉన్నాయి. అమ్మచెరువుమిట్ట, పోతబోలు, వలసపల్లె, సీటీఎం, వేంపల్లె ఇందిరమ్మకాలనీ, జగనన్న కాలనీ, వైఎస్‌ఆర్ కాలనీల్లో మౌలిక సదుపాయలు లేవు. వేంపల్లె, బసినికొండ సచివాలయ భవనాలు పూర్తికాగా ప్రారంభం కాలేదు. రైతుసేవాకేంద్రాలు అసంపూర్తిగా ఉన్నాయి.

## స్వచ్ఛభారత్ మిషన్ పుష్‌కార్ట్స్ మంజూరు

**సదుం, న్యూస్‌టుడే:** సదుం మండలంలోని పది పంచాయతీలకు స్వచ్ఛభారత్ మిషన్ కింద పుష్‌కార్ట్స్ మంజూరైనట్లు ఎంపీడీవో రాధారాణి, డిప్యూటీ ఎంపీడీవో నాగరాజ తెలిపారు. ఇంటింటి చెత్త సేకరించుటకు ఉపయోగించడానికి పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వనున్నట్లు వారు వివరించారు.

## కాకిమారిపల్లెలో నీటి ఎద్దడి

ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

**పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే:** మండలంలోని కాట్నగల్లు పంచాయతీలోని కాకిమారిపల్లెలో వారం రోజులుగా మంచి నీటి ఎద్దడి నెలకొందని గ్రామస్థులు ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓను కలసి గ్రామంలో నెలకున్న నీటి సమస్యను సర్పంచి పట్టించుకోవడం లేదని, అంతేగాక గ్రామస్థులే మరమ్మతు చేయించుకోవాలని ప్రయత్నిస్తే, మెకానిక్‌పై పోలీసు కేసు పెడతానని సర్పంచి కుమారుడు బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

సమావేశమైన గ్రామ రైతులు

## రైతులకు రాయితీ ధరలతో ఎరువులు

**పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే:** రైతులకు కావాల్సిన ఎరువులు, మందులు రాయితీ ధరకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన అధ్యక్షుడు సుదర్శన్‌నాయుడు తెలిపారు. కుమ్మరవారి పల్లెలో బుధవారం రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా రైతు సంఘానికి నూతన అధ్యక్షుడిగా సుదర్శన్‌నాయుడితో పాటు 12 మంది కమిటీ సభ్యులను 470 మంది రైతులు ఎన్నుకున్నారు. బయ్యారెడ్డి, రమణ, చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

## తప్పుల తడకగా పాసు పుస్తకాలు

**పెద్దతిప్పసముద్రం, న్యూస్‌టుడే:** మండలంలోని మడుమూరు పంచాయతీలో బుధవారం పంపిణీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో అనేక తప్పులు దొర్లాయని గ్రామస్థులు అధికారులను నిలదీశారు. సరిచేస్తామని తహశీల్దారు శ్రీరాములు నాయక్ చెప్పడంతో గ్రామస్థులు శాంతించారు. **మదనపల్లె గ్రామీణ:** భూ రీ సర్వే తప్పులు సరిచేయాలని తెనిగలవారిపల్లె గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం స్పందించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

తహసీల్దారుకు ఫిర్యాదు చేస్తున్న గ్రామస్థులు

మహారాజశ్రీ మదనపల్లె ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జివారి కోర్టు నందు
OEP 44/2024
O.S.No. 201/2017
D.H.R: N.C.Rangamani
J.Dr: K.Nagarjuna Reddy
Notice
To
Sri K.Nagarjuna Reddy, S/o Narasimha Reddy, D.No: 15-4-3, RRN Colony, Madanapalli
పై దావా నందు J.Dr. గా ఉంటున్నారు., సదరు కేసు 9/1/2026వ తేదిన మీ హాజరు కొరకు వాయిదా ఉన్నది. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు నేరుగా గాని లేక న్యాయవాది ద్వారాకాని హాజరు కానంతట కేసు మీ పరోక్షములో తీర్మానించబడును. ఇట్లు
N.Nagi Reddy
Advocate, Madanapalli

(c) eenadu

# ఈనాడు బాపట్ల

గురువారం జనవరి 8, 2026




## అసలే చలి.. ఆపై చన్నీటి స్నానం

### ప్రాంతీయాసుపత్రుల్లో అమ్మకు అవస్థలు

బాపట్ల, చీరాల అర్బన్, న్యూస్‌టుడే

బాపట్ల: ఆసుపత్రి ప్రసూతి విభాగంలో బాలింతలు

ప్రస్తుతం జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం పది గంటలు దాటినా చలి తీవ్రత తగ్గడం లేదు. సాయంత్రం ఐదు గంటల నుంచే వాతావరణం చల్లగా ఉంటోంది. రాత్రి, వేకువజామున మంచు దట్టంగా కురుస్తోంది. శీతల వాతావరణ పరిస్థితుల్లో వేడినీటి స్నానం, గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కానీ జిల్లాలోని బాపట్ల, చీరాల ప్రాంతీయ ఆసుపత్రుల మాతాశిశు విభాగాల్లో ప్రసవానికి వచ్చిన గర్భిణులు, పురుడు పోసుకున్న బాలింతలు స్నానానికి చన్నీళ్లే దిక్కు. వేడి నీళ్లు కావాలంటే బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తోంది. చన్నీటి స్నానాలతో జలుబు, ఇతర సమస్యలు వస్తున్నాయని బాధితులు వాపోతున్నారు.

### బకెట్ వేడి నీళ్లు రూ.60

రెండు ఆసుపత్రుల్లోని మాతాశిశు విభాగాల్లో రోజూ 120 వరకు ఓపీ ఉంటోంది. నాలుగు నుంచి ఎనిమిది వరకు ప్రసవాలు జరుగుతాయి. జిల్లాతో పాటు పొరుగున ఉన్న గుంటూరు జిల్లా నుంచీ గర్భిణులు వస్తుంటారు. ప్రసవానికి వచ్చినవారు వారం నుంచి పది రోజులు ఉండాల్సి ఉంటుంది. మాతాశిశు విభాగాల్లో గీజర్లు లేవు. ఈ కారణంగా వేడి నీరు లేక బాలింతలు, గర్భిణులు స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. బయట నుంచి తెచ్చుకోవడానికి బకెట్ వేడినీళ్లకు రూ.60 నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు. ప్రసవాలకు ఇక్కడి వస్తున్న వారంతా నిరుపేదలే ఉంటున్నారు. వేడి నీళ్ల కొనుగోలు చేయాల్సి రావడం వారికి భారంగా మారింది. తాగడానికి సైతం వేడి నీరు ఉండటం లేదు. గోరువెచ్చని తాగునీరు కావాలంటే లీటరుకు రూ.30 చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. మాతాశిశు విభాగాల్లో గీజర్లు, వాటర్ హీటర్లు ఏర్పాటు చేసి వేడి నీటి సౌకర్యం కల్పించాలని మహిళలు కోరుతున్నారు.

ఈ విషయాన్ని బాపట్ల ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థ దృష్టికి తీసుకెళ్లగా.. సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. హెచ్‌డీఎస్ సమావేశంలో అనుమతి తీసుకుని గీజర్లు కొనుగోలు చేసి వార్డుల్లో ఏర్పాటు చేయిస్తామని తెలిపారు.

## జాతీయ ఈత పోటీల్లో ప్రతిభ

బాపట్ల, న్యూస్‌టుడే: గుజరాత్‌లోని పోర్‌బందర్ ఆరేబియా సముద్రంలో ఇటీవల నిర్వహించిన అఖిల భారత సముద్ర ఈత పోటీల్లో బాపట్లకు చెందిన కానిస్టేబుల్ పి.నాగబ్రహ్మారెడ్డి సత్తా చాటారు. ఐదు కి.మీ. దూరాన్ని వంద నిమిషాల్లో ఈది రజత, కి.మీ. దూరాన్ని 22 నిమిషాల్లో చేరుకుని కాంస్య పతకాలు సాధించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో నాగబ్రహ్మారెడ్డిని ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించారు. గత ఐదేళ్లలో జాతీయ స్థాయి ఈత పోటీల్లో 15 పతకాలు గెలవడం పోలీసు శాఖకు గర్వకారణమన్నారు.

నాగబ్రహ్మారెడ్డిని అభినందిస్తున్న ఎస్పీ ఉమామహేశ్వర్

## స్త్రీనిధికి యాప్ రక్ష

### అక్రమాల నిరోధానికి ప్రభుత్వం చర్యలు

బాపట్ల, న్యూస్‌టుడే

స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం 48 గంటల్లో రుణాలు మంజూరు చేస్తోంది. వ్యాపార యూనిట్లు ప్రారంభించేలా ప్రోత్సహిస్తోంది. అతివలు వ్యాపారవేత్తలుగా ఎదిగేలా చేయూత అందిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది చేతివాటం తదితర కారణాలతో ఆ నిధులు పక్కదారి పడుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం 'క్యాష్' పేరుతో రీపేమెంట్ యాప్‌ను తీసుకొచ్చింది. నగదు చెల్లించిన వెంటనే రసీదు ఇచ్చేలా చర్యలు తీసుకుంటుండటంతో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.

**సమగ్ర సమాచారం..** కొత్తగా తీసుకొచ్చిన విధానంలో ప్రతినెలా పొదుపు సంఘ సభ్యులంతా వీవోఏ ద్వారా చెల్లింపులు చేయాలి. ఈ మేరకు జిల్లాలో 1038 మంది సిబ్బంది చరవాణుల్లో యాప్‌ను నిక్షిప్తం చేశారు. వారిని సంప్రదిస్తే నగదు చెల్లించగానే విధిగా రసీదు ఇస్తారు. అందులో లావాదేవీలు, సంఘం, సభ్యురాలి పేరు, సమయం తదితర వివరాలన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు కట్టిన రుణ బకాయిల సొమ్ము, ఇంకా చెల్లించాల్సింది ఎంతో తెలుసుకోవచ్చు. అవసరమైతే వాట్సాప్ సాయంతో చరవాణికి పంపే వెసులుబాటు ఉంది.

### బాధ్యత వారిదే..

పొదుపు సంఘాల స్థితిగతుల ఆధారంగా బ్యాంకులకు వెళ్లి రుణాల మంజూరు చేయిస్తున్న కొందరు వీవోఏలు కాసులకు కక్కుర్తిపడుతున్నారు. మరికొందరు కమీషన్ వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనిపై ఆయా సంఘాల సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. ఇకపై అక్రమాలు జరిగితే వీవోఏలనే బాధ్యులను చేయనున్నారు. సభ్యుల నుంచి ఫిర్యాదులు వస్తే డీఆర్డీఏ అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. యాప్ సాయంతో చెల్లింపులు చేసి విధిగా రసీదు ఇవ్వాలని వీవోఏలను ఆదేశించారు.

| జిల్లాలో ఇలా.. | |
|---|---|
| పొదుపు సంఘాలు: | 33,380 |
| సభ్యుల సంఖ్య: | 3,40,935 |
| మంజూరు చేసిన రుణాలు: | రూ.606 కోట్లు |
| స్త్రీనిధి రుణాలందుకున్న మహిళల సంఖ్య: | 18,120 |
| పంపిణీ చేసిన రుణాలు: | రూ.126 కోట్లు |

## అరచేతిలో వ్యవసాయం

పర్చూరు, కారంచేడు, మార్టూరు, న్యూస్‌టుడే: రైతులకు చేదోడుగా ఉండేందుకు వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అమల్లోకి తీసుకొచ్చింది. ఏ సమయంలో ఏ పంట వేయాలి, సాగు పద్ధతులు, అధికారుల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు యాప్ విధి విధానాలపై వ్యవసాయ శాఖ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.



ఏపీఏఐఎంఎస్ యాప్

**సమగ్ర సమాచారం..** ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఏఐఎంఎస్ 2.0) పేరుతో యాప్ రూపొందించారు. ఇందులో పంటల సమాచారం, ధరలు, ప్రభుత్వ పథకాల్ని పరిశీలించుకోవచ్చు. పంటలకు చీడపీడల సమాచారం, యంత్ర పరికరాల వివరాలు తెలుసుకునే వీలుంది. గ్రామం నుంచి జిల్లా స్థాయి అధికారుల ఫోన్ నంబర్లు పొందుపరిచారు. సమస్యలపై అధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న కర్షకులు స్థానిక రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి లాగిన్ ఐడీ తీసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ, ఉద్యానవన పంటలకు చెందిన పలు వీడియోలు యాప్‌లో చూసే వీలుంటుంది. రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం ఏపీఏఐఎంఎస్ 2.0 యాప్ తీసుకొచ్చిందని, ఇందులో పంటల సమాచారాన్ని పొందే అవకాశం ఉందని, రైతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని పర్చూరు ఏడీఏ జీబీపీ ప్రవీణ తెలిపారు.

## బోధన వినూత్నం.. పాఠం ఆసక్తికరం

పాఠశాల విద్య బోధనలో కూటమి ప్రభుత్వం సంస్కరణలు తెచ్చి అమలు చేస్తోంది. పాఠాలు సులువుగా అర్థమై విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడానికి పాల్ (పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్) ల్యాబ్ ద్వారా విద్యాశాఖ చేస్తున్న కృషి మంచి ఫలితాలనిస్తోందని నిపుణులు అంటున్నారు. జిల్లాలోని పీఎంశ్రీ, కేజీబీవీలు, ఆదర్శ, గురుకుల, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో నూతన విధానాన్ని పటిష్ఠంగా అమలు చేస్తున్నారు.

బాపట్ల, న్యూస్‌టుడే

టాబ్‌ల్లో పాఠాలు వింటున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ జరిగే బోధనతో పాటు ప్రాథమిక అంశాల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకోవడానికి విద్యాశాఖ పాల్ ల్యాబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. గత విద్యా సంవత్సరంలో తొలి విడత 33 పాఠశాలల్లో విజయవంతంగా అమలు చేసింది. ఈ సంవత్సరం 14 పీఎంశ్రీ పాఠశాలల్లో ప్రవేశపెట్టారు. మొత్తం 47 పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు పాల్ ల్యాబ్‌ల ద్వారా బోధన చేస్తున్నారు. ప్రతి పాఠశాలకు 30 చొప్పున ట్యాబ్‌లు, హెడ్‌ఫోన్ సెట్లు అందించారు. ట్యాబ్‌లో ప్రతి పాఠానికి సంబంధించి ప్రత్యేకంగా 45 నిమిషాల చొప్పున విద్యార్థులకు పరీక్ష నిర్వహించి, వారి సామర్థ్యాన్ని ఆన్‌లైన్లో గుర్తించి నివేదిక ఇస్తారు. పది వేల మంది విద్యార్థులు దీనిపై సాధన చేస్తున్నారు.

**పక్కాగా అమలు..** విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపొందించేలా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. కొత్త విధానంపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేలా సూచనలు ఇస్తున్నాం. - బిల్లా మోజెస్, ఏఎంవో

**ప్రయోజనాలు అనేకం..** బడిలో విద్యార్థి చదివిన చదువుకు సంబంధించి రోజువారీ ప్రణాళిక పాఠశాలలకు ఇచ్చిన ట్యాబ్‌ల్లో ఉంటుంది. ఇందులో తెలుగు, ఆంగ్లం, గణితంపై సాధన జరుగుతుంది. చదువులో వెనకబడిన వారికి ప్రాథమిక అంశాలపై పరీక్ష నిర్వహిస్తారు. ఇది ట్యాబ్‌లోనే ఉంటుంది. దీని ఆధారంగా వారి చదువు పరిస్థితిని స్థానిక, జిల్లా స్థాయి అధికారులు గుర్తిస్తారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు ట్యాబ్‌లో మరోసారి వస్తాయి. వీటిని విద్యార్థులు బాగా చదివి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా వెనకబడినట్లు ఉంటే మరింత సాధన చేసేలా ఇందులో సూచనల ద్వారా తెలియజేస్తారు. దీనికనుగుణంగా విద్యార్థులు ముందుకు సాగాల్సి ఉంటుంది.

## స్లాట్ బుకింగ్‌కు విశేష స్పందన

### 9 నెలల్లో 44,677 మంది రిజిస్ట్రేషన్లు

దర్బార్ రోడ్డు (చీరాల అర్బన్), న్యూస్‌టుడే: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్లాట్ బుకింగ్'కు క్రయవిక్రయదారుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా 15 నుంచి 20 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తవుతోంది. మంచి సమయం, ముహూర్తం సైతం చూసుకుని చేసుకునే వెసులుబాటు ఉండటంతో ఎక్కువ మంది ఈ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు నాటికి జిల్లాలోని 12 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 44,677 మంది ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాపట్లలో 7,169, చీరాలలో 8,126 నమోదు చేసుకున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అనుకూలమైన సమయాన్ని నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న సమయానికి కార్యాలయానికెళ్తే అధికారులు ప్రక్రియను పూర్తి చేస్తారు.

## 10 నుంచి గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో గ్రామీణ సంప్రదాయ క్రీడ సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మరుగునపడుతున్న సంప్రదాయ క్రీడలను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని తెలిపారు. కర్రసాము, గాలి పటాలు ఎగురవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి క్రీడలను రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల పరిధిలో నిర్వహిస్తామని వివరించారు. అందుకు రూ.5 లక్షలను డీఎస్ఏలకు పంపించామని తెలిపారు. ముందుగా సంక్రాంతి సంబరాల గోడపత్రిక ఆవిష్కరించారు. శాప్ బోర్డు సభ్యుడు ఎస్.సంతోష్‌కుమార్, పరిపాలనాధికారి ఆర్.వెంకట రమణనాయక్ తదితరులు పాల్గొన్నారు.

## మీసం తిప్పిన రొయ్య!

### పెరిగిన చెరువుల లీజు ధరలు

చీరాల అర్బన్, వేటపాలెం, న్యూస్‌టుడే: రొయ్యల చెరువుల సాగుకు గత ఏడాది వరకు వెనుకాడే పరిస్థితి. అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారింది. ఈ సంవత్సరం టైగర్ రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండటంతో చెరువులు లీజుకు దొరకడం లేదు. రొయ్యలు సాగు చేసిన రైతులు లాభాల బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం 30 కౌంట్ ధర రూ.500 ఉండగా, 20 కౌంట్ రూ.650 పలుకుతోంది. ఫలితంగా చెరువులకు డిమాండ్ పెరిగింది. చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం, నాయునిపల్లి, పందిళ్లపల్లి, మోటుపల్లి ప్రాంతాల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో చెరువులున్నాయి. గత ఏడాది ఎకరం చెరువు రూ.60 నుంచి రూ.70 వేలు లీజు ఉండగా.. అది ప్రస్తుతం రూ.లక్షకు చేరింది. కొత్తవారు రొయ్యల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి వేసవి సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు.

## విభిన్నంగా ఆడేస్తుంది

### క్రీడల్లో రాణిస్తున్న ముప్పాళ్ల విద్యార్థిని

ముప్పాళ్ల (ఈపూరు), న్యూస్‌టుడే

తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల తర్ఫీదుతో విభిన్న క్రీడల్లో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తోంది ఈపూరు మండలం ముప్పాళ్ల ధనలక్ష్మి వ్యాయామ కళాశాల విద్యార్థిని **గమిడి శ్రీసబిత.** గుంటూరుకు చెందిన ఈమె బీపీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. విభిన్న క్రీడలపై ఆసక్తి పెంచుకుని పట్టుదలతో సాధన చేస్తూ నైపుణ్యం సంపాదించింది. ఫెన్సింగ్, మోడరన్ పెంటాథ్లాన్, కెనాయింగ్ కయాకింగ్ (వాటర్ స్పోర్ట్స్), సాఫ్ట్‌బాల్ క్రీడల్లో రాణిస్తోంది.

❖ మోడరన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ విభాగంలో రెండుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. 2025 జులైలో నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించింది. సెప్టెంబరులో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో వ్యక్తిగత, బృంద విభాగాల్లో పాల్గొంది.

❖ సాఫ్ట్‌బాల్, కెనాయింగ్ కయాకింగ్ (వాటర్ స్పోర్ట్స్), ఫెన్సింగ్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. తొమ్మిదో తరగతి నుంచి ఫెన్సింగ్ ఆటలో సాధన చేస్తున్న ఈమె 2027లో మేఘాలయలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో రాణించి పతకం అందుకోవడం, క్రీడా కోటాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యమని తెలిపింది.

## ఆకట్టుకునేలా సరస్

### నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం

గుంటూరు, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు పెంచేందుకు, సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్న వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా సరస్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి డ్వాక్రా సంఘాలు నిర్వహిస్తున్న ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నుంచి పది రోజుల పాటు ఈ ప్రదర్శన జరగనుంది. 12 ఎకరాల విస్తీర్ణంలో 300 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళలు, యువతను ఆకట్టుకునేలా పలు రకాల ఉత్పత్తులు ప్రదర్శనలో కొలువుదీరాయి. పెద్ద వారికే కాకుండా పిల్లలను ఆకట్టుకునేలా అమ్యూజియం పార్కును ఏర్పాటు చేశారు. పిల్లలు కాసేపు అక్కడ ఉల్లాసంగా గడిపేందుకు అవకాశముంది. మరోవైపు ఆహార ప్రియులను ఆకట్టుకునేలా వివిధ రాష్ట్రాల ప్రత్యేకత ఉన్న ఆహార పదార్థాల స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా సరస్‌లో పండగ సందడి కనిపించేలా ముందుగానే యంత్రాంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సాయంత్రం సరస్ మేళాను ప్రారంభించి స్టాళ్లు సందర్శించనున్నారు. సరస్ వద్ద ఏర్పాట్లను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా బుధవారం సాయంత్రం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ తమీమ్ అన్సారియా

## భూసమీకరణ ప్రక్రియ ఆరంభం

### అభివృద్ధిపై స్పష్టత కోరుతున్న రైతులు

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి విస్తరణలో భాగంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానం, రైల్వేమార్గం, స్మార్ట్ పరిశ్రమల ఏర్పాటుకు గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఏడు గ్రామాల్లో భూసమీకరణ చేస్తున్నారు. బుధవారం ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆయా గ్రామాల రైతులు అమరావతిలో భాగస్వాములం అవుతున్నామనే ఆనందంతో పాటు పలు సందేహాలను వ్యక్తం చేశారు. తొలివిడత భూములు ఇచ్చిన రైతులకు ఒప్పందం ప్రకారం ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వనందున మాకు ఎప్పటిలోగా అభివృద్ధి చేసిన లేఔట్లు ఇస్తారో స్పష్టత కావాలని కోరారు.

❖ కౌలు ధరలు పెంచడంతో పాటు రైతు కూలీలకు పింఛను, రిటర్నబుల్ ప్లాట్ల విస్తీర్ణం పెంచాలని విన్నవించారు. సీఆర్‌డీఏకి భూములు ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నందున మూడేళ్లలో అభివృద్ధి చేయని పక్షంలో పరిహారం ఇచ్చేలా నిబంధన పెట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఇనాం భూములు ఉన్నాయని, వాటిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. తొలిరోజు వడ్డమాను, యండ్రాయిలో కొందరు రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చి సీఆర్‌డీఏతో ఒప్పందం చేసుకున్నారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌కుమార్, ప్రవీణ్, సీఆర్‌డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ్‌తేజ రైతులడిగిన సందేహాల్ని నివృత్తి చేశారు.

దొండపాడు గ్రామ సభలో తమ సమస్యలు మంత్రి నారాయణకు వివరిస్తున్న రైతులు

### కౌలు పెంపుపై సీఎంతో చర్చించాక చెబుతాం

29 గ్రామాల పరిధిలో భూసమీకరణ చేసినప్పుడు పదేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రకటించామని, ఆచరణలో జాప్యం కావడంతో మరో ఐదేళ్ల పాటు కౌలు ఇస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. ఇక్కడా మూడేళ్లలో అభివృద్ధి చేయకుంటే రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కౌలు పెంపుపై సీఎంతో చర్చించిన తర్వాత ఎంత పెంచుతామన్న విషయమై ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

**ఆ గ్రామాల్లో సందడి..** భూసమీకరణ ప్రారంభించడానికి అధికారులు బుధవారం రెండు గ్రామాల్లో కార్యాలయాలు ప్రారంభించడంతో సందడి నెలకొంది. రైతులు ప్రస్తుతం భూముల విలువ, రాజధాని రాకముందు పరిస్థితులపై చర్చించుకోవడం కనిపించింది. భూములు తీసుకున్న తర్వాత ప్లాట్లు ఎక్కడ కేటాయిస్తారన్న విషయమై చర్చ జరిగింది. రాజధానిలో జరుగుతున్న పనుల తీరు, రహదారులు ఎక్కడెక్కడి వరకు వేస్తారన్న అంశాలపై చర్చించుకున్నారు. ఏడు గ్రామాల్లో భూసమీకరణకు ప్రభుత్వం ముందడుగు వేయడంతో ఆయా గ్రామాల ప్రజలు రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావడంతో పాటు అభివృద్ధి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నారు.

## కుటుంబ సభ్యుల ధ్రువపత్రం పొందండిలా

రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే: కుటుంబ సభ్యుల ధ్రువపత్రం ఎలా పొందాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దళారుల్ని ఆశ్రయించి వేల రూపాయలు సమర్పించుకుంటున్నారు. కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి పేరున ఆస్తులున్నా, బీమా బాండ్లు ఉన్నా తప్పనిసరిగా కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం అవసరం. ఇతరత్రా ఆస్తుల లావాదేవీలకూ ధ్రువపత్రం కావాల్సి ఉంటుంది.

**ఇలా చేయాలి..** తొలుత మరణించిన వ్యక్తి ధ్రువీకరణపత్రం తీసుకోవాలి. ఆ వ్యక్తి భర్త అయితే భార్యతో పాటు పిల్లల ఆధార్ కార్డుల నకళ్లు దరఖాస్తుకు జత చేయాలి. కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబర్లు పొందుపరుస్తూ అఫిడవిట్ చేయించాలి. పూర్తి చేసిన దరఖాస్తును మీసేవ కేంద్రం లేదా సచివాలయంలో దాఖలు చేయాలి. అనంతరం సంబంధిత ఏరియా ఆర్ఐ దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారణ చేస్తారు. దరఖాస్తులోని వివరాలన్నీ పరిశీలించి చుట్టుపక్కల వారితో సాక్షి సంతకాలు తీసుకుని తహసీల్దారుకు సమర్పిస్తారు. తహసీల్దారు దరఖాస్తును పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే ఆమోదిస్తారు. దరఖాస్తు చేసిన పది రోజుల్లోగా ఆన్‌లైన్లో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం పొందవచ్చని రేపల్లె మండల తహసీల్దారు మోర్ల శ్రీనివాసరావు తెలిపారు.

## ప్రపంచ పర్యాటక కేంద్రంగా సూర్యలంక

బాపట్ల, న్యూస్‌టుడే: సూర్యలంక సముద్రతీరాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించినట్లు కలెక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. సూర్యలంక బీచ్‌లో స్వదేశీ దర్శన్ కింద రూ.97.52 కోట్లతో చేపట్టిన ప్రగతి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఎక్స్‌పీరియన్స్ కేంద్రాల డిజైన్లు ఖరారు చేయడంలో జాప్యంపై అధికారులను ప్రశ్నించారు. నిర్మాణ పనుల వేగం పెంచాలని గుత్తేదారుడిని ఆదేశించారు. ఈ సంవత్సరం సెప్టెంబరు నాటికి అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. షిఫ్ ఆంధ్రా దుకాణాల నిర్వాహకులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. అనంతరం ఎస్టీ కాలనీని కలెక్టర్ సందర్శించారు. సూర్యలంక నుంచి ఖాళీ చేయిస్తున్న 20 ఎస్టీ కుటుంబాలకు ఆదర్శనగర్ వద్ద పేదల కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించడానికి చర్యలు చేపట్టాలని ఆర్డీవో గ్లోరియా, తహసీల్దారు సలీమాకు సూచించారు. డీపీవో ప్రభాకర రావు, ఎంపీడీవో బాబూరావు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులపై అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్

## మిర్చి రైతుల మేలుకు కట్టుదిట్టంగా చర్యలు

గుంటూరు (మిర్చియార్డు), న్యూస్‌టుడే: 'మిర్చి రైతులకు అన్ని విధాలా మేలు కలిగేలా కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్నాం. ఏయే పంట ఎంత విస్తీర్ణంలో పండిస్తే.. రైతులకు లాభదాయకంగా ఉంటుందో క్లస్టర్ విధానాన్ని రూపొందిస్తున్నాం' అని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. గుంటూరులోని మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌లో మిర్చి ధరల స్థిరీకరణ, అధిక కమీషన్ వసూలు, జీరో, కటింగ్ వ్యాపారాలు, లారీ కిరాయి, శీతల గిడ్డంగుల్లో నిల్వలు, మిర్చియార్డులో వసతులు మెరుగుపర్చడం వంటి అంశాలపై బుధవారం సమీక్షించారు.

❖ వ్యాపారులు ధరల్లో కోత పెడుతున్నారని, శీతల గిడ్డంగిలో సరకు వెలుపలకు తీసే సమయంలో ధర పెంచి ఇవ్వమంటున్నారని కర్నూలు జిల్లా తిమ్మాపురం రైతు వీరేశ్ వాపోయారు. యార్డులో పరిశుభ్రత, మంచినీటి వసతి మెరుగుపర్చాలని కొందరు కోరారు. లారీ కిరాయి వివాదాలు తలెత్తకుండా చూడాలని ఎగుమతి వ్యాపారులు విన్నవించగా.. కిరాయి తగ్గించామని లారీ యూనియన్ నాయకులు చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎంత విస్తీర్ణంలో మిర్చి సాగు చేస్తే ధరలు స్థిరంగా ఉంటాయో రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారన్నారు. గతేడాది 1.96 లక్షల హెక్టార్లలో మిర్చి పంట సాగు చేస్తే.. ఈ ఏడాది 1.06 లక్షల హెక్టార్లలో పంట పండించారన్నారు. కొందరు మిర్చి నుంచి మొక్కజొన్న వైపు మళ్లారన్నారు. ప్రస్తుతం తేజ మినహా అన్ని రకాల మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయన్నారు.

మిర్చిని పరిశీలిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

❖ సీజన్‌లో మిర్చియార్డుకు వచ్చే రైతులు ఇబ్బందులు పడకుండా మౌలిక వసతులు మెరుగుపర్చాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మంచినీటి వసతి పాయింట్లు, మరుగుదొడ్లు పెంచాలని, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు. రైతులకు అల్పాహారం, భోజన పథకాన్ని త్వరగా ప్రారంభించాలన్నారు.

### శీతల గిడ్డంగుల్లో మిర్చికి రుణాలు

శీతల గిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసే మిర్చికి రుణాలు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మిర్చి రైతుల వివరాలు పూర్తిగా రికార్డు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ విజయసునీత, జాయింట్ డైరెక్టర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


NCL GROUP **WALK-IN INTERVIEW** NAGARJUNA CEMENT

**NCL Industries Limited**, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for **Sales Officer**.

Any **Intermediate / Graduate** with minimum 2-4 years of Experience in **Sales & Marketing**.

**Job Locations:** Nandyala(AP), Markapuram (AP), Mahaboobnagar(TG) & Bellari (Karnatana).

Interested candidates may **walk-in** for interview at the below mentioned venue, with resume and a photograph:

**Date: 9th January, 2026 (Friday)**
**Time: 10.00 am to 5.00 pm**

**Venue: Hotel DVR Mansion**, SBI Circle, Opp. Children's Park, **Kurnool**, Andhra Pradesh - 518004.

Contact No.: **9154203651 / 9133330238**
Mail your bio-data to **careers@nclind.com**

**NCL INDUSTRIES LIMITED**


(c) eenadu

## రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం అభినందనీయం

విద్యార్థులను అభినందిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్

**బాపట్ల, న్యూస్‌టుడే:** రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీల్లో జిల్లా విద్యార్థులు విజేతలుగా నిలవడం అభినందనీయమని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. విజయవాడ సమీపంలోని మురళి రిసార్ట్స్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ పోటీల్లో ఐదుగురు విద్యార్థులు ప్రతిభ చూపి ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ విభాగాల్లో నగదు పురస్కారాలు సాధించారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో వారిని కలెక్టర్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల దశలో వృత్తి నైపుణ్యాలు సాధిస్తే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదుగుతారన్నారు. విద్యార్థినులు అక్షయ, సాయిచరిష్మా, ఈశ్వరమ్మ, వైష్ణవి, వెంకటలక్ష్మి మరిన్ని విజయాలు సాధించాలన్నారు. ఇష్టమైన రంగాల్లో గొప్ప లక్ష్యాలు ఏర్పరచుకుని సాకారం చేసుకోవాలని చెప్పారు. డీఈవో శ్రీనివాస్, జీసీడీవో చారులత, జిల్లా సైన్స్ అధికారి సాదిక్, వృత్తి విద్యా సమన్వయకర్త సత్యనారాయణ పాల్గొన్నారు.

## కేజీబీవీల్లో పోస్టుల భర్తీ

**బాపట్ల, న్యూస్‌టుడే:** జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాలుగు బోధనేతర పోస్టులను పొరుగు సేవల కింద భర్తీ చేయడానికి మహిళా అభ్యర్థులు ఈ నెల 13 లోగా దరఖాస్తులు అందజేయాలని సమగ్ర శిక్షా జిల్లా అదనపు సమన్వయ కర్త శ్రీనివాస్ తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ అభ్యర్థులు తమ దరఖాస్తులను బాపట్లలోని సమగ్ర శిక్షా ఏపీసీ కార్యాలయంలో అందించాలన్నారు.


**GOVERNMENT OF ANDHRA PRADESH**
**APEWIDC, GUNTUR DIVISION**

Tender invited from contractors for NIT Nos. 24 to 32/2025-26, dt., 07.01.2026 in Guntur & Palnadu District for works costing from Rs.6.30 to 33.42 Lakhs. Last date of the receipt of tenders: 20.01.2026 upto 4.00 PM

Further details may be viewed at http://tender.apeprocurement.gov.in

Sd/- Executive Engineer, APEWIDC, Guntur.







# సత్తా చాటారు.. కీర్తి పెంచారు..!

★ క్రీడల్లోనూ రాణిస్తున్న ఐలవరం విద్యార్థులు

★ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

ఐలవరం (భట్టిప్రోలు), న్యూస్‌టుడే

మారుమూల గ్రామం.. బస్సు సౌకర్యం లేదు.. నిత్యం ఆటోలు, సైకిళ్లపై సుదూరం వెళ్లి చదువుతున్నారు. క్రీడల పట్ల మక్కువ పెంచుకుని తర్ఫీదు పొందారు. పోటీల్లో సత్తా చాటుతూ పాఠశాల కీర్తిని పెంచుతున్నారు మండలంలోని ఐలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు. పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తుమ్మా శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహం, ప్రతిరోజు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షూటింగ్ బాల్, సెపక్‌తక్రా తదితర క్రీడలపై శిక్షణ ఇస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. గతేడాది రాష్ట్రస్థాయిలో షూటింగ్ బాల్, సెపక్ తక్రాలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు. కర్నూలులో ఈనెల 22వ తేదీ నుంచి జరిగే షూటింగ్ బాల్‌లో పాఠశాల నుంచి బి.హరికృష్ణ, ఎం.రోహిత్‌నాగసాయి మణికంఠలు ఆడనున్నారు. ఇప్పటికే యోగాలో పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ బహుమతులను సాధించారు. పాఠశాలలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో పాఠశాలకు గుర్తింపు తీసుకొస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులు ఇటు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణిస్తుండంతో విద్యార్థులకు స్ఫూర్తి, పాఠశాలకు కీర్తి వస్తోంది.

### ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం

షూటింగ్ బాల్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఆడిన అనుభవం, రోజు శిక్షణతో జాతీయ స్థాయిలోనూ రాణిస్తాననే నమ్మకం కలిగింది. ఉన్నత చదువుతో ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్నదే లక్ష్యం. క్రీడల్లో గెలుపొందినప్పుడు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఇచ్చే ప్రోత్సాహం నమ్మకం పెంచుతోంది. చిన్నప్పట్నించి ఆటలంటే ఇష్టం ఉండటంతో రాణించగలుగుతున్నా. **-బి.హరికృష్ణ, పదో తరగతి, ఐలవరం**

### ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే

పాఠశాలలో క్రీడలపై ఇస్తున్న శిక్షణతో రాణిస్తున్నా. కబడ్డీ అంటే ఆసక్తి ఉండి నేర్చుకోవటానికి ముందుకొచ్చా. షూటింగ్ బాల్‌పై ఆసక్తి పెరగడంతో బాగా ఆడుతున్నా. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపడంతో జాతీయ స్థాయిలో ఆడే అవకాశం కలిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందిస్తున్న ప్రోత్సాహంతో పాఠశాలకు పేరు తీసుకొస్తా. పోలీసు శాఖలో పనిచేయాలనే లక్ష్యంతో కష్టపడి చదువుతున్నా. క్రీడా కోటాలో ఉద్యగమే లక్ష్యం. **- ఎం. రోహిత్ నాగసాయిమణికంఠ, పదో తరగతి, ఐలవరం**

## ఊడల మర్రి.. వేరులే వారధి..!

కాలువ దాటడానికి ఉపయోగపడుతున్న మర్రి ఊడలు

**నగరం, న్యూస్‌టుడే:** సర్వజీవుల సుఖజీవనానికి వృక్ష సంపదను రక్షించాలని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. తోటపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ తన పొలం గట్టుపై మర్రి మొక్కను మానుగా మలుచుకున్నాడు. అది నీడనివ్వడంతో పాటు దాని ఊడలు పంట కాలువపై వారధిగా మారి రైతులకు మేలు చేస్తోంది. అటుగా రాకపోకలు నిర్వహించే రైతులు వేర్ల వారధిపై నుంచే రాకపోకలు నిర్వహించడంతో పాటు సాగునీరు కూడా వారధి కింద నుంచి పంట చేలకు చేరుతోంది. ప్రకృతి వేసిన వింత వంతెనను చూసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

## గృహ నిర్మాణాల పరిశీలన

**చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే:** చీరాల నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న పలు ఇళ్లను గృహ నిర్మాణ సంస్థ డీఈ సుబ్బారావు బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. అర్బన్ పరిధిలో 202 ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. చీరాల గ్రామీణ మండలం, వేటపాలెం మండలాల్లో గృహాల కోసం వెయ్యి దరఖాస్తులు అందాయని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక నిర్మాణాలు మొదలు పెడతామని తెలిపారు.

## మాస్టర్ అథ్లెటిక్స్‌లో భార్యాభర్తల ప్రతిభ

సాధించిన పతకాలు, ప్రశంస పత్రాలతో ఉమ, వెంకటలక్ష్మి దంపతులు

**వేటపాలెం, న్యూస్‌టుడే:** హైదరాబాద్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఆల్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్‌లో వేటపాలెనికి చెందిన గాత్రం ఉమామహేశ్వరరావు, వెంకటలక్ష్మి దంపతులు సత్తా చాటారు. 45 ప్లస్ విభాగంలో ఉమా త్రిపుల్ జంప్, వంద మీటర్ల రిలేలో ప్రథమస్థానం సాధించి బంగారు పతకం సాధించారు. వెంకటలక్ష్మి లాంగ్ జంప్, వంద మీటర్ల పరుగుపందెం, షార్ట్‌పుట్‌లో ప్రతిభ చాటింది. వీరిద్దరు థాయ్‌లాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. వీరిని క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.

## ఆక్రమిత ఎలికాలువ పరిశీలన



గూగుల్ మ్యాప్‌లో పరిశీలిస్తున్న తహసీల్దారు, సర్వేయర్

**చినగంజాం, న్యూస్‌టుడే:** చినగంజాం మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలో ఆక్రమణలకు గురైన ఎలి కాలువను తహసీల్దారు జె.ప్రభాకరరావు, గ్రామ సర్వేయర్ పేరిరెడ్డి బుధవారం పరిశీలించారు. వరి తదితర పంట భూములకు చెందిన ఎలి కాలువలు కనుమరుగవుతుండటంతో తుపానులు, వరదల సమయంలో నీరు పోయే దారిలేక పంట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 5న ఈనాడు దిన పత్రికలో లో 'ఎలి కాలువ ఏమైంది' శీర్షిక ప్రచురితమైన కథనానికి తహసీల్దారు స్పందించి కాలువను ఆక్రమించిన రైతులతో మాట్లాడారు. ఆక్రమించిన ప్రాంతంలో ఎలి కాలువను తవ్వించి దిగువ ప్రాంత రైతులకు ఉపయోగపడేలా చూడాలని సర్వేయర్ పేరిరెడ్డి, స్థానిక వీఆర్వోను ఆదేశించారు.

## పాత చెన్నై రహదారి గుత్తేదారుకు నోటీసులు

**ఇంకొల్లు, న్యూస్‌టుడే:** సకాలంలో పనులు పూర్తి చేయని కారణంగా పాత చెన్నై రహదారి గుత్తేదారుకు నోటీసులు పంపినట్లు ఆర్ అండ్‌బీ డీఈ నళిని తెలిపారు. మూడేళ్ల కిందట పర్చూరు - ఇంకొల్లు మధ్య పాత చెన్నై రహదారి విస్తరణ పనులను రూ.22 కోట్లకు దక్కించుకున్నారు. తాత్కాలికంగా కొన్ని పనులు పూర్తి చేశారు. కాల వ్యవధి ముగియగా పలుమార్లు వ్యవధి పెంచినా ఫలితం లేదన్నారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు టెండరు రద్దు చేస్తామని నోటీసులు పంపినట్లు నళిని తెలిపారు.

## కోడి, పొట్టేళ్ల పందేల నిర్వహణ నేరం

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ వినోద్‌కుమార్, పశుసంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్, ఆర్డీవో గ్లోరియా, డీఎంహెచ్‌వో విజయమ్మ

**బాపట్ల, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ సందర్భంగా కోడి, పొట్టేళ్ల పందేలు నిర్వహించటం చట్టరీత్యా నేరమని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో పందేల నిషేధ గోడపత్రికలు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పందేల పేరుతో కోళ్ల కాలికి కత్తులు కట్టి మూగ జీవులకు గాయాలు చేసి ఆనందించడం సరి కాదన్నారు. పందేలు నిర్వహించిన, కాసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ గేమింగ్ యాక్ట్, జంతు హింస నివారణ చట్టం కింద క్రిమినల్ కేసులు పెడతామన్నారు. పశుసంవర్ధక శాఖ జేడీ వేణుగోపాల్, ఆర్డీవో గ్లోరియా, డీఎంహెచ్‌వో విజయమ్మ, డీఎం శ్రీలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు పాల్గొన్నారు.

### విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

**బాపట్ల, న్యూస్‌టుడే:** విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడాలన్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు సాధించిన గ్రామ పంచాయతీ కార్యదర్శులతో బుధవారం కలెక్టరేట్లో సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఇంటి గడప నుంచి చెత్త సేకరించాలన్నారు. క్లాప్‌మిత్రాలు సెలవుల్లో ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి చెత్త సేకరణ నిలిచిపోకుండా చూడాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం బాగుంటేనే ప్రజారోగ్యం మెరుగ్గా ఉంటుందని పేర్కొన్నారు. డీపీవో ప్రభాకర్ పాల్గొన్నారు.

### గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించాలి

గతంలో ఎన్నడూ జరగని విధంగా జిల్లాలో కొత్తదనంతో గణతంత్ర వేడుకలు నిర్వహించాలన్నారు. పోలీసు కవాతు మైదానంలో ఈ నెల 26న గణతంత్ర వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. శకటాలు, స్టాల్స్ ప్రదర్శనలపై అధికారులకు సూచనలు చేశారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు.

### మూడు నెలల్లో రహదారుల ముస్తాబు

జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల్ని మూడు నెలల్లో ముస్తాబు చేస్తామని కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. జిల్లాలో రహదారుల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. పదకొండు రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.51.75 కోట్లు మంజూరు చేసిందని, నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి ప్రారంభించాలన్నారు. జిల్లాలో 24 ఆర్వోబీల నిర్మాణానికి కేంద్రం రూ.1440 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. నిజాంపట్నం మండలం దిండిలో సమీకృత ఆక్వా పార్కు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ డీఈ అరుణకుమారి, మత్స్యశాఖ డీడీ గాలిదేవుడు తదితరులు పాల్గొన్నారు.

## ఫిబ్రవరిలో అంతర్జాతీయ నాటక మహోత్సవం



మాట్లాడుతున్న ముత్తవరపు, పక్కన మోహనరావు

**మార్టూరు, న్యూస్‌టుడే:** భారత రంగ్ అంతర్జాతీయ 25వ నాటక మహోత్సవాన్ని గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు నిర్వహిస్తున్నట్లు తెలుగు నాటక పరిషత్తు సమ్మేళనం(వేదిక) అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ముత్తవరపు సురేష్‌బాబు, జాష్టి వెంకట మోహనరావు తెలిపారు. బుధవారం మార్టూరు ఎఫర్ట్ కార్యాలయంలో నాటిక పరిషత్తు సమ్మేళన కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. తెలుగుదనాన్ని, తెలుగు నాటక రంగాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ నాటక మహోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజా సమస్యల ఇతివృత్తంగా నాటకాలు ప్రదర్శనలు ఉంటాయన్నారు. నాటకం గొప్పదనాన్ని కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఏపీలో తొలిసారిగా భారత్ రంగ్ అంతర్జాతీయ నాటక మహోత్సవం వేదికగా నిలవనుందని వారు వివరించారు. ప్రతిఒక్కరూ ఈ మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

## ఆటలతో నాయకత్వ లక్షణాలు

**నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే:** విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని జిల్లా రోటరీ మాజీ గవర్నర్ తాళ్ల రాజశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలను కళాశాల ఛైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, కళాశాల డైరెక్టర్ దరువూరి శ్రావ్య, పృథ్వీరాజ్‌తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ఈ పోటీలకు ఏఎన్‌యూ పరిధిలోని 7 జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు ఎంఏఎం ఫార్మసీ కళాశాల, ఏఎన్‌యూ జట్ల మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఎంఏఎం ఫార్మసీ జట్టు, ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గుంటూరు ఏసీ కళాశాల మధ్య పోటీలో ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఎంఏఎం ఫార్మసీ జట్టు, ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు, బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, ఎస్‌వీఆర్ఎం (నగరం) జట్టు లీగ్ దశకు చేరినట్లు పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి శంకర్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రసాదరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ చుండు వెంకట్రావు, ఎంపిక కమిటీ సభ్యులు పాతూరు శ్రీనివాసరావు, ఈదర ఆదిబాబు, లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.బ్రహ్మయ్య చౌదరి పాల్గొన్నారు.

## 'ఆమె' కోసం యువకుడి హత్య

**నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే:** గతంలో పరిచయం ఉన్న స్నేహితురాలు తమతో రాలేదన్న అక్కసుతో ప్రస్తుతం ఆమెతో సహజీవనం చేస్తున్న శివను నిందితులు హతమార్చారు. మంగళవారం రాత్రి నగరంలో జరిగిన హత్యకు సంబంధించి సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ఆత్మకూరుకు చెందిన మహిళకు తిరుపతి జిల్లా కోటకు చెందిన లీలామోహన్‌తో 2018లో వివాహమైంది. మనస్పర్థల నేపథ్యంలో ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. ఏడాది క్రితం ఒంటిమిట్టకు చెందిన సాయితో పరిచయమైంది. ఎనిమిది నెలల క్రితం వారిద్దరూ ఒంటిమిట్టలో సహజీవనం చేశారు. అతనితోనూ మనస్పర్థలు రావడంతో మూడు నెలల క్రితం నెల్లూరు వచ్చింది. అక్కడ భిక్షాటన, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ నెల్లూరు ప్రధాన రైల్వే స్టేషన్ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో అక్కడే ఉంటున్న కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా రత్నతాటికి చెందిన చిన్న నరసింహ అలియాస్ శివ (30)తో పరిచయమై సహజీవనం చేస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన అశోక్ నెల్లూరు నగరంలో పనులు చేసుకుంటూ రైల్వేస్టేషన్ వద్ద ఉంటున్నాడు. అతను ఆ మహిళను తనతో రమ్మని కోరగా నిరాకరించింది. ఈ క్రమంలో సాయి పది రోజుల క్రితం నెల్లూరు వచ్చాడు. తన స్నేహితురాలు శివతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుని. అతన్ని విడిచి రమ్మని కోరగా నిరాకరించింది. శివను చంపైనా తీసుకెళ్తానని బెదిరించాడు. ఈ క్రమంలో సాయి, అశోక్ ఒక్కటయ్యారు. మంగళవారం రాత్రి రంగనాయకులపేట రైల్వేగేటు సమీపంలో శివ, మహిళ కూర్చొని ఉండగా కర్రతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. శివ మృతి చెందగా మహిళకు గాయాలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు సంతపేట ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య హత్య కేసు నమోదు చేశారు. సాయి పాత నేరస్థుడని అతనిపై నెల్లూరు, కడప జిల్లాల్లో దొంగతనం కేసులు ఉన్నట్లు సమాచారం.

## పాటిబండ్లలో చిన్నారి అపహరణ కలకలం

నిందితుడికి దేహశుద్ధి చేసిన గ్రామస్థులు

**పాటిబండ్ల(పెదకూరపాడు), న్యూస్‌టుడే:** ముగ్గురు రాజుల మహోత్సవం పురస్కరించుకుని పాటిబండ్ల గ్రామంలో మూడు రోజులుగా సందడి నెలకొంది. జెయింట్ వీల్, ఆట వస్తువుల ప్రత్యేక అంగళ్లు, ఐస్‌క్రీం, జున్ను వంటి విక్రయశాలలు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జున్ను విక్రయదారుడు ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. పాటిబండ్లలోని బాప్టిస్ట్ చర్చి రోడ్డుకు చెందిన రాజశేఖర్, లక్ష్మి కుమార్తె సహస్ర(4) ఇంటి ఆవరణలో చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం డోకిపర్రుకు చెందిన వలస కూలీ వాసు మరో ఐదుగురితో కలిసి జున్ను విక్రయిస్తూ అక్కడికి వచ్చాడు. బాలిక సహస్ర అతడి వద్ద జున్ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆమెను ఎత్తుకుని ముద్దాడటం గమనించిన ఇరుగుపొరుగు వారు అతడిని వారించటంతో వెళ్లిపోయాడు. మరికొద్దిసేపటి తర్వాత తిరిగి అదే బజారుకు వచ్చి సహస్రను మరోమారు ఎత్తుకునేందుకు యత్నించటంతో బాలిక మేనత్తకు అనుమానం వచ్చి నిలదీసింది. ఎంతకీ సమాధానం ఇవ్వకపోవడం సైగలు చేస్తుండటం, బాలిక ఒకింత నలతగా కనిపించడంతో అనుమానం వచ్చి అతడిని నిర్బంధించారు. చిన్నారికి స్థానికంగా వైద్యసేవలు అందించడంతో తేరుకుంది. బాలికకు మత్తుమందు ఇచ్చి అపహరించేందుకు యత్నించాడంటూ తల్లిదండ్రులు, బంధువులు వాసుకు దేహశుద్ధి చేసి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై గిరిబాబు దర్యాప్తు చేస్తున్నారు. జున్ను విక్రేత బధిరుడని పోలీసుల విచారణలో తెలిసింది.

### 9న మార్షల్ ఆర్ట్స్‌పై కార్యశాల

**బాపట్ల, న్యూస్‌టుడే:** విజయవాడలోని భవానీ ద్వీపంలో ఏపీ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవకాయ ఉత్సవాల్లో మార్షల్ ఆర్ట్స్‌పై ఈనెల 9న కార్యశాల ఏర్పాటు చేసినట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. ఆయన బుధవారం మాట్లాడుతూ కార్యశాలలో పాల్గొనే క్రీడా క్లబ్‌ల నిర్వాహకులు, శిక్షకులు, క్రీడాకారులు, విద్యార్థులు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో గురువారం లోగా సంప్రదించాలని సూచించారు.


**EENADU eClassifieds**

**BUSINESS SERVICES**

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**REAL ESTATE**

**FLAT FOR SALE**

**GENERAL**

**HOUSE FOR SALE**

**GENERAL**

**చీరాల; రామకృష్ణపురం** పంచాయితీ మెయిన్‌రోడ్డు తూర్పు, పడమర ఫేసింగ్ 8 సెంట్లలో డబల్ స్టైర్ బిల్డింగ్ అమ్మబడును. ✆ 75694 62982.

**JOBS**

**KFC Restaurant** Hiring Part-Time Jobs in Mangalagiri. SSC Pass, Age 18 to 30 Yrs. Male / Female. Salary CTC 15740/- Cont: 8801439988, 08523017565.

**గుంటూరు మాస్టర్** మైండ్స్ కాలేజి నందు క్లాస్ ఇన్‌ఛార్జ్‌స్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జ్‌స్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతము: 14000 నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి.వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. ✆ 91000 69089.

**ఒమేగా హాస్పిటల్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K. ✆ 89776 39662, 89776 39663.

**సొసైటి క్లరికల్** స్టాఫ్ (F), మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్ మార్కెట్‌కు సేల్స్, సూపర్‌వైజర్స్, కళ్యాణ మండపంనకు మేనేజర్, వంట మనిషి కావలెను. ✆ 9290069280, 91828 86854.

**APEX ఫిట్‌నెస్,** లక్ష్మీపురం, గుంటూరు నందు లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. అః ఇంటర్/ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జి. ✆ 88850 36992.

**గుంటూరు సిటీ** డెకరేషన్ వద్ద పనిచేయుటకు అశోక్ లైలాండ్ నడుపుటకు 35 సం॥ వయస్సు గల హైబిడిన డ్రైవర్స్ కావలెను. ✆ 94942 16960.

**ఆయా కావలెను.** దగ్గరలో ఉండే వారు మాత్రమే సంప్రదించండి. చందన నర్సింగ్‌హోమ్, అరండల్‌పేట 18/1, లాడ్జి సెంటర్ దగ్గర గుంటూరు. 94908 45700.

**SECURITY GUARDS**

**గుంటూరు, చేబ్రోలు,** ఆటోనగర్‌లలో 12 గంటల డ్యూటీ చేయుటకు సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్స్, లేడీ గార్డ్స్, సెక్యూరిటీ అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్లు వెంటనే కావలెను. 9059591762.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జీ.ఎస్.టి. అదనం

**గమనిక**

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541


### అత్తింటికొచ్చి అదృశ్యం.. కేసు నమోదు

మస్తాన్

**చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే :** మండలంలోని బొప్పూడిలో అత్త ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్న అల్లుడు రెండు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన 30ఏళ్ల షేక్ ఖాదర్‌మస్తాన్, భార్య బాజి, ఇద్దరు పిల్లలతో కలిసి చిలకలూరిపేట మండలం బొప్పూడిలో అత్తగారి ఇంటి వద్ద ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబరు 16వ తేదీ నుంచి ఖాదర్ మస్తాన్ కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అన్ని ప్రాంతాలలో కుటుంబ సభ్యులు వెతికారు. నేటికీ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.


91.9 FM Vijayawada

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ. 5 - ఉ. 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ. 7 - ఉ. 11 |
| నువ్వా నేనా | ఉ. 11 - మ. 2 |
| సత్యభామ | మ. 2 - సా. 5 |
| లైట్ తీస్కో | సా. 5 - రా. 9 |
| సరదాగా కాసేపు | రా. 9 - రా. 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా. 12 - తె. 5 |

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 80080 03297


## విద్యుత్తు తీగలే యమపాశమై!



గోపి (పాత చిత్రం)

**ఈపూరు, న్యూస్‌టుడే:** మండలంలో ముప్పాళ్లకు చెందిన చెవల గోపి (24) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతిచెందాడు. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివిన గోపి అనంతరం పొలం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు సాయంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. కొందరు కూలీలతో కలిసి ధాన్యం బస్తాలను లారీకి లోడు చేశారు. లారీ పొలం నుంచి గ్రామ సమీపంలోకి రాగా కూలీలంతా నీళ్ల కోసం కిందకు దిగగా గోపి మాత్రం లారీలో ఉండిపోయాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మ తగిలి రెండు బస్తాలు కిందపడ్డాయి. ఈ విషయం డ్రైవర్‌కు తెలిపే యత్నంలో 33కేవీ విద్యుత్తు తీగ తగిలి రోడ్డుపై పడిపోయాడు. డ్రైవర్ లారీని ఆపినా గోపి అప్పటికే మృతి చెందాడు. ఈపూరు ఎస్సై కె.వేణుగోపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.


**బ్రాయిలర్ ధరలు** (కిలో కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 157, రిటైల్ ధర - 184, చికెన్ విత్‌స్కిన్ - 267, చికెన్ స్కిన్‌లెస్ - 304.

కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295.

అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 170, 179, 190 చికెన్ విత్ స్కిన్ - 330 చికెన్ స్కిన్‌లెస్ - 340.


## విద్యార్థి ఆత్మహత్య

**చీరాల అర్బన్, న్యూస్‌టుడే:** విజయవాడ పరిసర ప్రాంతం పోరంకికి చెందిన ఎం.హర్షిత్ (22) బాపట్ల జిల్లా చీరాలలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలోని వసతి గృహంలో ఉండి బీటెక్ చదువుతున్నాడు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ జబ్బార్ కాలనీలో ఉంటున్న స్నేహితుల గదికి వెళ్లి ఉరేసుకుని బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల నుంచి వచ్చిన మిత్రులు గమనించి అతడ్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఔట్ పోస్టు పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. కళాశాలకు వెళ్లకుండా స్నేహితుల గదిలోనే ఉంటున్నట్లు తెలిసింది.

### అట్రాసిటీ కేసులో నిందితుడికి జైలు

**రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే:** కులం పేరుతో దూషించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ బుధవారం న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. రేపల్లె డిపోమేనేజరుగా పనిచేసిన అప్పాజీ 2021 అక్టోబరు 8న బస్సు డ్రైవరు శ్రీనివాసరాజును కులం పేరుతో దూషించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పటి సీఐ సూర్యనారాయణ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు కేసు దర్యాప్తు చేసి ఛార్జిషీటు దాఖలు చేశారు. ప్రస్తుత రేపల్లె సీఐ మల్లికార్జునరావు సాక్షులకు సరైన తర్ఫీదు ఇచ్చి సకాలంలో కోర్టులో హాజరు పెట్టి సాక్ష్యం చెప్పించారు. నేర నిరూపణ జరగడంతో నిందితుడికి సంవత్సరం జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ 4వ అదనపు గుంటూరు జిల్లా జడ్జి శరత్‌బాబు తీర్పు వెలువరించారు. సీనియర్ పీపీ మెబీనాబేగం వాదనలు వినిపించారు.


ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 80085 10541

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80085 14589

# బాపట్ల

•బాపట్ల • రేపల్లె • వేమూరు

## భక్తిశ్రద్ధలతో కర్పూర యజ్ఞం

**భట్టిప్రోలు, న్యూస్‌టుడే :** అద్దేపల్లి క్షేత్రంలో జరుగుతున్న శ్రీరామనామ స్మరణ కోటి మహోత్సవాలలో భాగంగా బుధవారం భక్తిశ్రద్ధలతో కర్పూర యజ్ఞం నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో పూజలు నిర్వహించారు. మహిళలు లలిత పారాయణం చేశారు. తొలుత శ్రీరామ యజ్ఞం చేశారు. మహిళల భజనలు, గ్రామోత్సవం ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

**పూండ్ల (బాపట్లటౌన్):** మండల పరిధిలోని పూండ్ల గ్రామంలో రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారికి ధనుర్మాస పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు నిర్వహించారు. ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

## వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు

**చెరుకుపల్లి:** ధనుర్మాసం పురస్కరించుకొని చెరుకుపల్లి చెన్నకేశవస్వామి, వేణుగోపాలస్వామి, ప్రసన్నాంజనేయస్వామివార్ల దేవాలయాలు ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నాయి. మరో వారంలో గోదా రంగనాధుల కల్యాణం జరగనుండగా మహిళలు కల్యాణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.



**మేమున్నాం.. మీకు తోడుగా..** 10 AM to 1 PM

బాపట్ల : 80085 73141, రేపల్లె : 80085 73136, వేమూరు: 91107 83738

? నగరం జియో టవర్ వీధిలో ఇటీవల విద్యుత్తు స్తంభం మార్చారు. దానికి వీధి దీపాన్ని ఏర్పాటు చేయడం మరిచారు. రాత్రివేళలో ఇబ్బంది పడుతున్నాం. **-సురేష్, నగరం.**

✔ మార్చిన స్తంభానికి బల్బు ఏర్పాటు చేయిస్తాం.

**-వెంకటేశ్వరరావు, కార్యదర్శి, నగరం.** – న్యూస్‌టుడే, నగరం

సమావేశంలో పాల్గొన్న ఫౌండేషన్ సభ్యులు

## భరతమాతకు పూజలు నిర్వహించాలి

**భట్టిప్రోలు, న్యూస్‌టుడే :** ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గ్రామాల్లో భరతమాతకు పూజలు నిర్వహించాలని సమరసత సేవా ఫౌండేషన్ సభ్యులు అన్నారు. భట్టిప్రోలు వేణుగోపాల స్వామి ఆలయంలో బుధవారం ఫౌండేషన్ సమావేశం నిర్వహించారు. ఈనెల 14న తెల్లవారుజామున మేలుకొలుపు, నగర సంకీర్తన, 12న వివేకానంద జయంతి, 26న భరతమాతకు పూజలు జరగాలని నిర్ణయించారు. ప్రతి దేవాలయంలో సామూహిక హారతి, ఏకాదశి పూజలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవాలయ ప్రముఖ్ పొన్నపల్లి సత్యనారాయణ, మండల కన్వీనరు వెల్పూరి శ్రీనివాసరావు, జంజనం హేమశంకరరావు, వామనపల్లి కోటేశ్వరరావు, మాచర్ల రంగారావు, కొసనం భాస్కరవెంకట రమణ, మురుగుడు శ్రీనివాసరావు, చందులూరి నరసింహారావు, రామిశెట్టి సత్యమోహనరావు, మాచర్ల తులసిరంగారావు తదితరులు పాల్గొన్నారు.

భోజనం రుచి చూస్తున్న ఎంఈవోలు వనజాక్షి, రమేష్‌బాబు

## వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ

**ఇంటూరు, గోవాడ, (అమృతలూరు), న్యూస్‌టుడే:** చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంఈవోలు వనజాక్షి, రమేష్‌బాబు అన్నారు. బుధవారం ఇంటూరులోని ఆశ్రమం వీధి, చర్చికూడలి ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజనం రుచిచూసి సంతృప్తి చెందారు. ఇంటూరు, గోవాడ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలల్లో నిర్వహిస్తున్న పదో తరగతి ప్రత్యేక తరగతులను పర్యవేక్షించారు. నూరు శాతం ఉత్తీర్ణతకు కృషిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

# శుద్ధ జలం.. అందని దైన్యం

☛ మున్సిపల్ బడుల్లో నిరుపయోగంగా పరికరాలు

☛ విద్యార్థులకు డబ్బా నీరే దిక్కు

**నేతాజీనగర్ (రేపల్లె అర్బన్), న్యూస్‌టుడే:** రేపల్లె మున్సిపల్ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. శుద్ధ జలం అందక అవస్థలు పడుతున్నారు. మరికొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్యకు సరిపడిన మరుగుదొడ్లు లేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

ఉన్నత పాఠశాలలో పనిచేయని శుద్ధ జల పరికరం

గత ప్రభుత్వ పాలనలో ప్రచార ఆర్భాటంగా నాడు-నేడు పథకంలో భాగంగా ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు శుద్ధ జల యంత్రాలు ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల క్రితం ఒక్కో పాఠశాలకు గరిష్ఠంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేశారు. యంత్రాల నిర్వహణ సమస్యలు, మరమ్మతులకు సబంధించి ఉపాధ్యాయులు సమాచారం ఇస్తున్నా ఏజెన్సీలు పట్టించుకోవడంలేదు. వాటిని బాగు చేయించి వినియోగంలోకి తెచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నా స్థానికంగా అందుకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో లేరు.

✦ ఉన్నత పాఠశాలలు: 4

✦ ప్రాథమిక బడులు: 17

✦ చదువుతున్న విద్యార్థులు: 1549

### విద్యార్థులకు తప్పని తిప్పలు

పాఠశాలల్లో విద్యార్థులకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. యంత్రాలు పాడవడంతో చాలాచోట్ల మంచి నీరు అందడంలేదు. ఎక్కువ మంది ఇళ్ల నుంచి సీసాల్లో నీరు తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. మరికొన్ని బడుల్లో ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్న నీటి డబ్బాలను అందుబాటులో ఉంచుతున్నారు. నిత్యం పాఠశాలలను సందర్శిస్తున్న అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శ నెలకొంది. పేరెంట్స్, టీచర్స్ సమావేశాలు జరుగుతున్నా వసతులపై ఆరా తీయడం లేదు. ప్రతి విద్యార్థి కనీసం రోజుకు రెండు లీటర్ల నీరు తాగకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా బడుల్లో పిల్లలకు సరిపడినంత తాగునీరు ఏర్పాటు చేయడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పాఠశాలల్లో శుద్ధ జల సదుపాయం కల్పించేలా దృష్టి సారించాలని కోరుతున్నారు.

ప్రాథమిక బడిలో బిందె నీరు తాగుతున్న చిన్నారి

## రూ.50 లక్షలతో రహదారుల నిర్మాణం

శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ఆనందబాబు

**కొల్లూరు:** వైకాపా హయాంలో జగన్‌మోహన్‌రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మాటున రైతుల పొలాలు కబ్జా చేసేందుకు ప్రయత్నించారని, పట్టాదారు పాసుపుస్తకాలతో పాటు సరిహద్దు రాళ్లపైనా తన బొమ్మను ముద్రించుకున్నారని ఎమ్మెల్యే ఆనందబాబు ఎద్దేవా చేశారు. మండలంలోని బొద్దులూరుపాడు అడ్డరోడ్డు, గ్రామంలో నూతన పంచాయతీ కార్యాలయం భవనం నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ జరిగిన సభలో మాట్లాడారు. నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో రహదారుల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు పంపిణీ చేశారు. గ్రామంలో రెండున్నర లక్షలు సేకరించి పంచాయతీ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కొనుగోలు చేసి అధికారులకు అప్పగించడం పట్ల గ్రామస్థులను అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నరసింహారావు, తెదేపా నాయకులు మురళీకృష్ణ, డాక్టర్ మధుసూదన్ ప్రసాద్ పాల్గొన్నారు.

**రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే:** రేపల్లె మండలం వేజెళ్లవారిలంకలో బుధవారం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో ఉప ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు తెదేపా నాయకుడు అనగాని శివప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఉపాధి హామీ పథకం నిధులు రూ.25 లక్షలతో నిర్మించిన సిమెంటు రోడ్డు ప్రారంభించారు.

## జిప్సం వాడకంతో నాణ్యమైన దిగుబడి

మాట్లాడుతున్న ఏడీఏ లక్ష్మి

**చెరుకుపల్లి, న్యూస్‌టుడే:** వేరుశనగ సాగులో జిప్సం వినియోగిస్తే దిగుబడి, గింజ నాణ్యత పెంచడంలో ముఖ్య భూమిక పోషిస్తుందని రేపల్లె సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఏ.లక్ష్మి అన్నారు. బుధవారం ఆరుంబాక గ్రామంలో మండల వ్యవసాయశాఖ, ఆత్మ, గుంటూరు శాఖలు సంయుక్తంగా కిసాన్ గోష్ఠి కార్యక్రమం నిర్వహించాయి. పప్పుధాన్యాల సాగులో ఎదురయ్యే చీడపీడల నివారణ, సూక్ష్మ ధాతు లోపాల నివారణపై ఏడీఏ లక్ష్మి, బాపట్ల ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ కె అచ్యుతరామయ్య, ప్రకృతి వ్యవసాయం డీపీఎం అక్తర్ హుస్సేన్ రైతులకు సూచనలందించారు. మండల వ్యవసాయాధికారి ఎండీ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు.

**అమృతలూరు, న్యూస్‌టుడే:** రబీలో మినుము పంటలో విత్తిన 20-25రోజుల సమయంలో మందుల పిచికారీతో గడ్డిజాతి కలుపు నివారణ చేయవచ్చని ఏవో భరత్‌కుమార్ తెలిపారు. బుధవారం యలవర్రు, తురుమెళ్ల గ్రామాల్లో పొలం పిలుస్తోంది నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పైరును పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. వీఏఏలు బాలభాస్కర్, నరేంద్ర ఉన్నారు.

## సందడిగా ముగ్గుల పోటీలు

**రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే:** రేపల్లె అనగాని భగవంతరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం సంక్రాంతి పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. పండగ వైభవాన్ని రంగవల్లుల రూపంలో ప్రదర్శించేందుకు విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మధులత, శైలజ, లదిలాకు ప్రిన్సిపల్ రవి చంద్రకుమార్ బహుమతులు అందజేశారు. భాస్కరరావు, బుజ్జిబాబు, సుభాషిణి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.

ముగ్గు తిలకిస్తున్న ప్రిన్సిపల్ రవిచంద్రకుమార్

## పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కార్యదర్శులకు సూచనలిస్తున్న అభివృద్ధి అధికారి

**బాపట్లటౌన్, న్యూస్‌టుడే:** ఇంటిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని బాపట్ల డివిజన్ అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి అన్నారు. బాపట్ల మండల పరిధిలో ఇంటి పన్ను వసూళ్లు, స్వచ్ఛ సంక్రాంతి, స్వామిత్వ అమలు తీరుపై పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ సహాయకులతో ఆమె సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సంక్రాంతికి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని రికార్డులు సిద్ధంగా ఉంచాలని సూచించారు. గ్రామ సభలు, స్వచ్ఛ సంక్రాంతిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

## పర్యవేక్షణ లోపం.. వృద్ధులకు శాపం

**నగరం, న్యూస్‌టుడే:** వృద్ధులకు ప్రతి నెల రేషన్ సరుకులు ఇంటికి వెళ్లి ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ ఆదేశాలను కొందరు డీలర్లు అమలు చేయడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వయో వృద్ధులు దుకాణం వరకు నడుచుకుంటూ వెళ్లలేక పోతున్నారని, అటువంటి వారిని కూడా దుకాణానికి వచ్చి తీసుకోండి లేకుంటే మానుకోండి అంటున్నారని బాధిత వృద్ధులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

## పేదలకు రగ్గులు అందజేత

**రైలుపేట (బాపట్లటౌన్):** పట్టణ పరిధిలోని రైలుపేట రాజీవ్‌గాంధీ కాలనీ వాసులకు రోటరీక్లబ్ ఆధ్వర్యంలో బాపట్ల అధ్యక్షుడు వేజండ్ల శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు ఉపేంద్ర గుప్త సహకారంతో 60 మందికి బుధవారం రగ్గులు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ పేద గిరిజనులకు సహాయం చేయడంలో రోటరీక్లబ్ ముందుంటుందన్నారు. పేదలకు ప్రతి ఒక్కరు సహాయం చేయాలన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ పాలక వర్గం కొత్త ఆంజనేయవరప్రసాద్, సుధీర్ కుమార్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

## ఆకుకూరలతో ఎక్కువ పోషకాలు

**యలవర్రు, (అమృతలూరు), న్యూస్‌టుడే:** తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకవిలువలు కలిగిన మునగ, తోటకూర, పాలకూర లాంటి ఆకుకూరలను ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యం సమకూరుతుందని ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి అన్నారు. సామాజిక వేడుకల్లో భాగంగా యలవర్రు అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారుల తల్లులు, బాలింతలు, గర్భవతులకు పోషకాహారం, బాల్యవివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. చిన్నారులకు ఆటలపోటీలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో బాల్యవివాహాలు జరుపకూడదంటూ ప్రదర్శన చేశారు.

## విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే చర్యలు

**వేమూరు, న్యూస్‌టుడే:** విద్యుత్తు చౌర్యానికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ శాఖ పర్యవేక్షక ఇంజినీరు జి.ఆంజనేయులు తెలిపారు. విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో 60 బృందాలు, మండల పరిధిలో 4,900 విద్యుత్తు మీటర్లను బుధవారం తనిఖీ చేశారు. 151 మంది అదనపు లోడు వాడుతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి రూ.6 లక్షల అపరాద రుసుం విధించినట్లు ఎస్ఈ తెలిపారు. కార్యక్రమంలో ఈఈ భాస్కరరావు, డీఈ రాజశేఖరబాబు, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

## ప్రయాస పడితేనే పొలానికి నీరు

**ర**బీలో అపరాల సాగు మండలంలో గణనీయంగా పెరిగింది. మినుము దాదాపు 4500 ఎకరాల్లో సాగవుతోంది. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు పొలాలు బెట్టకు వచ్చేవిధంగా మారటంతో రైతులు ఇంజన్లతో నీటి తడులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాలువలకు దూరంగా ఉన్న పొలాలకు తడులు ఇచ్చేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. దూరాన ఉన్న కాలువల వద్ద ఇంజన్లను ఏర్పాటుచేసి దూర ప్రాంతంలో ఉన్న పొలాలకు గొట్టాల ద్వారా నీటిని పంపుతున్నారు. పైపులకు అద్దె, వాటిని అమర్చేందుకు కూలీలు ద్వారా అదనపు ఖర్చులు రైతులకు భారంగా తయారయ్యాయి. బెట్టకు వస్తే అసలకే ముప్పు ఏర్పడుతుందని భారమైనా రైతులు ఇంజన్లతో పొలాలకు నీటి తడులు ఇస్తున్నారు. – న్యూస్‌టుడే, చెరుకుపల్లి

## చమురు దోపిడీకే దురాక్రమణ

**రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే:** చమురు దోపిడీ కోసమే వెనుజులాపై అమెరికా దురాక్రమణ చేసిందని, దీన్ని అందరూ ఖండించాలని సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సీహెచ్ మణిలాల్ అన్నారు. రైలుపేట కూడలిలో బుధవారం వెనుజులాపై అమెరికా దాడికి నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. వెనుజులా అధ్యక్షుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాద చర్యపై భారత్ నోరుమెదపాలని, దాడులను ఖండించి ప్రపంచ శాంతిని కోరుకోవాలన్నారు. ఆశీర్వాదం, గోపీ, అగస్టీన్, దానియేలు, రామకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

**బాపట్ల, న్యూస్‌టుడే:** వెనుజువెలాపై అమెరికా దాడిని నిరసిస్తూ సీపీఎం నేతలు పాతబస్టాండ్ వద్ద బుధవారం ఆందోళన చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతగా మారి దేశాలను బెదిరిస్తున్నారన్నారు. ప్రపంచ దేశాలు ఏకమై అమెరికా నియంతృత్వాన్ని ఎదుర్కోవాలన్నారు. నేతలు మజుందార్, కొండయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

## తాగునీరు.. కాలువల పాలు..!

**న్యూస్‌టుడే, వేమూరు**

**ర**క్షిత నీటి పథకం ద్వారా తాగునీరు అందక పలుచోట్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే, నియోజకవర్గ కేంద్రం వేమూరులో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పంచాయతీకి ఏటా రూ. లక్షల్లో ఆదాయం వస్తున్నా కుళాయిలకు కనీసం ట్యాపులు బిగించ లేని పరిస్థితి నెలకొంది. దీంతో రక్షిత నీటి ట్యాంకు ద్వారా సరఫరా అవుతున్న తాగునీరు వృథా అవుతోంది. సమస్య అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవతీసుకుని తాగునీటి వ్యవస్థను మెరుగు పరచాలని ప్రజలు కోరుతున్నారు.

వేమూరులో వృథాగా పోతున్న తాగునీరు

### బిరడాలు లేక వృథా

గ్రామంలో 9వేల మంది జనాభా ఉన్నారు. తాగునీటి అవసరాల నిమిత్తం మూడు రక్షిత నీటి ట్యాంకులు, వందకుపైగా పబ్లిక్ కుళాయిలు ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తాగునీటి సరఫరాకు పైపులైన్ వేసి మూడు దశాబ్దాలు దాటడంతో కొన్నిచోట్ల తరచూ లీకులు ఏర్పడుతున్నాయి. పలు చోట్ల కుళాయిలకు నీరు రావడానికి, నిలుపుదల చేయడానికి ట్యాప్‌లు లేవు. దీంతో చాలా చోట్ల తాగునీరు వృథాగా పోతోంది. వాస్తవానికి అంబేడ్కర్‌నగర్‌లో 200 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. తాగునీరు అరకొరగా అందుతుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పైపులైన్లు తొలగించి నీటిని ఇతర అవసరాలకు వాడుకుంటున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో రవికుమార్‌ను వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు.

## ఆలయ భూములకు విముక్తి

**బాపట్ల, న్యూస్‌టుడే:** మూలపాలెంలోని సోమేశ్వరస్వామి ఆలయానికి చెందిన 1.33 ఎకరాల వ్యవసాయ భూమిని సుందరరావు అనే వ్యక్తి 40 ఏళ్లుగా ఆక్రమించి సాగు చేస్తున్నాడు. ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకోవాలని దేవాదాయ శాఖ ట్రైబ్యునల్ ఇటీవల తీర్పు ఇచ్చింది. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ సూర్యప్రకాశరావు, ఈవో శ్రీనివాసవర్మ రెవెన్యూ అధికారుల సమక్షంలో వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బూర్లె రామసుబ్బారావు, సభ్యులు కర్పూరపు కౌసల్య, నాగేశ్వరరావు, బసవయ్య పాల్గొన్నారు.

**రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే:** రేపల్లె మండలం నల్లూరు లక్ష్మీ నారాయణస్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 106, 169, 170/1లో ఆక్రమణలో ఉన్న 14.57 ఎకరాల భూములను బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం స్వాధీనం చేసుకున్నామని ఈవో తులసీదాస్ తెలిపారు. దేవాదాయశాఖ బాపట్ల జిల్లా అధికారి సూర్యప్రకాశ్, రేపల్లె డివిజన్ ఇన్‌స్పెక్టర్ కుమార్‌బాబు, ఈవోలు వెంకటప్పలాచార్యులు, సాంబశివరావు, సాంబయ్య రెవెన్యూ, పోలీసులు పాల్గొన్నారు.

## కాలమానిని ఆవిష్కరణ

**బాపట్లటౌన్, న్యూస్‌టుడే:** గొర్రెలు, మేకలు పెంపకందారుల సంఘం క్యాలెండర్‌ను జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ బి.వేణుగోపాల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం కృషితో అనేక మందికి రుణాలు ఇచ్చే అవకాశం వచ్చిందన్నారు. అందరికీ చేరువ కావాలన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జి.ఆంజినేయులు, కొండయ్య, సుబ్బారావు, చిన్న నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

### నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

**చెరుకుపల్లి, న్యూస్‌టుడే:** గూడవల్లి, గుళ్లపల్లి, ఆదిశంకర వ్యాలి ప్రాంతాల్లో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు చెరుకుపల్లి సెక్షన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.పోతురాజు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

**రేపల్లె అర్బన్:** విద్యుత్తు లైన్ల మరమ్మతుల దృష్ట్యా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేపల్లె పెద్ద మసీదు, ఆలీనగర్, పేటేరు రోడ్డు, అంకమ్మచెట్టు ఏరియాలో సరఫరా ఉండదని డీఈ శ్యాంసుధాకరబాబు తెలిపారు. ఈ అసౌకర్యాన్ని విద్యుత్తు వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.

### అర్హులందరికీ ఉపకరణాలు

**వేమూరు, న్యూస్‌టుడే:** విభిన్న ప్రతిభావంతులు, వృద్ధులకు అవసరమైన ఉపకరణాలను అలింకో సంస్థ ద్వారా ప్రభుత్వం అందజేస్తుందని ఆ శాఖ సహాయ సంచాలకురాలు సువార్త తెలిపారు. వేమూరులో బుధవారం శిబిరం ఏర్పాటు చేసి, అర్హులైన వారి వివరాలు నమోదు చేసుకున్నారు. 153 మంది వివరాలు అందించినట్లు చెప్పారు. తెదేపా నేత జె.విజయబాబు, ఎంపీడీవో రవికుమార్, ఎంఈవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

### బాల్య వివాహాలతో అనర్థం

**వేమూరు:** బాల్య వివాహ రహిత సమాజం కోసం అందరూ కృషి చేయాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ అమృతవాణి తెలిపారు. బుధవారం పెరవలిలో అంగన్‌వాడీ చిన్నారులతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు వివరించారు.

## అవీ ఇవీ

### తమలపాకుల సాగుపై అవగాహన

**కొల్లూరు, న్యూస్‌టుడే:** తమలపాకుల సాగుపై మండలంలోని లంక గ్రామాల రైతులకు శాస్త్రవేత్తలు బుధవారం అవగాహన కల్పించారు. డాక్టర్ వైఎస్సార్ విశ్వవిద్యాలయంలోని ఆల్ ఇండియా కో- ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ మెడిసినల్, ఆరోమేటిక్ ప్లాంట్స్ విభాగం శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. వేరుకుళ్లుతో పాటు ఇతర ప్రధాన తెగుళ్లు, సమస్యల గురించి వివరించి వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జి.రంగన్న, డాక్టర్ ఎస్.ఆదర్శ, డాక్టర్ టి.నాగలక్ష్మి, ఉద్యాన శాఖాధికారి కల్యాణచక్రవర్తి పాల్గొన్నారు.

### పెరటి సాగుతో నాణ్యమైన ఉత్పత్తులు

**బాపట్ల:** పెరటి సాగు ద్వారా మహిళలు నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు ఉత్పత్తి చేసి ఆదాయం సాధించాలని ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల ఏడీ ఎంఎస్ బేగ్ అన్నారు. మూలపాలెంలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. తృణ, చిరుధాన్యాలకు అదనపు విలువలు జోడించి ఆహార ఉత్పత్తుల తయారీపై స్థానిక మహిళలకు విద్యార్థులు అవగాహన కల్పించారు.

మొక్కలు నాటుతున్న విద్యార్థులు

### బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలి

**బాపట్లటౌన్, న్యూస్‌టుడే:** సమాజంలో అత్యధిక సంఖ్యలో బీసీలు ఉన్నప్పటికీ వారికి సముచిత స్థానం దక్కట్లేదని బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ అధ్యక్షుడు జీవీఎల్ మోహన్‌గౌడ్ అన్నారు. బాపట్ల ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో బీసీ సంక్షేమసంఘం బాపట్ల జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కార్యదర్శిగా అవ్వారు సాంబశివరావును నియమిస్తూ నియామకపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవికుమార్, ఇతర నాయకులు ఎం.తాతయ్య, చేజర్ల సతీష్, శివకుమార్, ఎన్ఎస్‌పీ రాజు, వెంకటేశ్వర్లు, రాంబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

### విశ్రాంత అధ్యాపకురాలి మృతికి సంతాపం

**బాపట్ల, న్యూస్‌టుడే:** వేటపాలెం బండ్ల పాపయ్య హిందూ డిగ్రీ కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి చంద్ర నాగేశ్వరి బుధవారం మృతి చెందారు. ఉమ్మడి ఏపీలో 1975లో నిర్వహించిన తొలి ప్రపంచ తెలుగు మహాసభల్లో కవితల పోటీల్లో ప్రథమ బహుమతి అందుకున్నారు. తెలుగు అధ్యాపకురాలిగా మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు. నాగేశ్వరి మృతిపై ఎన్టీఆర్ కళా పీఠం వ్యవస్థాపకులు చంద్ర ప్రసాద్, పలువురు పూర్వ విద్యార్థులు సంతాపం తెలిపారు.

**బహిరంగ ప్రకటన**

బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, కన్నెగంటి వారిపాలెం కాపురస్తురాలు మరియు నా క్లయింట్ అయిన తలశిల మాధవరావు గారి భార్య లక్ష్మి గారి వలన సంజాయిషీ పొంది తెలియజేయునది ఏమనగా...

నా క్లయింట్ భర్త అయిన తలశిల మాధవరావు గారు ది.27-09-2018వ తేదిన తన స్వగ్రామము అయిన బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలం, కన్నెగంటి వారిపాలెం గ్రామము నుండి వెళ్ళిపోయినారు. సదరు విషయమై నా క్లయింట్ ది.04-10-2018వ తేదీన బాపట్ల జిల్లా, భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వగా Fir No.154/2018 గా Man Missing Caseను రిజిస్టర్ చేసి యున్నారు. ఈరోజు వరకు సదరు తలశిల మాధవరావు గారు ఇంటికి తిరిగి రాలేదు. కావున యావన్మందికి తెలియచేయునది ఏమనగా సదరు వ్యక్తి యొక్క ఆచూకి తెలిసిన యెడల ఈ క్రింద తెల్పిన న్యాయవాదికి వారం రోజులలో తెలియచేయగలరు.

Tenali 07-01-2026

Ch.Michale
Advocate, Tenali.
9848769420

**జనరల్ నోటీసు**

మహారాజశ్రీ రేపల్లె సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వారి కోర్టులో
ఐ.పి. నెం. 16/2025

బిట్వీన్
జొన్నాదుల హేమసుందరరావు ...పిటిషనర్
And
1.పోలిశెట్టి చంద్రశేఖర్ 2. పడవల వెంకట సుబ్బారావు
3. గుత్తికొండ మహేష్ 4. గుద్దంటి ప్రసాద్
5. గుత్తి శ్రీనివాసరావు 6. జొన్నాదుల సుబ్బారావు
7. ఖాజా నాగేశ్వరరావు 8. గుద్దంటి బాల చంద్రరావు
9. రామనాథం వెంకటేశ్వర్లు 10. కొడవటి శ్రీను
11. సప్ప రమేష్ 12. పెండెం రమేష్
13. ది అఫీషియల్ రిసీవర్, గుంటూరు ...రెస్పాండెంట్స్

పై నెంబరు పిటీషన్‌లోని పిటీషనర్ తనని ఇన్సాల్వెంట్‌గా డిక్లేర్ చేయమని పరిహారము కోరుచుపై తెలిపిన కోర్టు నందు పైన తెలిపిన రెస్పాండెంట్లపై ఐ.పి.ను దాఖలు చేసుకొని ఉన్నారు. సదరు ఐ.పి. నందు ఎవరికైనను ఎలాంటి ఆక్షేపణలు ఉన్న యడల ది. 20.01.2026వ తేదిన ఉదయం గం. 10-30 నిలకు పైన తెలిపిన కోర్టులో మీరు గానీ లేదా మీ వకీలు ద్వారా గాని హాజరై మీ ఆక్షేపణలు తెలియజేయవలెను. లేని యెడల సదరు పిటిషను మీ పరోక్షమందు తీర్మానించబడునని ఇందు మూలముగా తెలియజేయడమైనది.

వాయిదా హియరింగ్ తేదీ: 20-01-2026
(శ్రీ కోర్టు వారి ఉత్తర్వులు మేరకు)
ఇట్లు
శ్రీ గరికపాటి వెంకట గిరిధర్
న్యాయవాది, రేపల్లె

# మానవ తప్పిదాలు.. నిత్య ప్రమాదాలు

నివారణ చర్యలు చేపట్టిన పోలీసులు

వాహన చోదకులకు అవగాహన

**ఖాజీపాలెం (పిట్టలవానిపాలెం), న్యూస్‌టుడే:** చిన్న కారణాలతోనే రహదారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువ శాతం మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు వ్యక్తిగత నిర్లక్ష్యంతోనే చోటు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని నివారించాలంటే 'డిఫెన్స్ డ్రైవింగ్' మేలని ట్రాఫిక్ పోలీసులు వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనం నడపడంలో మెలకువలు కాదు.. నా వల్ల ఇతరులకు ప్రమాదం జరగకూడదు. ఎవరి వల్ల నేను ప్రమాదానికి గురి కాకూడదు. ఆలోచనలతో వాహనం నడపాలి. ఎదుటి వాహనం ఎంత వేగంతో వస్తోంది అన్నది గమనించాలి. ముందు వెళ్తున్న వాహనానికి ఎంత దూరంలో వెళ్లాలి అన్నది అంచనా ఉండాలి. ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకొని వాహనం నడపడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు సూచిస్తున్నారు.

అవగాహన కల్పిస్తున్న ఎస్సై శివకుమార్

### తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ద్విచక్ర వాహనదారులు ఐఎస్ఐ మార్కు ఉన్న శిరస్త్రాణం ధరించాలి. కారు, భారీ వాహనాలు నడిపేవారు తప్పకుండా సీటు బెల్ట్ పెట్టుకోవాలి. కాలనీ, గ్రామాలు, సర్వీసు రోడ్ల నుంచి జాతీయ రహదారిపైకి వచ్చేటప్పుడు నెమ్మదిగా రావాలి. ముందు వాహనం ఆగితే పక్క నుంచి వెళ్లకుండా ఆగాలి. యూటర్న్ తీసుకునే సమయంలో ఇండికేటర్లు ఉపయోగించాలి. రోడ్డుపై ఎడమ వైపు నుంచి డ్రైవింగ్ చేయడం మేలు. దీంతో వేగంగా వెళ్లే వాహనాలు కుడి వైపు నుంచి వెళ్తాయి. రహదారిపై ఉండే లైన్లు వేగ నిరోధకాలు, వేగ నియంత్రణ సూచనలు అనుసరించాలి. చరవాణిలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదు.

## కొనుగోళ్లు, అమ్మకాల్లో దళారులదే పెత్తనం

**కొల్లూరు, న్యూస్‌టుడే:** మండలంలో దళారులు ద్వారా ధాన్యం కొనుగోళ్లు, యూరియా అమ్మకాలు సాగిస్తుంటే వ్యవసాయ శాఖాధికారులు ఏం చేస్తున్నారంటూ కూటమి పార్టీలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సభ్యుల ఆరోపణలతో వాడీవేడిగా సాగింది. అధికారపార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు దళారులను నియమించుకుని, అధికారులు, మిల్లర్లను లోబరుచుకుని రైతుల నుంచి రూ.14,00 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, యూరియా అడ్డదారిలో తరలించి బస్తా రూ.350కి అమ్ముకోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. సంబంధిత అధికారులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా తీవ్రంగా స్పందించిన కొందరు ఎంపీటీసీ సభ్యులు రైతులకు ధాన్యం సంచులకు ఇవ్వకుండా దళారులకు ఇచ్చిన విషయాన్ని ఆధారాలతో బహిరంగంగా నిరూపిస్తామనడంతో వాగ్వాదం జరిగింది. మండలంలో ప్రభుత్వ వైద్య, ఆరోగ్య శాఖ తీరు అధ్వానంగా ఉందని, వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండడం లేదని కొందరు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ నాంచారమ్మ సర్దిచెప్పారు. ఈ తరహా ఆరోపణలతో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా కొనసాగింది. కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహారావు, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మురాల రాంబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎంపీపీ నాంచారమ్మ

(c) eenadu

# చీరాల

•చీరాల •పర్చూరు

## ౧౦౦ రోజుల ప్రణాళిక పక్కాగా అమలుచేయాలి

**పర్చూరు, న్యూస్‌టుడే:** ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళికను పక్కాగా అమలుచేయాలని డిప్యూటీ డీఈవో డి.గంగాధర్ చెప్పారు. బుధవారం మండల పరిధి చెరుకూరులోని జడ్పీ ఉన్నత, ఎయిడెడ్ పాఠశాలలను ఎంఈవో శివకోటేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. తరగతి గదులు, ఉపాధ్యాయల బోధన, రికార్డులు తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు 100 రోజుల ప్రణాళిక ఎంతగానో దోహదపడుతుందని, రోజువారీగా విద్యార్థులకు ఆయా పాఠ్యాంశాలపై మాదిరి పరీక్షలు నిర్వహించి యాప్‌ల్లో పొందపరచాలన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి మహేష్‌ను అభినందించారు.

## ఎఫ్‌పీవోలో సభ్యత్వంతో మేలు

**చినగంజాం, న్యూస్‌టుడే:** వెలుగు డీఆర్డీ ఆధ్వర్యంలో చినగంజాంలో బుధవారం ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)ను చినగంజాం డిస్ట్రిబ్యూటరీ ఛైర్మన్ పొద వీరయ్య, సంతరావూరు పీఏసీఎస్ ఛైర్‌పర్సన్ యార్లగడ్డ లక్ష్మి ప్రారంభించారు. డీపీఎం రవీంద్ర రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య (ఎఫ్‌పీవో)లో మహిళా రైతులంతా సభ్యులుగా చేరాలన్నారు. గ్రామాల్లో పండించిన ఏ పంటనైనా సమాఖ్య ద్వారా విక్రయాలు చేయవచ్చని చెప్పారు. దీనివల్ల పండించిన మహిళా రైతులతో పాటు సమాఖ్యలో కొనుగోలు చేసేవారికి కూడా ఉపయోగం ఉంటుందన్నారు. ఏపీఎం జి.పెద సుబ్బారావు, ఎఫ్‌పీవో అధ్యక్షురాలు అంజనాదేవి, మండల సమాఖ్య అధ్యక్షురాలు కావూరి శారద, వివిధ గ్రామాల సర్పంచులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

## ౯ నుంచి రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలు

**మార్టూరు:** రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలను ఈనెల 9 నుంచి 11 వరకు వివేకానంద నెక్స్ట్ జెన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఉప కార్యదర్శి పిల్లి సురేంద్ర బుధవారం తెలిపారు. అండర్-17, 19 విభాగాల్లో బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

## బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

**వేటపాలెం, న్యూస్‌టుడే:** బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సీడీపీవో టి.ఝాన్సీ పేర్కొన్నారు. మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో స్త్రీశిశు సంక్షేమశాఖ సమావేశం మందిరంలో బుధవారం 'బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

### మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

చీరాల: 915484713 వేటపాలెం: 8008574099
చీరాల గ్రామీణ: 8919838695 పర్చూరు: 9063144743
మార్టూరు: 8008574106 ఇంకొల్లు: 8008574102
చినగంజాం: 8008574103

? వీరన్నపాలెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ పిచ్చిమొక్కలు పెరగటం, డ్రైనేజీల్లో మురుగు తొలగించకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. **-స్థానికులు, వీరన్నపాలెం** ✔ రెండ్రోజుల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి బ్లీచింగ్ చల్లిస్తాం. **-పి.పినాకపాణి, పంచాయతీ కార్యదర్శి, వీరన్నపాలెం** – న్యూస్‌టుడే, పర్చూరు

? అనుమల్లిపేట మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద నుంచి సచివాలయం వరకు ఉన్న మురుగు కాలువలో చెత్త పేరుకుపోయింది. **-సుబ్బారావు** ✔సిబ్బందిని పంపి అక్కడ బాగుచేయిస్తాం **-పూర్ణకుమారి, ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి, దేశాయిపేట** –న్యూస్‌టుడే, వేటపాలెం

## అనర్హులకు అప్పనంగా రాసిచ్చేస్తారా!

### అక్రమార్కులు స్థలాలకు పట్టాలు సృష్టించి అమ్మకాలు చేస్తున్నా చర్యలు శూన్యం

**వేటపాలెం, న్యూస్‌టుడే**


నకిలీ పట్టా

చేనేతపురి కాలనీలో విచారణ చేస్తున్న అధికారులు

**మం**డలంలో తొలివిడతగా కొత్తపాలెం వెళ్లే దారిలో 2013-14 సంవత్సరంలో 1608 మందికి నివాస స్థలాల పట్టాలు అందజేయడంతో పాటు ప్రభుత్వమే గృహాలను నిర్మించింది. వీటికి కొణిజేటి చేనేతపురి, కొణిజేటి నగర్‌లుగా నామకరణ చేసింది. వీటన్నిటినీ ఆనాడు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. మళ్లీ ఆరేళ్ల క్రితం దత్త క్షేత్రం పక్కన ఉన్న భూమిలో కొత్తగా 210 మందికి పట్టాలు ఇచ్చింది. వీటిలో చాలా మంది గృహాలు నిర్మించుకోలేదు. నిర్మించుకున్న కొందరు ఆర్థిక ఇబ్బందులతో ఇతరులకు విక్రయించారు. దీన్ని అదునుగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఖాళీగా ఉన్న స్థలాలకు నకిలీ పట్టాలు సృష్టించి అమ్మకాలు చేస్తున్నారు. వీటిని కొనుగోలు చేసిన వారు గృహాలు కట్టుకునే సమయంలో స్థలాల హద్దులు సక్రమంగా లేకపోవడంతో పాటు రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు.

**చర్యలకు వెనకడుగు**

**ఈ** కాలనీల్లో ఆరునెలల క్రితం పలు కాలనీల్లో అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్నికలకు ముందు ఇక్కడ పనిచేసిన తహసీల్దారు కృష్ణకాంత్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. ఎన్నికల అనంతరం ఆయన బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన తహసీల్దార్ పి.పార్వతి కూడా గ్రామ రెవెన్యూ అధికారులతో విచారణ నిర్వహించారు. దాదాపు 300 మంది అనర్హులుగా గుర్తించారు. ఆ సమయంలో నకిలీ పట్టాలు కూడా వెలుగులోకి రావడంతో విచారణ చేశారు. ఆ పట్టాల్లో అధికారిక ముద్ర ఉంటోంది. అయితే సంతకం ఎవరిది అనేది అర్థం కాకుంది. ఇటువంటివి వందల సంఖ్యలో ఉన్నాయి. పేదలకు ఇచ్చిన నివాస స్థలాలు కొంత మంది ఆదాయ వనరులుగా మారాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నకిలీ పట్టాల సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యపై ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ అక్రమార్కులపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు.

## విత్తన మూలధనంతో ఆర్థికాభివృద్ధి

మాట్లాడుతున్న రవీంద్ర

**ఇంకొల్లు, న్యూస్‌టుడే:** విత్తన మూలధనంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వెలుగు సీడ్ క్యాపిటల్ అధికారి రవీంద్ర సూచించారు. వెలుగు కార్యాలయంలో ఇంకొల్లు, కొరిశపాడు, పంగులూరు మండలాల గ్రామ సంఘాలకు సీడ్ క్యాపిటల్, ఉద్యమి ఆధార్ గురించి శిక్షణ నిర్వహించారు. సీడ్ క్యాపిటల్, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లు, సంఘాలు బలోపేతానికి అనుసరించాల్సిన కార్యక్రమాల గురించి రవీంద్ర వివరించారు. డీపీసీ రామకృష్ణ ఉద్యమి ఆధార్ రిజిస్ట్రేషన్ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించి తెలియజేశారు. వెలుగు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

## చీరాలలో కార్డెన్ సెర్చ్

ఆదినారాయణపురంలో పోలీసుల తనిఖీలు

**చీరాల అర్బన్, న్యూస్‌టుడే:** ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మహ్మద్ మొయిన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆదినారాయణపురంలో బుధవారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతిచోట క్షుణ్ణంగా తనిఖీలు చేసి పత్రాలు లేని 14 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. సారా తయారీకి వినియోగించే వంద లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. అనంతరం గ్రామస్థులతో గంజాయి, మాదక ద్రవ్యాలు, సారా నిర్మూలనకు కృషిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. రెండో పట్టణ, మొదటి పట్టణ, గ్రామీణ సీఐలు నాగభూషణం, సుబ్బారావు, శేషగిరిరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

## త్వరలో రైతులకు నష్టపరిహారం అందజేస్తాం

రైతులతో మాట్లాడుతున్న ఆర్డీవో గ్లోరియా, పక్కన తహసీల్దార్ బ్రహ్మయ్య

**పర్చూరు, న్యూస్‌టుడే:** పిడుగురాళ్ల- వాడరేవు జాతీయరహదారిలో167(ఎ) మూడో విడత చేపట్టిన భూసేకరణలో పొలాలు కోల్పోయిన రైతులకు త్వరలో నష్టపరిహారం అందజేస్తామని ఆర్డీవో పి.గ్లోరియా తెలిపారు. బుధవారం ఉప్పుటూరు పంచాయతీ కార్యాలయంలో పర్చూరు, ఉప్పుటూరు ప్రాంతాల్లో భూములు కోల్పోయిన రైతులతో ఆమె సమావేశమయ్యారు. రైతులు ఏ మేరకు భూములు అందజేశారనే వివరాలను తహసీల్దారు పి.బ్రహ్మయ్యను అడిగి తెలుసుకున్నారు. రైతులతో మాట్లాడి ప్రస్తుత భూమి ధరలకు అనుగుణంగా నష్టపరిహారం అందజేసే విషయమై అవార్డులు అందించనున్నట్లు చెప్పారు. సంబంధిత భూముల పత్రాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలను అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. ఆమె వెంట పలువురు రెవెన్యూ, సర్వే శాఖ సిబ్బంది ఉన్నారు.

## పని ఒత్తిడి తగ్గించాలంటూ వినతి


తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న రెవెన్యూ, సర్వేయర్ల సంఘం సభ్యులు

**పర్చూరు, న్యూస్‌టుడే:** ప్రభుత్వం చేపడుతున్న రీ-సర్వేలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలకు హాజరు కావటంతో తమపై పెరిగిన పని ఒత్తిడిని తగ్గించాలని కోరుతూ పర్చూరు మండల గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సర్వేయర్ల సంఘం సభ్యులు బుధవారం తహసీల్దారు పి.బ్రహ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. రబీలో నీటి తీరువా వసూళ్లు, పింఛన్ల పంపిణీతో పాటు పలు కార్యక్రమాలు, ఉన్నతాధికారుల సమావేశాలకు హాజరుకావడంతో భారంగా మారి విధులు సరిగా నిర్వహించలేకపోతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు.

## డివిజన్ వీఆర్వోల సంఘ కార్యవర్గం ఎన్నిక

సభ్యుల అభిప్రాయం తీసుకుంటున్న ప్రతినిధులు

**చీరాల గ్రామీణం, న్యూస్‌టుడే:** చీరాల డివిజన్ వీఆర్వోల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం స్థానిక ఎన్జీవో హోంలో బాపట్లకు చెందిన ప్రతినిధులు తులసీరావు, సుధీర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడిగా సీహెచ్ శేఖర్, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్వీ రామారావు, ఉపాధ్యక్షులుగా మాణిక్యం, సురేష్, ప్రధాన కార్యదర్శిగా రఫీ, సంయుక్త కార్యదర్శులుగా ప్రకాష్, రాధమ్మ, ఆర్గనైజింగ్, మహిళా కార్యదర్శులుగా అశోక్, జానకి, క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా సుందరరావు, కోశాధికారిగా గోపాలకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆర్డీవో చంద్రశేఖర్‌నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన కార్యవర్గాన్ని పరిచయం చేశారు.

## మహాప్రస్థానం అభివృద్ధికి నగదు అందజేత


కమిటీ సభ్యులకు నగదు అందజేస్తున్న మురళి

**పర్చూరు, న్యూస్‌టుడే:** పర్చూరులోని మహాప్రస్థానంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మహాలక్ష్మి కన్వెన్షన్ సంస్థ యజమాని తాటి మురళి బుధవారం రూ.1,11,116 నగదును మహాప్రస్థానం కమిటీ సభ్యులకు అందజేశారు. అక్కడ నిర్మించిన భవనాలను రక్షించేందుకు ఈ నిధులను వినియోగిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు కటారి సురేంద్రబాబు తెలిపారు. నగదు అందజేసిన దాతను ఎం.కోటేశ్వరరావు, కె.ఎస్ శ్రీనివాసరావు, నరసింహారావు న్యాయవాది గోవిందరాజులు అభినందించారు.


**SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
బ్రాంచి ఆఫీస్: శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.37-1-169, 2వ అంతస్తు, గుప్తాస్ గ్రాండ్, కర్నూల్ రోడ్డు ఒంగోలు, ఆంధ్ర ప్రదేశ్, పిన్ కోడ్: 523002.

**(రూల్ 8 (1) ప్రకారం) భౌతిక స్వాధీనత ప్రకటన (స్థిరాస్తి కొరకు)**

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) ప్రకారం (శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, చెన్నైలోని ఎన్‌సిఎల్‌టి యొక్క ఆర్డర్ ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనం చేయబడిందని సమాచారం. తదనంతరం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరు ది. 30-11-2022 నుండి "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్" గా అమలులోకి వచ్చేలా మార్చబడినది. ది. 30-11-2022 నాటి ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్‌ను చూడగలరు) మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి సెక్షన్ 13(12)కు అనుబంధమైన రూల్ 3 ప్రకారము సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలు: **1. యార్లగడ్డ సుజాత,** భర్త: వీరయ్య చౌదరి, డి.నెం. 2-66, వీరన్న పాలెం గ్రామం, పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా. **2. యార్లగడ్డ వీరయ్య చౌదరి,** తండ్రి: మోహన్ రావు, డి.నెం. 2-66, వీరన్న పాలెం గ్రామం, పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా. **3. గోపిదేసి భాస్కర రావు,** తండ్రి: కృష్ణయ్య, వీరన్నపాలెం గ్రామం, పర్చూరు మండలం, ప్రకాశం జిల్లా వారు అగ్రిమెంట్ నెం. **ONGL3TF1904260005** తాలూకు చెల్లించవలసిన బకాయి మొత్తం **ది. 20.02.2023 నాటికి రూ. 60,49,597/- (అక్షరాలా అరవై లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు మాత్రమే)** + కాంట్రాక్చువల్ రేటు మరియు ఇతర ఛార్జీలతో కలిపి నోటీసు తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా తేది. **20-02-2023**న డిమాండ్ నోటీసు జారీ చేయబడింది.

ఋణగ్రహీతలు బకాయి సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఈ దిగువ సంతకందారు సదరు చట్టం ప్రకారం ఒంగోలు వద్ద గౌరవనీయ చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్, సి.ఆర్.ఎల్. ఎం.పి.నెం. **25/2024** ద్వారా సదరు చట్టములోని సెక్షన్ 13(4)కు అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూల్ 9 ప్రకారము దిగువ పేర్కొన్న ఆస్తిని తేది. **03-01-2026**న భౌతికంగా స్వాధీనత తీసుకోవడమైనదని ఋణగ్రహీతలకు ప్రత్యేకంగా మరియు సాధారణ ప్రజానీకమునకు ఇందుమూలముగా తెలియజేయనది.

ఈ ఆస్తి విషయమై ఎవరు ఎటువంటి లావాదేవీలు జరుపరాదని, ఎటువంటి లావాదేవీలైనా ప్రస్తుతం చెల్లించవలసిన బకాయి మొత్తం లోన్ అగ్రిమెంట్ నెం. **ONGL3TF1904260005** లో **ది. 20.02.2023 నాటికి రూ. 60,49,597/-** (అక్షరాలా అరవై లక్షల నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు రూపాయలు మాత్రమే) + ఇప్పటి వరకు వడ్డీ మరియు ఇతర కాంట్రాక్చువల్, ఛార్జీలు మరియు ఖర్చులతో కలిపి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి ఛార్జీకి లోబడి ఉండునని ప్రత్యేకించి ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమైనది.

**తనఖా పెట్టిన స్థిరాస్తి వివరములు**

ఫైనాన్షియల్ సంస్థకు తాకట్టు పెట్టిన ఆస్తికి సంబంధించిన వివరాలు:
యార్లగడ్డ సుజాత, భర్త: వీరయ్య చౌదరి గారి పేరు మీద ఉన్న డాక్యుమెంట్ నెంబర్: 504/2019 గల ఆస్తి వివరాలు: ప్రకాశం జిల్లా, పర్చూరు సబ్-జిల్లా, పర్చూరు మండలం, వీరన్నపాలెం గ్రామ పంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్‌లోని సర్వే నెంబర్ 289/8 లో డోర్ నెంబర్ 2-94 కి సమీపంలో ఉన్న స్థలం యొక్క కొలతలు తూర్పు నుండి పడమరకు రెండు వైపులా: 90.6 అడుగులు, ఉత్తరం నుండి దక్షిణానికి తూర్పు వైపు: 41 అడుగులు, ఉత్తరం నుండి దక్షిణానికి పడమర వైపు: 45.6 అడుగులు, మొత్తం విస్తీర్ణం: 435 చదరపు గజాలు లేదా 365.4 చదరపు మీటర్లు. దీనితో పాటు అన్ని రకాల సులభ హక్కులు కలిగి ఉంది, **హద్దులు: తూర్పు:** గోరంట్ల మల్లయ్య గారి స్థలం, **పడమర:** పంచాయతీ రోడ్డు, **ఉత్తరం:** యార్లగడ్డ ఆంజనేయులు గారి స్థలం, **దక్షిణం:** కోనేడి రవీంద్ర బాబు గారి స్థలం.

**తేది: 03-01-2026** అధీకృత అధికారి
**ప్రదేశం : ఒంగోలు** శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్


## ఆర్వోబీపై ప్రమాదకరంగా గుంతలు



**చీ**రాల పట్టణం రైలు పట్టాలకు ఇరువైపులా ఉంటుంది. ఇవతల వైపు ప్రజలు ప్రతిరోజు వివిధ అవసరాల కోసం పట్టాలు దాటి వెళ్తుంటారు. మూడో లైను రైలు పట్టాలు వేసిన తరువాత గేట్లు ఎపుడు తీస్తారో తెలియని పరిస్థితి. దీంతో పది వార్డుల ప్రజలు తమ అవసరాల కోసం అత్యవసరంగా వెళ్లాలంటే ఆర్వోబీనే దిక్కు. దీనికితోడు కారంచేడు పర్చూరు వైపు నుంచి పట్టణానికి వచ్చే ప్రతి వాహనం ఆ బ్రిడ్జి మీద నుంచి రావాల్సిందే. ఈ బ్రిడ్జి నిర్మించి రెండు దశాబ్దాలు దాటడంతో మరమ్మతులకు గురవుతోంది. రహదారిలో అనేక చోట్ల గుంతలు పడ్డాయి. కారంచేడు గేటు వైపు నుంచి బ్రిడ్జి ఎక్కే సమయంలో పెద్ద గుంత ప్రమాదకరంగా మారింది. దీనికితోడు అక్కడక్కడ చిన్నపాటి గుంతలు ఉన్నాయి. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, చీరాల**

## నిరుపయోగంగా టూరిస్ట్ పోలీస్ షెల్టర్

**వే**టపాలెం మండలం రామాపురం తీరంలో పర్యాటకుల తాకిడి అంతకంతకు పెరగడంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకొని స్థానికంగా విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన టూరిస్ట్ పోలీసుల షెల్టర్ నిరుపయోగంగా మారింది. పర్యవేక్షణ లోపం కారణంగా ఇప్పటికే షెల్టర్ అద్దాలు పగిలిపోగా, లోపల అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బంది సౌకర్యార్థం దాతల రూ.వేలతో నిర్మించిన షెల్టర్ ఈ విధంగా ఉపయోగంలో లేకుండా పోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. **-న్యూస్‌టుడే, చీరాల, పేరాల**

## వాగులోకి వ్యర్థాలు.. ప్రజలకు ఇబ్బందులు

**ఇం**కొల్లు పంచాయతీలో వెలువడిన చెత్త ఆలేరు వాగులో కలిసి వాగు నీరు కలుషితమవుతోంది. మేజరు పంచాయతీ అయినా ప్రత్యేకంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేయని కారణంగా ప్రధాన రహదారులు, వాగుల పక్కన వేస్తున్నారు. ఇటీవల తాత్కాలికంగా పావులూరు రోడ్డులోని ఆర్టీసీ డిపో స్థలంలో సేకరించిన వ్యర్థాలు వేస్తున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు, కోళ్ల ఫారాల వ్యర్థాలను రాత్రివేళల్లో వాగు పక్కన పడవేస్తున్నారు. అవి వాగునీటిలో కలుస్తున్నాయి. వాగు నీటిని రైతులు పొలాలకు వినియోగించుకుంటున్నారు. వ్యర్థాల కారణంగా నీరు దుర్గంధం వస్తోంది. రహదారి పక్కన వేస్తున్నందున ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ అధికారులు నిఘా పెట్టి ఆ ప్రాంతంలో వ్యర్థాలు వేయకుండా చూడాలని రైతులు, ప్రయాణికులు కోరుతున్నారు. **-న్యూస్‌టుడే, ఇంకొల్లు**


**SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032
బ్రాంచ్ : డి.నెం.37-1-171, 1వ అంతస్తు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమా హోటల్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523002.

రూలు 8(6) ప్రకారం
**ఉద్దేశిత అమ్మకం ప్రకటన** (స్థిరాస్తి పై)

రిఫరెన్స్: లోన్ అకౌంట్ నెం. **ONGL3TF2102260004**

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) క్రింద ఒక సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, యన్.సి.యల్.టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" తో విలీనం చేయబడినది మరియు తదనంతరం **ది.30-11-2022 నుండి "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"గా మార్చబడినది)** సెక్యూర్డ్ క్రెడిటార్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ క్రింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ధృవీకరించబడిన ఇన్‌కార్పోరేషన్ సర్టిఫికేట్ ప్రకారం మా రిజిష్టర్డు కార్యాలయం శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 లో వున్నది. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కార్యాలయం : 6వ అంతస్తు (లెవల్-2), బిల్డింగ్ నెం. క్యూ2, ఐరం క్యూ పార్క్, జెన్ 4/1, టిటిసి, థానే, బెలాపూర్ రోడ్, ఘన్సోలి, నవీ ముంబాయి-400710 లో వున్నది మరియు మా డివిజనల్/ బ్రాంచ్ ఆఫీస్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.37-1-171, 1వ అంతస్తు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమా హోటల్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523002 లో కలదు. మెసర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి సెక్షన్ 13(2) ప్రకారం సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలను కోరుతూ **08.08.2023** తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయబడినది. **ఋణగ్రహీతలు :**
1) **పేర్ని సతీష్ చంద్ర, తండ్రి : రాధ కృష్ణమూర్తి,** ఫ్లాట్ నెం.303, లావణ్య ఎన్‌క్లేవ్, పర్చూరు రోడ్, ఇంకొల్లు (పోస్ట్ & మం) ప్రకాశం జిల్లా.
2) **జరుగుల రజని, భర్త : సతీష్ చంద్ర,** ఫ్లాట్ నెం.303, లావణ్య ఎన్‌క్లేవ్, పర్చూరు రోడ్, ఇంకొల్లు (పోస్ట్ & మం) ప్రకాశం జిల్లా.
3) **పేర్ని రాధ కృష్ణ మూర్తి, తండ్రి : అయ్యలమ్మ,** ఫ్లాట్ నెం.303, లావణ్య ఎన్‌క్లేవ్, పర్చూరు రోడ్, ఇంకొల్లు, (పోస్ట్ & మం) ప్రకాశం జిల్లా.
4) **పేర్ని రమేష్ చంద్ర, తండ్రి : రాధ కృష్ణమూర్తి,** డోర్ నెం.4-85, ఐయల్‌టిడి కాలనీ, రవి జయలక్ష్మీ కళ్యాణ మండపం దగ్గర, కొత్తపేట, చీరాల, బాపట్ల జిల్లా.
5) **జరుగుల శ్రీధర్ బాబు, తండ్రి : వీరయ్య,** డోర్ నెం.1-67, మెయిన్ రోడ్, టిడిపి ఆఫీస్ దగ్గర, ఇంకొల్లు (పోస్ట్ & మం) ప్రకాశం జిల్లా.

సదరు నోటీసులో పేర్కొన్న **బకాయి మొత్తము రూ.1,41,40,303/- (అక్షరాల ఒక కోటి నలభై ఒక లక్షల నలభై వేల మూడు వందల మూడు రూపాయలు మాత్రమే) కాంట్రాక్టు రేటు ప్రకారం తదుపరి జమకూడు వడ్డీ మరియు ఒప్పంద రుసుములతో** కలిపి సదరు నోటీసు అందిన తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ఈ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని, సెక్షన్ 13(4) ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ది.**06-02-2024**న అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు హామీగా పుంచిన ఆస్తిని లాంఛనాత్మకంగా స్వాధీనము తీసుకున్నారు. తదనంతరం, సర్ఫేసి చట్టంలోని సెక్షన్ 14(1) కింద దాఖలు చేయబడిన ధరఖాస్తు మేరకు **ఒంగోలులోని గౌరవనీయులైన ఛీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సిఆర్‌ఎల్ ఎం.పి నెం.107/2024** ద్వారా ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించియున్నారు, మరియు దానికి అనుగుణంగా **ది.20-09-2025న** సెక్యూర్డ్ ఆస్తిని **భౌతికంగా స్వాధీనం** చేసుకొని శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారికి అప్పగించడం జరిగింది.

కావున, ఈ నోటీసు ద్వారా తెలియజేయునది ఏమనగా, సెక్యూర్డ్ ఋణగ్రహీత యొక్క అధికృత అధికారిగా ఈ క్రింద సంతకం చేసిన నేను, బకాయిపడిన మొత్తాన్ని వసూలు చేయుటకు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి రూల్ 8(6) ప్రకారం నాకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ నోటీసు తేదీ నుండి 30 (ముప్పై) రోజుల గడువు ముగిసిన తరువాత, ఈ క్రింది వివరించబడిన తనఖా వుంచబడిన స్థిరాస్తిని విక్రయించబడునని తెలియజేయడమైనది.

ఋణగ్రహీతలు ఈ నోటీసు అందిన 30 రోజుల లోపు మొత్తం బకాయిలను తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర రుసుములతో కలిపి చెల్లించవలసినదిగా కోరుడమైనది. అలా చెల్లించని పక్షంలో, ఋణగ్రహీతలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సదరు ఆస్తి విక్రయించబడుతుంది.

గమనిక: విక్రయ తేదికి ముందే సదరు మొత్తం బకాయిలను చెల్లించడం ద్వారా సెక్యూర్డ్ ఆస్తిని పొందే చట్టబద్ధమైన హక్కు ఋణగ్రహీతలు వుందని గమనించగలరు.

**షెడ్యూలు స్థిరాస్తుల వివరములు**

ఆస్తి దస్తావేజు నెం.**1942/2021** ప్రకారం పేర్ని రాధా కృష్ణమూర్తి, తండ్రి: అయ్యలమ్మ, పేర్ని సతీష్ చంద్ర, తండ్రి: రాధా కృష్ణమూర్తి, పేర్ని రమేష్ చంద్ర, తండ్రి: రాధా కృష్ణమూర్తి గారి పేర్లతో కలదు.
**షెడ్యూల్ -I (రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.660/2010 ప్రకారం)**
ప్రకాశం జిల్లా, చీరాల సబ్-డిస్ట్రిక్ట్, వేటపాలెం మండలం, కొత్తపేట గ్రామ పంచాయితీ మరియు గ్రామ ఖాతా సర్వేనెం. 179, బ్లాక్ నెం.3, డోర్.నెం.3-94 సమీపంలో, ఐఎల్‌టిడి కాలనీ ఏరియా ప్లాట్ నెం.195 దీనికి **హద్దులు: తూర్పు** : 60 అడుగుల వెడల్పు గల రోడ్డు-30 అడుగులు, **పడమర** : 15 అడుగుల వెడల్పు గల రోడ్డు - 30 అడుగులు, **ఉత్తరం** : ముప్పనేని వాణి గారికి చెందిన ప్లాట్ నెం.196 - 70 అడుగులు, **దక్షిణం** : ప్లాట్ నెం.159 మరియు 196-70 అడుగులు.
ఈ హద్దుల మధ్య 234 చ॥గజాలు లేదా 196.56 చ॥మీటర్ల విస్తీర్ణం కలిగిన ఖాళీ స్థలం మరియు దీనితో పాటు తూర్పు మరియు పడమర వైపు వున్న రోడ్డు గుండా వెళ్లడానికి దారి హక్కులు మరియు అన్ని సులభతర హక్కులతో సహా.
**షెడ్యూల్ -II (రిజిస్టర్డ్ విక్రయ దస్తావేజు నెం.3515/2012 ప్రకారం)**
ప్రకాశం జిల్లా, చీరాల సబ్-డిస్ట్రిక్ట్, వేటపాలెం మండలం, కొత్తపేట గ్రామ పంచాయితీ మరియు గ్రామ ఖాతా సర్వేనెం. 186/బి మరియు తదుపరి సర్వేనెం. 186/2, బ్లాక్ నెం.3, డోర్.నెం.3-78 సమీపంలో, ఐఎల్‌టిడి కాలనీ ఏరియా లోని మొత్తం 3.00 ఎకరాల భూమిలో గల ప్లాట్ నెం.435 దీనికి **హద్దులు: తూర్పు** : 60 అడుగుల వెడల్పు గల రోడ్డు-58 అడుగులు, **పడమర** : ప్లాట్ నెంబర్లు 447,448 మరియు 449 లోని స్థలం - 58 అడుగులు, **ఉత్తరం** : ప్లాట్ నెం.434 లోని స్థలం - 75 అడుగులు, **దక్షిణం** : ప్లాట్ నెం.436 లోని స్థలం - 75 అడుగులు.
ఈ హద్దుల మధ్య 483.34 చ॥గజాలు లేదా 404.07 చ॥మీటర్ల విస్తీర్ణం కలిగిన ఖాళీ స్థలం మరియు దీనితో పాటు తూర్పు వైపున వున్న రోడ్డు గుండా వెళ్లడానికి దారి హక్కులు మరియు అన్ని సులభతర హక్కులతో సహా.
ఋణగ్రహీతలు మరియు సాధారణ ప్రజలందరూ సదరు ఆస్తితో ఎటువంటి లావాదేవీలు జరపరాదని ఇందుమూలంగా హెచ్చరించడమైనది. సదరు ఆస్తిపై జరిపే ఎటువంటి లావాదేవీలైన మెస్సర్స్ **శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్** కు చెల్లించాల్సిన పై మొత్తము చార్జీలకి లోబడి ఉంటాయి.

**తేది : 03-01-2026,** సం/- అధీకృత అధికారి,
ప్రదేశం: ఒంగోలు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్


## నేటి నుంచి పాసు పుస్తకాలు పంపిణీ

**పర్చూరు, న్యూస్‌టుడే:** రాజముద్రతో ప్రచురించిన పాసు పుస్తకాలను గురువారం నుంచి ఆయా గ్రామాల్లో రైతులకు పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దారు పి.బ్రహ్మయ్య బుధవారం తెలిపారు. గ్రామాల్లో సభలు నిర్వహించి రైతులకు పుస్తకాలు అందించాలని సిబ్బందికి సూచించారు. పాసు పుస్తకాల పంపిణీల్లో ఇబ్బందులు ఎదురైతే వెంటనే తెలియజేయాలన్నారు.

## ఎన్‌సీసీ క్యాడెట్లకు దంత ఆరోగ్యంపై అవగాహన

**చీరాల అర్బన్, న్యూస్‌టుడే:** వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాలలో ఎన్‌సీసీ క్యాడెట్లకు సంయుక్త వార్షిక శిక్షణ శిబిరం వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. బుధవారం క్యాడెట్లకు దంత ఆరోగ్యంపై వైద్యుడు దర్శి వేణుగోపాలరావు అవగాహన కల్పించారు. సీనియర్ క్యాంపు అధికారి బి.ఎస్.ఆర్.కె.రాజు, సుబేదార్ మేజర్ నజీర్, సుబేదార్ రవీంద్ర, హవల్దార్, దీపక్ ఉన్నారు.


**వేలం ప్రకటన**

మహారాజశ్రీ సీనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో, చీరాల
EP No. 102/2015 in O.S. No. 26/2014
**Between:** గుత్తికోట నాగేశ్వరరావు ...డిక్రీ హోల్డర్
మరియు
1. దేవ నాగరాజేంద్ర ప్రసాద్ (Died)
2. శ్రీమతి చల్లా లాలా కుమారి ... జడ్జిమెంట్ డెటార్స్

పై నెంబరు EP ని J.Dr's నుండి D.H.R. కి రావలసిన డిక్రీ బాకీని రాబట్టు నిమిత్తం J.Dr's కి సంపూర్ణ స్వాధీన హక్కు భుక్తములు గల ఈ దిగువ E.P. షెడ్యూలు స్థిరాస్తిని ది. 23-01-2026వ ఉదయం 10.30 నిమిషాలకు పై కోర్టులో వేలం వేయుటకు కోర్టు వారు ఆదేశాలు జారీచేసియున్నారు. కావున పాటదారులు ఎవరైనను వేలం పాట నందు పాల్గొని వేలం పాట పాడుకొనవచ్చును. కోర్టు వారి షరతులకి లోబడి వేలం పాట జరుగును.

**షెడ్యూలు:** ప్రకాశం జిల్లా, చీరాల స.డి., చీరాల మండలం చీరాల పాత మున్సిపల్ 1వ వార్డు టి.యస్. నెం. 57రు పాత సర్వే నెం.308 పార్టురు యిప్పటి వార్డు నెం.10రులో గల వడ్డె నాగేశ్వరరావు వీధి ఏరియాలోని విక్రయ స్థలమునకు హద్దులు. **తూర్పు:** సర్కారు గల్లీ హద్దు అ.33.9అం.లు, **దక్షిణం:**వడ్డె బాలాజీరావు స్థలం కొంత వరకు హద్దు అ. 35.00 అం.లు, **పడమర:** యీ స్థలం తాలూకు హద్దు అ. 3.8అం.లు - **తిరిగి దక్షిణం:** వడ్డె బాలాజీరావు స్థలం హద్దు అ. 17.6 అం.లు. **తిరిగి పడమర:** వడ్డె బాలాజీరావు వగైరాల స్థలం హద్దు.అ.33.5 అం.లు., **ఉత్తరం:** సర్కారు గల్లీ హద్దు అ.54.5 అం.లు. ఈ హద్దుల మధ్య గల 193.24 చ.గ. లేక 161.54 చ.మీ. ఖాళీ నివేశన స్థలం.
DHR విలువ: 3,00,000/-, అమీనా విలువ: 4,00,000/-
వేలం తేది: 23-01-2026, ఫర్దర్ హియరింగ్: 30-01-2026

సం/- బండారుపల్లి హేమంతకుమార్, బి.కామ్., బి.యల్.
అడ్వకేట్ & నోటరీ (కేంద్ర ప్రభుత్వం)
చర్చ్ కాంపౌండ్, పేరాల, చీరాల - 528 157.


## స్త్రీ శక్తి.. అధికారులకు లేదా ఆసక్తి!

**న్యూస్‌టుడే - చీరాల గ్రామీణం**


ఇటీవల బస్సులో మహిళలు కూర్చునే సీట్లలో లగేజీ ఉంచారిలా..

**సూ**పర్ సిక్స్ పథకంలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్త్రీశక్తి పథకంపై ఆర్టీసీ శాఖ అనాసక్తిగా ఉంటోందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా, సులభంగా వెళ్లి వచ్చేందుకు గత ఏడాది అగస్టు 15న ప్రారంభించారు. మొదట్లో బాగానే దీనికి ఆర్టీసీ సిబ్బంది సహకరించినా రానురాను అది కొరవడుతోంది. మహిళలు కూర్చో వాల్సిన సీట్లలో లగేజీ వేయడమే ఇందుకు నిదర్శనం. "మాకు లగేజీ ఆదాయమే ముఖ్యం. ఈ ఉచిత పథకం కాదు" అని ఒక కండక్టర్ ఇటీవల. సీట్లలో లగేజీ తీస్తే కూర్చుంటాం అని అడిగిన మహిళలతో ఖరాఖండిగా చెప్పడం విశేషం. దీంతో తెల్లబోవడం వీరి వంతు అయింది. వాస్తవానికి లగేజీని బస్సు పైన వేసి గమ్యస్థానాల్లో దించాల్సి ఉంటుంది. అయినా కొంతమంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ★ బస్సులో ప్రయాణించే సమయంలో ఫోటో ఆధారిత పత్రాన్ని చూపిస్తే ఉచిత టికెట్ ఇస్తారు. పత్రం లేని వారు ఫోనులో వీటిని చూపించినా సరిపోతుంది. కాని కొందరు దీన్ని అంగీకరించడం లేదు. ఉచిత టిక్కెట్ ఇవ్వకుండా డబ్బు తీసుకుని టిక్కెట్ ఇస్తున్నారు. ఆధార్ జిరాక్స్ చూపిస్తున్నా టిక్కెట్లు కొట్టడం లేదంటూ మహిళలు చెబుతున్నారు. కొన్ని చోట్ల మహిళలు కనబడితే బస్సు ఆపకుండా వెళుతున్నారు. ★ ఉచిత ప్రయాణం ఇలా ఉండగా. బస్‌లో టిక్కెట్లు ఇచ్చే స్కానర్లను వినియోగించడం లేదు. స్కానర్ ద్వారా టిక్కెట్ ఇచ్చే సమయం లేదు. డబ్బులు ఇవ్వమని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవి పని చేయడం లేదు. యంత్రాలు సరిగ్గా పని చేయడం లేదని కండక్టర్లు తరచుగా చెబుతున్న మాట. దీంతో ఫోన్‌పే ద్వారా చెల్లించేవారికి, సిబ్బందికి తరచూ వాదోపవాదాలు, చిన్నపాటి గొడవలు చోటు చేసుకుంటున్నాయి. చివరకు సర్వర్ మొరాయించడం వల్ల కొన్ని చోట్ల అవి పని చేయడం లేదని సాకు చెబుతున్నారు. బస్ బయలుదేరే ముందే వైఫై ద్వారా వాటిని ఆన్ చేసి సరి చూసుకోవాలి. కొందరు అలా చూసుకోవడం లేదు. ఇటీవల చీరాలలో ఒక కండక్టర్ ఇదే పొరపాటు చేశారు. బస్సు ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి తమ వెతలు తీర్చాలని ప్రయాణికులు, మహిళలు కోరుతున్నారు.

## నీటిశుద్ధి యంత్రం వితరణ

**కారంచేడు, న్యూస్‌టుడే:** మండలంలోని కొడవలివారిపాలెం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రాన్ని బుధవారం పాఠశాల విద్యార్థులు ప్రారంభించారు. పాఠశాల పూర్వవిద్యార్థి యజ్ఞేశ్వరరావు విద్యార్థుల సౌకర్యార్థం అందజేసినట్లు పాఠశాల హెచ్ఎం ఎ.ఉమామహేశ్వరరావు తెలిపారు.

## 9న హిందూ సమ్మేళనం

**చినగంజాం, న్యూస్‌టుడే:** పెదగంజాం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో స్థానిక పురాతన శ్రీదేవి, భూదేవి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో ఈ నెల 9న సాయంత్రం 5.30 గంటలకు హిందూ సమ్మేళనం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. హిందువులు పాల్గొనాలని వారు కోరారు.

## దుస్తుల పంపిణీ

**కారంచేడు, న్యూస్‌టుడే:** వివేక్ ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ బాపట్ల ఆధ్వర్యంలో బుధవారం కారంచేడు, కుంకలమర్రు గ్రామాల్లోని ఏఎఫ్ఎల్‌సీ చర్చిల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లోని సుమారు 170మంది వృద్ధులు, యువకులు, మహిళలకు నూతన దుస్తులను అందజేశారు. పలువురు వృద్ధులకు రోగనిరోధక శక్తి పెరిగేందుకు హోమియో మందులు పంపిణీ చేశారు. ట్రస్ట్ సభ్యులు, సంఘ పెద్దలు పాల్గొన్నారు.

## చోరీ చేసిన నిందితురాలి అరెస్టు

**చీరాల అర్బన్, న్యూస్‌టుడే:** రైలులో బంగారు నల్లపూసల దండ చోరీ చేసిన నిందితురాలితో పాటు సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... గత ఏడాది డిసెంబరు 27న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ సాధారణ బోగిలో చీరాలకు చెందిన గోలి స్వరాజ్యలక్ష్మి ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో ఆమె వద్ద సంచిలో ఉన్న 36 గ్రాముల బంగారు నల్లపూసల దండ అపహరణ గురైంది. దీనిపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలు పరిశీలించగా రామ నగర్‌కు చెందిన చిన్నపోతుల రోజా చోరీ చేసినట్లు గుర్తించి ఆమెను అరెస్టు చేసినట్లు ఒంగోలు రైల్వే సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ మౌలా షరీఫ్ తెలిపారు. ఎస్సై కొండయ్య, సిబ్బంది ఉన్నారు.

## ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం

**వేటపాలెం, న్యూస్‌టుడే:** చీరాల- వేటపాలెం బైపాస్ రోడ్డులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వీటిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి.జనార్ధన్ తెలిపారు.

## మండల అభివృద్ధికి సహకారం అవసరం

మాట్లాడుతున్న ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి

**చినగంజాం, న్యూస్‌టుడే:** మండల అభివృద్ధికి అన్నిశాఖల అధికారులు సహకరించాలని ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి పేర్కొన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో మండల సమావేశపు భవనంలో బుధవారం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. నీలాయపాలెం, చినగంజాం, మోటుపల్లి సర్పంచులు తూమాటి శ్రీనివాసరావు, రాయని ఆత్మారావు, వడ్లమూడి సాంబశివరావు, మోటుపల్లి ఎంపీటీసీ సభ్యుడు కొండూరు గోవింద్ జలవనరుల, రిజర్వు ఫారెస్టు, ఉద్యాన, మత్స్యశాఖ, విద్యుత్తు, విద్య, ఉపాధి, వైద్య, వెలుగు ఆర్డీడీఏ తదితర శాఖలకు సంబంధించి పలు సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తెచ్చి ప్రశ్నించారు. ఎంపీడీవో కె.ధనలక్ష్మి, తహసీల్దారు జె.ప్రభాకరరావు పాల్గొన్నారు.

# ఆర్థికవృద్ధికి ఛాయ్ రస్తా

- ఆసక్తి ఉన్న వారికి రుణాల మంజూరు
- దుకాణాల ఏర్పాటుకు ప్రణాళిక

న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

మహిళలు ఆర్థికవృద్ధి సాధించేందుకు ఛాయ్ రస్తా పేరిట టీ దుకాణాల ఏర్పాటుకు కడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. స్వయం సహాయ సంఘంలోని మహిళలకు మెప్మా ఈ అవకాశం కల్పిస్తోంది. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఒక అవుట్‌లెట్ ప్రారంభం కాగా.. నియోజకవర్గ వ్యాప్తంగా మరో నాలుగు చోట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.

కుప్పంలో ఏర్పాటు చేసిన దుకాణం

ఆసక్తి గల వారికి బ్యాంకు ద్వారా రుణాలు అందించి, ఆర్థిక భరోసా కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

**తయారీ, నిర్వహణపై శిక్షణ..**

దుకాణ నిర్వహణపై మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుంది. శిక్షణ కేంద్రాల్లో పలు రకాల పానీయాల తయారీ, తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చేలా తర్ఫీదు ఇస్తారు. 80-100 అడుగుల స్థలంలో కంటైనర్ స్టాల్ అందుబాటులోకి తీసుకొస్తారు.

**ఇవీ సదుపాయాలు..**

● బ్రాండ్ ఇమేజ్‌తో ఆహ్లాదకరమైన వాతావరణంలో దుకాణం ఏర్పాటు. ● బటన్ నొక్కితే టీ, కాఫీ వచ్చేలా యంత్రాలు. ● పెట్టుబడికి రూ.6.60 లక్షలు, ముడి సరకు కోసం రూ.50 వేలు అవసరం. ఇందుకు బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తుంది. ● తొలి విడతలో నియోజకవర్గంలో ఐదు యూనిట్ల ఏర్పాటు చేసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఒకటి నిర్వహిస్తున్నారు.

**ఆదరణ లభిస్తోంది..**

కుప్పం ప్రాంతంలో మొదటిగా ఛాయ్ రస్తా నాకు మంజూరు చేశారు. దీంతో నా కుటుంబం కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహద పడుతోంది. ప్రతిరోజూ రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరింత పెరిగితే లాభం వస్తుంది. - ఇంద్ర, దుకాణ నిర్వాహకురాలు, కుప్పం

**మహిళా ఆర్థికాభివృద్ధికి చర్యలు**

అలీప్ ద్వారా శిక్షణ ఇచ్చి మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. స్వయం సహాయక సంఘాల్లో ఆసక్తి గల మహిళలకు రుణాలు ఇప్పించి ఛాయ్ రస్తా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
- వికాస్ మర్మత్, ప్రాజెక్టు డైరెక్టర్, కడా

## పుష్పయాగం.. శోభాయమానం

బోల్డరింగ్ ఫెస్టివల్‌లో భాగంగా బుధవారం కుప్పం పురపాలిక పరిధిలోని కత్తిమానుపల్లిలో పుష్పయాగం నిర్వహించారు. కమతమూరు, కత్తిమానుపల్లెలో పండించిన పుష్పాలతో సీతారామ లక్ష్మణ విగ్రహాలకు పుష్పయాగం చేశారు. వేడుకల్లో బోల్డరింగ్ ఫెస్టివల్‌కు వచ్చిన విదేశీయులు పాల్గొన్నారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం హాజరయ్యారు. - న్యూస్‌టుడే, కుప్పం పట్టణం

# చలికి గజగజ.. ఆసుపత్రులు కిటకిట

చలిజ్వరం కేసులతో పెరిగిన ఓపీలు ● నిర్లక్ష్యం చేయొద్దంటున్న వైద్యులు

చిత్తూరు (వైద్యవిభాగం), న్యూస్‌టుడే: చలి.. మంచు తీవ్రతతో శ్వాసకోశ బాధితులు పెరుగుతున్నారు. చల్లటి వాతావరణం కారణంగా వైరస్, బ్యాక్టీరియా జీవితకాలం పెరగడం.. చలికి ఇంట్లో దగ్గరదగ్గరగా కుటుంబసభ్యులు ఉండటంతో వైరస్ త్వరగా చేరుతుందని వైద్యులు చెబుతున్నారు.

● చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో గతంలో ఓపీ 1,200 ఉంటే.. ప్రస్తుతం 2వేలకు పైగా ఉంటోంది. 60శాతానికి పైగా జలుబు, దగ్గు, జ్వరం కేసులే ఉంటున్నాయి. చిన్న పిల్లల వార్డులో 80 శాతం ఇలాంటి కేసులే నమోదవుతున్నాయి.

చికిత్స పొందుతున్న పిల్లలు

**చిన్నారుల్లో సమస్యలు..**

చిన్నారులు బ్రాంకియో లైటీస్ వైరల్ ఇన్‌ఫెక్షన్ (బీఎల్‌వీ), రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్‌వీ)ల బారిన పడుతున్నారు. రోజుల తరబడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

**రక్తనాళాలు గట్టిపడి..**

అస్తమా, టీబీ వ్యాధిగ్రస్తులు, ఊపిరితిత్తుల సమస్య ఎదుర్కొనే వారు, గుండె, డయాలసిస్ చేసుకునే వారు చలి తీవ్రతకు శ్వాసకోశ రోగాలకు గురవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగుల రక్తనాళాలు గట్టిపడటం.. ఊపిరి బాగా తీసుకోలేక గుండె పోటుకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు అప్రమత్తంగా ఉండాలి.

**టీకా వేసుకోవాలి..**

● 0-5 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు తప్పనిసరి. ● పొగతాగడం.. పీల్చడం వల్ల ప్రబలే వ్యాధులకు గురికాకుండా ఏడాదికోసారి చలికాలం ముందు ఫ్లూ వ్యాక్సినేషన్ చేయించాలి. ● న్యుమోకోకల్ వ్యాక్సిన్ జీవిత కాలంలో ఒకసారి లేదా ప్రతి ఐదేళ్లకోసారి వేసుకోవాలి. ● 65 ఏళ్లు దాటిన వారు ఊపిరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యులను సంప్రదించి వ్యాక్సినేషన్ చేయించుకోవడం మంచిది. ● శ్వాసకోశ వ్యాధిగ్రస్థులు ఇతర వ్యాధుల బారిన పడకుండా చికెన్ ఫాక్స్ వ్యాక్సిన్ వేసుకోవాలి.

**జాగ్రత్తలు తప్పనిసరి**

ఊపిరితిత్తులతో కఫం చేరుతుంది. ప్రతి రోజు గోరువెచ్చని నీరు, వేడి అన్నం తీసుకోవాలి. చలికాలంలో రక్తకణాల పనితీరు మందగించి గుండెనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. **- దయాసాగర్, సత్యనారాయణపురం యూపీహెచ్‌సీ వైద్యులు**

భక్తులతో కలిసి భోజనం చేస్తున్న దేవాదాయశాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో పెంచల కిశోర్

## ప్రతి భక్తుడికి నాణ్యమైన భోజనం

కాణిపాకం, న్యూస్‌టుడే: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుడికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందజేయాలని దేవాదాయశాఖ తిరుపతి ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశించారు. ఆలయంలో భక్తులకు అందజేస్తున్న భోజనాన్ని భక్తులు, ఈవో పెంచల కిశోర్‌తో కలిసి బుధవారం పరిశీలించి ఆపై అన్నప్రసాదం స్వీకరించి తుదిగా విలేకరులతో మాట్లాడారు. ప్రసాదాల పోటును తనిఖీ చేశారు. భక్తులకు రుచికరమైన లడ్డూ అందించే దిశగా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

## 49.కొత్తపల్లిలో నలుగురికి స్క్రబ్ టైఫస్

గ్రామంలో ఐసీఎంఆర్ బృందం పరిశీలన

శ్రీరంగరాజపురం, న్యూస్‌టుడే: మండలంలోని 49.కొత్తపల్లిలో నలుగురికి స్క్రబ్ టైఫస్ సోకింది. ఈ నేపథ్యంలో బుధవారం గ్రామంలో ఐసీఎంఆర్ ప్రతినిధులు పర్యటించి గ్రామస్థులకు వ్యాధి ప్రబలకుండా, ఆందోళన చెందకుండా అవగాహన కల్పించారు. అనుమానం వచ్చిన ప్రతి ఇంటికీ వెళ్లి పరిశీలించారు. 25 మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. పాజిటివ్ వచ్చినవారు మందులు వేసుకుని తగ్గించుకోవచ్చని, భయపడాల్సిందేమీ లేదని సూచించారు. ఆరిమాకులపల్లి వైద్యాధికారి బాలాజీ చరణ్, ఆరోగ్య పర్యవేక్షకురాలు ఝాన్సీరాణి వారివెంట ఉన్నారు.

# అంగ్రూ.. ఆవిష్కరణల గురు..

ఆలోచనలతో అదరగొట్టిన ఔత్సాహికులు

వర్సిటీ విస్తృతికి శిక్షణకు ఎంపిక

కష్టాల కొలిమిలా కనిపించే వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు వారి ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోశారు. నయా ఉత్పత్తులకు ఊపిరిలూదిన ఇలాంటి ఔత్సాహికులను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (అంగ్రూ) ప్రోత్సహిస్తోంది. వారి ఆలోచనలను విస్తరించేందుకు తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శిక్షణ ఇస్తోంది. వీటితో వ్యవసాయరంగంలో పలు సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని పరిశోధన స్థానం ఏడీఆర్ వి.సుమతి, సీఈవో కదిరి మోహన్ అంటున్నారు. అలాంటి ఆవిష్కరణల్లో కొన్నింటిని పరికిస్తే.. - న్యూస్‌టుడే, తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం)

**సరిపడినంత నీటి తడి**

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టుకు చెందిన **వెంకటేష్ ప్రసాద్** బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు చేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన స్నేహితుడు దుర్గాప్రసాద్‌తో కలిసి ఇరిగేషన్ ఆటోమేషన్ విధానానికి రూపకల్పన చేశారు. భూమిలోని తేమ, వాతావరణంలో మార్పులు, పంటలను బట్టి అందించాల్సిన తడులను పూర్తిగా సెన్సార్ల ఆధారంగా నమోదు చేసి బోరు మోటర్ పనిచేస్తుంది. బోరు మోటారు పరిసరాల్లోని 1.50 కి.మీ. పరిధిలోని గేట్ వాల్వులు కూడా సెన్సార్ ఆధారంగా పని చేస్తాయి. ఈ ప్రాజెక్టును రైతులకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ అగ్రి ఇంక్యుబేషన్‌లో శిక్షణకు ఎంపికయ్యారు.

మోటార్‌కు అమర్చిన ఆటోమేషన్ పరికరం

**పట్టుగూళ్లు సులువుగా విడగొట్టేలా..**

నేత్రికల నుంచి పట్టుగూళ్లు విడదీసే యంత్రం

చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన **గురుమూర్తిశెట్టి** కుటుంబం 75 ఏళ్లుగా పట్టుసాగు చేస్తోంది. నేత్రికల నుంచి పట్టుగూళ్లను వేరు చేసేందుకు కూలీల అవసరం అధికంగా ఉండటంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు పట్టుగూళ్లను విడదీసే యంత్రాన్ని తయారు చేసుకున్నారు. గతంలో రోజుకు 30 మంది కూలీలకు రూ.9 వేలు చెల్లించినా వచ్చే పట్టుగూళ్లు మార్కెట్‌కు తరలించలేని స్థితిలో ఉండేవి. ఈ యంత్రంతో రోజుకు రూ.2,100 వ్యయంతో ఏడుగురు కూలీలతో 600 కిలోల పట్టుగూళ్లను విడదీయగలుగుతున్నారు. విద్యుత్తు, మోటార్ సైకిల్, చేతితో తిప్పుతూ యంత్రాన్ని పనిచేయించవచ్చు. ఎక్కడికైనా సులువుగా తరలించొచ్చు. దీని ఆవిష్కరణకు తిరుపతి అగ్రి ఇంక్యుబేషన్ నుంచి రూ.1.80 లక్షల నిధులు పొందిన గురుమూర్తిశెట్టి.. రైతులకు ఇలాంటి వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.25 లక్షల గ్రాంటు కోసం శిక్షణ పొందుతున్నారు.

**పుట్టగొడుగులతో శుభాకాంక్షలు**

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలానికి చెందిన బి.శశివర్ధన్‌రెడ్డి బి.ఫార్మసీ చేశాడు. పోషక విలువలు ఎక్కువగా ఉన్న పుట్టగొడుగులకు భవిష్యత్తులో ఆదరణ ఉంటుందని గుర్తించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్‌లో శిక్షణ పొంది తంబళ్లపల్లె సమీపంలో అయిస్టర్ రకం పెంపకం యూనిట్ ఏర్పాటు చేశారు. పుట్టిన రోజులు, పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో శుభాకాంక్షలు తెలిపేందుకు పూల స్థానంలో రంగు రంగుల పుట్టగొడుగుల్ని బొకేలుగా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తెల్లరంగుతోపాటు పలు రంగుల పుట్టగొడుగుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. తన ఉత్పత్తులను విస్తరించేందుకు అగ్రి ఇంక్యుబేషన్‌లో శిక్షణ పొందుతున్నారు.

ఎరుపు రంగులో పుట్టగొడుగు

# ఎస్టీ కాలనీల్లో ప్రగతి వెలుగులు

'గిరిజన వికాసం' పేరుతో ప్రజల వద్దకే అధికారులు

ఈనాడు- చిత్తూరు: అభివృద్ధికి దూరంగా ఉన్న ఎస్టీ కాలనీల ప్రగతిపై కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టి సారించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి గడప వద్దకే చేర్చుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, గృహ నిర్మాణ, ఆర్‌డబ్ల్యూఎస్, వైద్య, ఆరోగ్యం, ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, డ్వామా, ఎస్పీడీసీఎల్ తదితర శాఖల అధికారులను ఆయా కాలనీలకే పంపిస్తున్నారు. వ్యక్తిగత, సామాజిక అవసరాలను ఆరా తీసి 10 మండలాల్లోని 250 ఆవాసాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.

విజయపురం మండలం పన్నూరు ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు గురించి ఆరా తీస్తున్న సిబ్బంది

**మాతా శిశు సంరక్షణపైనా దృష్టి**

కాలనీల్లో తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ద్వారా చికిత్సలు చేయిస్తున్నారు. గర్భిణుల ఇళ్లకు తరచూ ఆశా కార్యకర్తలు వెళుతూ సూచనలు ఇస్తున్నారు. ఇలా మాతా శిశు సంరక్షణపైనా దృష్టి సారించారు. ఇప్పటివరకు 'గిరిజన వికాసం' కార్యక్రమం కింద దాదాపు రూ.12 కోట్ల వరకు ఖర్చు చేశారు.

**రోడ్లు, గృహ నిర్మాణం, భూమి కేటాయిస్తూ**

గిరిజనులకు ఇంకా ఆధార్, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డులు లేవని 8నెలల క్రితం కలెక్టర్ సుమిత్‌కుమార్ గుర్తించారు. దీంతో ఎస్టీ కాలనీల్లో 'గిరిజన వికాసం' పేరుతో ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. వివిధ శాఖల ఉద్యోగులను క్షేత్రస్థాయికి పంపించి గిరిజన ఆవాసాల్లో రోడ్లు ఎక్కడెక్కడ లేవు? నీటి సౌకర్యం లేదు? శ్మశాన వాటికల సమస్య ఎక్కడ ఉందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టా ఉండి ఇల్లు లేకుంటే ఇటీవలే మంజూరు చేయించారు. స్థలం లేకుంటే 3 సెంట్ల అనుభవ ధ్రువపత్రం ఇప్పించారు. స్థానికంగా భూమి లేకుంటే సమీపంలో స్థలం కేటాయించారు. అది నివాసయోగ్యంగా లేకుంటే చదును చేయించారు. ఆర్‌డబ్ల్యూఎస్ శాఖతో బోర్లు వేయించారు. గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయించారు. నైపుణ్య శిక్షణపై కూడా సర్వే నిర్వహించారు.

# ఆవులు తగ్గాయ్.. కోళ్లు పెరిగాయ్

తేలిన పశువుల లెక్క

జిల్లా పశుసంపద లెక్క తేలింది. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఐదు నెలల క్రితం పశుసంవర్ధక శాఖ అఖిల భారత పశుగణన(సర్వే) నిర్వహించింది. జిల్లాలోని గ్రామాల్లో పశు, పాడి, కోళ్లు, ఇతర జంతువులను లెక్కించారు. 2020-పశుగణన సంఖ్యతో పోల్చుకుంటే తాజాగా రెండు శాతం పశుసంపద తగ్గింది.

ఆవుల సంఖ్య ఎనిమిది శాతం తగ్గింది. 2020 లెక్కల ప్రకారం జిల్లాలో 18 నుంచి 20 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుండగా.. 2025లోనూ అదే స్థాయిలో ఉంది. పశువుల సంఖ్య తగ్గినా పాల ఉత్పత్తిలో తేడా లేకపోవడం గమనార్హం.

- న్యూస్‌టుడే, చిత్తూరు (వ్యవసాయం),

● గొర్రెలు, మేకలు, గేదెల సంఖ్య తగ్గింది. కోళ్ల పెంపకం(బ్రాయిలర్స్) మాత్రం కొంత మేరకు పెరిగింది.

**కుటుంబాల వారీగా సేకరణ**

● జిల్లాలో 4,60,076 కుటుంబాలుండగా.. 2,03,505 కుటుంబాల్లో పశుసంపద ఉందని గుర్తించి వాటి వివరాలు సేకరించి సేకరించి నమోదు చేశారు.

● నాటు ఆవుల సంఖ్య గణనీయంగా తగ్గి.. అధిక పాల దిగుబడులనిచ్చే పశువుల సంఖ్య పెరిగింది. ● తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయంపై పశుపోషకులు దృష్టి సారిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పశుసంపద మరింత పెరిగే అవకాశం ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

పశుగణన వివరాలను ప్రభుత్వానికి నివేదించామని జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ఉమా మహేశ్వరి తెలిపారు.

**గత, ప్రస్తుత గణన వివరాలు, వ్యత్యాసం**

| జాతి | 20వ | 21వ | శాతం |
|---|---|---|---|
| ఆవులు | 5,40,523 | 4,97,172 | -8.0 |
| గేదెలు | 4,901 | 2,860 | -41.8 |
| గొర్రెలు | 5,01,947 | 3,86,031 | -23.1 |
| మేకలు | 2,08,149 | 1,79,866 | -13.6 |
| పందులు | 386 | 1,557 | 303.4 |
| కోళ్లు | 1,03,18,665 | 1,04,16,833 | 1.0 |

# దొంగ బండితో గొలుసు చోరీలు

అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

నగలు పరిశీలిస్తున్న ఎస్పీ తుషార్‌డూడి

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: దర్జాగా కారులో వస్తారు.. ద్విచక్ర వాహనం చోరీ చేసి ఆ వాహనంలోనే రాత్రి ఇంటి దొంగతనాలు, పగలు గొలుసు దొంగతనాలు చేసి ఆ వాహనాన్ని ఎక్కడైనా పార్క్ చేసి అదే కారులో వెళ్తారు. ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నిందితులను చూపి కేసు వివరాలను ఎస్పీ తుషార్‌డూడి వెల్లడించారు.

పలమనేరులో జులైలో ఓ ఇంట్లో జరిగిన దొంగతనంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అప్పటికే పలు గొలుసు చోరీలు జరగడంతో డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ చోరీలకు పాల్పడుతోంది గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ నాగుల్ మీరా, యక్కంటి తులసిరామిరెడ్డి నిర్ధరించారు. వారి కదలికలపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో మంగళవారం సాయంత్రం చిత్తూరు- బెంగళూరు రహదారిలోని నంగమంగళం ఫ్లైఓవర్ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి 350 గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాలతో కూడిన నగలు, ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తులో కొన్ని నగలు ఓ బ్యాంకు లాకర్‌లో ఉండటంతో వాటిని ఫ్రీజ్ చేశారు.

**వందల కేసులు..**

గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పలు నేరాలు చేసి పట్టుబడి జైలుకెళ్లి విడుదలయ్యాక మళ్లీ నేరాలకు పాల్పడి దొరికాడని ఎస్పీ తెలిపారు. అతడిపై ఇప్పటికే సుమారు 100 కేసులు ఉండగా, పల్నాడుకు చెందిన షేక్ నాగుల్‌మీరాపై 75, యక్కంటి తులసిరామిరెడ్డిపై ఆరు కేసులు ఉన్నాయని చెప్పారు. ముగ్గురిపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు వివరించారు.

## 298 విద్యుత్తు సమస్యల గుర్తింపు

చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే: ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన 'కరెంటోళ్ల జనబాట' కార్యక్రమంలో 298 సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. 11 కేవీ లైన్లు, ఎల్‌టీ లైన్లు మార్చడం, సర్వీసు లైన్లు తదితర సమస్యలను గుర్తించామని.. 29 తక్షణమే పరిష్కరించామన్నారు. మిగిలిన 269 సమస్యలను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తామని తెలిపారు.

# భూములకు విముక్తి

కూటమి చొరవతో త్వరలో తప్పనున్న 22ఏ అవస్థలు

గత వైకాపా ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని రాజకీయ వేధింపులు, అక్రమాలకు అస్త్రంలా వాడుకుంది. ప్రత్యర్థుల భూములను నిషేధిత (22ఏ) జాబితాలో చేర్చి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వీటిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ యజమానులను పదేపదే తిప్పించుకోకూడదని, పదిరకాల పత్రాల్లో ఒక్కటి ఉన్నా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
- ఈనాడు, చిత్తూరు, తిరుపతి

**ఇక్కడే అధికం**

● చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పుంగనూరు నియోజకవర్గాల్లోని భూములు అధికంగా నిషేధిత జాబితాలో ఉన్నాయి. శ్రీకాళహస్తి, పుంగనూరులో జగన్ పాలనలో రాజకీయ ప్రత్యర్థుల స్థలాలను ఇలా చేర్చి రాక్షసానందం పొందారు.

● పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కలిపి దాదాపు 300- 400 ఎకరాలను అనవసరంగా వివాదాస్పద జాబితాలో ఉంచారు. 'పెద్దాయన' ఆదేశాలతో తహసీల్దార్లు, ఆర్డీవోలు.. తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారు.

● సోమల మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు.. తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉండటంతో 2021లో ఆయన ఏడు ఎకరాల భూమిని 'పెద్దాయన' ఆదేశాలతో నిషేధిత జాబితాలో చేర్చారు. అప్పట్లో ఆయన ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది.

● శ్రీకాళహస్తిలో దాదాపు 100- 150 ఎకరాలు ఇందులో ఉంచారు. ఇలాంటి వారందరికీ కూటమి ప్రభుత్వం నిర్ణయంతో మేలు జరగనుంది. ప్రస్తుతం కలెక్టర్లకు బదులు ఆర్డీవోలకే ఈ జాబితా నుంచి తొలగించే అధికారం ఇవ్వడంతో బాధితులు ఎక్కువగా తిరగాల్సిన అవస్థలు తప్పాయి.

**మూడు నెలల్లో పరిష్కారం**

ఈనెల 2న నిషేధిత జాబితా నుంచి తొలగింపులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజల నుంచి అర్జీ వచ్చిన మూడునెలల్లో పరిష్కరించాలని ఆదేశించారు. తిరస్కరిస్తే కారణం వెల్లడించాలని స్పష్టం చేశారు.

104FM Tirupati
104 Mee FM
ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వానేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
8008555167, 9154991499

## పక్షుల పండగకు ఉచిత బస్సులు

సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ, న్యూస్‌టుడే: ఈ నెల పది నుంచి నిర్వహించే పక్షుల పండగకు.. సూళ్లూరుపేట, నేలపట్టు, బీవీపాళెం మధ్య సందర్శకులకు ఉచిత బస్సులు నడపనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అంతకుముందు నేలపట్టు పక్షుల కేంద్రాన్ని వారు సందర్శించారు. విహంగాలను వీక్షించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని, ప్రకృతి శిబిరాన్ని పరిశీలించారు. తడ మండలం భీములవారిపాళెం రేవులో ఏర్పాట్లపై ఆరా తీశారు. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, పండుగ నిర్వహణ ప్రత్యేకాధికారి భానుప్రకాష్‌రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, నేతలు పాల్గొన్నారు.

# రహదారి భద్రత నిబంధనలు పాటించాలి: ఎంపీ

ర్యాలీగా వెళ్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, డీటీసీ నిరంజన్‌రెడ్డి

చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే: ప్రజలందరూ రహదారి భద్రత నిబంధనలు విధిగా పాటించాలని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా రవాణాశాఖ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో చిత్తూరులోని దర్గా కూడలిలో బుధవారం ర్యాలీని కలెక్టర్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ మాసోత్సవంలో 'శిక్షణతో భద్రత-సాంకేతికత ద్వారా పరివర్తన' అనే సరికొత్త నినాదంతో ముందుకెళ్తున్నామని, పోలీసు, రవాణా, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, నేషనల్ హైవేస్ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. అనంతరం రహదారి భద్రత వారోత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. డీటీసీ నిరంజన్‌రెడ్డి, ఎంవీఐలు, ఏఎంవీఐలు పాల్గొన్నారు.

(c) eenadu

# ప్రజాహితం.. రోబో సాంకేతికం

## తిరుపతి ఐఐటీలో పెరుగుతున్న పరిశోధనలు

సూక్ష్మ మొబైల్ రోబో

**శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే:** మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతికత పరిశోధనల్లో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం రోబోటిక్ సాంకేతికతకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ కేంద్రంగా విద్యార్థులు పరిశోధనలు విస్తృతం చేయడమే కాకుండా అందుకుతగ్గ గుర్తింపును పొందుతున్నారు. 'సెక్యూర్ అండ్ ఎఫిషియంట్ విజన్ ఫర్ అటానమస్ సిస్టమ్స్ (సేవ)'కు ప్రాధాన్యత పెరుగుతోంది.

**సామర్థ్యం పెంపు లక్ష్యంగా..:** 'సేవ' ల్యాబ్ ద్వారా అత్యంత చిన్నపాటి రోబోట్‌లతో సమాజహితమైన ప్రయోజనాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోగాల్లో మెరుగైన సామర్థ్యం పెంపు లక్ష్యంగా చేపట్టే ఆవిష్కరణలకు గుర్తింపు లభిస్తోంది. స్వయం ప్రతిపత్తి మొబైల్ రోబోలు గిడ్డంగులు, విపత్తు ప్రాంతాల్లో సమర్థవంతమైన లాజిస్టిక్స్ రవాణా, పర్యావరణ మ్యాపింగ్‌ను సుసాధ్యం చేస్తూ ఆవిష్కణలకు శ్రీకారం చుట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సురక్షితమైన ప్రయాణం సాగించేలా అల్గారిథమ్‌లను అభివృద్ధికి సేవా అప్లికేషన్స్ ఉపకరించడం విశేషం.

ప్రతికూల పరిస్థితుల్లో రోడ్లపై కన్పించని వాహనాలు

**బహుళ ప్రయోజనమే లక్ష్యమే :** ప్రకృతి వైపరీత్యాలతో విపత్తులు సంభవించినప్పుడు అక్కడి ప్రమాద పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుగా చిన్నపాటి మొబైల్ రోబోట్‌లను సిద్ధం చేశాం. తద్వారా అక్కడ పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు సత్వర సాయం అందించేందుకు వీలయ్యేలా వీటిని రూపొందించాం. **- డాక్టర్ చాలవాడి విష్ణు, సహాయ ఆచార్యులు, ఐఐటీ**

**ప్రతికూలంలో అప్రమత్తం :** సేవా ల్యాబ్ ద్వారా రూపొందించిన ఆవిష్కరణలతో వాతావరణంలో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల్లో అప్రమత్తంగా ప్రయాణం సురక్షితంగా సాగే విధంగా ఆవిష్కరణలు చేపట్టాం. వాతావరణ పరిస్థితులు తీవ్రతరంగా మారే ప్రాంతాల్లో వీటి ప్రయోజనం అపారం.
**- జోయల్ రాజు, పరిశోధన విద్యార్థి, ఐఐటీ**

**ప్రయోగాలకు ప్రాధాన్యం:** ప్రభుత్వాలే కాకుండా జాతీయ విద్యా సంస్థలు ప్రజాహితమైన ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకునేలా తమను ప్రోత్సహిస్తున్నాయి. **- ఈ.శివాని, పరిశోధన విద్యార్థిని, ఐఐటీ**

## ఉమ్మడి జిల్లాలో 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం

**తిరుపతి (లీగల్):** ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండో తరగతి కోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. చిత్తూరు ఒకటో కోర్టుకి కె.పరిమళదేవి, రెండో కోర్టుకి కె.నాగరాజు, రెండో తరగతి ఎక్సైజ్ కోర్టుకు డి.కల్పనని నియమించారు. తిరుపతి ఒకటో కోర్టుకు వి.ధనలక్ష్మి, రెండో కోర్టుకు షేక్ కరీముల్లా మస్తాన్, రేణిగుంట రైల్వేకోర్టుకు ఎం.చంద్రశేఖర్‌ని నియమించారు. మదనపల్లి కోర్టుకు బి.రమేష్ బాబు, పీలేరు కోర్టుకు బి.శారద, శ్రీకాళహస్తి కోర్టుకు బి.సాంబశివయ్య, పుత్తూరు కోర్టుకు జి.రుద్రమదేవి, కుప్పంకు వి.దేవరాజులు నాయుడు, పలమనేరుకు కె.సునీల్‌రెడ్డి, నగరికి జి.బాబు, పాకాలకు ఆర్.రవికుమార్‌లను నియమించారు.

## తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీ అందిస్తున్న దాత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు

**తిరుమల, న్యూస్‌టుడే:** తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు బెంగళూరుకు చెందిన రాన్‌కీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో తితిదే ఛైర్మన్ బీఆర్‌నాయుడుని కలిసి విరాళం డీడీలు అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.

# వెదురుకుప్పం ప్రజల మనోభావాలు కాపాడండి

**వెదురుకుప్పం:** తుడాలో భాగమైన వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లా పరిధిలోకి చేర్చి వెదురుకుప్పం మండల ప్రజల మనోభావాలు కాపాడాలని జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం డిమాండ్ చేశారు. వెదురుకుప్పం, కార్వేటినగరం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని కోరుతూ జనసేన నేతలు చేపట్టి నిరసన దీక్ష బుధవారం సైతం కొనసాగింది. మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం నేతృత్వంలో ప్రారంభమైన దీక్షకు స్థానికులు మద్దతు తెలిపారు. విశాంత్ర సైనికోద్యోగి పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలకు అన్నివిధాలా అనుకూలంగా ఉన్న తిరుపతి జిల్లా పరిధిలోకి చేర్చాలని అన్ని వర్గాల ప్రజలు గతంలో కోరినా వైకాపా సర్కారు పట్టించుకోలేదన్నారు. ఆ కారణమే ఆ పార్టీకి మండలం గత ఎన్నికల్లో నిరాశ మిగిల్చిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం మండల ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని కోరారు. జనసేన నేతలు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన నాయకులు

## సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్దాం

**చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే:** గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషిచేయాలని ఎస్సీఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునస్వామి అన్నారు. జిల్లా కమిటీలో పలు విభాగాలకు నూతన నాయకులుగా నియమితులైన మణి, దేవరాజ్, నాగరాజు, విజయకుమార్, వినోద్‌కుమార్, ప్రభాకర్, గణేష్‌కు బుధవారం నియామక ప్రతులు అందజేశారు. ధనంజయరావు, మార్కొండయ్య, పార్థసారథి, వీరప్ప పాల్గొన్నారు.

# తెల్లగుండ్లపల్లెకు విద్యుత్తు వెలుగులు

నియంత్రికకు ఛార్జింగ్ చేసి ప్రారంభించిన ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఇంజినీర్లు

**తవణంపల్లె, చిత్తూరు (మిట్టూరు), న్యూస్‌టుడే:** మండలంలోని తెల్లగుండ్లపల్లెకు విద్యుత్తు వెలుగులు సంతరించుకున్నాయి. ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ బాధ్యతలు స్వీకరించాక తొలుతగా తెల్లగుండ్లపల్లెలో పర్యటించారు. గ్రామంలో ఆర్‌డీఎస్ఎస్ పథకం కింద త్రీఫేజ్ విద్యుత్తు సరఫరా, లైన్ల మార్పు తదితర సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సీఎండీ ఆదేశాలతో తెల్లగుండ్లపల్లెలో నాణ్యమైన త్రీఫేజ్ విద్యుత్తు సరఫరాకు చిత్తూరు గ్రామీణ మండలం చెర్లోపల్లె విద్యుత్తు ఉప-కేంద్రం నుంచి నాలుగు కిలో మీటర్ల దూరం 11కేవీ విద్యుత్తు లైన్, గ్రామంలో కొత్తగా ఐదు నియంత్రికలు ఏర్పాటు చేశామని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. బుధవారం ఒక నియంత్రిక నుంచి విద్యుత్తు సరఫరా ప్రారంభించగా, నాలుగు నియంత్రికలకు గురువారం నుంచి ఛార్జింగ్ ప్రారంభిస్తామన్నారు. నూతన లైన్లు, లైన్ల పునరుద్ధరణ, త్రీఫేజ్ వెలుగులతో తెల్లగుండ్లపల్లె గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారని ఎస్ఈ తెలిపారు. జిల్లా కన్‌స్ట్రక్షన్ ఈఈ భాస్కర్‌నాయుడు, డీఈఈలు మాదవ్, ఆనంద్, అరుల్, ఏఈఈలు ప్రసన్న, తారాదేవి, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

## బాధ్యతలు స్వీకరించిన కమిషనర్

బాలాజీ నాయక్

**నగరి, న్యూస్‌టుడే:** నూతన మున్సిపల్ కమిషనర్‌గా బి.బాలాజీ నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి జిల్లా నాగలాపురం ఎంపీడీవోగా పనిచేస్తూ డిప్యూటేషన్‌పై ఆయన ఇక్కడకు వచ్చారు.

దివ్యాంగులతో కలెక్టర్ సుమిత్‌కుమార్

## దివ్యాంగులకు క్రీడా సామగ్రి పంపిణీ

**చిత్తూరు కలెక్టరేట్, న్యూస్‌టుడే:** రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన దివ్యాంగ క్రీడాకారులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ నూతన క్రీడా సామగ్రిని బుధవారం వితరణ చేశారు. నిత్యం సాధన చేస్తూ జాతీయ పోటీల్లోనూ సత్తా చాటాలని కలెక్టర్ ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఆరు షటిల్ బ్యాట్లు, 10 జతల షూస్, రెండు చొప్పున జావెలిన్లు, షాట్‌పుట్‌లు, షటిల్ కాక్ బాక్సులు అందజేశారు. డీఎస్‌డీవో ఉదయ్‌భాస్కర్ తదితరులు ఉన్నారు.

## మత్తుపదార్థాలతో అనర్థాలు

**చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే:** మత్తుపదార్థాల అనర్థాలపై అవగాహన కలిగించే గోడప్రతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్‌డూడి, శిక్షణ ఏఎస్పీ తరుణ్ పహ్వా.. నిగమ ఫౌండేషన్, రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు, చరవాణి వాడకం, మానసిక ఆరోగ్యంపై సంస్థలు ముందుకొచ్చి సేవాకార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిగమ ఫౌండేషన్ కో-ఆర్డినేటర్ హరీష్, గిరీష్, యువరాజ్, రెడ్‌క్రాస్ జిల్లా కో-ఆర్డినేటర్ చిరంజీవి పాల్గొన్నారు.

గోడప్రతులు విడుదల చేస్తున్న ఎస్పీ, శిక్షణ ఎస్పీ

# ఉపాధిలో ఇదేమి మాయ!

☛ పనులపై కొరవడిన పర్యవేక్షణ
☛ మామూళ్ల మత్తులో యంత్రాంగం

**కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే:** పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. పేదల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం క్షేత్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయడంలో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఈ పథకంలో అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవినీతిని మాత్రం నిర్మూలించలేకపోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఎన్ఎంఎంఎస్ యాప్‌లోనూ కూలీల చిత్రాలు తారుమారు చేస్తూ నకిలీ పేర్లతో బిల్లులు కాజేస్తున్నారు. అంతర్జాలంలో పరిశీలించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపాల్సిన యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగిపోయినట్లు తేటతెల్లమవుతోంది.

### ఎన్ఎంఎంఎస్ వచ్చినా ఆగని అక్రమాలు

కుప్పం మండలం ఉర్లఓబనపల్లెలో జనవరి 7న జరిగిన ఉపాధి పనులకు సంబంధించి ఎన్ఎంఎంఎస్‌లోని మస్టర్ నం.10820కు సంబంధించి చిత్రంలో ఇద్దరు మహిళలు.. ఐదుగురు మగవారు ఉండగా... హాజరులో మాత్రం ఐదుగురు మహిళలు.. ఇద్దరు మగవారు పని చేసినట్లుగా... మస్టర్ నం.10832లో ముగ్గురు మహిళలు.. ఏడుగురు మగవారు ఉండగా... హాజరులో మాత్రం ఆరుగురు మహిళలు.. నలుగురు మగవారికి హాజరు నమోదు చేయడాన్ని చూస్తే ఇక్కడ ఏస్థాయిలో అవినీతి జరుగుతుందో అర్థమైపోతుంది.

### నడుమూరు నర్సరీలోనూ ఇదేతీరు..

కుప్పం అటవీశాఖ పరిధి నడుమూరు నర్సరీలో మొక్కల పెంపకం ఆగిపోయినా.. అక్కడ నిత్యం 20 వేల బ్యాగుల మొక్కలు పెంచేందుకు సిద్ధం చేసినట్లుగా నమోదు చేయడం గమనార్హం.

### పాత గుంతలకు.. కొత్త బిల్లులు

కుప్పం మండలం వసనాడు చెరువులో పాత గుంతలను తవ్వి బిల్లులు స్వాహాకు పాల్పడినా.. నడుమూరు నర్సరీలో కూలీలు రాకపోయినా.. బిల్లులు పెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. నడుమూరులో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులను వరుసగా (అంతా మగవారే) నిలబెట్టి ఎన్ఎంఎంఎస్‌లో మహిళలు పనులు చేసినట్లుగా హాజరు నమోదు చేస్తున్నారు. తాజాగా శాంతిపురం మండలం దండికుప్పంలో పనులు చేయకపోయినా.. చేసినట్లు నకిలీ కూలీల పేర్లు పెట్టి బిల్లులు స్వాహాకు పాల్పడి అడ్డంగా దొరికిపోయారు.

## ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను వివరించండి

**చిత్తూరు(వ్యవసాయం), న్యూస్‌టుడే:** ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకతను రైతులకు వివరించాలని జిల్లా వనరుల కేంద్రం మాధవి పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు సేవా కేంద్రాల సహాయకులకు బుధవారం ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పంట ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయం ఆవశ్యకత, లాభాలను రైతులకు వివరించి విస్తరించాలని సూచించారు. ఏఈవో మోక్షిశ్వరి, ప్రకృతి వ్యవసాయ పథకం అధికారులు పాల్గొన్నారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా గురవారెడ్డి

**చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే:** జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా శ్రీకాళహస్తికి చెందిన రెడ్డివారి గురవారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని 71 శాఖా గ్రంథాలయాలు జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో ఉంటాయి. పర్సన్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి జేసీని రిలీవ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

## జిల్లా సైన్స్ అధికారిగా మోహన్‌సింగ్


మోహన్ సింగ్‌ను సత్కరిస్తున్న ఉపాధ్యాయులు

**రామకుప్పం, న్యూస్‌టుడే:** జిల్లా సైన్స్ అధికారిగా మోహన్ సింగ్ ఎంపిక కావడంతో ఉపాధ్యాయులు బుధవారం సత్కరించారు. లింగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భౌతికశాస్త్రం బోధిస్తున్న మోహన్ సింగ్‌ను జిల్లా సైన్స్ అధికారిగా ఎంపిక చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రామకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.

# వనితాలోకం.. సృజనాత్మకం

**న్యూస్‌టుడే, చిత్తూరు కలెక్టరేట్**

గృహిణులు ఆకాశంలో మేమూ సగం అంటూ.. పురుషులతో సమానంగా అవకాశాలు అందిపుచ్చుకుని చక్కగా రాణిస్తున్నారు. ఆసక్తిగల రంగంలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుని.. పోటీ ప్రపంచంలో ప్రతిభ చాటి తమ ప్రత్యేకతను నిరూపించుకుంటున్నారు.

పురస్కారం అందుకుంటున్న యువన్య

### బోధనలో యువన్య..

బోధనలో వృత్తిలో రాణించాలంటే ఉపాధ్యాయులు నిత్య విద్యార్థిగా నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాల్సిందే. నూతన బోధనా రీతుల్ని అనుసరిస్తూ.. పిల్లలకు నాణ్యమైన విద్య అందించవచ్చని నిరూపిస్తున్నారు చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన ఉపాధ్యాయురాలు యువన్య. పాఠ్యాంశాలను పిల్లలు బాగా గుర్తుంచుకునేలా, సులభ రీతుల్ని నేర్పించే పద్ధతుల్లో బోధిస్తున్నారు. ఏటా ఉచిత వేసవి శిబిరాలతో పాటు, రెగ్యులర్ ట్యుటోరియల్స్ నిర్వహించి సహ పాఠ్యాంశాలైన వక్తృత్వం, చిత్రలేఖనం, రచనలు, స్పోకెన్ ఇంగ్లీష్‌లో పిల్లల్లో నైపుణ్యాలు పెంపొందిస్తున్నారు. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. పిల్లల్ని ప్రోత్సహించేలా పోటీల్ని నిర్వహించి విజేతలకు పతకాలు ప్రదానం చేసి ప్రోత్సహిస్తున్నారు. సేవలకు గుర్తింపుగా భారతీయ తెలుగు రచయితల సమాఖ్య నుంచి 2025 యువ మహిళ పురస్కారాన్ని, ఎంవీ కేశవరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ నుంచి ఉత్తమ మహిళ పురస్కారాన్ని అందుకున్నారు.

### రుచులు.. ఆన్‌లైన్ ద్వారా విక్రయాలు..

నైపుణ్యం, మార్కెటింగ్‌లో మెలకువలు తెలిస్తే ఇంటి నుంచే వ్యాపారం చేయవచ్చని నిరూపించారు చిత్తూరు నగరానికి చెందిన గృహిణి సౌజన్య. వంటల్లో నైపుణ్యం ఉన్న ఆమె.. సరదాగా పప్పుల పొడులు, మొదట్లో వివిధ కూరగాయల పచ్చళ్లు తయారుచేసి ఇంటి వద్ద విక్రయించడం ప్రారంభించారు. ఆహార ఉత్పత్తులకు మంచిపేరు రావడంతో ఆర్డర్లు పెరిగాయి. ఆర్డర్లకు అనుగుణంగా తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పలువురికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లను తీసుకుంటూ వారికి సరఫరా చేస్తూ శెభాష్ అనిపిస్తున్నారు.

## 10, 11న వాలీబాల్ టోర్నమెంట్

**బంగారుపాళ్యం, న్యూస్‌టుడే:** స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 10, 11 తేదీలలో ఓపెన్ టు ఆల్ వాలీబాల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నామని వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు బుధవారం తెలిపారు. ఈ పోటీలు ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రి వేళ నిర్వహిస్తామని చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పిస్తామని, ఈనెల తొమ్మిదో తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద రూ.15 వేలు, రూ.10వేలు, నాలుగో బహుమతి రూ.ఐదు వేలు అందజేస్తామని చెప్పారు. వివరాలకు 99413 92407, 85559 48838 నంబర్లను సంప్రదించాలని కోరారు.

## టిప్పర్ దగ్ధం: క్లీనర్ మృతి

ప్రమాదంలో దగ్ధమవుతున్న టిప్పర్

**గుడిపాల, న్యూస్‌టుడే:** రోడ్డులో గుంతలకు మట్టి పోసే సమయంలో టిప్పర్ విద్యుదాఘాతానికి గురై అందులోని ఒడిశా రాష్ట్రానికి చెందిన క్లీనర్ పీదాంబరి శెట్టి(51) మృతి చెందాడని ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండలంలోని ముత్తువాండ్ల ఊరు దగ్గర రోడ్డులో ఏర్పడిన గుంతలను పూడ్చడానికి స్థానిక క్వారీకి చెందిన టిప్పర్లో ఎర్రమట్టి తెచ్చి గుంతలు పూడ్చే క్రమంలో పైన ఉన్న విద్యుత్తు తీగలు తగిలి ఒక్కసారిగా వాహనం నుంచి మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన బండపల్లెకు చెందిన డ్రైవర్ దేవేంద్ర(30) ప్రమాదాన్ని గ్రహించి వాహనం నుంచి కిందికి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే క్లీనర్ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

## ప్రకటన

ఇందుమూలముగా తెలియజేయునది ఏమనగా వెకెఫ్ ఫైనాన్స్ లిమిటెడ్, రిజిస్టర్డు ఆఫీసు: డి.నెం.40-1-44, కార్పొరేట్ సెంటర్, ఎంజి రోడ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం, అమరావతి సమక్షంలో రిట్ పిటిషన్ నెం.24428/2025ను దాఖలు చేశారు.

ఆర్.శ్రీ ప్రియనే ప్రాతినిధ్యం వహించబడుతున్న రుణగ్రహీత సంస్థ మెసర్స్ శ్రీ వినయ్ హోమ్ కలెక్షన్‌చే సృష్టించబడిన టైటిల్‌డీడ్స్‌ను డిపాజిట్ చేయడం ద్వారా చెల్లు బాటుగు మరియు అమలుచేయదగు తనఖా ద్వారా నిషేధిత ఆస్తుల జాబితాలోని ఈ క్రింది షెడ్యూలు ఆస్తి సహ చిత్తూరు, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ వద్దను సవాలు చేస్తూ 2018 సంవత్సరంలో అర్జీదారు కంపెనీ పేరిట అర్జీ దాఖలు చేయబడినది, అందువలన సెక్యూర్డ్ ఆస్తిమీద మొదటి చార్జిని సృష్టిస్తున్నారు.

ఇంకనూ తెలిపినదేమనగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి, చిత్తూరు వారి న్యాయస్థానంలో ఒ.ఎస్.నెం.675/2021 నందు ఐ.ఎ.నెం.706/2021 మరియు ఒ.ఎస్.నెం.673/2021 నందు ఐ.ఎ.నెం.704/2021లో జారీచేయబడిన అటాచ్‌మెంట్ ఉత్తర్వులు చాలా ముందుగా సదరు చార్జి సృష్టించబడినది, కావున నిషేధిత జాబితాలో ఆస్తిని చేర్చడమనేది ఇష్టారాజ్యంగా, చట్టవిరుద్ధంగా మరియు అధికార పరిధిలేకుండా ఉన్నదని అర్జీదారు వివాదించారు.

అర్జీదారు గతంలో ప్రతివాది నెం.3- మెసర్స్ శ్రీ వినయ్ హోమ్ కలెక్షన్, ప్రతివాది నెం.4- ఆర్. శ్రీ ప్రియ మరియు ప్రతివాది నెం.5- ఎ.ఎన్. రాజశేఖర్ లకు రెండుసార్లు వ్యక్తిగత నోటీసులను పంపారు, కాని సదరు నోటీసులు రెండు సార్లూ అందజేయబడక తిప్పిపంపబడినవి. అందువలన గౌరవనీయ న్యాయస్థానం ఆదేశం మేరకు అర్జీదారు ఇప్పుడు ఈ పత్రికా ప్రకటన ద్వారా అందజేయుస్తున్నారు. ప్రతివాదులు 3 నుండి 5ల చిరునామాలు దిగువనీయబడినవి.

- ప్రతివాది 3 మరియు 4 కొరకు చిరునామా- డి.నెం.11/436, ఒబిఆర్ వీధి, చిత్తూరు, ఎ.పి.517001.
- ప్రతివాది 5 చిరునామా- డి.నెం.24-72/2, లక్ష్మీనగర్ కాలని, ప్రియ రాజు నిలయం, కొంగారెడ్డి పల్లి, చిత్తూరు, ఎ.పి.- 517001.

తదనుగుణంగా సదరు ప్రతివాదులకు ఇందుమూలముగా ప్రకటించునదేమనగా పైనతెలిపిన రిట్ పిటిషన్ 27-1-2026న అమరావతి వద్ద గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంచే విచారించబడును. విషయం చేపట్టబడే సమయంలో స్వయంగా గాని లేదా అడ్వొకేట్ ద్వారా గాని హాజరు కావల్సిందిగా లేనియెడల సదరు కేసు వారి పరోక్షంలో (ఏకపక్షీయంగా) విచారించబడి నిర్ణయించబడును ప్రతివాది నెం.3 నుండి 5లోని వారికి సూచించడమైనది.

షెడ్యూలు ఆస్తి: చిత్తూరు సబ్‌రిజిస్ట్రీ పరిధి చిత్తూరు జిల్లా మరియు మండలం, చిత్తూరు మున్సిపాలిటీ, లక్ష్మీనగర్ కాలని, 3వ వీధి, గంధపల్లె గ్రామ ఆరెంజ్, మున్సిపల్ వార్డు నెం.24 వద్ద సర్వే నెం.300/1లో అసెస్‌మెంట్ నెం.1008029543, కొత్త డి.నెం.24-72/2, పాత డి.నెం.-24-72 (పార్ట్), విస్తీర్ణం (1వ కొలత 57.77 చ.గ.+2వ కొలత 100 చ.గ.) మొత్తం నిర్మిత విస్తీర్ణం 2256 చ.అ.ల నుండి 157.77, ఆరెసిసి పైకప్పు జి+1 భవనం మరియు ఖాళీ స్థలం యావత్తు, సరిహద్దులు: తూర్పు: రోడ్డు, దక్షిణం: శ్రీ ఎన్.చంద్రబాబుకు వాటాగా వచ్చిన ఆస్తి, పడమర: చానెల్, ఉత్తరం: చానెల్, ఈ సరిహద్దులలో:

1వ కొలత: తూర్పు నుండి పడమర ఉత్తరం వైపు 30 అడుగులు లేదా 9.150 మీ. తూర్పు నుండి పడమర దక్షిణం వైపు 35 అడుగులు లేదా 10.67 మీ.లు. ఉత్తరం నుండి దక్షిణం: 16 అడుగులు లేదా 4.88 మీ.లు. విస్తీర్ణం 520 చ.అ.లు లేదా 57.77 చ.గ.లు.

2వ కొలత: తూర్పు నుండి పడమర ఉత్తరం వైపు 35 అడుగులు లేదా 10.67 మీ.లు. తూర్పు నుండి పడమర దక్షిణం వైపు 37 అడుగులు లేదా 11.28 మీ.లు. ఉత్తరం నుండి దక్షిణం: 25 అడుగులు లేదా 7.625 మీ. విస్తీర్ణం 900 చ.అ.లు లేదా 100 చ.గ.లు ఇందులో బెర్రెస్‌గల బిల్డింగ్ కొలత తూర్పు నుండి పడమర 24 3/4 అడుగులు, ఉత్తరం నుండి దక్షిణం 16 అడుగులు, విస్తీర్ణం 412 చ.అ.లు అన్ని తలుపులు, తలుపు ఫ్రేమ్‌లు, కిటికీలు వగైరాలతో.

తేదీ: 7-1-2026
ప్రదేశం: విజయవాడ

సం/- టాగూర్ యాదవ్ యరగొర్ల, టీఎల్‌హెచ్ అడ్వొకేట్స్ అండ్ సొలిసిటర్స్, 40-26-18, సిఎస్ వీధి, శ్రీరామ్‌నగర్, లబ్బీపేట్, విజయవాడ- 520010, మొబైల్: 9000010302.

# నీవానదిలో మహిళ దారుణహత్య

## ప్రేమికుడే చంపినట్లు అనుమానం?

కవిత
(పాతచిత్రం)

**గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే:** స్థానిక నీవానదిలో బుధవారం చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన మహిళ దారుణహత్యకు గురై కనిపించింది. పోలీసుల కథనం మేరకు.. గిరింపేటకు చెందిన చిట్టిబాబు కుమార్తె ప్రత్యేక ప్రతిభావంతురాలైన కవిత(37) కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో కంప్యూటర్ ఆపరేటర్. గత నెల 31 నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతకగా చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్ సమీపంలో ఆమె ద్విచక్ర వాహనం కనిపించడంతో ఆమె సోదరుడు కిరణ్ శుక్రవారం చిత్తూరు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆమె సెల్‌ఫోన్‌కు.. ఫోన్ చేయగా, తాను ప్రేమించిన ఓ వ్యక్తితో వివాహం చేసుకుని ఆటోలో జీడీ నెల్లూరు మండలం రాణాక్రాస్ వైపు వెళ్తున్నానని చెప్పి, ఫోన్ స్విచాఫ్ చేసింది. బుధవారం నీవా నది వంతెన కింద సగం కాలిపోయిన గోతంలో దుర్వాసనతో కూడిన యువతి శవాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సాయినాథ్, సీఐలు నిత్యబాబు, నెట్టికంఠయ్య పరిశీలించి శవాన్ని పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవం వద్ద ఆనవాళ్లు చూసి కవిత అదృశ్యం కేసులోని ఫిర్యాదుదారుడు కిరణ్‌ని పిలిపించగా అది తన సోదరి మృతదేహమేనని గుర్తించాడు. ఆమెను ప్రేమిస్తున్న శ్రీరంగరాజపురానికి చెందిన ఓ యువకుడు హత్యచేసి.. ఇక్కడ పడేసినట్లు హతురాలి సోదరుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శవం ఉన్న తీరునుబట్టి హత్యగా భావించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అనుమానితులను విచారిస్తున్నామని, పూర్తి వివరాలు రెండ్రోజుల్లో తెలుపుతామని డీఎస్పీ సాయినాథ్ తెలిపారు.

## ఈతకు వెళ్లి వలస కార్మికుడు..


రామానందటిర్కీ
(పాత చిత్రం)

**వరదయ్యపాళెం, న్యూస్‌టుడే:** ఈతకు వెళ్లి వలస కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మల్లికార్జున్ కథనం మేరకు.. బిహార్ రాష్ట్రం కటిహార్ జిల్లా డిఫ్రీంసాలెంపూర్‌లోని హరిహర్‌పూర్‌కు చెందిన రామానంద టిర్కీ(20) మండలంలోని కువ్వాకుల్లిలోని పరిశ్రమలో పని చేస్తున్నాడు. మద్యం తాగి స్నేహితులతో సంతవేలూరు చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


EENADU Classifieds

FINANCIAL SERVICES
**ఆంధ్రప్రదేశ్‌లో** Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

REAL ESTATE
PLOT FOR SALE
GENERAL
**తిరుపతి మోగాసిటీలో** నేషనల్ హైవేకి దగ్గర తక్కువ బడ్జెట్‌కే TUDA అప్రూవల్ ప్లాట్స్ అందుబాటులో కలవు Cont: 82470 45857, 94943 92069.

JOBS
**ఉమ్మడి కడప** జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఆయుర్వేద ప్రోడక్ట్స్ డెలివరి చేయుటకు డెలివరీ బాయ్స్ కావలెను. జీతం: 12వేలు + ఇన్‌సెంటీవ్స్. Cont: 9398426624.
**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663
**డొమెస్టిక్ కార్గో** కొరియర్ సర్వీసెస్‌లలో వర్క్‌చేయుటకు కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.
**తిరుపతిలో షాప్‌లో** పని చేయడానికి బాయ్స్ కావలెను. Qua:10th Pass & ఫెయిల్. Ph: 91338 57101, 98482 30725.
**తిరుపతి ప్రీమియం** యూనిసెక్స్ సెలూన్‌లో వెంటనే జాయినింగ్. 3 సం|| అనుభవం ఉన్న బ్యూటీషియన్ (బ్రైడల్) కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 95662 29917, 93915 45570.

MARKETING/ SALES
HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Chittoor
Flat No : 10-196, 2nd Floor, Krishna Complex, UCO Bank Up Stairs, Chittoor, Andhra Pradesh - 517001
Gurunadha 9000688690
Location: Tirupathi
#19-12-10, 2nd Floor, Near Bairagipatteda Arch, Bairagipatteda, Tirupathi - 517501.
Chiranjeevi 9789816476
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్‌లిస్టులో ఉంచే మరియు/ లేదా అత నిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU THE Ec WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు... 80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి
B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

# చిత్తూరు

• చిత్తూరు • పూతలపట్టు • గంగాధరనెల్లూరు • నగరి

**మేమున్నాం.. మీకు తోడుగా..**

(10 AM TO 1 PM)
చిత్తూరు నగరం: 80085 74598
నగరి: 9866112017
గంగాధరనెల్లూరు: 80085 74605
పూతలపట్టు: 9505557466

**న్యూస్‌టుడే, పాలసముద్రం.. సమస్య:** వనదుర్గాపురం పంచాయతీ ఆదిఆంధ్రవాడలో వీధిదీపాలు లేక చీకట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. **- మారన్, గ్రామస్థుడు**

**సమాధానం:** వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
**- సత్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో, పాలసముద్రం**

**న్యూస్‌టుడే, వెదురుకుప్పం.. సమస్య:** దామరకుప్పంలో ఇళ్ల నుంచి మురుగు వీధుల్లోకి వస్తోంది. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నాం. **- నాదమునిరెడ్డి, స్థానికుడు**

**సమాధానం:** పంచాయతీ అధికారులకు సూచించి తగిన చర్యలు చేపడతాం. **- పురుషోత్తం, ఎంపీడీవో**

**న్యూస్‌టుడే, నింద్ర.. సమస్య:** నింద్ర-అక్కగారి పేట మార్గంలో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి ఇబ్బందిగా మారింది.**- ప్రయాణికులు**

**సమాధానం:** వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
**- వసంతమ్మ, సర్పంచి, నింద్ర**

**న్యూస్‌టుడే, గంగాధరనెల్లూరు.. సమస్య:** నీవానది వంతెనపై నీరు వెళ్లేందుకు పెట్టిన రంధ్రాలు మూసుకుపోయాయి.
**- సురేష్‌బాబు, స్థానికుడు**

సమాధానం: వెంటనే వాహనదారుల ఇక్కట్లు తీరుస్తాం.
**- శివయ్య, పంచాయతీ కార్యదర్శి, జీడీనెల్లూరు**

**న్యూస్‌టుడే, పూతలపట్టు..** సమస్య: చవటపల్లె ఎస్సీ కాలనీలోని ఓ వీధిలో పైపుల నుంచి తాగునీరు రావడం లేదు. నిత్యం ఇబ్బంది పడుతున్నాం. **-గ్రామస్థులు**

సమాధానం: సమస్య పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం. **- జరీనాతాజ్, పంచాయతీ కార్యదర్శి**

**న్యూస్‌టుడే, తవణంపల్లె..** సమస్య: బీసీ కాలనీలోని మురుగునీటి కాలువలో వ్యర్థాలు పేరుకుపోయాయి. వ్యర్థాలు, కలుపు మొక్కలు తొలగించాలి.**- స్థానికులు**

సమాధానం: సంబంధిత పంచాయతీ అధికారులతో మాట్లాడి వెంటనే వ్యర్థాలు తొలగింపజేస్తాం.
**-ప్రభుకిరణ్, డిప్యూటీ ఎంపీడీవో**

## ప్రభుత్వాసుపత్రిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు: కలెక్టర్

**చిత్తూరు(వైద్యవిభాగం), న్యూస్‌టుడే:** చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో సూపర్‌స్పెషలిటీ సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ సుమిత్‌కుమార్ పేర్కొన్నారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి ఆయన ఆస్పత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర, కుష్ఠు విభాగంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. స్థానికంగా అవసరమైన మరికొన్ని సేవలపై సూచనలు చేశారు. ప్రసూతి విభాగం, వార్డులు, లిఫ్ట్ పనితీరు చూశారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో 450 పడకల పునర్నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులతో మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రిలో పీపీపీ విధానంలో రోగులకు అన్ని వసతులు కల్పించాలని, అత్యాధునిక చికిత్స అందించాలని, వారికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంచు కారణంగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయని, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడా నిర్లక్ష్యం, అలసత్వం ఉండకూడదన్నారు. ఎంపీ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు మెరుగుపరిచి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయని, పీపీపీ విధానంలో ఆస్పత్రి అభివృద్ధి జరుగుతుందన్నారు. డీఎంహెచ్‌వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, అపోలో వైద్యులు పాల్గొన్నారు.

**ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, కలెక్టర్ సుమిత్‌కుమార్**

**ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలియజేస్తున్న ఎన్ఎంయూఏ నాయకులు**

## ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి

**పుత్తూరు, న్యూస్‌టుడే:** ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌జే పెరుమాళ్ విన్నవించారు. స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం నిరసన తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ, వారికున్న హక్కులు గానీ, సౌకర్యాలు గానీ కల్పించడానికి ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నారన్నారు. విధి నిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లకు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారన్నారు. కేంద్ర కార్యాలయం ఇచ్చిన ఉద్యోగ భద్రత సర్క్యులర్ ఇక్కడ జారీ చేయకుండా వారి ఇష్టానుసారంగా రిమూవ్ చేయడం, సస్పెండ్ చేస్తున్నారన్నారు. కొత్త బస్సులను స్త్రీశక్తి పథకం కోసం ప్రవేశపెట్టాలని కోరారు. గ్యారేజ్‌లలో సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర మాజీ కార్యదర్శి హేమంత్‌రెడ్డి, కడప జోనల్ అధ్యక్షుడు ఆర్ముగం, డిపో అధ్యక్షుడు సుందరం, కార్యదర్శి శివకుమార్, సంయుక్త కార్యదర్శి రమేష్, ఉద్యోగులు పాల్గొన్నారు.

## డ్రగ్స్ బారిన పడొద్దు

**జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి**

**ప్రతిజ్ఞ చేయిస్తున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి, అధికారులు**

**పూతలపట్టు, న్యూస్‌టుడే:** డ్రగ్స్ బారిన యువత పడొద్దని అధికారులు, తల్లిదండ్రులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి కోరారు. బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులతో పూతలపట్టులోని ఓ కల్యాణ మండపంలో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. తమ పిల్లలు ఎలా ఉన్నారనేది నిత్యం తల్లిదండ్రులు గమనించాలని, వారితో ఎప్పటికప్పుడు మాట్లాడాలన్నారు. ఫోన్లు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇవన్నీ పిల్లలు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. పిల్లలపై ఎవరైనా లైగింక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే జీవితకాలం శిక్షపడే అవకాశం ఉందన్నారు. ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి మాట్లాడుతూ పిల్లలతో ఎక్కువగా తల్లిదండ్రులు మాట్లాడటం ద్వారా వారి ప్రవర్తన తెలుసుకోవచ్చన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. అనంతరం బాల్య వివాహాల రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయడంతో పాటు పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. సీఐ గోపి, సీడీపీవోలు నిర్మల, వినుతశ్రీ, తహసీల్దార్ రమేష్‌బాబు, ఎంపీడీవోలు చంద్రశేఖరరెడ్డి, నాగరాజు, హరిప్రసాద్‌రెడ్డి, పెంచల వీరేంద్ర. ఎంఈవోలు, హెచ్ఎంలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులు, సంఘమిత్రలు, మహిళా పోలీసులు పాల్గొన్నారు. ✦ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డ్రగ్స్, బాల్యవివాహాల నిర్మూలనపై విద్యార్థులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి భారతి అవగాహన కల్పించారు. చట్టాలపై విద్యార్థులకు అవగాహన అవసరమన్నారు. ప్రిన్సిపల్ రమేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.

(c) eenadu

మాట్లాడుతున్న ఎంవీఐ చంద్రశేఖర్

## డ్రైవర్లు ఆరోగ్యంగా ఉండాలి

**పుత్తూరు :** డ్రైవర్లు ఆరోగ్యంగా ఉంటే ప్రమాదాల నియంత్రణ సాధ్యమని ఎంవీఐ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసం-2026 కార్యక్రమంలో భాగంగా పట్టణ పరిధిలోని కార్తీక్ ఫంక్షన్ హాల్‌లో విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు, ఆర్టీసీ, ఆటో, మోటారు క్యాబ్ డ్రైవర్లకు బుధవారం గుడ్ షెపర్డ్ మిషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎంవీఐ మాట్లాడుతూ ప్రతి విద్యాసంస్థ తమ డ్రైవర్లకు తప్పక హెల్త్‌కార్డు ఇవ్వాలని, డ్రైవర్లు రక్తపోటు, మధుమేహ పరీక్షలు మూడు నెలలకోసారి పరీక్షలు చేయించాలన్నారు. సీఐ శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకంగా భారీ వాహనాలు, విద్యాసంస్థల బస్సుల డ్రైవర్లు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. సంస్థ ప్రతినిధులు ప్రవీణ్, అనిత, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి వచ్చిన డాక్టర్లు జేసన్, కేథరిన్ పాల్గొన్నారు.

## కూలీల సంఖ్య పెంచాలి

సిబ్బందితో మాట్లాడుతున్న పీడీ రవికుమార్

**నింద్ర, న్యూస్‌టుడే:** వీబీ జీ రామ్‌జీ పథకంలో ప్రతి పంచాయతీలో కూలీల సంఖ్య పెంచాలని డ్వామా పీడీ రవికుమార్ ఆదేశించారు. స్థానిక సీఎల్ఆర్సీ శిక్షణ భవన ఆవరణలో బుధవారం నగరి క్లస్టర్ పరిధిలోని నగరి, నింద్ర మండలాల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించి మాట్లాడారు. వీలైనంత త్వరగా కూలీల కుటుంబాలకు 125 రోజుల పనిదినాలు కల్పించాలని, లేకుంటే క్షేత్రస్థాయి సిబ్బంది వేతనాలు ఆపేస్తామని హెచ్చరించారు. క్లస్టర్ ఏపీడీ సునీల్‌కుమార్, ఏపీవోలు ఇందు, చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

## స్క్రబ్ టైఫస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి

**గుడిపాల, న్యూస్‌టుడే:** స్క్రబ్ టైఫస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్‌సీ వైద్యాధికారి చంద్రమహేష్ అన్నారు. బుధవారం 189. కొత్తపల్లె, వెప్పాలమానుచేను గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. 189.కొత్తపల్లెలో 25 మంది నుంచి రక్తం సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామన్నారు. వైద్యాధికారులు శంకర్, లోకేష్, హిమబిందురెడ్డి, ఎంపీహెచ్ఓ మురళి, సీహెచ్ఓ బాలసూర్యనారాయణ, హెల్త్ అసిస్టెంట్‌లు చంద్రశేఖర్, త్రిలోక్ పలువురు ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

## సంక్రాంతి కానుకగా చీరల పంపిణీ

మహిళలకు చీరలు అందజేస్తున్న అర్ధగిరి మాజీ ఛైర్మన్ సుగుణాకర్‌రెడ్డి

**తవణంపల్లె, న్యూస్‌టుడే:** అర్ధగిరి ఆలయ మాజీ ఛైర్మన్, పారిశ్రామికవేత్త పైమాఘం సుగుణాకర్‌రెడ్డి పైమాఘం గ్రామంలోని తన నివాసంలో సంక్రాంతి కానుకగా 500 మంది మహిళలకు బుధవారం చీరలు పంపిణీ చేశారు. అరగొండ గ్రామ పంచాయతీలోని పైమాఘం, చారాల, బీసీ కాలనీ, నలపురెడ్డిపల్లెలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వీటిని అందజేశారు. సర్పంచి మల్లుదొరై, మాజీ సర్పంచి కరీంబాయ్, సురేంద్రరెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

## ఆత్మ రక్షణ.. కరాటే శిక్షణ

✦ ఆడబిడ్డలకు అందుబాటులో ✦ 299 పాఠశాలల్లో 39,432 మందికి తర్ఫీదు

తర్ఫీదు పొందుతున్న బాలికలు

**న్యూస్‌టుడే, చిత్తూరు(జిల్లా పంచాయతీ)**

ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.. బడికెళ్లిన బాలికలు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేవరకూ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.. వారికి తోడుగా ఎల్లవేళలా ఉండటం అసాధ్యం.. మరి ఏదైనా అనుకోని సంఘటన ఎదురైతే..? ఎవరో వస్తారని.. రక్షిస్తారని ఎదురు చూడకుండా తమను తామే రక్షించుకునేలా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి.. 'రాణీ లక్ష్మీబాయ్ ఆత్మరక్షణ' పేరుతో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాన్ని సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేశాయి.. తద్వారా బాలికలకు అత్యవసర పరిస్థితుల్లో ఆత్మ రక్షణ ఎలా అనే అంశంపై కరాటే శిక్షణనిచ్చారు.

### విపత్కర పరిస్థితుల నుంచి రక్షణగా..

రూపేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా 299 ప్రభుత్వ పాఠశాల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుతున్న 39,432 మంది బాలికలకు కరాటే శిక్షణనిచ్చారు. గతేడాది నవంబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు 31 వరకూ 20 సెషన్స్‌లో ఈ శిక్షణ సాగింది. ఒక్కో శిక్షణ తరగతిలో గంటన్నర చొప్పున(90 నిమిషాల పాటు) విపత్కర పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు. ఇందుకు ఒక్కో పాఠశాలకు రూ.11 వేల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. 28 మంది కోచ్‌లు బాలికలకు కరాటే శిక్షణ ఇచ్చారు.

### ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు..

బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి అత్యవసర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకునేలా కరాటే శిక్షణ ఇప్పించాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రెండు నెలలు ఈ శిక్షణ తరగతులు జరిగాయి. బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే వారు విద్యలోనూ రాణించే అవకాశం ఉంటుంది. **-వెంకటరమణ, ఏపీసీ, సమగ్ర శిక్షా**

### బాలికల్లో ధైర్యాన్ని నింపాం..

రాష్ట్ర వ్యాప్తంగా ఏడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణ ఇచ్చాం. బాలికల్లో ధైర్యాన్ని కలిగించి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా నిపుణులైన శిక్షకులతో తర్ఫీదు ఇచ్చాం. ఈ శిక్షణ బాలికలకు విపత్కర పరిస్థితుల్లో అండగా నిలవనుంది. **- బాబు, మేనేజింగ్ డైరెక్టర్, రూపేష్ సొసైటీ**

## వారపుసంత ప్రారంభానికి సిద్ధం

సంత ప్రాంతంలో నూతన వెలుగులు

**పూతలపట్టు, న్యూస్‌టుడే:** పి.కొత్తకోటలో వారపు సంత నేటినుంచి ప్రారంభం కానుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎమ్మెల్యే మురళీమోహన్ గురువారం ప్రారంభించనున్నారు. చిత్తూరు-తిరుపతి జాతీయ రహదారి పక్కన ఉన్న స్థలం చదును చేశారు. పి.కొత్తకోట గ్రామ పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి ఇక్కడ వారపు సంత లేక పాకాల, పూతలపట్టు, పెనుమూరు, పోలవరం, బండపల్లె గ్రామాల్లోని సంతకు వెళ్లి ప్రజలు కూరగాయలు, వస్తువులు కొనుగోలు చేసేవారు. ఇకపై ఇక్కడే క్రయవిక్రయాలు జరగనున్నాయి. పంచాయతీ పరిధిలో 24 గ్రామాలు, చిటిపిరాళ్ల, వేనూతనపల్లె, గొడుగుచింత, పోటుకనుమ, వేపనపల్లె పంచాయతీల్లోని గ్రామాలకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలు నేరుగా ఇక్కడే విక్రయించవచ్చు. పంచాయతీ ఆర్థిక వనరుల పెంపు ప్రక్రియలో భాగంగా వారపుసంత ఉపయోగపడనుంది.

## సహకార సంఘ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం

బాలాజీ నాయుడు

సాంబ శివం

మురళి రాజు

**పాలసముద్రం:** మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఛైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఛైర్మన్‌గా వెంగళరాజుకుప్పం పంచాయతీ కనికాపురం గ్రామానికి చెందిన సి.బాలాజీనాయుడిని, శ్రీకావేరిరాజుపురం గ్రామానికి చెందిన సాంబశివం, గుండుబావి ఇండ్లు గ్రామానికి చెందిన మురళిరాజును డైరెక్టర్లుగా నియమించారు.

## ప్లాస్టిక్ రహిత పుత్తూరుకు సహకరించాలి

దుకాణంలో ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుంటున్న కమిషనర్ నాగేశ్వరరావు

**పుత్తూరు, న్యూస్‌టుడే:** ప్లాస్టిక్ రహిత పుత్తూరుకు అందరూ సహకరించాలని కమిషనర్ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎంఎన్ఎం పెట్రోల్ బంకు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్లాస్టిక్ నిషేధంపై కరపత్రాలు పంపిణీ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఆయన ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల భావితరాల ప్రజల ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులు ఉపయోగించాలన్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ విక్రయిస్తే రూ.5 వేల నుంచి రూ.20 వేలు జరిమానా విధిస్తామన్నారు. ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ సాగర్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మోహన్‌కృష్ణ, శ్రీనివాసులు, బాలాజీ, పిళ్లారిపట్టు ప్రభుత్వ పాలిటెక్నిక్, ఎస్ఆర్ఎస్ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.

## ప్రతిభా అవార్డు ప్రదానం

జనని

**చిత్తూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** కుర్చివేడు గ్రామ పంచాయతీ అలుకూరిపల్లె ఎస్సీ గ్రామానికి చెందిన కె.జనని ప్రతిభా అవార్డుకు ఎంపికైంది. తిరుపతిలో సేవ్ నర్సింగ్ కళాశాలలో కె.జనని బీఎస్సీ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. తిరుపతి మహతి ఆడిటోరియంలో ఏపీ స్టూడెంట్స్ జేఏసీ ప్రతిభా అవార్డు-2026 కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేశారని తల్లిదండ్రులు మణిమేఖల, కనకరాజు తెలిపారు.

## విద్యుత్తు సమస్యలకు సత్వర పరిష్కారం

వినతులు స్వీకరిస్తున్న ఈఈ మునిచంద్ర

**చిత్తూరు(మిట్టూరు), న్యూస్‌టుడే:** విద్యుత్తు సమస్యలు వెంటనే పరిష్కరించాలని చిత్తూరు అర్బన్ డివిజన్ ఈఈ మునిచంద్ర ఆదేశించారు. స్థానిక గాంధీరోడ్డులోని అర్బన్ డివిజన్ కార్యాలయంలో బుధవారం విద్యుత్తు గ్రీవెన్స్ నిర్వహించారు. లైన్ల మార్పు, స్తంభాలు, గృహ సర్వీసుల పేరు మార్పు తదితర సమస్యలపై నాలుగు వినతులు అందాయని చెప్పారు. వీటిలో ఒకటి వెంటనే పరిష్కరించగా మిగిలినవి త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. డీఈఈ ప్రసాద్, ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.

## తలనీలాలతో రూ.1.85 లక్షల ఆదాయం

**వడమాలపేట, న్యూస్‌టుడే:** మహాశివరాత్రి రోజున సదాశివకోనలో స్వామి వారికి భక్తులు సమర్పించే తలనీలాలు పోగు చేసుకునే హక్కు కోసం స్థానిక వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ తలనీలాలను తమిళనాడు రాష్ట్రం పేరియపాళ్యంకు చెందిన సతీష్ రూ.1.85 లక్షలకు దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పలు రూ.4,600కు వేలంలో పాడుకున్నారు. ఆలయ ఛైర్మన్ శ్రీధర్ వర్మ, ఈవో జైకృష్ణ, ఇన్‌స్పెక్టర్ శ్వేతారెడ్డి పాల్గొన్నారు.

## మాజీ మంత్రి గోపాలరాజు సేవలు చిరస్మరణీయం

**కార్వేటినగరం:** మాజీమంత్రి ఈవీ గోపాలరాజు సేవలు, చేపట్టిన అభివృద్ధి పనులు చిరస్మరణీయమైనవని సర్పంచి ధనంజయవర్మ అన్నారు. గాంధీభవన్ వృద్ధాశ్రమ.. వృద్ధులకు గోపాలరాజు జ్ఞాపకార్థం ఆయన కుటుంబీకుల ఆధ్వర్యంలో బుధవారం అన్నదానం నిర్వహించారు. కృష్ణాపురం ప్రాజెక్టు, డైట్, ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాల ఏర్పాటు ఘనత ఆయనకే దక్కిందన్నారు. కృష్ణాపురం ప్రాజెక్టు మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రాజు, పర్యవేక్షకుడు ప్రకాష్ పాల్గొన్నారు.

## యూరియా కొరత రానివ్వం: జేడీఏ

మాట్లాడుతున్న వ్యవసాయశాఖ జిల్లా అధికారి మురళి

**పెనుమూరు, న్యూస్‌టుడే:** జిల్లాలో రైతులకు అవసరమైన మేర యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టామని వ్యవసాయశాఖ జిల్లా అధికారి మురళి తెలిపారు. మండలంలోని గుంటిపల్లె రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులకు యూరియా అందజేసి ఆయన మాట్లాడారు. నానో యూరియాను ద్రవ రూపంలో వినియోగిస్తే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చని, సేంద్రియ వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. ఏడీఏ ఉమ, డీఆర్సీ అధికారిణి లక్ష్మీప్రసన్న, ఏవో సుహర్లత పాల్గొన్నారు. **ఐరాల:** పంటలకు యూరియాకు ప్రత్యామ్నాయంగా పచ్చరొట్టెను వినియోగించడంతో అధిక దిగుబడులు సాధ్యమవుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీ తెలిపారు. ఆత్మ, జిల్లా ఎరువాక కేంద్ర ఆధ్వర్యంలో ఎం.పైపల్లెలో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఏరువాక కేంద్ర ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి, ఏడీఏ ఉమ, ఐరాల ఏవో సుధాకర్, రైతులు పాల్గొన్నారు.

## అవగాహనతో పంటలు సాగు చేయాలి

**తవణంపల్లె:** రైతులు అవగాహనతో పంటలు సాగు చేయాలని జిల్లా ఏరువాక కేంద్రం కో-ఆర్డినేటర్ రామక్రిష్ణారావు తెలిపారు. తెల్లగుండ్లపల్లె, పట్నం గ్రామ సమీపంలోని మామిడి, కంది, మిరప, వేరుసెనగ పంటలను బుధవారం పరిశీలించారు. ఏడీఏ ఉమ, వాసు, ఏవో వందన, ఏఈవోలు కుసుమ, గీత పాల్గొన్నారు. **గంగాధరనెల్లూరు:** ఉద్యాన పంటల్లో సేంద్రియ ఎరువుల వినియోగంతోనే దీర్ఘకాలంగా అధిక దిగుబడి వస్తుందని ఆర్‌హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ భానుమూర్తి రైతులకు సూచించారు. మామిడి, చీని, కొబ్బరితోటల్లో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై ఆత్మ రైతులకు బుధవారం జీడీనెల్లూరులో జరిగిన శిక్షణలో ఆయన మాట్లాడారు. నగరి ఏడీఏ కవిత, ఏవోలు భవాని, కుసుమ, ఢిల్లీప్రసాద్, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

## గుంతల మార్గం.. ప్రమాదాలకు నిలయం



మండల పరిధిలోని 9వ మైలు వద్ద నుంచి నెట్టేరి కూడలి వరకు నగరి-నాగలాపురం రోడ్డులో భారీ గుంతలు ఏర్పడ్డాయి. తారు రోడ్డులో ఉన్న కంకర గుంతల్లోకి చేరింది. వాహనచోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. టైర్లు గుంతల్లోనే ఇరుక్కుపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆధునికీకరణ పనులకు రూ.4.2 కోట్లు నిధులు మంజూరైనట్లు ఆర్‌అండ్‌బీ శాఖ డీఈఈ సుజాత తెలిపారు. **- న్యూస్‌టుడే, నింద్ర**

## కాలనీకి వెళ్లాలంటే కష్టాలే మరి..!



మండల పరిధి పొలకల పంచాయతీ యల్లంపల్లె ఎస్టీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమైంది. దారి చాలా ఇరుగ్గా ఉంది. ఇక్కడ ప్రయాణించాలంటే నిత్యం కష్టాలు, ప్రమాదాలు తప్పవు. ఈ రహదారిని విస్తరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. మంగళవారం స్థానికులు ఇదే దారిలో యల్లంపల్లె గ్రామానికి చెందిన రైతు బాబునాయుడు ట్రాక్టర్‌పై వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పొలాల్లోకి బోల్తా పడింది. ఘటనలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- ఐరాల, న్యూస్‌టుడే**

## తాగునీటి సరఫరాకు అంతరాయం

**నగరి, న్యూస్‌టుడే:** సత్రవాడ వద్ద రాజగుంట సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి నగరి పట్టణానికి తాగునీటిని అందించే ప్రధాన పైపులైన్ మరమ్మతుకు గురవడంతో, ఈ నెల పదో తేదీ వరకు పట్టణంలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ రవీంద్రరెడ్డి తెలిపారు. నాలుగు రోజులుగా పనులు చేస్తున్నామని, మరో మూడ్రోజులు పడుతుందని, ప్రజలు ఈ అంతరాయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.

## స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ

**నగరి:** ఎస్టీయూ ఆధ్వర్యంలో ఎస్ఎస్‌సీ స్టడీ మెటీరియల్‌ను బుధవారం ఎంఈవో శ్రీదేవి ఆవిష్కరించారు. దీన్ని మండలంలోని ఉన్నతపాఠశాలలకు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి పురుషోత్తం, అదనపు ప్రధాన కార్యదర్శి గిరిబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి మోహన్, డివిజనల్ కన్వీనర్ జి.లక్ష్మినారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు రమేష్, మండల అధ్యక్షుడు అయ్యప్పన్, ప్రధాన కార్యదర్శి వసంతకుమార్, ఆర్థిక కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు. ✦ **పాలసముద్రం:** పదిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికే పదో తరగతి విద్యార్థులకు ఎస్టీయూ స్టడీ మెటిరియల్ పంపిణీ చేశామని ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కోదండయ్య, మండల అధ్యక్షుడు వెంకటేశులు, ఎంఈవో రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. తిరుమలరాజుపురం, వెంగళరాజుకుప్పం, పాలసముద్రం, ఎస్ఆర్‌కండ్రిగ, ఆముదాల జడ్పీ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఈ మెటిరియల్ అందజేశారు. నాయకులు ప్రకాష్, నాగరాజు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.

కరుణ యాదవ్ కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే భానుప్రకాష్

## ఎమ్మెల్యే పరామర్శ

**పుత్తూరు, న్యూస్‌టుడే:** తడుకు సింగిల్ విండో అధ్యక్షుడు కరుణాయాదవ్ తండ్రి సుబ్రహ్మణ్యం రెండ్రోజుల క్రితం రైలు ఢీకొని మృతి చెందారు. వారి కుటుంబసభ్యులను బుధవారం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంజి మాధవయ్య, తెదేపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, పట్టణ తెదేపా అధ్యక్షుడు గాలి జీవరత్నం నాయుడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ యుగంధర్ ఉన్నారు.

## యువతతోనే దేశ భవిత


చిట్టిబాబు

**చిత్తూరు(క్రీడలు):** దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని విశ్రాంత డీవైఈవో చిట్టిబాబు అన్నారు. స్వామి వివేకానంద జయంతిని ముందస్తుగా బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. యశ్వంత్, లక్ష్మీనారాయణ, శివకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.

## సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

**కార్వేటినగరం:** సైబర్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై తేజస్విని కోరారు. స్థానిక ఎస్ఎల్ఎన్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సును బుధవారం నిర్వహించారు. కళాశాల డైరెక్టర్లు దిలీప్‌కుమార్, ధనంజయరెడ్డి, వెంకటేష్, పురుషోత్తం పాల్గొన్నారు.

భోజనం వడ్డిస్తున్న లయన్స్ ఇంటర్నేషనల్ సభ్యులు

## ఆకలిలేని సమాజాన్ని నిర్మిద్దాం

**చిత్తూరు(క్రీడలు), న్యూస్‌టుడే:** ఆకలిలేని సమాజ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని లయన్స్ ఇంటర్నేషనల్-చిత్తూరు సభ్యులు పిలుపునిచ్చారు. లయన్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 'ఆకలి ఉపశమన వారం'లో భాగంగా బుధవారం స్థానిక పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో నిర్వాసితులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు. సభ్యులు పార్థసారథి నాయుడు, సుబ్రహ్మణ్యం భాస్కర్, విజయకుమార్ పాల్గొన్నారు.

## జనసేన కాలమానిని ఆవిష్కరణ

**చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే:** రాష్ట్ర అభివృద్ధి కూటమి పార్టీల కలయికతోనే నెరవేరుతుందని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆరణి కవిత అన్నారు. పార్టీ 19వ డివిజన్ ఇన్‌ఛార్జి వనిత రూపొందించిన పార్టీ కాలమానిని బుధవారం చిత్తూరులో ఆవిష్కరించారు. మురళి, శశికాంత్, యుగంధర్, లోకేష్, గుణ పాల్గొన్నారు.

## చినబాబుకు సత్కారం

**పుత్తూరు :** అమరావతిలో ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్‌గా చినబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన్ను పుత్తూరు తెదేపా నాయకులు కలిసి సత్కరించారు. పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ధనపాల్, నాయకులు బాబునాయుడు, మురళీకృష్ణ, విక్కీరాయల్, అశోక్, జయచంద్ర, గోపీనాథ్, బీఎస్ హరికృష్ణ, ధనంజయయాదవ్ పాల్గొన్నారు. **నింద్ర:** ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు ప్రమాణస్వీకారం సందర్భంగా మంగళగిరిలోని ఆశాఖ కార్యాలయం వద్దకు నింద్ర మండల పరిధిలోని పలువురు తెదేపా నాయకులు చేరుకొని ఆయన్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర తెదేపా మాజీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు దశరథవాసు, ఎంపీపీ భాస్కర్‌రెడ్డి, నాయకులు లోకనాథనాయుడు, రమేష్ పాల్గొన్నారు.

## ప్రత్యేక ప్రతిభావంతులు

● క్రీడల్లో అందివచ్చిన ప్రోత్సాహం
● దివ్యాంగ విద్యార్థుల ఆదర్శం

**న్యూస్‌టుడే, పూతలపట్టు, చిత్తూరు విద్య**

సంకల్పం ఉంటే వైకల్యం అడ్డురాదని నిరూపించారీ పిల్లలు.. జిల్లాలోని దివ్యాంగ పిల్లలు తల్లిదండ్రుల ప్రోత్సాహం, సహిత ఉపాధ్యాయుల సూచనలతో జిల్లా స్థాయి పారా ఒలింపిక్ క్రీడా పోటీల్లో ఇటీవల చక్కగా రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.. అందివచ్చిన ప్రోత్సాహం, నిరంతర కృషితో వివిధ క్రీడల్లో రాణించి అందరిచే ఔరా అనిపించుకున్నారు.

### చిన్నబోయిన వైకల్యం..



యాదమరి మండలం కుక్కలపల్లెకి చెందిన యశ్వంత్ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. పుట్టకతో బాగా ఉన్నాడు. ఇటీవల ఎడమకాలిపై చిన్నగడ్డ ఏర్పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేసినా ప్రయోజనం లేక కాలు కొంతమేర తొలగించారు. తల్లిదండ్రులు ధనలక్ష్మి, బాలాజీ ధైర్యం చెప్పి ప్రోత్సహించడంతో పట్టుదలగా చదువుతున్నాడు. ప్రభుత్వం దివ్యాంగ పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సాహించాలనే సంకల్పంతో పారా ఒలింపిక్ పోటీలు నిర్వహించడానికి షెడ్యూల్ ప్రకటించడంతో 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నాడు. రెండు చేతులు, ఒక కాలితో(మూడు కాళ్లపై) పరుగు తీసి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

### కంటికి రెప్పలా..



వెదురుకుప్పం మండలం చెంచుగుడికి చెందిన సుశీల, మోహన్‌రెడ్డిల కుమార్తె కుసుమ మేధో వైకల్యంతో జన్మించింది. ఇప్పుడు ఏడో తరగతి చదువుతోంది. తరగతిలో మంచి మార్కులు సాధిస్తోంది. అండర్-17 పరుగు పందెంలో చక్కగా రాణించింది. పేద కుటుంబంలో పుట్టిన కుసుమను తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. క్రీడల్లో పాల్గొనేలా శిక్షణ ఇప్పిస్తుండటంతో చక్కగా రాణిస్తోంది.

### మొక్కవోని ధైర్యంతో..



బుద్ధిమాంద్య విభాగం అండర్-17 పరుగు పందెంలో గుడిపాల మండలం బోయపురానికి చెందిన భవ్య సత్తా చాటింది. తల్లిదండ్రులు విజయలక్ష్మి, సురేంద్ర కూలీలు. బుద్ధిమాంద్యంతో బిడ్డ పుట్టినా అధైర్యపడకుండా అన్నీ తామై తల్లిదండ్రులు చదివిస్తున్నారు. 100 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని చక్కటి ప్రతిభ చూపింది. ఇద్దరు పిల్లల్లో భవ్య బుద్ధిమాంద్యం కాగా.. మరొకరు చక్కగా ఉన్నారు. తల్లిదండ్రులు, భవిత కేంద్రంలోని ఉపాధ్యాయులు చెబుతున్న మాటలను తూచా తప్పక పాటిస్తోంది.

### వైకల్యానికి వెరవక..



మేధో వైకల్యంతో బాధపడుతున్న చిత్తూరులోని గంగనపల్లెకి చెందిన కుమారి, లోకేష్‌ల కుమార్తె హరిత పరుగు పందెం పోటీలో చక్కగా రాణించింది. ఎదుగుతున్నా అందుకు అనుగుణంగా మేధో సంపత్తి పెరగకపోవడంతో వైద్యులకు పలుమార్లు చూపినా ప్రయోజనం లేదు. దీంతో భవిత కేంద్రంలో శిక్షణ పొందుతోంది. పరుగు పందెంలో ప్రతిభ చూపి తానేమిటో నిరూపించింది.

(c) eenadu

## సూపర్‌వైజర్లు

సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
● ఆధార్ సూపర్‌వైజర్/ ఆపరేటర్: 282 పోస్టులు
**అర్హత:** ఇంటర్మీడియట్ లేదా రెండేళ్ల ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
**వయసు:** 18 ఏళ్ల పైన ఉండాలి.
**ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** జనవరి 31.
**వెబ్‌సైట్:** https://cscspv.in/

## ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), దిల్లీ.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
● సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 05
**అర్హత:** లా డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
**వేతనం:** నెలకు రూ.1,25,000. **ఎంపిక:** ఇంటర్వ్యూతో
**చిరునామా:** ఎస్‌పీ (అడ్మిన్), ఎన్ఐఏ, సీజీఓ కాంప్లెక్స్, లోధి రోడ్, దిల్లీ-110003.
**దరఖాస్తుకు చివరి తేదీ:** 13.01.2026
**వెబ్‌సైట్:** https://nia.gov.in/recruitment-notices

## ఎయిమ్స్‌లో

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రాయ్‌పుర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
● రిసెర్చ్ ఆఫీసర్ - 03
● రిసెర్చ్ నర్స్ - 37
● ఫీల్డ్ వర్కర్ - 01
**అర్హత:** సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ/ ఎంబీబీఎస్/ బీడీఎస్ /ఎంపీహెచ్‌తో పాటు పని అనుభవం.
**వయసు:** 45 ఏళ్లు మించకూడదు.
**వేతనం:** నెలకు రిసెర్చ్ ఆఫీసర్‌కు రూ.65,000. రిసెర్చ్ నర్స్‌కు రూ.30,600. ఫీల్డ్ వర్కర్‌కు రూ.25,000.
**ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 19.01.2026
**ఎంపిక:** ఇంటర్వ్యూతో
**వెబ్‌సైట్:** https://www.aiimsraipur.edu.in/index.php

ఉజ్వలమైన కెరియర్ అన్వేషణలో ఉన్నప్పుడు వికసించే రంగాన్ని గుర్తించడం మొదటి మెట్టు. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు. ఎంచుకున్న రంగంలో చోటు పొందేందుకు కావల్సిన మెట్లు ఎక్కడున్నాయో గుర్తించాలి. అపై ఒక్కో మెట్టు ఎక్కుతూ కలల కెరియర్‌ను చేరుకోవాలి.

ఉపాధి పథం నైపుణ్య సాధనం

# కోరిన కొలువుకు.. కోర్సే సిఫారసు!

శరవేగంగా ఎదుగుతోన్న సైబర్ సెక్యూరిటీ రంగం తగిన నిపుణుల కోసం నిరీక్షిస్తోంది. సైబర్ దాడులు, సైబర్ చౌర్యాలు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో చొరబాటు దారులు మూసేందుకు వృత్తి నిపుణుల అవసరం మరింతగా పెరుగుతోంది. అంటే ఇప్పటికిప్పుడు సైబర్ సెక్యూరిటీ రంగంలోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ప్లస్ టూ తర్వాత డిగ్రీ, పీజీ చేసేందుకు ఆరేళ్లు పడుతుంది. కాబట్టి ఈ రంగం అప్పటికే నిపుణులతో నిండిపోతుంది, మనకు చోటు దక్కదేమోనని బెంగ అవసరం లేదు. సైబర్ నేరగాళ్లు స్వైర విహారం చేస్తూ వేయి బాహువులతో కొత్త కొత్త వర్చువల్ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. అందువల్ల అప్పటికీ ప్రొఫెషనల్స్ అవసరం ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు.

### దారులెన్ని?

సైబర్ జగత్తులో విపత్తులను నిరోధించేందుకు నిర్ణయించుకున్న యువత వివిధ అస్త్ర శస్త్రాలు (కోర్సులు) సిద్ధం చేసుకోవాలి. అందుకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల నుంచి స్వల్పకాలిక డిప్లొమా కోర్సుల వరకూ అందుబాటులో ఉన్నాయి. సావకాశంగా సైబర్ సెక్యూరిటీ కెరియర్‌ను మలచుకునే అవకాశం ఉన్న వారికి డిగ్రీ కోర్సులు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకున్నవారు తక్కువ సమయంలో కనీస అవగాహన, పరిమిత నైపుణ్యాలు అలవర్చుకునేలా డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులూ అక్కరకు వస్తున్నాయి.

● **బీటెక్ సైబర్ సెక్యూరిటీ లేదా కంప్యూటర్ సైన్స్ (సైబర్ సెక్యూరిటీ):** కంప్యూటర్ సైన్స్‌లో శాస్త్ర విజ్ఞాన సామర్థ్యాలను నేర్పించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టును ఒక ప్రత్యేక అంశంగా చూపిస్తారు. దీనివల్ల కంప్యూటర్ సైన్స్ క్షేత్రంలో సైబర్ సెక్యూరిటీ ఆయుధ బలంతో సైబర్ శత్రువులను ఎదుర్కొనే శక్తి సంపాదిస్తారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్ వైపు వెళ్లని వాళ్లు సాధారణ డిగ్రీ కోర్సుతోనూ సైబర్ సెక్యూరిటీ ప్రత్యేక సబ్జెక్టుగా నేర్చుకొనే అవకాశం ఉంది.

● **బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ / డిజిటల్ సెక్యూరిటీ / ఫోరెన్సిక్:** ఈ కోర్సుల్లో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ దాడుల ముప్పు అవకాశాలు, ఒకవేళ దాడులు జరిగితే డిజిటల్ పరిశోధన అంశాలపై దృష్టి పెడతారు.

● **సైబర్ సెక్యూరిటీతో బీసీఏ:** పటిష్ఠమైన సైబర్ సెక్యూరిటీ పునాదులతో కంప్యూటర్ అప్లికేషన్స్‌ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోగలుగుతారు.

● **సైబర్ నేరాలు - చట్టాలు, ఫోరెన్సిక్ అకౌంటింగ్‌తో బీకామ్:** సైబర్ నేరగాళ్లు సంస్థల భద్రతా వలయాలను ఛేదించుకుని, చొరబడి ఆర్థికంగా దెబ్బతీస్తారు. సైబర్ నేరాల్లో సాంకేతిక అంశం ఒకటైతే, దాడుల వల్ల జరిగే నష్టాల ఆడిటింగ్, అకౌంటింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇప్పటికే డిగ్రీలు, పీజీలు దాటి వచ్చేసిన విద్యార్థులు ఈ రంగంలో రాణించాలనుకుంటే వారి కోసమూ స్వల్పకాలిక వ్యవధితో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులున్నాయి.

● **డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ:** వివిధ ప్రైవేట్ శిక్షణ సంస్థలు ఉపాధి ప్రధాన (జాబ్ ఓరియంటెడ్) లక్ష్యంగా డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రాథమికాంశాలు నేర్పించే ఈ తరహా డిప్లొమాలతో ఈ రంగంలో ప్రవేశ స్థాయి (ఎంట్రీ లెవల్) ఉద్యోగాలు పొందవచ్చు.

● **సర్టిఫికెట్ కోర్సులు:** సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టుపై ఆసక్తి ఉన్నవారు చేసేందుకు స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులను టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఐబీఎంలు అందిస్తున్నాయి. ప్రస్తుత సైబర్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న ముప్పులు, పరిష్కార సామర్థ్యాలపై ఈ కోర్సులు దృష్టి పెడుతున్నాయి. అందుకే ఇవి జాబ్ రెడీ కోర్సులుగా గుర్తింపు పొందాయి.

### కనీస విద్యార్హతలు

బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ మార్కులు, ఉమ్మడి ప్రవేశ పరీక్షలైన ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ ఆధారంగా సీట్లు ఇస్తారు. ఇతర కోర్సుల్లో ప్లస్ టూ స్థాయిలో 50 శాతం మార్కులతో ప్రవేశ అర్హత లభిస్తుంది.

### ఏం నేర్పుతారు?

ప్రస్తుతం సైబర్ దాడులు జరుగుతున్న తీరుతెన్నులు, సాధారణంగా డేటా భద్రతకు ఉండే రక్షణ వలయాలు, సాంకేతికంగా చొరబాట్లు జరగకుండా ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి? అన్న విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి సిలబస్ రూపకల్పన చేస్తారు. నెట్‌వర్క్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీల్లో మౌలిక అంశాలను ఈ కోర్సుల్లో భాగంగా బోధిస్తారు.

ఈ నైపుణ్యాలు నేర్చుకుంటే పరిగణనలోకి తీసుకునే పొజిషన్లు:
● సైబర్ సెక్యూరిటీ, అనలిస్ట్
● ఎథికల్ హ్యాకర్
● డిజిటల్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్
● నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్
● సెక్యూరిటీ కన్సల్టెంట్
● మాల్వేర్ అనలిస్ట్

### తాజా అభ్యర్థులకు రాజమార్గం

భారత్‌లో సైబర్ సెక్యూరిటీ రంగంలో భవిష్యత్తులో రానున్న 8 లక్షల ఉద్యోగాల్లో చోటు పొందాలంటే కొన్ని మౌలిక సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి.
● విండోస్, లినక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్‌పై పట్టు
● ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్, చొరబాటు గుర్తింపు సామర్థ్యం
● సైబర్ దాడుల ముప్పును తప్పించే స్కానర్స్‌పై అవగాహన ఉంటే అది అదనపు అర్హత అవుతుంది.

యస్.వి. సురేష్
సంపాదకుడు,
ఉద్యోగ సోపానం

# చదువు

■ e-mail: edc@eenadu.in

బీఎస్సీ (ఎంపీసీ) చదువుతున్నాను. ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్/ ఫారిన్ ట్రేడ్ స్పెషలైజేషన్‌తో ఎలాంటి అవకాశాలు ఉంటాయి. మేటి సంస్థలు, ప్రవేశ వివరాలు తెలపండి. - చంద్ర శేఖర్

## ఫారిన్ ట్రేడ్‌తో ఎలాంటి అవకాశాలు?

■ మ్యాథ్స్, ఫిజిక్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఉండే తార్కిక ఆలోచన, సంఖ్యలపై పట్టు, విశ్లేషణాత్మక సామర్థ్యం వ్యాపార రంగంలో చాలా అవసరం. అందుకే ఇటీవల కాలంలో ఇంజినీరింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుతున్న చాలా మంది విద్యార్థులు ఎంబీఏను కెరియర్‌గా ఎంచుకుంటున్నారు.

✦ కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఎగుమతులు, దిగుమతులు చేసే సంస్థల్లో ఎక్స్‌పోర్ట్స్ మేనేజర్, ఇంపోర్ట్ మేనేజర్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఆఫీసర్, ఫారిన్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి. బహుళ జాతి సంస్థల్లో గ్లోబల్ సోర్సింగ్, అంతర్జాతీయ కొనుగోళ్లు, సరఫరా నిర్వహణ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ట్రేడ్ ఫైనాన్స్, విదేశీ కరెన్సీ లావాదేవీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ నిర్వహణ లాంటి విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు ఉంటాయి. లాజిస్టిక్స్, షిప్పింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ రంగాల్లో కూడా ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది.

> “ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ వివిధ దేశాల మధ్య జరిగే వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ మార్కెటింగ్, విదేశీ కరెన్సీ లావాదేవీలు, గ్లోబల్ సరఫరా వ్యవస్థలు లాంటి అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తుంది. ఈ కోర్సులో అంతర్జాతీయ ఆర్థిక విధానాలు, వాణిజ్య ఒప్పందాలు, కస్టమ్స్ నిబంధనలు, షిప్పింగ్ విధానాలు అధ్యయనం చేస్తారు. దీని ద్వారా విద్యార్థికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది.”

✦ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం ప్రధానంగా జాతీయ స్థాయి పరీక్షలతో ఉంటుంది. దేశంలోని మేటి విద్యా సంస్థలు కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) స్కోరు ప్రతిభతో ఇంటర్వ్యూ నిర్వహించి, సీట్లు కేటాయిస్తున్నాయి. కొన్ని సంస్థలు సొంత పరీక్షలు, జాట్, మ్యాట్‌తోనూ అవకాశమిస్తున్నాయి.

✦ దేశంలో ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్‌కు పేరున్న సంస్థల్లో దిల్లీ, కోల్‌కతా, కాకినాడలలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇన్‌స్టిట్యూట్-పుణె, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-గురుగ్రామ్, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-గ్రేటర్ నోయిడా ముఖ్యమైనవి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

## దరఖాస్తు చేశారా?

☛ బెల్‌లో 119 ట్రైనీ ఇంజినీర్ ఖాళీలు
చివరి తేదీ: 09-01-2026

☛ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 అప్రెంటిస్ ఖాళీలు
చివరి తేదీ: 2026, జనవరి 10

## కరెంట్ అఫైర్స్

◆ భారత్‌కు చెందిన ఏ ప్రముఖ చెఫ్, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీతను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ (డబ్ల్యూఎఫ్‌పీఎఫ్) 2025 టాప్ అగ్రీ-ఫుడ్ మార్గదర్శకుల్లో ఒకరిగా గుర్తించింది? (డబ్ల్యూఎఫ్‌పీఎఫ్‌ను డాక్టర్ నార్మన్ బోర్లాగ్ 1986లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డెస్ మోయిన్స్‌లో ఉంది.)
జ: సంజీవ్ కపూర్



### మాదిరి ప్రశ్నలు

◆ భారత్, అమెరికాలు తమ రక్షణ బంధాలను బలోపేతం చేసుకునే దిశగా 2025, అక్టోబరు 31న ఎన్నేళ్లపాటు అమలులో ఉండే రక్షణ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి?
జ: పదేళ్లు (భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్‌ల మధ్య కౌలాలంపుర్‌లో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.)

మరింత సమాచారం

◆ ప్రపంచ నగరాల దినోత్సవాన్ని (వరల్డ్ సిటీస్ డే) ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (2014లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా నిర్వహించారు. 2025లో ఈ దినోత్సవాన్ని 'పీపుల్-సెంటర్డ్ స్మార్ట్ సిటీస్' అనే థీమ్‌తో నిర్వహించారు. 2025 దినోత్సవాన్ని అధికారికంగా కొలంబియా రాజధాని బొగోటాలో నిర్వహించారు.)
జ: అక్టోబరు 31

ఈనాడు ప్రతిభ
◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

## JUNIOR INTER Botany — MORPHOLOGY OF FLOWERING PLANTS

**1. Differentiate fibrous roots from adventitious roots.**
**A. Fibrous Roots:** Arise from base of the stem.
**e.g.:** Maize
**Adventitious Roots:** Arise from non radical parts.
**e.g.:** Ficus

**2. What is meant by pulvinus leaf base? In members of which angiospermic family do you find them?**
**A.** Swollen leaf base is called pulvinus.
**e.g.:** Leguminosae family

(2 Marks)

**3. How do dicots differ from monocots with respect to venation?**
**A. Dicots:** 1. Reticulate venation
2. Veinlets network or web like
**e.g.:** Hibiscus
**Monocots:** 1. Parallel venation
2. Veinlets parallel arranged **e.g.:** Musa

Final Exams-2026 IMPORTANT Q & A

**4. How is a pinnately compound leaf different from a palmately compound leaf? Explain with one example each.**
**A. Pinnately compound leaf:** 1. Leaflets arranged on either side of rachis. **e.g.:** Neem, Tamarind
**Palmately compound leaf:** 1. Leaflets arranged at the tip of petiole **e.g.:** Dolichos, Ceiba

**5. Differentiate between Racemose and Cymose inflorescence.**
**A. Racemose inflorescence:** 1. Peduncle grows indefinite period
2. Flowers arranged in acropetal manner
3. Flowers opens first at base of the peduncle
**e.g.:** Crotalaria, Dolichos
**Cymose inflorescence:** 1. Peduncle grows definite period
2. Flowers arranged in basipetal manner
3. Flowers opens first at tip of the peduncle
**e.g.:** Jasminum, Nerium

**6. What is meant by epipetalous condition? Give an example.**
**A.** Stamens attached to petals.
**e.g.:** Datura, Solanum

For more IMP Q & A

Writer: Chennakeshavulu

# సమష్టి ప్రగతికి సమున్నత ప్రమాణాలు!

పేదరికం, ఆకలి, అసమానతలు, పర్యావరణ క్షీణత, అందరికీ విద్య, ఆరోగ్యం, సమాజంలో శాంతి మొదలైనవన్నీ ఏ ఒక్క దేశానికో లేదా ఖండానికో పరిమితమైన సమస్యలు కావు. వీటి ప్రభావం వివిధ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఉంటుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల మధ్య సమతౌల్యత లేకపోతే జరిగే అభివృద్ధి దీర్ఘకాలంలో అనర్థదాయకంగా మారుతుంది. అందుకే వర్తమాన అవసరాలను తీరుస్తూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సహజ వనరులను, సురక్షిత ప్రపంచాన్ని అందించాలనే ఆశయంతో ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రూపొందించింది. భద్రమైన భవిష్యత్తును నిర్మించాలని నిర్దేశించే ఆ లక్ష్యాలను ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. అవి ఏమిటి? వాటి సాధనలో ప్రపంచంతో సహా భారత్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఒక్కో లక్ష్యాన్ని చేరడానికి సాయపడుతున్న కార్యక్రమాలనూ తెలుసుకోవాలి.

### సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరంలో నిర్దేశించిన మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ (ఎండీజీ) ద్వారా సాధించిన పాక్షిక విజయాలకు కొనసాగింపుగా 2015లో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ -ఎస్‌డీజీ) నిర్ణయించారు.

**ఎస్‌డీజీ-1 పేదరిక నిర్మూలన:** సామాజిక, ఆర్థిక సమస్యలకు ప్రధాన మూలం పేదరికం. అందుకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సాపేక్ష, నిరపేక్ష పేదరిక నిర్మూలనను తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 29 వేల మంది అయిదేళ్ల లోపు చిన్నారులు పేదరిక సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. డయేరియా, న్యుమోనియా, మలేరియా, హైపాక్సీయా ఇందుకు ప్రధాన కారణాలు. భారత జనాభాలో 27.5% పేదలు. మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

**ఎస్‌డీజీ-2 ఆహార భద్రత- ఆకలి నిర్మూలన:** ఈ లక్ష్యం కోసం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆహార పదార్థాలను అందించాలి. ప్రపంచవ్యాప్తంగా 26.4% ప్రజలకు సరైన ఆహార వసతులు లేవు. దేశంలో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 35.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

జనరల్ స్టడీస్ — పర్యావరణ అంశాలు

**ఎస్‌డీజీ-3 ఆరోగ్యం, సంక్షేమం:** ప్రజలందరికీ సరైన ఆరోగ్య సేవలు అందాలనేది దీని ధ్యేయం. ప్రస్తుతం 80% ప్రసవాలు సురక్షితంగా జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ క్షయ రోగుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే ఉండటం ఆందోళనకరం. దేశంలో 21 లక్షల మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులున్నారు. ఇందులో 42% మహిళలు.

**ఎస్‌డీజీ-4 నాణ్యమైన విద్య:** నైపుణ్య విద్యను అందించడం ఎస్‌డీజీ 4 ముఖ్య లక్ష్యం. ఘర్షణ వాతావరణ ప్రాంతాల్లో జీవించే 50%పైగా చిన్నారులు సరైన విద్య పొందట్లేదు. ప్రపంచవ్యాప్తంగా 103 మిలియన్ల చిన్నారులకు కనీస అక్షరాస్యత లేదు. వీరిలో 60% బాలికలే. దేశంలో ప్రతి 10 మంది చిన్నారుల్లో ఆరుగురికి కనీస గణిత సామర్థ్యాలు లేవు.

**ఎస్‌డీజీ-5 స్త్రీ, పురుష సమానత్వం:** ఈ లక్ష్య సాధన కోసమే బేటీ బచావో - బేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన, జననీ సురక్ష యోజన మొదలైన కార్యక్రమాలు అమలవుతున్నాయి. లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 14% మాత్రమే ఉండగా, పంచాయతీరాజ్ సంస్థల్లో 46% మేర మెరుగ్గా ఉంది.

**ఎస్‌డీజీ-6 రక్షిత నీరు, పారిశుద్ధ్యం:** ప్రపంచ జనాభాలో 18% వాటా ఉన్న భారతదేశంలో నీటివనరులు 4 శాతమే ఉన్నాయి. అపరిశుభ్రతతో ప్రబలే డయేరియాతో ఏటా లక్ష మంది చిన్నారులు మరణిస్తున్నారు. దాదాపుగా 50 మిలియన్ల ప్రజలు నీటి కొరత ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛభారత్ అభియాన్, జల్ జీవన్ మిషన్, నమామి గంగే పథకాలు ఈ లక్ష్య సాధనలో ఉపకరిస్తున్నాయి.

**ఎస్‌డీజీ-7 అటవీకరణ, స్వచ్ఛమైన శక్తి:** ఈ లక్ష్య సాధన ద్వారా అధునాతన ఇంధన వనరులను ప్రజలకు అందించాలనేది ఉద్దేశం. దేశంలో 100% గ్రామాలకు విద్యుత్తు సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నేషనల్ సోలార్ మిషన్ ఏర్పాటు, ఎల్ఈడీ బల్బుల వినియోగం ఇందులో భాగమే.

> “భారత్‌లో 15-49 సంవత్సరాల్లోపు మహిళల్లో 53% మంది ఎనీమియాతో బాధపడుతున్నారు. 80% పైగా పిల్లలకు కనీస పోషక స్థాయి లేదు. ఈ లోపాలను అధిగమించడానికి కేంద్రం మాతృత్వ వందన యోజన, పోషణ్ అభియాన్‌లను ప్రారంభించింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం కూడా ఎస్‌డీజీ-2 సాధించడానికి దోహదపడుతోంది.”

**ఎస్‌డీజీ-8 ఉపాధి, ఆర్థికాభివృద్ధి:** దేశంలో బాలకార్మికుల సంఖ్య 510 మిలియన్లు. నిరుద్యోగిత సగటున 6.9%. 2030 నాటికి ఎస్‌డీజీ-8 సాధించాలంటే దేశ జీడీపీ కనీసం ఏటా 7% పెరగాలి. ఉపాధి కల్పనకు జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్, 'వీబీ-జీ రామ్ జీ' పథకాలు ఉన్నాయి.

**ఎస్‌డీజీ-9 పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు:** 111 మిలియన్ల మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా మొదలైన కార్యక్రమాలతో 2030 నాటికి సుస్థిర పారిశ్రామికాభివృద్ధి సాధించాలని కేంద్రం నిర్ణయించింది.

**ఎస్‌డీజీ-10 అసమానతలు తగ్గించడం:** దేశంలో 27.5% ప్రజలు పేదరికంలో ఉన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు పెరిగాయి. 2030 నాటికి వాటిని తగ్గించడానికి అడుగున ఉన్న 50% జనాభాకు అన్ని అవకాశాలు ఇవ్వాలని ఎస్‌డీజీ-10 చెబుతోంది.

**ఎస్‌డీజీ-11 సుస్థిర నగరాలు, సముదాయాలు:** 2030కి 4.2 బిలియన్లు, 2050కి 416 మిలియన్ల మంది నగరాల్లో నివసించనున్నారు. దాని కోసం కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్, అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్, తదితర పథకాలను అమలు చేస్తోంది.

**ఎస్‌డీజీ-12 సుస్థిర వినియోగం, ఉత్పత్తి:** 2050కి ప్రపంచ జనాభా 960 కోట్లకు చేరవచ్చు. ఆహార, నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. పరిష్కారంగా సుస్థిర వినియోగం, ఉత్పత్తికి కేంద్రం పథకాలను అమలు చేస్తోంది.

**ఎస్‌డీజీ-13 శీతోష్ణస్థితి చర్యలు:** అడవుల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ భూమి పెరగడం భూ వాతావరణ మార్పులకు ఒక ప్రధాన కారణం. ఆ సహజ విపత్తులను అరికట్టడం ఎస్‌డీజీ-13లో భాగం. ఇందుకోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా తదితర పథకాలను అమలు చేస్తున్నారు.

**ఎస్‌డీజీ-14 జలాంతర జీవం:** జనాభాలో 13.36% సముద్ర తీరంలో నివసిస్తోంది. ఇందులో భాగంగానే దేశ 7,517 కి.మీ. తీరప్రాంత, సముద్ర జీవుల సంరక్షణ చర్యలను తీసుకుంటోంది.

**ఎస్‌డీజీ-15 భూమి మీద జీవం:** భూమిపై కనీసం 33% అడవులుండాలి. భారత్‌లో 24.1% ఉన్నాయి. 1401 జీవులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

**ఎస్‌డీజీ-16 శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు:** దేశంలో 35 మిలియన్ల పెండింగ్ కేసులున్నాయి. మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఏడాదికి 3,38,000 ఉంటున్నాయి. ఎస్‌డీజీ-16 లక్ష్యసాధనకు కేంద్రం న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తూ, వసతులు పెంచుతోంది.

**ఎస్‌డీజీ-17 ప్రపంచ భాగస్వామ్యం:** భారత విదేశీ అప్పు 521 బిలియన్ డాలర్లు. పరిణీత విదేశాంగ విధానంలో భాగంగా బ్రిక్స్, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్, సార్క్ కూటముల్లో ముఖ్య దేశంగా ఉంది.

రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్

(c) eenadu

పలమనేరు
•పలమనేరు • కుప్పం



## శివరామపురంలో వందశాతం ఆస్తి పన్ను వసూలు

**శాంతిపురం, న్యూస్‌టుడే:** మండల పరిధి శివ రామపురం పంచాయతీలో ఆస్తి పన్ను వసూళ్లను వందశాతం పూర్తి చేయడం అభినందనీయమని ఎంపీడీవో ప్రేమరాజ్‌కుమార్ పేర్కొన్నారు. బుధ వారం స్థానిక స్వర్ణగ్రామం కార్యాలయం వద్ద పన్ను చెల్లింపుదారులకు ఆన్‌లైన్ డిజిటల్ చెల్లింపు రసీదులను అందజేశారు. పంచాయతీ పరిధిలో 643 నివాసాలకు సంబంధించి.. రూ.1.57 లక్షల ఇంటి పన్నును చెల్లించిన స్థానికులను అభినందిం చారు. డిప్యూటీ ఎంపీడీవో ఈశ్వరన్న, నాయకులు ఆనందరెడ్డి, శేఖర్, నరసింహులు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

## భూ భద్రతే కూటమి ధ్యేయం

**పెద్దపంజాణి, న్యూస్‌టుడే:** భూ భద్రత కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం పెద్దవెలగటూరులో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో భవాని, తహసీల్దార్ హనుమంతు, ఎంపీ డీవో బాలాజీ, సింగిల్ విండో ఛైర్మన్ శ్రీరాములు, మాజీ ఎంపీ పీలు విజయభాస్కర్‌రెడ్డి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

## ఆలయ ఆదాయం రూ.7,42,000

**మదనపల్లె అర్బన్, న్యూస్‌టుడే:** స్థానిక దేవళంవీధిలోని శ్రీ ప్రసన్న వేంకటరమణ స్వామి వారి హుండీ లెక్కింపులో రూ. 7,42,000 సమకూరిందని ఆలయ ఈఓ రమణ తెలిపారు. జనవరి 1న వేడుకలు ఏర్పాటు చేయగా, ఇందులో సుమారు 60 వేల మంది భక్తులు దర్శించుకున్నారు

## రైతుల ఇక్కట్లకు వైకాపాయే కారణం

పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి

**పలమనేరు, న్యూస్‌టుడే:** రైతుల ఇక్కట్లకు వైకాపాయే ప్రభుత్వమే కారణమని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అమరనాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణం లోని మున్సిపల్ కార్యాలయంలో మీ భూమి మీ హక్కు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాడు పబ్లిసిటీ కోసం పాసు పుస్తకాలపై జగన్ బొమ్మలు వేసుకున్నారని.. నేడు రాజముద్రతో పుస్తకాలు అందిస్తున్నట్లు తెలిపారు.

## ఇంటి పట్టాలు మంజూరు

**పలమనేరు:** స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పీఎంఏవై పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 411 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి బుధవారం ఇంటి పట్టాలు మంజూరు చేశారు. ఇంటి స్థలాలతో పాటు గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థికసాయం అంది స్తుందన్నారు. కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి, హౌసింగ్ డీఈ రాములు, మెప్మా అధికారి బాబా, బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

## నిబంధనలు తప్పనిసరి

**పుంగనూరు, న్యూస్‌టుడే:** ప్రభుత్వ చౌకదుకాణదారులు ప్రభుత్వ నియమ, నిబంధనలు విధిగా పాటించాలని మదనపల్లె సబ్ కలెక్టరు చల్లా కల్యాణి ఆదేశించారు. బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీపై సమీక్షించారు. అనంతరం మేలుపట్ల చౌకదుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. డీలర్లు బోర్డుల ఏర్పాటు, సమయపాలన పాటించాలన్నారు. తహసీల్దారు రాము, ఆర్ఐ ఫణికుమార్ ఉన్నారు.

# కలుషిత నీరు.. తాగలేరు

◆ విజృంభిస్తున్న వ్యాధులు ◆ ఆందోళనలో ప్రజలు

**కుప్పం, పట్టణం, పలమనేరు, న్యూస్‌టుడే:** ఓ వైపు వాతావరణ పరిస్థితులు, మంచు కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. మరోవైపు అధికారుల అలసత్వంతో కలుషిత నీటిని తాగిన జనం ఆస్పత్రుల బాట పడుతున్నారు. పురపాలిక పరిధిలో పలు చోట్ల తాగునీరు కలుషితమవుతోంది. ప్రధానంగా పైపులైన్లు కాలువల్లో ఉండటంతో లీకేజీల కారణంగా నీరు కలుషితమవుతోంది. శుద్ధజలం కొనలేని జనాలు ఆ నీటినే తాగి రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో కూడా ట్యాంకుల ద్వారా సరఫరా అయ్యే నీరు కూడా రంగుమారి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.

పలమనేరులోని రాధాబంగళా వీధిలో

### గేట్ వాల్వులు

కుప్పం, పలమనేరు మున్సిపల్ పరిధిలోని వీధుల్లో చాలా చోట్ల గేట్ వాల్వులు కూడా మురుగు కాలువల పక్కనే ఉంటున్నాయి. వర్షాకాలంలో మురుగు, వర్షపు నీరు కలిసి ఈ గేట్ వాల్వులలో నిల్వ ఉంటోంది. దాంతో మంచి నీరు కూడా కలుషితమవుతోంది. ముఖ్యంగా పలమనేరులోని రాధాబంగళా వీధి, మదనపల్లె రోడ్డులోని ఎల్ఎం బ్యాంకు వెనుక వైపు నివాసాల వద్ద బోర్ల నుంచి నీరు కలుషితంగా వస్తోంది.

పురపాలిక పలమనేరు జనాభా 53 వేలు

కాలువల్లో వెళ్తున్న పైపులైన్ల ప్రాంతాలు: పల్లెవీధి, కిట్టన్నమిషన్ వీధి, లింగాయతీ వీధి, మదనపల్లె రోడ్డు, జవిళి వీధి, రంగాపురం

ఈ సమస్య.. ప్రాంతాల్లో విజయలక్ష్మి రోడ్డు, శాంతి లేఅవుట్, షికారీ, ఫిషర్ కాలనీలు, శీగలపల్లె రోడ్డు

పురపాలిక కుప్పం జనాభా 58 వేలు

### సమస్య పరిష్కరిస్తాం

ఇప్పటికే పలు ప్రాంతాల్లో మురుగు కాలువల వద్ద ఉన్న మంచినీటి పైపులైన్లను సరి చేశాం. చాలా చోట్ల ఆ ఇబ్బంది రాకుండా కట్టుదిట్టం చేశాం. మిగతా ప్రాంతాల్లో కూడా పరిశీలించి సమస్యను పరిష్కరిస్తాం. – శ్రీనివాసరావు, ఎన్వీ రమణారెడ్డి, కుప్పం, పలమనేరు కమిషనర్లు

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్, పక్కనే పీఎంకే ఉడా ఛైర్మన్ సురేష్‌బాబు

## సీఎం చంద్రబాబుతోనే కుప్పం అభివృద్ధి

**శాంతిపురం, న్యూస్‌టుడే:** సీఎం చంద్రబాబునాయుడు పాలనలోనే కుప్పం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పీఎంకే ఉడా ఛైర్మన్ సురేష్‌బాబు పేర్కొన్నారు. మండల పరిధి కూతేగానిపల్లె క్రాసు నుంచి దండికుప్పం వరకు రూ.2 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణాన్ని బుధవారం పూజ చేసి ప్రారంభించారు. మండల తెదేపా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉదయ్‌కుమార్, మంజునాథ్, మాజీ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు డైరెక్టర్ విశ్వనాథనాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు గోపాల్, సర్పంచి పుష్ప తదితరులు పాల్గొన్నారు.

## రాష్ట్రస్థాయి పోటీలకు రామకుప్పం ఉపాధ్యాయ జట్టు

విజేతలను సత్కరిస్తున్న ఎంఈవోలు, ఉపాధ్యాయులు

**రామకుప్పం, న్యూస్‌టుడే:** రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీలకు రామకుప్పం మండల ఉపాధ్యాయుల జట్టు ఎంపికైందని ఎంఈవోలు మల్లికార్జున, నారాయణ తెలిపారు. బుధవారం మండల వనరుల కేంద్రం వద్ద రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఉపాధ్యాయినులను ఎస్టీయూ, పీఆర్‌టీయూ, యూటీఎఫ్ నాయకులు సత్కరించారు. త్వరలో జరగనున్న రాష్ట్రస్థాయి త్రోబాల్ పోటీల్లో గెలుపొంది మండలానికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆదిశేషయ్య, భగవద్గీత పాల్గొన్నారు.

## ఈ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి

**శాంతిపురం, న్యూస్‌టుడే:** ప్రభుత్వ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ-సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిందిగా ఎంపీడీవో ప్రేమరాజ్‌కుమార్ కోరారు. బుధవారం అంగన్‌వాడీ, వెలుగు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్యాటరీ సైకిళ్లతో లభించే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలపాలన్నారు.

## 'మూడేళ్లలో పర్యాటక కేంద్రంగా మారుస్తాం'

**కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే:** రాబోయే మూడేళ్లలో కుప్పాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి తద్వారా ఆదాయం వచ్చేలా సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపుతున్నారని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం మండలం కంగుందిలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ... కుప్పంలో ఏనుగుల సంరక్షణ కేంద్రంతో పాటు కంగుందికోట, బేటరాయస్వామికొండ, మల్లప్ప కొండ తదితర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో ఆకర్షణగా ఉందన్నారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, రాష్ట్ర విద్యా సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ రాజశేఖర్, మండల అధ్యక్షులు రాజగోపాల్ పాల్గొన్నారు.

### జాతీయ రహదారిపై అంబులెన్స్

**పలమనేరు, న్యూస్‌టుడే:** రోడ్డు భద్రతలో భాగంగా జాతీయ రహదారిపై ప్రత్యేకంగా 1033 అంబులెన్స్ వాహనాన్ని అధికారులు సిద్ధం చేశారు. జాతీయ రహదారి 69లో నలగాంపల్లె నుంచి కర్ణాటక సరిహద్దులోని నంగలి వరకు రోడ్డు ప్రమాద బాధితుల రక్షణకు ఈ వాహనాన్ని ఉంచారు. పట్టణంలోని పలమనేరు బైపాస్ వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ఈ వాహనం ఉంటుంది.

### ఉందంతే.. పని చేయదంతే!

పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంచి నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంటు నిరుపయోగంగా ఉంది. దాదాపు 6 నెలల నుంచి ఈ ప్లాంటు పని చేయడంలేదు. కనీసం మరమ్మతు చేయడానికి అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో 600 మంది విద్యార్థులు పక్కనే ఉన్న సంపు నీటిని తాగాల్సి వస్తోంది. అధికారులు స్పందించి ప్లాంటును బాగు చేయించాల్సిన అవసరముంది.
– న్యూస్‌టుడే, పలమనేరు

### నిత్యం ఇదే వరస

పట్టణంలోని రంగమహల్ సర్కిల్ వద్ద నిత్యం వాహనాలు స్తంభించిపోతున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉండటం... ప్రతిరోజు సాయంత్రం సమయంలో పాఠశాల బస్సులు ఒకేసారి రావడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పలమనేరు

### అమ్మో.. గుర్రపు డెక్క

మండలంలోని చెన్నై-ముంబయి జాతీయ రహదారి కల్లుపల్లె సమీపంలోని పీతలకుంట చెరువు గుర్రపు డెక్కతో నిండిపోయింది. ఫలితంగా నీరు కలుషితమవుతోంది. చెరువంతా గుర్రపు డెక్క ఉండటంతో వ్యర్థాలు, ఇతర పదార్థాలు కదలక అక్కడే దుర్వాసన వస్తోంది.
– న్యూస్‌టుడే, పెద్దపంజాణి

### అడవి కాదు.. జగనన్న కాలనీ!

మండలంలోని పచ్చారమాకులపల్లె సమీపంలో వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోకపోవడంతో చిట్టడవిని తలపిస్తోంది. నాడు చేపట్టిన ఇళ్ల పనులు నేటికీ పూర్తి కాలేదు. మౌలిక వసతులు కల్పించకపోవడంతో నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.
– న్యూస్‌టుడే, పెద్దపంజాణి

## పారదర్శక పాలన సాగాలి

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు

**వి.కోట, న్యూస్‌టుడే:** ప్రభుత్వ, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందించాలని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యువరాజ్ అధ్యక్షతన బుధవారం సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రాజముద్రతో కూడిన పాసుపుస్తకాలు అందజేస్తున్నట్లు తహసీల్దార్ ఉదయ్‌సంతోష్ పేర్కొన్నారు. వైద్య సిబ్బంది రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఎంపీపీ కోరారు. పశువైద్య సిబ్బంది లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు తమీమ్, లక్ష్మణ్‌రెడ్డి పాల్గొన్నారు.

పాసుపుస్తకాన్ని అందిస్తున్న రాజగోపాల్, రెస్కో డైరెక్టర్ మురళి

## ములకలపల్లెలో పాసుపుస్తకాల పంపిణీ

**కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే:** ములకలపల్లెలో తహసీల్దారు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెదేపా మండల అధ్యక్షులు రాజగోపాల్, రెస్కో డైరెక్టర్ మురళి, నాయకులు పళని, కనకరాజ పాల్గొన్నారు.

## రైతుల భద్రత కోసమే రాజముద్ర పాసుపుస్తకాలు

**కల్లూరు, న్యూస్‌టుడే:** మనభూమి- మన హక్కు కల్పించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం గ్రామాల్లో రీసర్వే చేయించి ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తోందని పుంగనూరు నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఎల్లంకివారిపల్లెలో 200 మందికి పుస్తకాలు అందించి మాట్లాడారు. జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దారు జయసింహ, ఎంపీడీవో రాజశేఖర్‌బాబు పాల్గొన్నారు.

పట్టాదారు పాసుపుస్తకం పంపిణీ చేస్తున్న చల్లాబాబు

## యువతే పార్టీకి బలం

**కుప్పం పట్టణం, న్యూస్‌టుడే:** యువతే తెదేపాకు బలమని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో బుధవారం మండల తెలుగు యువత అధ్యక్షుడు కనకరాజ్ ఆధ్వర్యంలో మండల తెలుగు యువత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంతో పాటు కుప్పం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా ఛైర్మన్ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

## 'విద్యతోనే అభివృద్ధి'

భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈవో రాజేంద్ర ప్రసాద్

**కుప్పం పట్టణం, న్యూస్‌టుడే:** విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా విద్యా శాఖాధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి వంద రోజుల ప్రణాళిక పర్యవేక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. పరీక్షలపై పలు సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి తనిఖీ చేశారు. మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## మామిడి రైతులకు రాయితీతో ప్లాస్టిక్ క్రేట్లు

**బంగారుపాళ్యం:** మామిడి రైతులకు ఒక్కొక్క ప్లాస్టిక్ క్రేట్ రూ.120 రాయితీతో అందుబాటులో ఉందని మండల ఉద్యానశాఖ అధికారిణి సాగరిక బుధవారం తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్ఠంగా రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి 250 క్రేట్లు అందజేస్తామని చెప్పారు.

## బేలుపల్లెలో పట్టపగలే చోరీ

**బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే:** మండలంలోని బేలుపల్లెలో మంగళవారం పట్టపగలే చోరీకి గురైన ఘటనపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన నారాయణప్ప మంగళవారం ఇంటికి తాళం వేసి పొలానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి తలుపు తెరచి ఉండటంతో అనుమానం వచ్చి ఇంట్లో గమనించగా చోరీ జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని 50 గ్రాముల బంగారం, రూ.15 వేలు నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు తెలియజేశారు. సీఐ పరశురాముడు, ఎస్సై చందనప్రియ బుధవారం గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు.

## జూదరుల అరెస్టు

**శాంతిపురం:** మండల పరిధి నాయనపల్లె సమీపంలో జూద స్థావరంపై దాడులు చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై నరేష్ బుధవారం తెలిపారు.

## పిల్లలపై జాగ్రత్త అవసరం

**రామకుప్పం, న్యూస్‌టుడే:** శీతాకాలంలో ఐదేళ్ల లోపు పిల్లల్ని అతి జాగ్రత్తగా చూసుకోవాలని విజిలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి పూజిత పేర్కొన్నారు. బుధవారం పీహెచ్‌సీలో నిమోనియాపై ప్రజలకు, బాలింతలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ బాలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

## తెదేపా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పట్రనారాయణాచారి

**రామకుప్పం, న్యూస్‌టుడే:** తెదేపా జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా పట్రనారాయణాచారి నియమితులయ్యారు. జిల్లా కమిటీని విస్తరించి మరికొంత మందికి స్థానం కల్పించడంలో భాగంగా పట్రనారాయణాచారిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నంకు కృతజ్ఞతలు తెలిపారు.

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
పలమనేరు: 80085 74580
కుప్పం పట్టణం: 80085 73490
పుంగనూరు: 80085 74622

**పలమనేరు:** సమస్య: పట్టణంలోని కాకతోపులో ఎద్దుల చెరువు సమీపంలో కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్వాసన వేస్తోంది. – ముజాఫర్

**సమాధానం:** సిబ్బందిని పంపి కాలువలు శుభ్రం చేయిస్తాం. – ఎన్వీ రమణారెడ్డి, కమిషనర్

**కుప్పం పట్టణం, న్యూస్‌టుడే:** సమస్య: పట్టణంలోని ప్యాలెస్ రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన వీధి దీపాలు పలు చోట్ల వెలుగడం లేదు. – భాగ్యరాజ్, కుప్పం

**సమాధానం:** వీధి దీపాలను బాగు చేయించి, సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాసరావు, కమిషనర్

## రోడ్డు నియమాలు పాటించాలి

**పుంగనూరు, న్యూస్‌టుడే:** రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నియమాలు పాటించాలని ఎమ్వీఐ సుప్రియ కోరారు. బుధవారం స్థానిక అన్న క్యాంటీన్ నుంచి ఎన్టీఆర్ కూడలి వరకు విద్యార్థులతో కలసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. 37వ జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు.

## నేటి నుంచి యూరియా పంపిణీ

**సదుం, న్యూస్‌టుడే:** మండలంలోని రైతులకు గురువారం నుంచి యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏవో జ్యోతి ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఎర్రాతివారిపల్లె- 400 బస్తాలు, తిమ్మనాయనిపల్లి- 300 బస్తాలు, నడిగడ్డ -440, శనివారం అమ్మగారిపల్లె -250, పాలమంద 250 బస్తాల యూరియాను పంపిణీ చేస్తామన్నారు.

## శబరిమలలో కుప్పం నాదస్వర కళాకారుల ప్రదర్శన

**కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే:** కేరళలోని శబరిమలలో మంగళవారం రాత్రి కుప్పం మండలం మల్లానూరుకు చెందిన నాదస్వర కళాకారుడు జనార్దన్ ఆధ్వర్యంలో నాదస్వర కచ్చేరి నిర్వహించారు. కుప్పానికి చెందిన నాదస్వర కళాకారులకు శబరిమలలో ప్రదర్శించే అవకాశం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

## కాలువలు శుభ్రం

స్పందనకు వందనం

**పలమనేరు, న్యూస్‌టుడే:** పట్టణంలోని అంకిశెట్టివీధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కాలువల్లో పేరుకుపోయిన మురుగును తొలగించారు. అలాగే వీధిలో దోమల నివారణకు ఫాగింగ్ చేశారు.

# నిధులొచ్చాయ్..!

✦ ఎనిమిదేళ్ల తర్వాత పనులు

**బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే:** వైకాపా ప్రభుత్వం అంగన్‌వాడీ భవన నిర్మాణాలను పూర్తిగా విస్మరించడంతో పిల్లలకు శాపంగా మారింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు సమకూర్చాలనే లక్ష్యంతో గతంలో తెదేపా ప్రభుత్వం పక్కా భవనాలు మంజూరు చేసింది. 2017-2018లో ప్రారంభించిన అంగన్‌వాడీ భవనాలు వివిధ దశల్లో ఆగిపోయాయి. వైకాపా అధికారంలోకి రాగా గుత్తేదారులకు బిల్లులు చెల్లించక ఎనిమిదేళ్లుగా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి.

పలమనేరు నియోజకవర్గ పరిధిలో 332 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా... వంద కేంద్రాలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. 27 భవనాలు నిధుల కొరతతో అభివృద్ధికి నోచుకోక అసంపూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి నాడు ఆగిన అంగన్‌వాడీ భవనాలకు నిధులు తీసుకొచ్చారు. నిధులు మంజూరు కావడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

నిర్మాణ పనులు జరుగుతున్న ఈ అంగన్‌వాడీ భవనం బైరెడ్డిపల్లె మండలం శెట్టిపల్లె గ్రామంలోనిది. ఎనిమిదేళ్ల క్రితం ప్రభుత్వం నూతన అంగన్‌వాడీ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేసింది. అప్పట్లో 60 శాతం నిర్మాణ పనులు పూర్తికావచ్చాయి. గుత్తేదారుకు బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అసంపూర్తి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.

### వివరాలిలా..

◆ 2017లో మంజూరై ఆగిన అంగన్‌వాడీ భవన నిర్మాణాలు: 27 ◆ ప్రస్తుతం నిధులు మంజూరైన అంగన్‌వాడీ భవనాలు: 15 ◆ 15 భవనాలకు మంజూరైన నిధులు: రూ.75 లక్షలు

### పనులు వేగవంతం చేస్తున్నాం

గతంలో ఆగిన అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నాం. పనులు త్వరగా పూర్తి చేసేలా గుత్తేదారులకు ఆదేశాలిచ్చాం. మండలానికి మూడు భవనాలు చొప్పున నియోజకవర్గంలో 15 భవనాల నిర్మాణాలకు నిధులొచ్చాయి.
- విద్యాసాగర్, ఏఈ, పీఆర్, బైరెడ్డిపల్లె

## రెండోరోజు కొనసాగిన ధర్నా

**కుప్పం పట్టణం, న్యూస్‌టుడే:** కుప్పం ఆర్టీసీ డిపో ఎదుట ఎన్ఎంయూ నాయకులు చేపట్టిన ధర్నా బుధవారం రెండో రోజు కొనసాగింది. కార్యక్రమంలో నాయకులు మునస్వామి, జయపాల్, రహ్మతుల్లా, మునెప్ప, ప్రసాద్ కుమార్, దిలీప్ పాల్గొన్నారు.



## సేవలు అభినందనీయం

**శాంతిపురం, న్యూస్‌టుడే:** మండల పరిధి రెడ్లపల్లె అంగన్‌వాడీ కార్యకర్తగా సునందమ్మ 33 ఏళ్ల పాటు అందించిన సేవలు అభినందనీయమని సీడీపీవో కల్పన పేర్కొన్నారు. సునందమ్మ ఉద్యోగ విరమణ సందర్భంగా.. మండల సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమెను సత్కరించారు. సూపర్‌వైజర్లు సుగుణమ్మ, సునంద, ద్రాక్షాయణి, రేవతి, శోభ పాల్గొన్నారు.

సునందమ్మను సత్కరిస్తున్న సీడీపీవో కల్పన, సూపర్‌వైజర్లు

## ఫోర్జరీపై కేసు

**పుంగనూరు గ్రామీణ, న్యూస్‌టుడే :** మండల పరిధి క్రిష్టాపురం గ్రామానికి చెందిన లేట్ రామయ్యకు చెందిన 8.64 ఎకరాల భూమిని చిన్న కుమారుడు విద్యాసాగర్ పత్రాలను ఫోర్జరీ చేసి విక్రయించడంతో అన్న ఆనంద్‌కుమార్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సబ్బురాయుడు తెలిపిన వివరాల మేరకు.. క్రిష్టాపురం గ్రామానికి చెందిన ఆనంద్‌కుమార్ అన్నకు తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసి విక్రయించాడు. దీంతో అమ్మిన వారు, కొన్నవారైన క్రిష్టాపురం గ్రామానికి చెందిన రెడ్డెమ్మ, రెడ్డెప్ప, శ్రీనివాసులపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

## ముందస్తు సంక్రాంతి సంబరాలు

**పలమనేరు, న్యూస్‌టుడే:** పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ముందస్తు సంక్రాంతి ఉత్సవాలను నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ వాతావరణం ఏర్పడేలా చేశారు. కళాశాల ఆవరణలో భోగి మంటలు వేశారు. ప్రిన్సిపల్ వెంకటేశులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

(c) eenadu

## 'ఈఎస్‌ఎల్'లో సత్తా చాటిన యువత

జీజీయూ మైదానంలో ఈఎస్‌ఎల్ జూనియర్స్ విభాగ తుదిపోరులో తలపడుతున్న జీబీఆర్ కళాశాల, గైట్ కళాశాలల జట్ల క్రీడాకారులు

**రాజానగరం, న్యూస్‌టుడే:** రాజమహేంద్రవరం సమీప జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజెంట్స్ ఈఎస్‌ఎల్- 2025 పోటీలు బుధవారం ముగిశాయి. గత కొన్ని రోజులుగా సాగిన మ్యాచ్‌లలో యువ క్రీడాకారులు సత్తా చాటారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' కృషి అభినందనీయమని ప్రశంసించారు. ముగింపు కార్యక్రమంలో జీఎస్‌ఎల్ వైద్య విద్యా సంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు, ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి, ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస సుబ్రహ్మణ్యం, జీజీయూ ప్రొ.వీసీ కె.వి.బి.రాజు, డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈనాడు క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు

# తొలగిన ముప్పు.. వదలని నిప్పు

- భారీ యంత్రాలను మోహరించిన ఓఎన్జీసీ నిపుణుల బృందం
- పూర్తి కట్టడికి వారం పడుతుందని అంచనా

మూడో రోజు ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది యత్నం

**ఈనాడు, అమలాపురం; న్యూస్‌టుడే, మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం:** మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో తలెత్తిన బ్లోఅవుట్ మంటలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చుట్టూ ఏకధాటిగా నీటిని విరజిమ్మడం, గ్యాస్ పీడన స్థాయి తగ్గి అగ్నికీలల ఉద్ధృతి కొంత క్షీణించింది. ఓఎన్జీసీ నిపుణుల బృందం పర్యవేక్షణలో ముందుగా బావి చుట్టూ కాలిపోయిన యంత్ర సామగ్రిని భారీ క్రేన్లతో బయటకు తరలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఓ రైతు పొలం మీదుగా రోడ్డు నిర్మించారు. అధునాతన యంత్రాలను మోహరించారు. గురువారం నుంచి విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని సమీక్షిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నాయి. గ్యాస్ లీకేజీని అరికట్టి బావిని మూసేయడానికి వారం లేదా పక్షం రోజులు పడుతుందని రీజనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీం (ఆర్‌సీఎంటీ) హెడ్ శ్రీహరి తెలిపారు.

ఘటనలో కాలిపోయిన భారీక్రేన్

### ఇళ్లకు చేరుకున్న బాధితులు..

పునరావాస కేంద్రాల్లోని ఇరుసుమండ, లక్కవరం వాసులు ఇళ్లకు చేరుకున్నారు. ప్రభుత్వ సాయం అందించేందుకు బాధితుల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. కాగా బుధవారం రాత్రి మళ్లీ బ్లోఅవుట్ మంటలు 20 మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్నాయి.

### ఒక్క నిమిషంలోనే అంతా..

ఓఎన్‌జీసీ సిబ్బంది ఒకరు ఆ రోజు ఏం జరిగిందో వివరించారు. 'మోరీ-5 బావిని డీప్ ఇండస్ట్రీస్ కంపెనీ నిర్వహిస్తోంది. పాతబావిలో మిగిలిన నిక్షేపాల వెలికితీతకు అవసరమైన డ్రిల్లింగ్ పూర్తిచేసి.. మంగళవారం నుంచి గ్యాస్ ఉత్పత్తి మొదలు పెట్టేందుకు సిద్ధంచేశారు. ఈ క్రమంలోనే గ్యాస్ లీకేజీని గుర్తించి కట్టడికి ప్రయత్నించారు. ఒక్క నిమిషంలోనే గ్యాస్ ఉవ్వెత్తున వ్యాపించి మంటలు అంటుకున్నాయి' అని తెలిపారు.

ఓఎన్జీసి రీజనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ సభ్యులతో అమలాపురం ఎంపీ హరీష్‌మాథుర్ తదితరులు

ఓఎన్జీసి సైట్ సమీపంలో వేడికి దగ్ధమైన వరిచేలో తెట్టులా తేలిన చమురు

### పండే అవకాశం లేదు

బావి చుట్టూ పరిసరాల్లో వ్యవసాయ పనులు చేయడానికి రైతులు భయపడుతున్నారు. గ్యాస్ లీకేజీతో సగం వరి నాట్లు వేసి వదిలేసిన పొలాలు అలానే ఉన్నాయి. ఇప్పుడు నాట్లు వేసినా పండే అవకాశం లేదని అంటున్నారు. పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా బావుల్లో రీడ్రిల్లింగ్ పనులు చేస్తున్నప్పుడు ఓఎన్జీసీ అధికారులు ప్రజలకు తెలియజేయాలని, రక్షణ చర్యలపై భరోసా ఇవ్వాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఎంపీ హరీష్ మాథుర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఓఎన్జీసీ నిపుణులతో మాట్లాడి త్వరితంగా బావిని పూడ్చేలా చూడాలని కోరారు.

### పీసీబీ బృందం పరిశీలన..

పీసీబీ, ఇతర అధికారుల బృందం విశాఖ నుంచి వచ్చి పరిశీలించింది. వాయు, జల, భూగర్భ కాలుష్యానికి ఎలాంటి అవకాశాలున్నాయో గమనించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పూర్వ డైరెక్టర్ వీఎస్‌ఆర్‌కే ప్రసాద్, పీసీబీ సీనియర్ పర్యావరణ ఇంజినీర్ కేవీరావు, సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్.వీరేంద్రకుమార్, విశ్రాంత వీసీ మురళీకృష్ణ ఉన్నారు.

## గ్యాస్ ఒత్తిడి సెం.మీ.కు 480 కేజీలు

**గత బ్లోఅవుట్ల కంటే ఇది చిన్నదే**

-'ఈనాడు'తో ఓఎన్జీసీ ఆర్‌సీఎంటీ హెడ్ శ్రీహరి

ముఖాముఖి

**ఈనాడు, అమలాపురం:** 'ఇరుసుమండ బ్లోఅవుట్ సమయంలో బావి నుంచి ఎగజిమ్మే గ్యాస్ ఒత్తిడి (ప్రెజర్) సెంటీమీటర్‌కు 480 కేజీల బరువు ఉంది. అంతటి ఒత్తిడిని తక్షణం నియంత్రించే శక్తి సాంకేతికంగా సాధ్యం కాదు. ఇంటిలో వాడే సిలిండర్ గ్యాస్ ఒత్తిడి సెం.మీ.కు 2 కేజీలు. అదుపు తప్పితే దానినే నియంత్రించలేం. ఇంత తీవ్రస్థాయిలో మంటలు ఎగసినప్పుడు ఆ పీడన స్థాయి తగ్గిన తర్వాతనే విపత్తు నిర్వహణ పనులు మొదలుపెట్టాలి' అని ఓఎన్జీసీ రీజనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీం(ఆర్‌సీఎంటీ) హెడ్ శ్రీహరి తెలిపారు. బుధవారం బ్లోఅవుట్ ప్రాంతంలో పర్యవేక్షిస్తున్న ఆయన 'ఈనాడు'తో మాట్లాడారు.

### ఎదుర్కొనేందుకు 4 బృందాలు

'చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత సమయంలో బ్లోఅవుట్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇవి గ్యాస్ కంటే చమురు బావుల్లో జరిగితేనే కష్టం. సమర్థంగా ఎదుర్కొనేందుకే ఓఎన్జీసీ నరసాపురం, వడోదర, ముంబయి, అసోంలోని శివసాగర్‌లో ఆర్‌సీఎంటీ బృందాలు ఏర్పాటుచేసింది. ఓఎన్జీసీలో ఇప్పటివరకు సుమారు 45 బ్లోఅవుట్లు జరగ్గా 25 చోట్ల స్వయంగా పాల్గొని నియంత్రించాం. 22 ఏళ్లుగా ఈ బృందంలో పనిచేస్తున్నాను. ఈనెల 18న గోవాలో నిజమైన బ్లోఅవుట్‌ను సృష్టించి కట్టడిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం.' అని శ్రీహరి తెలిపారు.

### ఆ తర్వాతే వెల్‌క్యాప్ పనులు

'ఇప్పటివరకు జరిగిన బ్లోఅవుట్‌లలో ఇరుసుమండలోది చిన్నదే. బావి చుట్టూ కాలిపోయిన సామగ్రిని తరలించి వెల్ క్యాప్ పనులు మొదలుపెడతాం. రిగ్ కాలిపోవడంతో మూతవేయడానికి సాధ్యం కాదు. బావి మొదలులో చిన్నపాటి క్యాపింగ్ చేసి మూత అమరుస్తాం. విపత్తుల బృందం బావి సమీపంలో నీటి చెరువును సృష్టించి నిరంతరం శీతలీకరణ చేయిస్తున్నాం. ఈనెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్నాను. ఆఖరి ఆపరేషన్ విజయవంతంగా, త్వరితగతంగా నిర్వహించేందుకు కృషిచేస్తున్నాం' అని పేర్కొన్నారు.

## ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ?

**పెద్దాపురం:** కట్టమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం, వారి కుటుంబ వ్యక్తిగత వివరాలను అడగడంపై అందిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖాధికారులు బుధవారం విచారణ జరిపినట్లు తెలిసింది. సంబంధిత బాలికలు, తల్లిదండ్రులను ఆరా తీసి, ఇద్దరు ఉపాధ్యాయులను విచారణ చేసినట్లు సమాచారం. దీనిపై ఉప విద్యాశాఖాధికారి ఈరంకి ప్రభాకరశర్మను వివరణ అడగ్గా, గ్రామస్థుల ద్వారా విషయం తెలిసిందని, విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

## వేడుక.. సాంస్కృతిక వీచిక

యానాం ప్రజా ఉత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు, స్థానిక కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాల్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. వైజాగ్‌కు చెందిన రాజశేఖర్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కోల్‌కతా పీఆర్ ఈవెంట్స్ ఫ్యాషన్ షో, గారడీ, నెల్లూరు కళాకారుల ప్రత్యేక ప్రదర్శన, రష్యన్ కళాకారుల నృత్యాలు, ర్యాంప్ వాక్ అలరించాయి. -న్యూస్‌టుడే, యానాం

## ఇంటర్ పరీక్షలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు

**అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే:** జిల్లాలో ఈ నెల ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని జేసీ నిశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష చేశారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతం నిఘా ఉంచాలన్నారు. కేంద్రాల్లోకి చరవాణులు, స్మార్ట్ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకుండా గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 25,907 మంది ఈ పరీక్షలకు హాజరవుతారన్నారు. 40 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

## మేమేమీ అడగం.. కట్టుకోండి దుకాణం

న్యూస్‌టుడే, పి.గన్నవరం

సాధారణంగా గ్రామాల్లో నిరుపేదలు రహదారుల వెంబడి చిన్నచిన్న బడ్డీకొట్లు పెట్టుకుని వివిధ వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందడం చూస్తుంటాం. వీరి పేరుతో కొతమంది బడాబాబులు జలవనరుల శాఖకు చెందిన ప్రధాన, పిల్ల కాలువలను చేర్చి ఉన్న ప్రభుత్వ స్థలాలను యథేచ్ఛగా ఆక్రమించుకుని బడ్డీలు పెట్టి ఆపై అద్దెలకు ఇచ్చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఈ దందా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. అధికారులు చూసినా నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

లంకలగన్నవరం వైపు రోడ్డు పొడవునా వెలిసిన కట్టడాలు

### ఎక్కువగా ఇక్కడే..

అంబాజీపేట-పి.గన్నవరం ర.భ.శాఖ రహదారి చెంతన ఉన్న కాలువగట్టు, దానిని చేర్చి ఉన్న గరుదేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన స్థలాలను ఆక్రమించేసి అనేకమంది దుకాణాలు ఏర్పాటు చేశారు. బడ్డీలు, ఇతర పక్కా కట్టడాలు కట్టేసి అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడక్టుకు ఇరువైపులా ఇదే పరిస్థితి నెలకొంది. పేదల పేరుతో ఆక్రమించి నెలవారీ డబ్బులు వసూలు చేస్తున్నారు. పి.గన్నవరం, లంకలగన్నవరం గ్రామాల్లో ఇలా సుమారు 30 పైబడి ఆక్రమంగా వెలిశాయి. వీటి ద్వారానే నెలకు రూ.50 వేల వరకు వసూలు చేసుకుంటున్నారు. తాను మొన్నటివరకు ఒకరు ఆక్రమించిన బడ్డీలో బార్బర్‌షాపు పెట్టుకుని నెలకు రూ.వెయ్యి చెల్లించానని, అతను ఖాళీ చేయమనడంతో దీనికి సమీపంలోనే మరొకరి షాపు తీసుకున్నట్లు ఓ వ్యక్తి తెలిపారు. వీటిపై అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

### అధికారి ఏమన్నారంటే..

ఆక్రమణదారులను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని జలవనరుల శాఖ డీఈఈ భూపతిరాజు రవిప్రసాద్‌రాజు స్పష్టం చేశారు. వీటిపై త్వరలో కార్యాచరణ చేపడతామని వివరించారు.

- తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ వంతెనపై బుధవారం వేకువజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేసినా ఫలితం లేదు.
- గత ఏడాది నవంబరులో కర్నూలులో జరిగిన ట్రావెల్స్ బస్ ప్రమాదంలో 20 మంది మృత్యువాత పడ్డారు. అందులోనివారు బయటపడేందుకు సైతం వీలుపడలేదు.

# ఏ బస్సులో ఏముందో..?

**పేలుడు స్వభావం ఉన్న సరకుల రవాణాపై కొరవడిన తనిఖీలు**

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం

ట్రావెల్స్ బస్సుల్లో పేలుడు స్వభావం ఉన్న వస్తువులు రవాణా చేయకూడదు. గతంలో జరిగిన కొన్ని ప్రమాదాల్లో ఆయా బస్సుల్లో వీటి ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే వెంటనే పోలీసులు, రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బస్సుల కండీషన్, ప్రమాద నివారణకు చేపట్టే చర్యలనే పరిశీలిస్తున్నారు. అందులో ఎలాంటి సరకులు రవాణా చేస్తున్నారో చూడటం లేదు. వీటిపై నిబంధనలు పాటించాల్సి ఉంది.

జిల్లా వ్యాప్తంగా సమీకృత తనిఖీలు చేపట్టినప్పుడు నిషేధిత, పేలుడు స్వభావం ఉన్న వస్తువులను గుర్తించవచ్చు. ఇలాంటివి ముందుగానే గుర్తించాలంటే

### సమీకృత తనిఖీలు ఎక్కడ..?

రవాణా, పోలీసు, అబ్కారీ, నార్కోటిక్స్, అటవీ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలి. ఇప్పటి వరకు ఇలా తనిఖీలు చేసిన దాఖలాలు జిల్లాలో కనిపించడం లేదు. రవాణా, పోలీసు వేర్వేరుగా మాత్రమే తనిఖీలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోని కార్గో కేంద్రాలను పోలీసులు ఇటీవల తనిఖీలు చేపట్టారు.

ప్రైవేటు బస్సును తనిఖీ చేస్తున్న మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్

### జిల్లాలో ఇలా..

జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 22 ఉంటే.. ఆర్టీసీ బస్సులు 28 వరకు రోజూ హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రైవేటు బస్సులను రవాణాశాఖ అధికారులు ప్రతివారం తనిఖీ చేస్తున్నారు. గతేడాది 610 కేసులు నమోదు చేసి రూ.44,26,350 జరిమానా విధించారు. 10 బస్సులను సీజ్ చేసి ఫిట్‌నెస్ రద్దు చేశారు.

### భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి

ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల భద్రతా ప్రమాణాలపై గతేడాది జనవరి నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టాం. 610 కేసులు నమోదు చేసి అపరాధరుసుం విధించాం. వాహన తనిఖీలు వరకు మాత్రమే మా పరిధి ఉంది. లగేజీల తనిఖీలు పోలీసులు చేపట్టాలి.

-దేవిశెట్టి శ్రీనివాసరావు, జిల్లా రవాణాధికారి

## బ్లోఅవుట్ బాధితుల వివరాల సర్వే

**మామిడికుదురు, మలికిపురం, న్యూస్‌టుడే:** ఇరుసుమండ బ్లోఅవుట్ బాధిత కుటుంబాల వివరాలను నమోదు చేసేందుకు అధికారుల బృందాలు బుధవారం కార్యాచరణ చేపట్టాయి. ఇరుసుమండ, లక్కవరం, గుబ్బల పాలెం పరిధి వసంతకాలనీలో పది బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. ఆయా కుటుంబాల్లోని సభ్యులు, ఆర్థిక స్థాయి, ఆధార్, రేషన్ కార్డుల నంబర్లు, పునరావాస కేంద్రంలో ఎంతమంది.. ఎన్ని రోజులు ఉన్నదీ వివరాలను సేకరించారు. వీరికి రూ.3 వేలు నగదు పరిహారంతో పాటు 50 కిలోల బియ్యం, 5 నిత్యావసర సరకులు అందజేసేందుకు నిర్ణయించినట్లు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రకటించారు. తమకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారంతా ఇళ్లకు చేరుకోవడంతో ఆయా గ్రామాల్లో జనసంచారం మొదలైంది. ఇళ్లలోని గ్యాస్ పొయ్యిలు వెలిగించుకోవడానికి, లైట్లు వేసుకోవడానికి భయమేస్తోందని వాపోయారు.

లక్కవరంలో వివరాలను నమోదు చేస్తున్న అధికారుల బృందం

## సంక్రాంతి కళ.. చిన్నారులు భళా

అంబాజీపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాల చిన్నారులు బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. గ్రామీణ నేపథ్యంలో ఇల్లు ఏర్పాటు చేశారు. రైతులు పంటలు పండించడానికి పడే పాట్లను నృత్యరూపంలో వివరించారు. గంగిరెద్దులు, జోడెడ్ల బళ్లు, ప్రభల ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల నుంచి అంబాజీపేట కూడలి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తులు ధరించి ఊరేగింపు చేపట్టారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

## చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం):** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా?
అధునాతన రోబోటిక్ సర్జరీతో మీ థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం
APEX HOSPITALS
ప్రకాష్ నగర్, రాజమండ్రి
Dr. Nitin Rimmalapudi, M.S. Robotic Surgeon
అపాయింటుమెంట్ కొరకు సంప్రదించండి
93 922 922 00
సోమవారం నుండి శనివారం

అమృతమూర్తికి అశ్రునివాళి

కీ॥శే॥ సంకురాత్రి గోపాలకృష్ణ గారు
మరణం: 30-12-2025
మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, అందరి మన్ననలు పొందిన మీరు మా నుండి దూరమైనందుకు మిక్కిలి చింతిస్తూ...
ముక్కోటి ఏకాదశి పర్వదినాన దైవసన్నిధికి చేరిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ, బాధాతప్త హృదయాలతో...
భార్య: భాగ్యలక్ష్మి
కుమార్తెలు: రజనీ కిరణ్, ప్రీతికృష్ణ - అల్లుళ్లు: డా॥ వైట్ల శ్రీరామ్, గుణ్ణం విద్యాసాగర్
మనవరాళ్లు: నిర్రితి, శ్రీక్రిష్వి, సహాస్వి
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు
పెద్దకార్యం: ది.10-1-2026 శనివారం, 50 బిల్డింగ్స్, భాస్కర్ నగర్, కాకినాడలోని మా స్వగృహమునందు జరుగును.

అమృతమూర్తికి అశ్రునివాళి

మమ్మల్ని ఆప్యాయత, అనురాగాలతో పెంచి, బంగారు భవితకు బాటలు వేసిన శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...
కుమారులు - కోడళ్లు
మెర్ల వీరయ్య చౌదరి - లక్ష్మీ బుల్లెమ్మ
మెర్ల అగస్త్యయ్య - విజయ సుబ్బలక్ష్మి
కుమార్తెలు - అల్లుళ్లు:
చల్లగళ్ళ బ్రహ్మావతి - Dr. C.N. Rao IFS (Retd.)
పొతూరి సూర్యకుమారి (లేటు) - వెంకట్రావు (లేటు)
మనుమలు, మనుమరాండ్రు
మునిమనుమలు, మునిమనుమరాండ్రు
ఇనిమనుమలు, ఇనిమనుమరాండ్రు
కీ॥శే॥ శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారు
W/o భాస్కరరావు గారు (లేటు)
జననం: 10-02-1922 మరణం: 05-01-2026
పెద్దకార్యం: ది. 15-01-2026 గురువారం వేలంగిలో మా స్వగృహము నందు జరుగును.

(c) eenadu

# హోరాహోరీగా తుది పోరు..

- ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2025 ఫైనల్స్
- విజేతలుగా జీబీఆర్, ఐడియల్ డిగ్రీ కళాశాల, జిల్లా క్రికెట్ అసోసియేషన్ మహిళా జట్లు



ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందుకున్న విజేతలు గొలుగూరి బాపిరాజు కళాశాల-అనపర్తి(జూనియర్స్), ఐడియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(సీనియర్స్), తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు (మహిళలు)

రాజానగరం, న్యూస్‌టుడే : ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ప్రజంట్స్ ఈనాడు స్పోర్ట్స్‌లీగ్ - 2025 పోటీల ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి బంతి వరకు ఏ జట్టు విజయం సాధిస్తుందో ఉత్కంఠగా అటు క్రీడాకారులు, ఇటు ప్రేక్షకులు ఎదురుచూశారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ) క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ - 2025 పోటీలు బుధవారంతో ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.

## ఆఖరి బంతికి జీబీఆర్ జయభేరి..

జూనియర్ విభాగంలో గైట్ పాలిటెక్నిక్ కళాశాల - జీబీఆర్ జూనియర్ కళాశాల మధ్య జరిగిన పోరులో గైట్ కళాశాల జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జీబీఆర్ కళాశాల జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 75 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఈ జట్టులో చైతన్య 22 బంతులకు 34 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ జట్టు ఆఖరి ఓవర్‌లో ఆరు బంతులకు మూడు పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బంతికి పరుగు ఏమీ రాలేదు. రెండో బంతికి ఒక పరుగు తీశారు. మూడు, నాలుగో బంతులకు పరుగులు రాలేదు. ఐదో బంతికి ఒక పరుగు చేయడంతో స్కోరు సమమైంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి విజయానికి అవసరమైన పరుగును సాధించి జీబీఆర్ జట్టు క్రీడాకారులు విజయానందంలో మునిగిపోయారు.

## డిగ్రీ కళాశాలదే 'ఐడియల్' విజయం

ఐడియల్ ఆర్ట్స్,సైన్స్ కళాశాల(కాకినాడ), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల(కాకినాడ) మధ్య జరిగిన ఇంజినీరింగ్ కళాశాల టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లతో ఎనిమిది వికెట్లు నష్టపోయి 74 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడియల్ ఆర్ట్స్, సైన్స్ కళాశాల జట్టు ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లతో విజయం సాధించడంతో క్రీడాకారులు సంబరాలు చేసుకుని ట్రోఫీని అందుకున్నారు.


EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

Medical Partner: GSL

District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు

FM Partner: ఈ FM Mee FM

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

Organised by ఈనాడు ఈతరం క్లబ్


## మహిళా విజేత జిల్లా క్రికెట్ సంఘం జట్టు..

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే హర్షవర్ధిని (4 వికెట్లు)

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: మహిళల విభాగంలో ఫైనల్స్ ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా మహిళా క్రికెట్ అసోసియేషన్, ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (దేవరపల్లి) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత జిల్లా క్రికెట్ సంఘం జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు 15 పరుగులకు ఆలౌట య్యారు. బ్యాటర్లు ఉమాదేవి 2 పరుగులు మినహా మిగతా వారందరూ డకౌట్లు కావడం కొసమెరుపు. జిల్లా క్రికెట్ సంఘం జట్టులోని హర్షవర్ధిని 1.4 ఓవర్లకు 4 వికెట్లు, సౌమ్యశ్రీ 2 ఓవర్లకు 3 వికెట్లు పడగొట్టడంతో ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జిల్లా మహిళా సంఘం జట్టు 2.4 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 16 పరుగులు సాధించి సునాయాసంగా విజయం సాధించింది. 4 వికెట్లు తీసిన హర్షవర్ధిణి ప్లేయర్ ఆఫ్ ద డేగా నిలిచారు.

### క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' పాత్ర భేష్

✦ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అతిథులు

రాజానగరం, న్యూస్‌టుడే : యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న 'ఈనాడు' కృషి అభినందనీయమని జీజీయూ ఛాన్సలర్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) అన్నారు. జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజంట్స్ ఈఎస్ఎల్ స్పోర్ట్స్ లీగ్ - 2025 పోటీలు బుధవారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో..

● జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వ్యక్తి ఆరోగ్యానికి క్రీడలు, జాగింగ్, యోగ, మెడిటేషన్ వంటివి చేయాలన్నారు. ఆటల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. క్రీడా పోటీలను ఈనాడు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ● జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఈనాడు యువతను క్రీడారంగంలో జాగృతం చేస్తోందన్నారు. 50 ఏళ్ల కిందట ఈనాడు పత్రికను ప్రారంభించి రామోజీరావు తెలుగు ప్రజలలో పత్రికను చదవాలనే కాంక్షను ప్రేరేపించారన్నారు. క్రికెట్ అంటే మానియా కాదని, శారీరక దారుఢ్యం, ధ్యానాన్ని పెంచే ఒక క్రీడగా యువతకు ఈనాడు నేర్పించిందన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ● ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి మాట్లాడుతూ.. పోటీల్లో కష్టనష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వరిస్తాయన్నారు. ఇందుకు భారత క్రికెట్ జట్టులో కాంబ్లీ, టెండూల్కర్ ఇద్దరూ ఒకే స్కూల్ నుంచి వచ్చి సమానంగా విజయాలు సాధించేవారని, అనంతర కాలంలో టెండూల్కర్ విజయశిఖరాలకు చేరుకున్నాడని దానిని స్ఫూర్తిగా తీసుకుని యువ క్రీడాకారులు మంచి మార్గంలో ముందుకు వెళ్తూ విజయాలు సాధించాలన్నారు. ● తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చేతి ద్వారా ఏర్పాటై ఒక వ్యవస్థగా రూపుదిద్దుకుని ఈనాడు, ఈటీవీ ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల నుంచి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చూపి ఐపీఎల్,రంజీ, భారత జట్టులో కూడా అవకాశాలు వచ్చి పాల్గొనాలని ఆకాంక్షించారు. ● ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ సంస్థ రాష్ట్ర స్పాన్సర్‌గా, జిల్లా స్పాన్సర్‌గా జీజీయూ (గైట్) ఉన్నారన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఈ పోటీల్లో 1100 జట్లు పాల్గొన్నాయని, జిల్లా స్థాయి పోటీల్లో ఇక్కడ విజేతలైన వారు ఇక్కడే నిర్వహించనున్న రీజనల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో రీజనల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు క్రీడామైదానాన్ని సమకూర్చిన చైతన్యరాజు, పోటీలు నిర్వహించిన అన్ని రోజులు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించిన డా.గన్ని భాస్కరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలైన జూనియర్స్, సీనియర్స్ బాలుర జట్టు, మహిళల జట్టుకు బహుమతులు అందజేశారు.

ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకుంటున్న రన్నర్స్ గైట్ కళాశాల(జూనియర్స్), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల (సీనియర్స్), ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (మహిళలు)

మ్యాచ్‌లో తలపడుతున్న మహిళా క్రికెటర్లు

# ముమ్మరంగా సీఎం సభావేదిక పనులు

● ఎస్పీతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యేలు వేగుళ్ల, నల్లమిల్లి

ఏర్పాట్లపై ఎస్పీ రాహుల్‌మీనాతో చర్చిస్తున్న ఎమ్మెల్యేలు వేగుళ్ల, నల్లమిల్లి

రాయవరం, న్యూస్‌టుడే: రాయవరంలో ఈనెల 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో సభావేదిక, హెలిప్యాడ్, గ్యాలరీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం రామ్‌నారాయణ్ లేఔట్‌లో సభా ప్రాంగణం వద్ద ఈవెంట్ సభ్యులు ఏర్పాట్లు చేపట్టారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పనులను పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ మేఘాస్వరూప్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్.కృష్ణానాయక్, రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్, తహసీల్దారు బీవీ భాస్కర్, ఎంపీడీవో ఎన్.కీర్తిస్పందన, రాయవరం గ్రామాభివృద్ధి కమిటీ ఛైర్మన్ వుండవిల్లి రాంబాబు, పార్టీ నాయకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం పర్యటన రూట్‌మ్యాప్, వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై పోలీసు, రెవెన్యూ, వైద్య, అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులతో ఇన్‌ఛార్జి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

## సీబాస్ అ'ధర'హో

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో సీబాస్(పండుగప్ప) చేప అదరహో అనిపించింది. 16 కిలోల బరువున్న ఈ చేపను వ్యాపారులు బుధవారం రూ.10,600కి వేలం పాటలో కొనుగోలు చేశారు. దీనిని శీతలీకరణ యంత్రంలో ఉంచి సంక్రాంతి పండగ సమయంలో విక్రయిస్తామని, ఆ రోజుల్లో మంచి ధర వస్తుందని వివరించారు.

పండుగప్ప చేపను చూపిస్తున్న మత్స్యకారుడు


## ప్రకటన

మా క్లయింటు అనపర్తి మండలం, అనపర్తి గ్రామ కాపురస్తులైన సత్తి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు సత్తి సతీష్ రెడ్డి గారు ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా, మా క్లైంటు తూర్పుగోదావరి జిల్లా అనగా ప్రస్తుత కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు సబుడి శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామపంచాయతీ, యరకాపురం గ్రామ తాలూకాలో చేరిన జిరాయితీ మెరక సర్వే నెంబరులు: 31-3, 32-4, 32-1a, 32-21, 32-3, 121, 120 లో గల మొత్తం 14 ఎకరాల 86 సెంట్ల భూమిని అనపర్తి రత్నారావు గారి కుమారుడు అనపర్తి రమేష్ చౌదరి దగ్గర నుండి హెచ్చు ధరకు కొనుటకు ప్రయత్నం చేయుచున్నారు. అలాగే ఇదివరలో పైన తెల్పిన సర్వేనెంబర్లలో గల సర్వే నెం.32-4లో గల ఎ.1-28 సెంట్లు భూమిని సాయి స్పందన ప్రైవేట్ ట్రస్ట్ వారు నుండి శ్రీనిది ట్రస్ట్ వారు కొనుగోలుచేసియున్నారు. తర్వాత ఆ ఎ.1.28 సెంట్లు భూమి రెండు మారకములు అయిన అనంతరం పైన తెలిపిన అనపర్తి రమేష్ చౌదరి గారు కొనుగోలుచేసియున్నారు. ప్రస్తుతం నాటినుండి నేటి వరకు అనపర్తి రమేష్ చౌదరి గారు స్వాధీనంలోనే ఉన్నది. వీరి నుండి నా క్లయింటు సత్తి సతీష్ రెడ్డి గారు పైన తెల్పిన మొత్తం య.14.86 సెంట్లు భూమిని కొనుటకు అంగీకారమైనది.

కావున సదరు పైన తెల్పిన రెండు ప్రతుల విషయంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరములు అనగా బ్యాంకు బాకీలు మరియు కోర్టు తగాదాలు మరియు ఇతర తగాదాలు ఉన్నను నేటి నుండి 15 రోజుల్లో ఈ అడ్రస్సుకు తెలియజేయవలసిందిగా కోరిప్రార్థిస్తున్నాను. లేనియెడల సదరు ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు లేని నిష్పేచి నిర్వివాద ఆస్తి అని మా క్లయింటు భావించి తదుపరి కార్యక్రమములు జరుపుటకు నిర్ణయించుకొనును. ఆ తదుపరి దీనిపై ఎవరు ఎటువంటి వాదనలు జరిపినను అవి ఏమియు మా క్లయింటును బైండు చేయనేరవని గ్రహించవలెను.

సత్తి సతీష్ రెడ్డి, Contact No: 9515994399, 9849548354

వందే విజయ రాజ్ కుమార్, B.A., B.Ed, L.L.B

అడ్వకేట్, D.No: 18-8-23/1, కో ఎక్సెల్ ఆఫీస్ బ్యాక్‌సైడ్, గణపతినగర్, సామర్లకోట. Pin: 533440, Cell: 8555051549, 9951063349


## మొదలైన సంగీత ఝరి

ముంగండలో గాత్రసంగీత సభ

పి.గన్నవరం: సౌరాష్ట్ర రాగంలో 'శ్రీమహాగణపతిని సేవింపరారే' కీర్తనతో శ్రీత్యాగరాజ ఆరాధన స్వర్ణోత్సవ గాత్ర సంగీత సభలు మొదలయ్యాయి. ముంగండలో శ్రీత్యాగరాజ ఆరాధన సమితి ఆధ్వర్యంలో బుధవారం ఈ ఉత్సవాలు సంగీతప్రియులను అలరించాయి. ఉదయం త్యాగరాజ స్వామి, రామచంద్రమూర్తులను రథంలో ఉంచి గామోత్సవం నిర్వహించారు. చింతామణి గణపతి మందిరంలో బెంగళూరు, విజయవాడ, శ్రీకాకుళం బృందాలతో సంగీత సభలు మొదలయ్యాయి.

## బ్లోఅవుట్ కష్టాలు.. చిత్రంలో ఒదిగి..

ఇరుసుమండ బ్లోఅవుట్ నేపథ్యంలో సమీపంలోని ప్రజల కష్టాలు, ఆందోళనను మలికిపురం గ్రామానికి చెందిన చిత్రకారుడు నల్లి సంగీత్ కళ్లకు కట్టినట్లు తన చిత్రంలో పొందుపరిచారు. సంఘటన జరిగినప్పుడు గ్రామస్థులు పరుగు పెడుతున్నట్లు, కన్నీళ్లతో ఆందోళన చెందుతున్నట్లు, కుటుంబాలు సామగ్రితో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నట్లు గీశారు. - న్యూస్‌టుడే, మలికిపురం

## సంక్రాంతి ప్రభల తయారీకి శ్రీకారం

తొండవరంలో ముహూర్తపు పూజలు చేస్తున్న కమిటీ సభ్యులు

అంబాజీపేట, న్యూస్‌టుడే: ప్రభల తయారీ పనులకు కోనసీమలో శ్రీకారం చుట్టారు. ఈ నెల 16న (కనుమ రోజున) జిల్లా వ్యాప్తంగా దాదాపు 175 గ్రామాల్లో ఉత్సవాలు జరుగుతాయి. వాకలగరువు, తొండవరం, సాకుర్రుగున్నేపల్లి కూడలికి రాష్ట్రంలోనే ఎత్తైన ప్రభలు తరలివస్తాయి. తొండవరంలో ఉత్సవ నిర్వాహకులు బుధవారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఏకాదశ రుద్రుల గ్రామాల్లో ఈ నెల 11 నుంచి పనులు చేపడతామని నిర్వాహకులు తెలిపారు.

## మంటల నియంత్రణకు చురుగ్గా కార్యాచరణ

● ఓఎన్‌జీసీ సంస్థ ప్రకటన విడుదల

మామిడికుదురు, న్యూస్‌టుడే: ఇరుసుమండలోని మోరి-5 బావిలో జరిగిన బ్లోఅవుట్ నియంత్రణకు సంబంధిత సాంకేతిక బృందం ద్వారా పురోగతి సాధిస్తున్నట్లు ఓఎన్‌జీసీ సంస్థ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే అక్కడ పీడన స్థాయి, ధ్వని, మంటల తీవ్రత చాలావరకు తగ్గిపోయాయని చెప్పింది. బావి చుట్టూ ఉన్న శిథిలాలను బయటకు తరలించేందుకు అప్రోచ్ ఏర్పాటు చేసి చర్యలు చేపట్టామంది. ఇది పూర్తయ్యాక నియంత్రణకు సంబంధించి అవసరమైన పరికరాలను అక్కడికి తరలిస్తామని, అనంతరం బావికి మూతవేసే కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొంది. నియంత్రణలో భాగంగా భద్రత, పర్యావరణానికి అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు చెప్పింది.

## పరిహారం చెల్లించాలని ఆందోళన

ఇరుసుమండ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్థులు

మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం, న్యూస్‌టుడే: తమకు భారీ నష్టపరిహారం చెల్లించాలని ఇరుసుమండ గ్రామ ప్రజలు ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబాలకు రూ.3 వేల నగదు, బియ్యం, పప్పు, పంచదార, నూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు తదితర నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రకటించారు. అర్హులను సర్వే చేసి గుర్తించడానికి ఆర్డీవో సూచనలతో బృందాలను నియమించారు. సమాచార సేకరణకు వీరంతా గ్రామంలోకి వెళ్లడంతో గ్రామస్థులు వ్యతిరేకించారు. గణన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సాయంత్రం పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. డ్రిల్లింగు సైట్‌లో అంత పెద్ద ప్రమాదం జరిగి తామెంత తల్లడిల్లిపోయామో అధికారులకు ఏం తెలుసని మండిపడ్డారు. ఏ అర్ధరాత్రి వేళో గ్యాస్ ఊరంతా ఆవరించి అగ్నిప్రమాదం జరిగితే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి రూ.లక్ష నష్టపరిహారంగా అందించాలని డిమాండ్ చేశారు. రెండు బావుల నుంచి భారీగా ఆదాయం పొందుతున్న ఓఎన్‌జీసీ సంస్థ తమ గ్రామాన్ని దత్తత తీసుకొని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. అంతకుముందు ఉదయం లక్కవరం గ్రామానికి చెందిన బాధితులు కొందరు ఆర్డీవో కె.మాధవికి వినతిపత్రం ఇచ్చారు. తమ గ్రామంలోని బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు.

### ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

| కొబ్బరి (క్వింటాళ్లలో) | ధర (రూ॥లలో) |
|---|---|
| కొత్తకొబ్బరి | 18,000 |
| కురిడీ (వెయ్యింటికి): | |
| పాతకాయ: గండేరా | 27,000 |
| గటగట | 25,000 |
| కొత్తకాయ: గండేరా | 26,000 |
| గటగట | 24,000 |
| నీటి కాయ (వెయ్యింటికి): | |
| పాత (ముక్కుడు) కాయ | 16,000-17,000 |
| కొత్త (పచ్చి) కాయ | 15,000-16,000 |
| కొబ్బరినూనె మార్కెట్: | |
| 15 కిలోలు | 5,000 |
| కిలో | 350 |

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

| | |
|---|---|
| ఫారంరేటు | 152-00 |
| రిటైల్ లైవ్ | 179-00 |
| డ్రెస్ట్ | 260-00 |
| స్కిన్‌లెస్ | 295-00 |

## నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

అంబాజీపేట, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఆర్ఎంపీ, పీఎంపీలకు మంచి గౌరవం ఉంటుందని, దాన్ని కాపాడుకుంటూనే ప్రజలకు వైద్యసేవలు అందించాలని పి.గన్నవరం సీఐ రుద్రరాజు భీమరాజు అన్నారు. కోనసీమ ఆర్ఎంపీ, పీఎంపీల సంక్షేమ సంఘ సమావేశం జిల్లా అధ్యక్షుడు కంబాల బాబూరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన సీఐ మాట్లాడారు. ఏ మాత్రం వైద్యపరిజ్ఞానం లేని వ్యక్తులు వైద్యసేవలు అందించడంతో రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందన్నారు. నకిలీ వైద్యుల సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఎండీ రఫీ, బి.నాగేశ్వరరావు, చిట్టిబాబు, రవి, రెడ్డి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

కార్యవర్గ సభ్యులకు సత్కారం


92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వా నేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఉభయగోదావరి జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి బ్యాంక్. ✆ 9396999669

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి ✆7386201191.

REAL ESTATE

FLAT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి సిటీలో అపార్ట్మెంట్ నందు 2nd ఫ్లోర్‌లో 3 BHK Flats అమ్మకమునకు ఉన్నవి. లిఫ్ట్, కార్స్ పార్కింగ్, జనరేటర్స్ కలవు. Cont: 82970 66516.

LAND FOR SALE

JAGGAMPETA

రాజమండ్రికి 30కి.మీ. దూరం మురారి గండేపల్లి మధ్య నేషనల్ హైవేకి చేర్చి 100అ॥ల రోడ్ ఫేసింగ్‌తో 60 సెంట్లు భూమి అమ్మకం. (నో బ్రోకర్స్), 9032988265.

PLOT FOR SALE

GENERAL

RJY: 2ఎ||కే ఒక సెంటు, ప్లాట్ సైజు 4+6+8 & మోర్, కోరుకొండ-గోకవరం మధ్య 4 లైన్ రోడ్ దగ్గర. ఈరేటు రేపు సండే వరకు, నెక్స్ రేటు ఛేంజ్. ✆ 7674833422

JOBS

Wanted Male Academic Principals Qualification Any Degree/ P.G. Age Limit: 30 to 45 Years, Must be Married. Salary: 30,000/- to 35,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. స్త్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

డొమెస్టిక్ కార్గో కొరియర్ సర్వీసెస్‌లో పర్మనెంట్‌గా కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.

TEAM MEMBERS కావలెను. తెలుగు, హిందీ మాట్లాడగలవారు Can work Offline/ Online. Contact: 98855 82788 - Viswaus

Hyd ఇంట్లో వంట చేయడానికి వంట మనిషి కావలెను. శాలరీ: 20-25k వసతి కూడా ఇవ్వబడును. సంప్ర. కాల్: 9490215936

కంప్యూటర్ ఆపరేటర్స్ (M/F) మరియు ANM, GNM, గైనిక్‌లో అనుభవంగల నర్సులు కావలెను. సంప్ర|| ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రకాష్‌నగర్ మెయిన్‌రోడ్, రాజమండ్రి.

రాజమండ్రిలో మాఆఫీస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F) & టెలికాలింగ్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. పాత సోమాలమ్మ గుడి రోడ్డు, దివ్య హాస్పిటల్ దగ్గర. Cont. Cell: 85006 44978, 93461 45948.

EENADU for Advertisement Contact: 8008597607

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE

WALK-IN INTERVIEW

SALES OFFICER

Experience: 0-3 Years

Qualification: 12th or Any Degree

Age: upto 27 years

Salary: Upto 2.7 LPA

Incentive: Best in the Industry

Location: Kakinada

12-234/B, Lakhsmi Complex, Dantu Vari Street, Suryaraopet, Kakinada-AP -533001

Murali Krishna 9030411112

Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-85 పై॥ అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


(c) eenadu

# రాజోలు

• రాజోలు • కొత్తపేట • పి.గన్నవరం

## కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యం

అయినవిల్లి, న్యూస్‌టుడే: హైస్కూల్ ప్లస్ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. బుధవారం నేదునూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో రూ.70 లక్షలతో నిర్మిచనున్న నూతన భవనానికి, గ్రామంలో రూ.50 లక్షలతో నిర్మించే డ్రెయినేజీ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంతరం స్థానిక ఎంపీటీసీ సభ్యుడు కళ్లేపల్లి వెంకటసుబ్బరాజు రూ.6 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రవేశ ద్వారాన్ని ఆయన ప్రారంభించారు. పాఠశాలలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సర్పంచి గుమ్మడి ప్రసాద్, ఎంపీటీసీ సభ్యుడు ఇండుగుల వెంకటరామయ్య, మాజీ ఎంపీపీ సలాది పుల్లయ్యనాయుడు పాల్గొన్నారు

## కొబ్బరి రైతులకు ఉచితంగా ఎరువులు

అంబాజీపేట, న్యూస్‌టుడే: పుల్లేటికుర్రుకు చెందిన కొబ్బరి రైతులు ఎరువుల కోసం విజయవాడలోని కొబ్బరి అభివృద్ధి బోర్డు అధికారులకు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. దీనికి సంబంధించిన బోర్డు డిప్యూటీ డైరెక్టర్ మంజునాథ్, అభివృద్ధి అధికారి శరత్ అనుమతి ఇచ్చినట్లు వ్యాఘ్రేశ్వర ఐక్యరైతు సంఘం అధ్యక్షుడు కొప్పిశెట్టి ఆనందవెంకటప్రసాద్ బుధవారం తెలిపారు. హెక్టారుకు సంవత్సరానికి రూ.21,000 విలువైన ఎరువులు 2 సంవత్సరాలకు ఉచితంగా అందించనున్నారు. గ్రామంలోని 130 హెక్టార్లలోని కొబ్బరి తోటలకు ఈ ఎరువులు ఉచితంగా అందిస్తారని చెప్పారు. ఈ నెల చివరిలో పంపిణీ చేస్తారని వివరించారు.

ముఖ్యమంత్రికి సమస్యలను వివరిస్తున్న ఎమ్మెల్యే బండారు

## వేట విరామ సమయంలో జీవనభృతి కల్పించండి

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: వేట విరామ సమయంలో అగ్నికుల క్షత్రియులకు జీవనభృతి కల్పించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కోరారు. మంగళవారం అమరావతిలో సీఎంని కలిసి నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వేట విరామ సమయంలో అగ్నికుల క్షత్రియులకు ఓఎన్‌జీసీ, గెయిల్, రిలయన్స్ తదితర సంస్థల నుంచి జీవనభృతి అందేవిధంగా చూడాలని కోరారు. రావులపాలెంలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, ఆత్రేయపురం పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణాలు, దళిత పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు, రాయితీలు విడుదల చేయాలన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి దరఖాస్తులను అందించినట్లు ఎమ్మెల్యే స్థానిక విలేకరులకు తెలియజేశారు.

ఇరుసుమండ గ్రామస్థులకు ఎమ్మెల్యే వరప్రసాద్ భరోసా

డ్రిల్లింగ్ గొట్టాలను భారీక్రేన్‌తో వాహనంపైకి తరలింపు

సంఘటనా స్థలంలో కాలిపోయిన యంత్రాలు

బ్లోఅవుట్ నియంత్రణలో పనిచేసే టార్క్ యూనిట్

## భయం లేదు.. ప్రభుత్వం ఆదుకుంటుంది

మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం, న్యూస్‌టుడే: బ్లోఅవుట్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. ఇరుసుమండ, లక్కవరం, వసంత కాలనీలకు చెందిన పలు కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుని ఇళ్లకు చేరుకున్న క్రమంలో బుధవారం ఆయన ఆ గ్రామాలకు వెళ్లి వారిని కలిశారు. ఘటన జరిగినప్పుడు తాము ఎంత ఆందోళన చెందామో ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గ్రామంలో ఇలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇరుసుమండలో మాదిరిగా ఓఎన్‌జీసీ బావులను పునరుద్ధరించడానికి(రీఓపెన్) ముందు తమకు సరైన సమాచారం ఇవ్వాలని, గట్టి బందోబస్తు చర్యలు ఉండాలని అధికారుల దృష్టికి తెచ్చినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్ట ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరానన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు రూ.3 వేల ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరకులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పునరావాస కేంద్రాల్లో తమను బాగా చూసుకున్నారని బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు.

నిపుణుడితో మాట్లాడుతున్న జన విజ్ఞాన వేదిక సభ్యులు

### జనవిజ్ఞాన వేదిక సభ్యుల సందర్శన

బ్లోఅవుట్ ఘటన ప్రాంతాన్ని జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సభ్యులు సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఓఎన్జీసీ నిపుణులు, గ్రామస్థులు, రైతులతో మాట్లాడారు. ఓఎన్జీసీ గ్రూపు జీఎం శ్రీహరితో మాట్లాడి ఓఎన్జీసీ కార్యకలాపాలతో ప్రజల్లో ఉన్న సందేహాలను వివరించారు. ఎక్కడ గ్యాస్ లీకయినా వెంటనే గుర్తించి అదుపు చేసేందుకు ఆటోమేటిక్ కంట్రోలు సిస్టం ఏర్పాటు చేసినట్లు శ్రీహరి చెప్పారన్నారు. వేదిక జిల్లా గౌరవాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పీవీవీ ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.

### నేతల పరామర్శ

లక్కవరం గ్రామంలోని బ్లోఅవుట్ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆ గ్రామస్థులు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొల్లపల్లి అమూల్యను కోరారు. ఇరుసుమండ సరిహద్దు నుంచి లక్కవరం గేటు కూడలి వరకు మాత్రమే ఉన్న 63 కుటుంబాల పేర్లు రాశారని, మట్టా వారి గ్రూపునకు ఎదురుగా ఉన్న కోడి పందేల దిబ్బ ప్రాంతంలోని కుటుంబాల పేర్లు కూడా జాబితాలో చేర్చి తమకు కూడా సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ ముదునూరి చినబాబు, మాజీ ఉపసర్పంచి వెంకట్రాజు, శ్రీనివాసరాజు, పండురాజు ఉన్నారు.

నూతన సభ్యులు వీరే..

## ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

రాజోలు: రాజోలు మండల ఎస్టీయూ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా పయిడిపర్తి వి.వి.సత్యనారాయణమూర్తి, అధ్యక్షుడిగా యెల్లమిల్లి వి.వి.ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా బయ్యా సంతోష్, ప్రధాన కార్యదర్శిగా గటిగంటి శ్రీనివాస్, అదనపు కార్యదర్శిగా తిరుమల బాలబాలాజీ ఎన్నికయ్యారు. వీరు రెండేళ్ల పాటు విధుల్లో ఉంటారని మండల సమన్వయ కమిటీ అధ్యక్షుడు రాపాక రామకృష్ణప్రసాద్ తెలిపారు. ఎంఈవోలు మనోహరం, ప్రసాదరావు పాల్గొన్నారు.

## పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా ప్రమాణస్వీకారం

పి.గన్నవరం: రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించిన అంబటి భూలక్ష్మి బుధవారం తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ముంగండ గ్రామానికి చెందిన ఆమె తెదేపా ఎంపీటీసీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రమాణస్వీకారానికి కూటమి నాయకులు పలువురు ఆమెతో పాటు తాడేపల్లి వెళ్లారు.

## ఆర్టీసీ డ్రైవర్లకు అప్రమత్తత అవసరం

రావులపాలెం పట్టణం, న్యూస్‌టుడే: బస్సులు నడిపే సమయంలో ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని రావులపాలెం డిపో మేనేజర్ వై.వి.ఎన్.కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రావులపాలెం బస్టాండ్‌లో మంగళవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అచ్యుతాంబ తదితరులు పాల్గొన్నారు.

## ఎస్సీ దుకాణ సముదాయానికి నిధులు

అంబాజీపేట: అంబాజీపేట పశువుల సంతలో ఉన్న ఎస్సీ దుకాణ సముదాయం పునఃనిర్మాణం కోసం రూ.40 లక్షలు మంజూరైనట్లు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం తెలిపారు. ఏళ్లతరబడి ఇక్కడి దుకాణ సముదాయం శిథిల స్థితికి చేరింది. దీన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ ఛైర్మన్ పెదపూడి విజయ్‌కుమార్, సర్పంచి నాగాబత్తుల శాంతకుమారి, కూటమి నేత నాగాబత్తుల వెంకటసుబ్బారావు తదితరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

## ప్రాణరక్షణ కల్పించాలి

రాజోలు: రాజోలులో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన యువతి అప్పన నాగప్రియ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని మానవహక్కుల వేదిక నాయకులు కోరారు. బాధిత కుటుంబాన్ని వారు బుధవారం పరామర్శించారు. మృతురాలి తండ్రి దొరబాబు, తల్లి రమణితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మానవహక్కుల వేదిక జిల్లా కార్యవర్గ సభ్యుడు ముత్యాల శ్రీనివాసరావు, తెన్నేటి నాగరాజు, గొల్ల బాబి, చిన్ని పాల్గొన్నారు.

రాజోలులో అవగాహన ర్యాలీ

## చిన్నారులపై దాడులు నివారిద్దాం

రాజోలు, న్యూస్‌టుడే: రాజోలు మండల పరిషత్ కార్యాలయం వద్ద తాటిపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో 'బాల బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, మానసిక, శారీరక ఎదుగుదలలో లోపాలు' అనే అంశంపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. వైద్యాధికారిణి ఎస్.దివ్యదర్శిని పలు అంశాలపై అవగాహన కల్పించారు. మానసిక వైద్యనిపుణులు సౌమ్య సమాజంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి వివరించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. అనంతరం అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదుర్గ, మీనాక్షి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

## సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి

అంబాజీపేట, న్యూస్‌టుడే: ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉద్యోగులు పనిచేయాలని, కూటమి సర్కారు అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కోరారు. అంబాజీపేట మండల పరిషత్తు 2026-27 వార్షిక బడ్జెట్ సమావేశం ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. సంక్రాంతి ప్రభల ఉత్సవాలకు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మండల పరిషత్తు సమావేశాలకు హాజరుకాని అధికారులపై కలెక్టర్‌కు లేఖ రాయాలని ఎంపీడీవో మమతకు సూచించారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంలోనే జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల వెలుగు కార్యాలయంలోని ఉద్యోగులను సమాచార హక్కుచట్టం పేరుతో ఓ వ్యక్తి బెదిరించడంతో పాటు వేధింపులకు గురిచేయడంతో ఏపీఎం సొమ్మసిల్లి పడిపోయారనే విషయాన్ని ఆయన దృష్టికి పలువురు తీసుకెళ్లగా ఇటువంటి వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలన్నారు. పుల్లేటికుర్రు సర్పంచి జల్లి బాలరాజు గ్రామంలో యూరియా అందుబాటులో లేదని సమావేశంలో ప్రస్తావించారు. జడ్పీటీసీ సభ్యురాలు బూడిద వరలక్ష్మి, తహసీల్దార్ బి.చినబాబు, ఏఎంసీ వైఎస్ ఛైర్మన్ కొర్లపాటి వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ నరసింహం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ

సమావేశమైన ఆర్డీవో, డీఎస్పీ, ఉత్సవ కమిటీ సభ్యులు

## ప్రభలోత్సవాలను ప్రశాంతంగా నిర్వహిద్దాం

కొత్తపేట, న్యూస్‌టుడే: కొత్తపేట ప్రభల ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆర్డీవో పి.శ్రీకర్ కోరారు. బుధవారం స్థానిక కార్యాలయంలో డీఎస్పీ సుంకర మురళీమోహన్‌తో కలిసి ఉత్సవ కమిటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభలపై ఏవిధమైన రాజకీయ, సినీతారల చిత్రాలు ఉండరాదన్నారు. విద్యుత్తు, పారిశుద్ధ్య ఏర్పాట్లు, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా కమిటీలు సహకరించాలని కోరారు. డీఎస్పీ మాట్లాడుతూ పోలీసు బందోబస్తు కట్టుదిట్టం చేస్తామని, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సీఐ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

## ప్రమాదకరంగా పావంచాల గట్టు

జగ్గన్నతోట ప్రభలు దిగే స్థానిక ఎగువ కౌశిక నదీ తీరంలోని పావంచాల గట్టు ప్రమాదకరంగా ఉంది. బరువైన ప్రభలను మోసే సమయంలో కాళ్లకు గాయాలవుతాయని యువకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గట్టును తొలగించి కనీసం ఇసుక బస్తాలైనా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై ఎంపీడీవో మమతను వివరణ కోరగా ఇసుక బస్తాలు వేసేందుకు సిద్ధం చేస్తున్నామన్నారు. - న్యూస్‌టుడే, అంబాజీపేట

## రెండున్నరేళ్లుగా స్లాబు దశలోనే..

పాశర్లపూడి శివాలయం సమీపంలో రూ.17 లక్షల వ్యయంతో చేపట్టిన ఉప వైద్య ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన భవనం రెండున్నరేళ్లుగా స్లాబు దశలోనే నిలిచిపోయింది. మలి విడత నిధులు మంజూరు కాకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఏఈ ఆనంద్ దృష్టికి తీసుకువెళ్లగా ప్రతిపాదన చేసి పంపించామని, నిధులు వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామన్నారు. - న్యూస్‌టుడే, మామిడికుదురు

## ఛిద్రంగా ఉన్న రోడ్డు

సఖినేటిపల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు ఛిద్రంగా మారింది. దీనిపై నిత్యం అనేక గ్రామాలకు చెందిన ప్రజలు ప్రయాణిస్తున్నారని, వారంతా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోయారు. తక్షణం దీనిని నిర్మించాలన్నారు. ప్రతిపాదనలు చేశామని, త్వరలోనే నిర్మిస్తామని జేఈ గంగాధర్ తెలిపారు. - న్యూస్‌టుడే, సఖినేటిపల్లి

## శ్రీవారికి లక్షతులసి పూజ

అంబాజీపేట, న్యూస్‌టుడే: అంబాజీపేట శివారు కొర్లపాటివారిపాలెంలోని భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి లక్షతులసి పూజ మహోత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి శ్రీవారి లడ్డూను వేలం వేశారు. పరసా భరత్, గొల్ల కోటి వెంకట్, కంచుస్తంభం నాగబాబు కలిపి రూ.35,500కు పాడుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ మేడిద శ్రీనివాసరావు పాల్గొన్నారు.


## PUBLIC NOTICE

Under instructions of my client Axis Bank Ltd., T.Nagar, Rajahmundry, Rep.by its Manager stating that his customer's named as **Smt. Sagi Suryakantamma,** W/o. Suryanarayana Raju and her **Third Son** namely **Sri Sagi Subba Raju,** S/o Suryanarayana Raju, resident's of **Gogannamatam Village, East Godavari District,** approached Axis Bank Ltd, T.Nagar, Rajahmundry for loan purpose. The first loan applicant got the property by virtue of three registered sale deeds dated **08-03-1958** under document No.**639 of 1958** from **Bolisetty Satyanarayana Murthy** and on **15-05-1956** under Document No.**1770 of 1956** from **Tellakula Gantalu and Others** and on **10-08-1964** under document No.**653 of 1964** from **Sagi Subba Raju and others,** and ever since she has been in possession and enjoyment of the property.

While so, the first loan applicant executed a registered will on **19-06-2013** under document no.**43 of Bk3 of 2013,** making various bequests. As per the will she is having three sons 1.Sagi Rama Krishnam Raju, 2. Sai Babu and 3.Subba Raju and her husband Suryanarayana Raju was died in the year 2015. As per the will she gave an extent **Ac.1.34 1/2 cents situated in R.S.No.72/3, 28/3, an extent Ac.0.70 cents, R.S.No.150/3 an extent Ac.0.90 cents, Ac.0.26 cents, Ac.0.23 cents and Ac.0.12 1/2 cents, in Gogannamatam Village, Mamidikuduru Sub-registry,** were given to her third son **Sri Sagi Subba Raju** (who is our client's second loan applicant). Still the said **Sagi Suryakantamma** is alive, at this stage she intimated that the above three original documents **639 of 1958, 1770 of 1956 and 653 of 1964** were misplaced, at the time of transport for taking photographs in her village.

Public are herewith inviting objections if any within 7 days from the date of this publication regarding title or interest in the above mentioned property. The said person/persons are hereby invited to approach me and place before me their interest, if any and if not the above mentioned property will be decided as the absolute and unencumbered property and my client will consider the loan application.

**Dudala Veera Venkata Trinadh**
Advocate,
Lalithanagar, Rajahmundry
Rajahmundry, Cell No.9246656575
Date: 07-01-2026. Party No. 9491573334


## రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన

మామిడికుదురు, న్యూస్‌టుడే: రొమ్ము క్యాన్సర్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని అమెరికాకు చెందిన వైద్యురాలు, బ్రెస్ట్‌క్యాన్సర్ హబ్ వ్యవస్థాపకురాలు లోపాముద్ర దాస్ అన్నారు. పాశర్లపూడిలో బుధవారం జరిగిన ఉచిత వైద్యశిబిరంలో ఆమె పలు సూచనలు చేశారు. మహిళలతో పాటు పురుషులకు కూడా ఇది వచ్చే అవకాశం ఉందన్నారు. శరీరంలో వచ్చే అసాధారణ మార్పులను గమనిస్తూ లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలన్నారు. ముందస్తు గుర్తింపుతో ప్రాణరక్షణ చేసుకోవాలన్నారు. వైద్యాధికారిణులు అనూష, కనకదుర్గ, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.


అవగాహన కల్పిస్తున్న డాక్టర్ లోపాముద్రదాస్

## కెనరా బ్యాంకు నూతనశాఖ ప్రారంభం

సఖినేటిపల్లి, న్యూస్‌టుడే: బ్యాంకు ఖాతాదారులకు మరిన్ని ఉత్తమ సేవలు అందిస్తామని విజయవాడ సర్కిల్ కెనరా బ్యాంకు మేనేజర్ విజయలక్ష్మి, కాకినాడ రీజనల్ మేనేజర్ ఆర్.గణేష్ అన్నారు. సఖినేటిపల్లిలో నూతన బ్రాంచ్‌ను వారు బుధవారం ప్రారంభించారు. మారుమూల గ్రామాల్లో శాఖలను అందుబాటులోకి తీసుకువచ్చి ఖాతాదారులకు మరిన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

నూతన శాఖను ప్రారంబిసున్న మేనేజర్ విజయలక్ష్మి

## 'పది'లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

కొత్తపేట: పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేయాలని, వంద రోజుల ప్రణాళికను మరింత సమర్థంగా అమలు చేయాలని ఆర్డీవో పి.శ్రీకర్ ఆదేశించారు. బుధవారం కొత్తపేట డివిజన్ పరిధిలోని మండల విద్యాశాఖ అధికారులు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కొత్తపేట డీవైఈవో కె.వెంకటేశ్వరరావు అధ్యక్షతలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం తక్కువ ఉత్తీర్ణత సాధించిన ప్రధానోపాధ్యాయుల నుంచి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు, సలహాలు అందించారు. డీవైఈవో పి.రామలక్ష్మణమూర్తి, తహసీల్దార్ వై.రాంబాబు పాల్గొన్నారు.

## 'చిచ్చుపెట్టే రాజకీయాలు తగవు'

రావులపాలెం పట్టణం: మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు తగవని శ్రీకృష్ణదేవరాయలు సంఘాధ్యక్షుడు నందం సత్యనారాయణ, మండల కాపు సంఘం అధ్యక్షుడు సాధనాల శ్రీనివాస్ అన్నారు. రావులపాలెంలోని శ్రీకృష్ణదేవరాయలు కాపు కల్యాణ మండపం వద్ద మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కాపులను తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారన్నారు. కల్యాణ మండపం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేస్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు. వివిధ కులాలకు చెందిన ప్రతినిధులు వీరికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో నందం కాశీ, జక్కంపూడి బాలాజీ, కోట చంద్రశేఖర్, సాధనాల శ్రీను, గుర్రాల రాజు, జి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


మద్దతు తెలుపుతున్న వివిధ సంఘాల సభ్యులు

## నవాబుపేట సర్పంచి మృతి

ఆలమూరు, న్యూస్‌టుడే: నవాబుపేట సర్పంచి సూరంపూడి ముత్యాలమ్మ(65) అనారోగ్య కారణాలతో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారు. ఈమెకు ముగ్గురు సంతానం ఉన్నారు. భర్త ఇదివరకే మృతిచెందారు. మృతదేహాన్ని బుధవారం స్వగ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డితో పాటు పలువురు నాయకులు నివాళులర్పించారు.

ముత్యాలమ్మ (పాత చిత్రం)

## సుబ్బారావుకు నివాళి

అంబాజీపేట, న్యూస్‌టుడే: మంద కృష్ణమాదిగ ఆధ్వర్యంలో వర్గీకరణ ఉద్యమాన్ని తొలినుంచి నడిపించిన జాతీయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ముఖ్య సలహాదారు డాక్టర్ దూలపల్లి సుబ్బారావు మృతి తీరని లోటని అంబాజీపేట మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు తొత్తరమూడి గోవింద్ అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరపు సోమేష్, లంక వెంకట్, నవుంద్రు వెంకటరమణ, ఈత కోట నాగరాజు, దిగుమర్తి చిట్టిబాబు, చాట్ల రవికుమార్ పాల్గొన్నారు.

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

## గ్రామాలు స్వచ్ఛంగా.. సంక్రాంతికి మెచ్చంగా

న్యూస్‌టుడే, మామిడికుదురు

శాస్త్రీయ విధానంలో ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాలను రూపొందించి ఎక్కడా చెత్తకుప్పలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు గత డిసెంబరు 26 నుంచి జనవరి 4వ తేదీ వరకు పది రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే దిశగా 'స్వచ్ఛ సంక్రాంతి- స్వచ్ఛ గ్రామ పంచాయతీలు' కార్యక్రమాన్ని ఈ నెల 10 వరకు పొడిగించి పరిశుభ్రతపై మరింత దృష్టిపెట్టారు. సంక్రాంతి నేపథ్యంలో వివిధ జిల్లాలు, ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారందరికీ గ్రామాలు కళకళలాడుతూ కనిపించేలా చేసేందుకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టడంతో పాటు నిరంతరాయంగా దీనిని అమలు చేసేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.

కార్యాచరణ చేపట్టిన గ్రామాల వివరాలు

| నియోజకవర్గం | గ్రామాలు |
|---|---|
| రాజోలు | 60 |
| పి.గన్నవరం | 68 |
| కొత్తపేట | 57 |

నగరంలో ఇళ్ల నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్త

### అంతా భాగస్వాములు అవ్వాలి

గ్రామాలను పూర్తిస్థాయిలో శుభ్రంగా ఉంచడంలో అంతా బాధ్యతాయుతంగా తమ సహకారాన్ని అందివ్వాలి. మన ఇంటిని తీర్చిదిద్దుకున్నట్లే గ్రామాన్నీ మరింత శుభ్రం చేసుకోవాలి. స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభలను అన్నిచోట్లా సమర్థంగా నిర్వహించి చెత్తరహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో కార్యాచరణ నిరంతరాయంగా కొనసాగుతుంది.

– జె.వేణుగోపాల్, డివిజినల్ అభివృద్ధి అధికారి

### చెత్త రహితంగా ధ్రువీకరించేందుకు..

రాజోలు, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లోని 185 గ్రామాల్లో దాదాపు 2,780 వార్డులను అన్నివిధాలా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ చేపట్టారు. అన్ని వీధుల్లోనూ ఏళ్లకాలంగా ఉన్న చెత్త నిల్వలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. చెత్తసంపద కేంద్రాలను పూర్తిస్థాయిలో ఉపయోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 5న అన్ని గ్రామాల్లోనూ సభలు జరిపి ప్రజల సమక్షంలో 'చెత్త రహిత గ్రామ పంచాయతీ'గా ధ్రువీకరించే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్కడ ముందున్న పరిస్థితి, పారిశుద్ధ్య పనులు చేశాక శుభ్రమైన పరిసరాలను కూడా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. వీటి నిర్వహణకు 15వ ఆర్థిక సంఘం నుంచి చేసిన నిధుల వ్యయానికి మార్గదర్శకాలను తెలియజేస్తారు. చక్కని పనితీరు కనబరిచిన మూడు గ్రామ పంచాయతీలను గుర్తించి త్వరలో పురస్కారాలు అందజేయనున్నారు. వీటికి సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఉప ఎంపీడీవోలు గ్రామసభల నిర్వహణను పర్యవేక్షించి నివేదికలు అందజేయాల్సి ఉంది.

(c) eenadu

# అమలాపురం

• అమలాపురం • ముమ్మిడివరం • రామచంద్రపురం

పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్లో అవుట్ తాజా పరిస్థితిని వివరిస్తున్న ఎంపీ హరీష్ మాథుర్

## సీఎం సహాయ నిధి చెక్కుల అందజేత

అమలాపురం పట్టణం: అనారోగ్యంతో బాధపడే పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఉపశమనాన్ని కలిగిస్తోందని ఎంపీ హరీష్ మాథుర్ అన్నారు. అమలాపురంలోని ఆయన నివాసంలో 27 మందికి రూ. 29,12,420 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.

## కళాశాలలో జాతీయ వెబినార్

ముమ్మిడివరం: 'జీఎస్టీ ఫిస్కల్ ఫెడరలిజం' అనే అంశంపై ముమ్మిడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థ, వాణిజ్య శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ వెబినార్‌లో నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. ఎస్. ప్రభాకర్ అధ్యక్షతన వహించారు. రాజమహేంద్రవరం ఆర్జేడీ డా. పీవీ కృపాజీ, అర్థశాస్త్ర విభాగం నుంచి డా. బత్తుల శ్రీనివాసు, డా. ఎన్. ఉదయభాస్కర్ పాల్గొన్నారు.

## పరిసరాలను కాపాడుకుందాం

కాట్రేనికోన: పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు గంటి సుధాకర్, తెదేపా రాష్ట్ర కార్యదర్శి నాగిడి నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్వచ్ఛ సంక్రాంతిలో భాగంగా బుధవారం కాట్రేనికోనలోని రామస్వామితోటలో సామాజిక పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

అమలాపురం పట్టణం: 79939 35935, గ్రామీణం: 91000 20948

అల్లవరం: 91548 46718 , ముమ్మిడివరం: 80085 74166

కాట్రేనికోన: 79950 67044 ఉప్పలగుప్తం: 91548 46716

### చెత్త తొలగించారు

సమస్య: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బాలయోగికాలనీలో రోడ్డు చెంతన చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. అధికారులు స్పందించి పారిశుద్ధ్య సిబ్బందితో చెత్త తరలింపునకు చర్యలు తీసుకోవాలి.

-ఎం.దినేష్, స్థానికుడు

స్పందనకు వందనం

సమస్య: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని మార్కెట్ ప్రాంతంలో డ్రెయిన్ పూడిపోవడంతో నీరు దిగువకు పారక ఇబ్బందులు పడుతున్నాం. పూడికను తొలగించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి.

-వి.శ్రీనివాసరావు, స్థానికుడు

పరిష్కారం: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని బాలయోగికాలనీలో రోడ్డుచెంతన చెత్త, మార్కెట్ ప్రాంతంలో డ్రెయిన్ పూడిపోయిన సమస్యలపై కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి సిబ్బందితో తొలగింపజేశారు.

–న్యూస్‌టుడే, ముమ్మిడివరం

ఎమ్మెల్యే ఆనందరావు చిత్రపటంతో తెదేపా నాయకులు

## పురపాలక సంఘం హోదా పెంపుపై హర్షం

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: అమలాపురం పురపాలక సంఘాన్ని సెలక్షన్ గ్రేడ్‌గా ఉన్నతీకరించిన ఘనత ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు దక్కుతుందని తెదేపా పట్టణ ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రామకృష్ణ అన్నారు. పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగా బుధవారం ఆయన ఆధ్వర్యంలో తెదేపా నాయకులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. భవిష్యత్తులో కార్పొరేషన్‌గా మార్చాలన్నారు. కార్యక్రమంలో సుబ్బాలమ్మ అమ్మవారి ఆలయ ఛైర్మన్ అప్పన్న వీరన్న, రాంబాబు, గుమ్మళ్ల చిన్న, గోపి, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

## మహిళా సంఘాలకు శిక్షణ

పామర్రు, న్యూస్‌టుడే: మహిళా సమాఖ్య సభ్యులందరూ వ్యక్తిగత, సంఘ, గ్రామాభివృద్ధికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికలు వేసుకుని, సాధించుకోవడానికి ఆర్థిక స్వావలంబన దిశగా పయనించాలని వెలుగు ఏపీఎం ఎం. శామ్యూల్ సూచించారు. మహిళా సంఘాల సభ్యులకు కె. గంగవరంలో బుధవారం నాలుగు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. విజన్ బిల్డింగు శిక్షణలో భాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాబోయే అయిదు సంవత్సరాల్లో సంఘాలకు బ్యాంకుల నుంచి వచ్చే స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకు రుణాలన్నింటినీ సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధన దిశగా నడవాలని తెలిపారు. మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జి. దుర్గ, సభ్యులు వరలక్ష్మి, పద్మావతి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

## పది పరీక్షలకు ప్రత్యేక బోధన

### ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల నిర్వహణ

న్యూస్‌టుడే, అమలాపురం పట్టణం: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ ఏడాది 2,169 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. సబ్జెక్టుల వారీగా వీరిని ఉపాధ్యాయులు సన్నద్ధం చేస్తున్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నూరు శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఒక సబెక్టుపై రాత పరీక్ష నిర్వహించి ప్రతిభను పరిశీలిస్తున్నారు. చేతి రాతపై దృష్టిని పెడుతున్నారు.

వెత్సావారిఅగ్రహారం మహాత్మాగాంధీ మున్సిపల్ పాఠశాలలో ప్రత్యేక తరగతి

### సులువైన పద్ధతిలో పాఠాలు

విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధించే విధంగా సులువైన పద్ధతిలో బోధించడంతో పాటు, అర్థం కానివారికి మళ్లీ చెబుతున్నాం. ఆంగ్లం కష్టతరమని భావిస్తున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.

–బి.లక్ష్మి తులసి, ఉపాధ్యాయురాలు(ఆంగ్లం)

### వంద మార్కులు సాధించేలా..

విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించేలా రాష్ట్ర విద్య, పరిశోధన మండలి నివేదిక ప్రకారం బోధిస్తున్నాం. గణితంలో నాలుగు మార్కులకు 8 ప్రశ్నలు ఇస్తున్నారు. గ్రాఫ్, సంభావ్యత, త్రికోణమితి వాస్తవ సంఖ్యలు, సాంఖ్యాకశాస్త్రం, నిరూపక జామితి, రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతలో మంచి మార్కులు సాధించవచ్చు. పాఠశాలలో వీటిపై ప్రత్యేక దృష్టి శిక్షణ ఇస్తున్నాం. 14 పాఠ్యాంశాల్లో ముఖ్యమైన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

–పీవీఎల్ఎన్ శ్రీరామ్, గణితశాస్త్ర ఉపాధ్యాయుడు

### పాఠ్యపుస్తకాలపై పట్టు ఉండాలి

భౌతిక, రసాయన శాస్త్రాల్లో నిర్వచనాలు, సూత్రాలు, ప్రమాణాలు, భావన, ప్రయోగశాల కృత్యాలపై అవగాహన కలిగిస్తున్నాం. బొమ్మలపై శ్రద్ధ వహిస్తూ వాటి భాగాలను, స్థానాలను గుర్తించుకోవాలి. శాస్త్రవేత్తల కృషిని, పాఠ్యపుస్తకాలలో అంశాలను బాగా అధ్యయనం చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు.

–డి.భవాని, పీఎస్ ఉపాధ్యాయురాలు

## బాల్య వివాహాలను అడ్డుకోవాలి

మాట్లాడుతున్న ప్యానల్ అడ్వకేట్ సత్యనారాయణ

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: బాల్య వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని ప్యానల్ అడ్వకేట్ దాసరి సత్యనారాయణ అన్నారు. ముమ్మిడివరంలోని తారా డిగ్రీ కళాశాల వద్ద 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' 100 రోజుల కార్యక్రమంలో భాగంగా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు, ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కె. సత్తిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## మహిళలకు ఇచ్చే సహాయం పెంపు

యానాం: ప్రభుత్వ పింఛను అందని ఇంటిపెద్దగా ఉన్న మహిళలకు పుదుచ్చేరి స్త్రీ శిశు సంక్షేమశాఖ ఇస్తున్న రూ. 1000 నెలవారీ ఆర్థిక సహాయాన్ని రూ. 2,500కు పెంచినట్లు ముఖ్యమంత్రి ఎన్. రంగసామి ప్రకటించారు. బుధవారం పుదుచ్చేరిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ జనవరి 26 నుంచి పెంచిన మొత్తం ఖాతాలకు జమ అవుతుందన్నారు. దారిద్ర్యరేఖకు ఎగువనున్న పసుపు కార్డు కుటుంబాల మహిళలకు రూ. 1000 సహాయం ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందన్నారు. సంక్రాంతి కానుక ఇచ్చే ప్రయత్నంలోనూ ఉన్నామన్నారు.

## పుష్పసోయగం.. ప్రదర్శనల వైభవం

యానాం, న్యూస్‌టుడే: జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న 24వ ఫల, పుష్ప ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఒకేచోట అమర్చిన వేల పుష్పాలను చూసి మహిళలు, విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేశారు. సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు కుటుంబ సమేతంగా, మిత్ర బృందాలుగా కలిసి వస్తున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 12 వరకు ప్రదర్శన చూసేందుకు అనుమతిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ చిక్కాల జోగిరాజు, ఫీల్డ్‌మెన్ ఐకే ఖాన్ తెలిపారు. శుక్రవారం రాత్రితో ప్రదర్శన ముగియనుంది. ● ప్రజాఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. భారీ ఎత్తున ప్రజలు హాజరై తిలకించారు. ప్రజాఉత్సవాల ఏర్పాట్లను పుదుచ్చేరి ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు, పరిపాలనాధికారి అంకిత్‌కుమార్ అధికారులు పర్యవేక్షించారు. బందోబస్తు ఏర్పాటు కోసం బుధవారం పుదుచ్చేరి నుంచి 60 మంది పోలీసుల వచ్చారు.

విశాఖ కళాకారుల కాంతారా ప్రదర్శన

ఫోటో దిగుతున్న విద్యార్థినిలు

దేహదారుఢ్య ప్రదర్శన

స్థానిక కళాకారుల్ని అభినందిస్తున్న మల్లాడి

### ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు

యానాం ఫల, పుష్ప ప్రదర్శన ఎంతో చక్కగా ఉంది. ఒకేచోట ఇలా ఎక్కువ సంఖ్యలో అరుదైన మొక్కలు, పుష్పాలు చూసే అవకాశం పెద్దపెద్ద నగరాల్లో మాత్రమే లభిస్తుంది. అటువంటిది యానాంలో ఏటా నిర్వహించడం అభినందనీయం. మొక్కలు, పుష్పాలు చూడటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

–పులపర్తి పూజ, శైలజ, తణుకు

### ఎంతో ఆహ్లాదంగా ఉంది

యానాంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలో అమర్చిన వివిధ అంశాలు ఎంతో బాగున్నాయి. తిలకించడానికి, ఫొటోలు తీసుకోవడానికి వీలుగా చక్కగా వీటిని అమర్చారు. ఇటువంటి ప్రదర్శన ఏర్పాటు చేసిన పుదుచ్చేరి ప్రభుత్వానికి అభినందనలు.

–చిన్న విజయకుమార్ దంపతులు, రాజమహేంద్రవరం

పదోన్నతి పొందిన ఎస్సైలతో ఎస్పీ రాహుల్‌మీనా

## శాంతి భద్రతల పరిరక్షణే కీలకం

అమలాపురం పట్టణం: ఉద్యోగోన్నతి అంటే హోదా పెరగడం మాత్రమే కాదని.. శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర వహించాలని ఎస్పీ రాహుల్‌మీనా అన్నారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం జిల్లాలో పదోన్నతి పొందిన ఎస్సైలకు ఎస్పీ రాహుల్‌మీనా అభినందనలు తెలిపారు. 1989 కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఏఎస్సైలకు ఎస్సైగా ఉద్యోగోన్నతి కల్పించారు. వీరిలో టి. ప్రసాదరావు, వైఎస్. నారాయణ, బి. వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, శ్రీనివాసరావు ఉన్నారు.

## భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి

సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్ మహేష్‌కుమార్

అమలాపురం కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో భూ పరిపాలనా అంశాలు, సమస్యలను వేగవంతంగా పరిష్కరిస్తూ జిల్లాను మొదటి స్థానంలో నిలపాలని కలెక్టర్ మహేష్‌కుమార్ ఆర్డీవోలకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో భూ పరిపాలనా అంశాలకు సంబంధించి రిజిస్టర్లు 8 వరకు ఉంటాయని వాటిని సంబంధిత సిబ్బంది పరిశీలన అనంతరం ఉన్నతాధికారులకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్‌లో వచ్చే సోమవారం నిర్వహించనున్న రెవెన్యూ క్లినిక్‌లపై ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని సూచించారు. మ్యుటేషన్లు, సర్వే సంబంధిత అంశాలపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో జేసీ నిశాంతి, ఆర్డీవోలు కె. మాధవి, శ్రీకర్, అఖిల తదితరులు పాల్గొన్నారు.

## బాధిత కుటుంబాలకు సాయం

పామర్రు: డొక్కా సీతమ్మ ఆసరా పథకంలో భాగంగా పోలిశెట్టి లక్ష్మీసుబ్బారావు మెమోరియల్ ఛారిటబుల్ ఫౌండేషన్ వారు మండలంలో పది కుటుంబాల వారికి బుధవారం నిత్యావసర వస్తువులు, ఆర్థికసాయం అందించారు. పామర్రు, కూళ్ల, సుందరపల్లి, పాణింగిపల్లి, కె. గంగవరం, భట్లపాలిక, శేరిలంక గ్రామాల్లోని పలువురు ఇటీవల మృతిచెందారు. వారి కుటుంబాలకు ఆసరా ఉండాలనే లక్ష్యంతో ఫౌండేషన్ వారు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు, కొంత నగదును అందించారు. నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, మండల శాఖ అధ్యక్షుడు చిర్రా రాజకుమార్, సమన్వయకర్త గుబ్బల శ్రీనివాస్, పెదబాబు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

## నేడు డిపార్ట్‌మెంటల్ పరీక్షలు

అమలాపురం కలెక్టరేట్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే డిపార్ట్‌మెంటల్ ప్రాథమిక రాత పరీక్షకు ఏర్పాట్లు చేయాలని జేసీ నిశాంతి అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల, కాట్రేనికోన మండలం శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

## యువతను సానుకూల దిశలో నడపాలి

అమలాపురం పట్టణం: 'సే నో టూ డ్రగ్స్' సందేశంతో గాయకుడు కార్తీక్ సంగీత కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో బుధవారం మంత్రి కార్తీక్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను విడుదల చేశారు. ఈ నెల 11న రాజమహేంద్రవరం చెరుకూరి గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

## పిల్లలకు పౌష్టికాహారం అందజేత

కాట్రేనికోన: మలబార్ గ్రూపు ఛారిటీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మైక్రో లెర్నింగ్ సెంటర్లను విద్యార్థులంతా వినియోగించుకోవాలని మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు గంటి సుధాకర్ పేర్కొన్నారు. మలబారు గ్రూపు ఛారిటీ సంస్థ ఆర్థిక సహాయంతో కాట్రేనికోనలోని వెంకమ్మచెరువు, చెంచులగరువులో పిల్లలకు సాయంత్రం వేళ నిర్వహిస్తున్న ఉచిత ట్యూషన్ కేంద్రాల్లో గుడ్డు, పాలు అందజేశారు. నల్లా నరసింహమూర్తి, నల్లా హరికిషోర్, ఎ. శ్రీనుబాబు, ఎన్. మహాలక్ష్మి విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

## ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏఐపై ప్రత్యేక బోధన

రామచంద్రపురం: రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపల్ డా. సీహెచ్. రామకృష్ణ అధ్యక్షతన విద్యా పరిశోధన రంగాల్లో కృత్రిమ మేధస్సు ప్రాధాన్యతపై కాకినాడ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పట్టాభి రామమోహన్ పట్నాల అతిథి బోధన చేశారు. 'ఏఐ టూల్స్ ఇన్ అకాడమిక్స్ అండ్ రీసెర్చ్' అనే అంశంపై చర్చించారు. వైస్ ప్రిన్సిపల్ పద్మజ, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు రఘు, తదితరులు పాల్గొన్నారు.

## ప్రథమ చికిత్స కిట్లు అందజేత

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే : ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసే ప్రథమ చికిత్స కిట్లను సూర్య చర్మవ్యాధుల ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యుడు కడి రమేష్ ఆర్టీసీ డీఎం డి. ఎల్. ఎన్. శర్మకు బుధవారం అందజేశారు. అత్యవసర సమయంలో ఉపయోగపడే కిట్లను అందించిన రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ప్రతిమా, అసిస్టెంట్ ఇంజనీర్ దేవి, ఓపీఆర్ఎస్ సూపర్‌వైజర్ వరహాలబాబు తదితరులు పాల్గొన్నారు.

## సుబ్బారావుకు అభినందన

మోకా సుబ్బారావును అభినందిస్తున్న నిర్మాతలు కొణిదెల సుస్మిత, గారపాటి సాహు, చిరంజీవి అభిమాన సంఘ నాయకులు యేడిద శ్రీను, నల్లా చిట్టిబాబు

అమలాపురం పట్టణం: మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు చిత్రం ప్రీమియర్ షో మొదటి టికెట్‌ను రూ. 1.11 లక్షలకు కొనుగోలు చేసిన మోకా వెంకట సుబ్బారావును సినీ నిర్మాతలు కొణిదెల సుస్మిత, గారపాటి సాహు తదితరులు అభినందించారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన కార్యక్రమానికి సుబ్బారావును ఆహ్వానించారు. అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు యేడిద శ్రీను, రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు నల్లా చిట్టిబాబు, చిరంజీవి బ్లడ్ బ్యాంకు ప్రతినిధి నల్లా నాయుడు ఆధ్వర్యంలో టికెట్ సొమ్ము రూ. 1.11 లక్షలు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టుకు అందజేశారు.

## తాత్కాలిక ఉద్యోగుల ఆందోళన

యానాం: తమ సర్వీసును రెగ్యులర్ చేయాలని కోరుతూ యానాం ప్రజాపనుల శాఖలో ఫుల్‌టైమ్ క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న 126 మంది బుధవారం విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. ప్రజాపనులశాఖ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటు చేసుకుని ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు. కె. నాగబాబు నేతృత్వంలో ఆందోళన జరిగింది. దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, వ్యాపారవేత్త తోట రాజు సందర్శించి సంఘీభావం ప్రకటించారు.

## జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

అమలాపురం పట్టణం, న్యూస్‌టుడే: గుజరాత్‌లో జరగనున్న 2వ ఆల్ ఇండియా ఖేలో బీచ్ సెపక్‌తక్రా పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా సెపక్‌తక్రా అధ్యక్షుడు జవ్వాది తాతబాబు తెలిపారు. శిక్షకులు యాండ్ర గౌతమ్, కేతా సాయిదుర్గాప్రసాద్ మాట్లాడుతూ గత నెల స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో కోసూరి ప్రసాద్, చొల్లంగి మోహన్ పతకాలు సాధించాలని తెలిపారు.

## సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

అమలాపురం గ్రామీణం, న్యూస్‌టుడే : విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ టి. ఎస్. ఆర్. కె. ప్రసాద్ సూచించారు. కామనగరువు కిమ్స్ వైద్య కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును సీడీపీవో వై. రమాదేవి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. అప్రమత్తతోనే సైబర్ నేరాలను అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉందని అన్నారు. విద్యార్థులు యాప్‌ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

## ఘనంగా సనాతన సంస్కార పాఠశాల ప్రారంభోత్సవం

రామచంద్రపురం, న్యూస్‌టుడే: రామచంద్రపురం శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత అగస్త్యేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధామనోహర్‌దాస్ సనాతన సంస్కార పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామీజి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చైతన్యం అవసరమన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు సనాతన ధర్మం కోసం తెలియజేయాలన్నారు. ఆలయాలను ఆదాయ వనరులుగా చూడవద్దన్నారు. ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ చెరుకుపల్లి గణేశ్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పాఠశాలలో తరగతులు జరుగుతాయని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఇతర కూటమి నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

సభలో పాల్గొన్న ప్రముఖులు

## కొబ్బరి కార్మికుడి మృతి

అల్లవరం, న్యూస్‌టుడే: కొబ్బరి కాయల బస్తాలను లారీపైకి ఎగుమతి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ కింద పడి కార్మికుడు మృతి చెందిన ఘటన గోడిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన మోకా విజయ్‌బాబు(35) లారీపై కొబ్బరి మూటలు సరిచేసేందుకు తాడును విప్పుతున్న క్రమంలో జారి రాయిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అల్లవరం సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

## దుళ్లపల్లి మృతికి సంతాపం

ముమ్మిడివరం, న్యూస్‌టుడే: ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ప్రధాన అనుచరుడు, అఖిల భారత మాదిగ ఉద్యోగ సమాఖ్య కోశాధికారి దుళ్లపల్లి సుబ్బారావు మృతికి ముమ్మిడివరంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు బుధవారం సంతాపం తెలిపారు. ఎంఆర్‌పీఎస్ జిల్లా కోశాధికారి ఖండవల్లి ఏలియా ఆధ్వర్యంలో స్థానిక పోలమ్మచెరువు గట్టు వద్ద డా. బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహం ఆవరణలో సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. లంక వరప్రసాద్ మాదిగ, అయినవిల్లి సూర్యారావు, వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

## వృద్ధులకు దుస్తుల పంపిణీ

అల్లవరం: సంక్రాంతి పండుగ నేపథ్యంలో తూర్పులంక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆర్థిక సహాయంతో గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్లపరాజు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఉపాధ్యాయులు నరసింహ, రాజు, శారాదామాత, భాగ్యలక్ష్మి, పాల్గొన్నారు.

## వేధింపులపై కేసు నమోదు

కాట్రేనికోన, న్యూస్‌టుడే: తమను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని ఇద్దరు మహిళలు ఒకరి భర్తపై మరొకరు పరస్పరం ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు.

## విద్యార్థినులకు వితరణ

అల్లవరం, న్యూస్‌టుడే: అల్లవరం గురుకుల పాఠశాల విద్యార్థినులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాజిక భద్రతలో భాగంగా రుతుక్రమానికి సంబంధించిన శానిటరీ ప్యాడ్స్ (రుతురుమాళ్ల)ను అందించారు. ఆర్‌బీవో మేనేజర్ నాగరాజు, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


**పాస్‌పోర్ట్ పోయినది**

Dr. B.R.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండలం, N.కొత్తపల్లి గ్రామంనకు చెందిన కొంకి అరుణకుమారి, W/o కొంకి మురళీకృష్ణ. D.No.2-39, కొంకివారి పేట, N.కొత్తపల్లి గ్రామం, పాస్‌పోర్ట్ నెం. W0533811 ది. 20-06-2022 విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయం వారు జారీ చేసియున్నారు. నా పాస్‌పోర్ట్ జిరాక్స్ కొరకు ది. 29-12-2025న ఇంటి నుండి జిరాక్స్ షాపునకు అమలాపురం వెళుతుండగా మార్గంమధ్యలో పడిపోయినది. దొరికినవారు తెలియపరచగలరు.

కొంకి అరుణకుమారి, W/o మురళీకృష్ణ N.కొత్తపల్లి, ఉప్పలగుప్తం మండలం సెల్: 93904 04438


## పందెం బరి సిద్ధం

చెయ్యేరులో సిద్ధం చేసిన బరి

సంక్రాంతి పండగను పురస్కరించుకుని కోడిపందేల నిర్వహణకు కాట్రేనికోన మండలంలో బరుల ఏర్పాటుకు పనులు మొదలయ్యాయి. మండలంలో గతేడాది ప్రధానంగా చెయ్యేరు, గెద్దనపల్లిలో కోడిపందేలు సాగాయి. మొక్కలతిప్ప, వేట్లపాలెం, బలుసుతిప్ప, లచ్చిరాజుచెరువు, బంటుమిల్లి తదితరచోట్ల చిన్న బరుల్లో పందేలు సాగాయి. ప్రస్తుతం చెయ్యేరులో ప్రధాన బరిని సిద్ధం చేస్తున్నారు. ఓ తోటలో మట్టితో మెరకచేసి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. వీక్షకులకు కనిపించేలా ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో కనుమ రోజున ప్రభల తీర్థం జరుగుతుంది. పరిసర ప్రాంతాల్లో తుప్పలు తొలగించే పనులను సైతం చేపట్టారు.

–న్యూస్‌టుడే, కాట్రేనికోన


**భూములు కౌలు బహిరంగ వేలం ప్రకటన**

దేవదాయ ధర్మదాయశాఖ, డా. బి. ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామములో వేంచేసియున్న శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానము నకు చెందిన య. 11.05 సెంట్లు మెరక భూములను 3 సం॥రం కౌలు కాలపరిమితికి ది. 23-01-2026 తేదీ శుక్రవారం ఉ. గం 11.00 ల నుండి గున్నేపల్లి అగ్రహారం గ్రామములో సదరు దేవస్థానము వద్ద దేవదాయ ధర్మదాయశాఖ అధికారుల సమక్షమున బహిరంగ వేలం పాటలు నిర్వహించబడును. ఆసక్తికలవారు ధరావతులు సొమ్ము, 50,000/- మరియు 30,000/- మరియు 5 లక్షలు విలువగల సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకొని పాటలో పాల్గొనవలసినదిగాను, మరియు మిగిలిన వివరములు కార్యాలయం పనిచేయు సమయములందు తెలుసుకోవలసినదిగా కోరుచున్నాను.

గున్నేపల్లి అగ్రహారం, సం/- R.శ్రీనివాస్

ది. 08-01-2026. కార్యనిర్వహణాధికారి, సెల్ నెం: 91107 23005


(c) eenadu

# ఈనాడు తూర్పుగోదావరి

గురువారం జనవరి 8, 2026 5


## ఈఎస్ఎల్‌లో సత్తా చాటిన యువత

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు, చిత్రంలో ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస సుబ్రహ్మణ్యం, తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి, జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు, ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, జీజీయూ ప్రొ.వీసీ కె.వి.బి.రాజు

**రాజానగరం:** రాజమహేంద్రవరం సమీపంలోని జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజంట్స్ ఈఎస్ఎల్-2025 పోటీలు బుధవారం ముగిశాయి. గత కొన్ని రోజులుగా సాగిన మ్యాచ్‌ల్లో యువ క్రీడాకారులు సత్తా చాటారు. ఫైనల్స్‌లో జూనియర్స్ విభాగంలో జీబీఆర్, సీనియర్స్‌లో ఐడియల్ డిగ్రీ కళాశాల, మహిళల్లో జిల్లా క్రికెట్ సంఘం జట్లు విజేతలుగా నిలిచాయి. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' కృషి అభినందనీయమని అతిథులు ప్రశంసించారు.

ఈఎస్ఎల్ జూనియర్స్ విభాగ తుదిపోరులో తలపడుతున్న జీబీఆర్ కళాశాల, గైట్ కళాశాల జట్ల క్రీడాకారులు

ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన నెమలి ఆకృతి

## వ్యర్థానికి కొత్త రూపం.. ఇస్తోంది స్వచ్ఛ సందేశం

ప్లాస్టిక్ వ్యర్థాలు కొత్త రూపు సంతరించుకుని సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. స్వచ్ఛ నగరంవైపు అడుగులు వేయాలని, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాయి. పరిసరాల శుభ్రతపై మన బాధ్యతను గుర్తుచేస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలుచోట్ల ఇటువంటి కళాకృతులు దర్శనమిస్తున్నాయి. వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథిన్ కవర్లు, అట్టలు తదితర వ్యర్థాలతో రూపొందించి ఏర్పాటు చేసిన నెమలి, చేప వంటి కళాకండాలు స్థానిక వి.ఎల్.పురంలోని కందుకూరి వీరేశలింగం ఉద్యానవనం వద్ద సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. **-న్యూస్‌టుడే, వి.ఎల్.పురం**

## చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం):** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

## గడువు సమీపిస్తున్నా.. పుష్కర కార్యాచరణేదీ..?

**న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ**

గోదావరి పుష్కరాలకు గడువు సమీపిస్తున్నా.. సమావేశాలతోనే సరిపెడుతున్నారు తప్ప సరైన కార్యాచరణ కానరావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారు. యంత్రాంగం అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రభుత్వం వివరణ కోరడం, నిధుల వినియోగం, ఆవశ్యకతపై నివేదిక అందజేయాలని ఆదేశించడం ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం ఆదేశాల మేరకు నగరపాల సంస్థ అధికారులు మంగళవారం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విభాగం అధికారులతో సమావేశమై పుష్కరాలకు సంబంధించి తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులపై వివరించారు. నగర పాలక సంస్థ రూ. 2105 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు అందజేశారు. పుష్కరాలకు చేపట్టే ముందస్తు పనులపై నివేదిక ఇవ్వాలని వారు కోరినట్లు తెలుస్తుంది.

విస్తరించాల్సిన పుష్కర ఘాట్

**సమావేశాలు జరిగినా..**

రాజమహేంద్రవరంలో రెండు సార్లు సన్నాహక సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంకా పుష్కరాల నిర్వహణపై తుది నివేదిక అందించలేని పరిస్థితి. మొదటి సమావేశంలో ప్రతిపాదించిన పనులు కేవలం పుష్కర ఆతిథ్య నగరం రాజమహేంద్రవరానికే పరిమితమయ్యాయి. మలివిడత సమావేశంలో ముందు ప్రతిపాదించిన పనులను పుష్కర ప్రత్యేక అధికార బృందం తిరస్కరించి గోదావరి పరివాహక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని నివేదిక ఇవ్వాలని కోరింది. తాజాగా రాష్ట్ర ఉన్నతాధికారులు మాత్రం త్వరలో సమావేశం ఏర్పాటు చేసి తుది నివేదికన ఆమోదించి దశ-దిశ నిర్దేశిస్తామని సూచించినట్లు తెలుస్తుంది.

### కొరవడిన సమన్వయం

పుష్కర పనులు ఇంకా పట్టాలెక్కలేదు. ఏప పనులు చేట్టాలనే అంశంపైనా నిర్ధారణకు రాలేని పరిస్థితి. శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అధికారిక సమావేశాల్లో తప్ప మిగిలిన సందర్భాల్లో ఎక్కడా వీటి ప్రస్తావన లేకుండా పోతోంది. ఇప్పటి వరకు ఎన్ని ఘాట్‌లు సిద్ధం చేయాలి, ఏయే ఘాట్‌లకు మరమ్మతులు చేపట్టాలనే దానిపైనా స్పష్టత కొరవడింది. గోదావరి ఘాట్‌లకు అనుసంధానంగా ఉన్న రహదారుల విస్తరణ, ట్రాఫిక్ రద్దీని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన పనులపై కూడా అంచనా లేని పరిస్థితి ఉంది. గత పుష్కరాలకు రెండేళ్ల ముందుగానే ఘాట్‌ల నిర్మాణం చేపట్టి మూడు నెలలు ముందే సిద్ధం చేశారు.

## వేడుక.. సాంస్కృతిక వీచిక

యానాం ప్రజా ఉత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు, స్థానిక కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాల్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. వైజాగ్‌కు చెందిన రాజశేఖర్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కోల్‌కతా పీఆర్ ఈవెంట్స్ ఫ్యాషన్ షో, గారడీ, నెల్లూరు కళాకారుల ప్రత్యేక ప్రదర్శన, రష్యన్ కళాకారుల నృత్యాలు, ర్యాంప్ వాక్ అలరించాయి. **-న్యూస్‌టుడే, యానాం**

## గుండె గుభేల్

✦ జీజీహెచ్‌లో హృద్రోగులకు తప్పని తిప్పలు
✦ 2డీ ఎకో స్కాన్లు జరగక అవస్థలు

**న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం**

మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, చెడు వ్యసనాలతో పెద్ద వయసు వారితోపాటు యువతలోనూ గుండె సంబంధిత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి తగ్గట్లుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె జబ్బును గుర్తించే వైద్య పరీక్షలు, చికిత్స, సేవలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు లేక.. ప్రైవేటుకు వెళ్లలేక వ్యాధి ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి గుండె సంబంధిత ఇబ్బందులతో వచ్చే వారికి చికిత్స కాదుకదా.. పరీక్షలు కూడా జరగడం లేదు. ఇప్పటి వరకు జరిగిన 2డీ ఎకో స్కానింగ్ సైతం వారం రోజుల నుంచి నిలిచిపోయినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

☛ పొట్టిలంకకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఈ నెల 3న రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చేరారు. ఈసీజీ తీసి గుండెల్లో తేడాలున్నాయని 2డీ ఎకో స్కానింగ్ చేయించుకోవాలని ఆయనకు 6న సూచించారు. జీజీహెచ్‌లో ఆ స్కానింగ్ గది వద్ద వెళ్లి అడిగితే వారం నుంచి ఎవరూ రావడం లేదని సమాధానం చెప్పడంతో చేసేదిలేక మిన్నకుండిపోయారు.

**ఇదీ పరిస్థితి..**

రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు ఉమ్మడి జిల్లాతోపాటు మన్యం వాసులు ఎక్కువగా సేవలు పొందేందుకు వస్తుంటారు. ఇక్కడ గుండె వైద్య విభాగం లేదు. జనరల్ మెడిసిన్ విభాగంలో రోజూ గుండె సంబంధిత ఇబ్బందితో వచ్చే వారు దాదాపు 70-80 మంది ఉంటారు. వీరికి ఈసీజీ తీసి అందులో తేడాలుంటే 2డీ ఎకో స్కానింగ్ చేస్తారు. ఇందుకు ఆసుపత్రిలో రెండు యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే సాంకేతిక నిపుణుడు లేకపోవడంతో ఒప్పంద ప్రాతిపదికన ప్రైవేటు కేంద్రం నుంచి తీసుకొచ్చి సాయంత్రం 5 గంటల తరువాత స్కానింగ్ చేసేలా గతంలో చర్యలు చేపట్టారు. ఆ ఒప్పందం గత నెల 31తో ముగియడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఉన్నతాధికారులు దీనిపై స్పందించి ప్రైవేటు కేంద్రంతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరిస్తే సేవలు వెంటనే మొదలయ్యే అవకాశం ఉంది.

జనరల్ మెడిసిన్ విభాగం వద్ద వేచి ఉన్న రోగులు

## పీఎంశ్రీ పాఠశాలలకు నిధులు విడుదల

**శ్యామలాసెంటర్ (రాజమహేంద్రవరం):** జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఒక్కోదానికి రూ.15 వేలు చొప్పున జిల్లాలోని 28 పాఠశాలలకు రూ. 4.20 లక్షలు విడుదలయ్యాయి. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)-2020 ప్రకారం వృత్తి విద్యా కార్యక్రమాల ప్రాముఖ్యత నేపథ్యంలో 6 నుంచి 8వ తరగతి వరకు నైపుణ్య ఆధారిత అభ్యాసాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలలను ఏర్పాటు చేసి, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పరిశ్రమల్లో ఎటువంటి కార్యకలాపాలు జరుగుతాయి. ఒక వస్తువు తయారీ నుంచి విక్రయించే వరకు ఎటువంటి పద్ధతులు పాటిస్తారు తదితర అంశాలు నేరుగా తెలియజేయాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థులకు పలు కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఇందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని జిల్లా సమగ్ర శిక్షా అదనపు సమన్వయకర్త ఎస్.సుభాషిణి తెలిపారు. జిల్లాలో 6 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు సుమారు 27,500 మంది ఉన్నారు. వచ్చే ఏడాది నిధులు మరింత పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

## తొలగిన ముప్పు.. వదలని నిప్పు

భారీ యంత్రాలను మోహరించిన ఓఎన్జీసీ నిపుణుల బృందం

మూడో రోజు బుధవారం ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది యత్నం

**ఈనాడు, అమలాపురం; న్యూస్‌టుడే, మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం:** మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో తలెత్తిన బ్లోఅవుట్ మంటలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చుట్టూ ఏకధాటిగా నీటిని విరజిమ్మడం, గ్యాస్ పీడన స్థాయి తగ్గి అగ్నికీలల ఉద్ధృతి కొంత క్షీణించింది. ఓఎన్జీసీ నిపుణుల బృందం పర్యవేక్షణలో ముందుగా బావి చుట్టూ కాలిపోయిన యంత్ర సామగ్రిని భారీ క్రేన్లతో బయటకు తరలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఓ రైతు పొలం మీదుగా రోడ్డు నిర్మించారు. అధునాతన యంత్రాలను మోహరించారు. గురువారం నుంచి విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని సమీక్షిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నాయి. గ్యాస్ లీకేజీని అరికట్టి బావిని మూసేయడానికి వారం లేదా పక్షం రోజులు పడుతుందని రీజనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీం (ఆర్‌సీఎంటీ) హెడ్ శ్రీహరి తెలిపారు.

### ఒక్క నిమిషంలోనే అంతా..

ఘటనలో కాలిపోయిన భారీక్రేన్

ఓఎన్జీసీ సిబ్బంది ఒకరు ఆ రోజు ఏం జరిగిందో వివరించారు. 'మోరీ-5 బావిని డీప్ ఇండస్ట్రీస్ కంపెనీ నిర్వహిస్తోంది. పాతబావిలో మిగిలిన నిక్షేపాల వెలికితీతకు అవసరమైన డ్రిల్లింగ్ పూర్తి చేసి.. మంగళవారం నుంచి గ్యాస్ ఉత్పత్తి మొదలు పెట్టేందుకు సిద్ధంచేశారు. ఈ క్రమంలోనే గ్యాస్ లీకేజీని గుర్తించి కట్టడికి ప్రయత్నించారు. ఒక్క నిమిషంలోనే గ్యాస్ ఉవ్వెత్తున వ్యాపించి మంటలు అంటుకున్నాయి' అని తెలిపారు.

### ఇళ్లకు చేరుకున్న బాధితులు..

పునరావాస కేంద్రాల్లోని ఇరుసుమండ, లక్కవరం వాసులు ఇళ్లకు చేరుకున్నారు. ప్రభుత్వ సాయం అందించేందుకు బాధితుల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. కాగా బుధవారం రాత్రి మళ్లీ బ్లోఅవుట్ మంటలు 20 మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్నాయి.

### పీసీబీ బృందం పరిశీలన..

పీసీబీ, ఇతర అధికారుల బృందం విశాఖ నుంచి వచ్చి పరిశీలించింది. వాయు, జల, భూగర్భ కాలుష్యానికి ఎలాంటి అవకాశాలున్నాయో గమనించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పూర్వ డైరెక్టర్ వీఎస్ఆర్‌కే ప్రసాద్, పీసీబీ సీనియర్ పర్యావరణ ఇంజినీర్ కేవీరావు, సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్.వీరేంద్రకుమార్, విశ్రాంత వీసీ మురళీకృష్ణ ఉన్నారు.

## రుధిర మార్గాలు..!

### నిబంధనలకు తిలోదకాలు

**ఈనాడు, రాజమహేంద్రవరం:** ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా.. పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నా...సామాజిక స్పృహ రానంత వరకు ప్రజల ప్రాణాలు ప్రమాదాల రూపంలో గాలిలో దీపంగానే ఉంటాయన్నది సుస్పష్టం. ఇదే విషయాన్ని 2025 గుర్తు చేస్తూ భవిష్యత్తులో అయినా జాగ్రత్తలు చేపట్టాలని హెచ్చరిస్తోంది. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 2024తో పోల్చితే ప్రమాదాల సంఖ్య పెరగ్గా.. మృతుల సంఖ్య సైతం అదేస్థాయిలో ఉంది.

**గత ఏడాది జరిగిన ప్రమాదాల్లో 228 ద్విచక్ర వాహనాలవే..**

| సంవత్సరం | ప్రమాదాలు | మృతులు |
|---|---|---|
| 2024 | 288 | 309 |
| 2025 | 309 | 335 |

'జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరగడం ఆందోళన కలిగించే అంశం. వీటి నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. రాత్రి వేళ ఫేస్ వాష్ అండ్ గో చేపడుతున్నాం. కొవ్వూరు-నల్లజర్ల మధ్య గస్తీకి మొబైల్ వాహనాలతోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచాం. నిబంధలనపై కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం.' అని ఎస్పీ నరసింహకిశోర్ అన్నారు.

### 14 శాతం మేర పెరుగుదల

జిల్లాలో 2024తో పోల్చితే 2025లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 14 శాతం, మృతుల్లో 12 శాతం పెరుగుదల నమోదైంది. వీటిలో అత్యధికం ద్విచక్ర వాహనాలుండగా, తరువాత స్థానంలో కార్లు, లారీలు, బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలున్నాయి.

✦ అత్యధికంగా జాతీయ రహదారులపై 350, రాష్ట్ర హైవేలపై 272, ఇతర మార్గాల్లో 211 చోట్ల చేసుకున్నాయి. రాజానగరం, గామన్ వంతెన, ఏడీబీ కూడలి, దేవరపల్లి, కడియం పులంక తదితర ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ వద్ద నివారణ చర్యలు చేపట్టకపోవడం, గ్రామాల వద్ద వీధి దీపాలు లేకపోవడం ప్రమాదాలు జరగడానికి కారణాలవుతున్నాయి.

**2024లో విభాగాల వారీగా నమోదు చేసిన కేసులు**

| విభాగం | కేసులు |
|---|---|
| సిగ్నల్ జంప్ | 66 |
| మితిమీరిన వేగం | 791 |
| హెల్మెట్ లేకపోవడం | 26,046 |
| సీటుబెల్ట్ లేకుండా | 110 |
| మొబైల్ డ్రైవింగ్ | 1843 |
| నంబర్ ప్లేట్‌సరిగా లేకపోవడం | 5467 |
| ట్రిపుల్ రైడ్ | 867 |
| మైనర్ డ్రైవింగ్ | 388 |
| లైసెన్స్ లేకపోవడం | 1651 |
| ఇతర ఉల్లంఘనలు | 19,703 |

✦ ఎక్కువగా డ్రంక్ డ్రైవ్, హెల్మెట్, సీటు బెల్టు ధరించకపోవడం, మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది.


## అమృతమూర్తికి అశ్రునివాళి



కీ॥శే॥ సంకురాత్రి గోపాలకృష్ణ గారు
మరణం: 30-12-2025

మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, అందరి మన్ననలు పొందిన మీరు మా నుండి దూరమైనందుకు మిక్కిలి చింతిస్తూ...
ముక్కోటి ఏకాదశి పర్వదినాన దైవసన్నిధికి చేరిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ, బాధాతప్త హృదయాలతో...

భార్య: భాగ్యలక్ష్మి
కుమార్తెలు: రజనీ కిరణ్ - అల్లుళ్లు: డా॥ వైట్ల శ్రీరామ్
ప్రీతికృష్ణ - గుణ్ణం విద్యాసాగర్
మనవరాళ్లు: నిహ్రితి, శ్రీక్రిష్వి, సహస్వి
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు

పెద్దకర్మ: ది.10-1-2026 శనివారం, 50 బిల్డింగ్స్, భాస్కర్ నగర్, కాకినాడలోని మా స్వగృహమునందు జరుగును.


## ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ?

**పెద్దాపురం:** మండలంలోని కట్టమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం, వారి కుటుంబ వ్యక్తిగత వివరాలను అడగడంపై అందిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖాధికారులు బుధవారం విచారణ జరిపినట్లు తెలిసింది. సంబంధిత బాలికలు, తల్లిదండ్రులను ఆరా తీసి, ఇద్దరు ఉపాధ్యాయులను విచారణ చేసినట్లు సమాచారం. దీనిపై ఉప విద్యాశాఖాధికారి ఈరంకి ప్రభాకరశర్మను వివరణ అడగ్గా, గ్రామస్థుల ద్వారా విషయం తెలిసిందని, విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.


ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669


## పోలవరంతో సస్యశ్యామలం

నిర్మాణ పనుల పరిశీలనలో సీఎం చంద్రబాబు

వ్యూపాయింట్ నుంచి మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు

**ఈనాడు-ఏలూరు:** పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పూర్తితో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును గోదావరి పుష్కరాలకన్నా ముందే పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. బుధవారం ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గంటన్నరకు పైగా ప్రాజెక్టులో సుడిగాలి పర్యటన చేశారు. ప్రాజెక్టు పరిసరాల్లో జరుగుతున్న పనులను హెలికాప్టర్‌లో ఉండి విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి చేయటమే కాదు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారుల సమీక్షలో సూచించారు.

**ఏడాదిలోపే పునరావాసం పూర్తికి ఆదేశం**

'ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులయ్యే వారికి పునరావాసం, వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పునరావాసం, భూసేకరణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలి' అని లక్ష్యాన్ని నిర్దేశించారు.

**చింతలపూడి ఎత్తిపోతలకు కార్యాచరణ**

పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పెద్దఎత్తున గోదావరిలో నీళ్ల నిల్వ చేయొచ్చని, దీని పరిధిలో మేజర్, మైనర్ కాల్వలు, ఎత్తిపోతల పథకం నిర్మాణాలకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారుల సమీక్షలో యంత్రాంగానికి సీఎం దిశా నిర్దేశం చేశారు. అసంపూర్తిగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పట్టాలెక్కించాలి. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.

**రాజకీయాలు తగవన్న సీఎం**

క్షేత్రపర్యటన, అధికారుల సమీక్ష తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర దశ, దిశను మార్చే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేస్తుంటే ఇంకా రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా వరకు ప్రాజెక్టులు తెదేపా హయాంలోనే ప్రారంభించి పూర్తిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ తదితరులు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు.


## అమృతమూర్తికి అశ్రునివాళి



మమ్మల్ని ఆప్యాయత, అనురాగాలతో పెంచి, బంగారు భవితకు బాటలు వేసిన
శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారి
పవిత్ర ఆత్మకు
శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...

కుమారులు - కోడళ్లు
మెర్ల వీరయ్య చౌదరి - లక్ష్మీ బుల్లెమ్మ
మెర్ల అగస్త్యయ్య - విజయ సుబ్బలక్ష్మి
కుమార్తెలు - అల్లుళ్లు:
చల్లగళ్ళ బ్రహ్మావతి - Dr. C.N. Rao IFS (Retd.)
పాతూరి సూర్యకుమారి (లేటు) - వెంకట్రావు (లేటు)
మనుమలు, మనుమరాండ్రు
మునిమనుమలు, మునిమనుమరాండ్రు
ఇనిమనుమలు, ఇనిమనుమరాండ్రు

కీ॥శే॥ శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారు
W/o భాస్కరరావు గారు (లేటు)
జననం: 10-02-1922 మరణం: 05-01-2026

పెద్దకర్మ: ది. 15-01-2026 గురువారం వేలంగిలో మా స్వగృహము నందు జరుగును.


(c) eenadu

# హోరాహోరీగా తుది పోరు..

- ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2025 ఫైనల్స్
- విజేతలుగా జీబీఆర్, ఐడియల్ డిగ్రీ కళాశాల, జిల్లా క్రికెట్ అసోసియేషన్ మహిళా జట్లు



ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందుకున్న విజేతలు గొలుగూరి బాపిరాజు కళాశాల-అనపర్తి(జూనియర్స్), ఐడియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(సీనియర్స్), తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు (మహిళలు)

రాజానగరం, న్యూస్‌టుడే : ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ప్రజంట్స్ ఈనాడు స్పోర్ట్స్‌లీగ్ - 2025 పోటీల ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి బంతి వరకు ఏ జట్టు విజయం సాధిస్తుందో ఉత్కంఠగా అటు క్రీడాకారులు, ఇటు ప్రేక్షకులు ఎదురుచూశారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ) క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ - 2025 పోటీలు బుధవారంతో ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.

EENADU SPORTS LEAGUE 2025

## ఆఖరి బంతికి జీబీఆర్ జయభేరి..

జూనియర్ విభాగంలో గైట్ పాలిటెక్నిక్ కళాశాల - జీబీఆర్ జూనియర్ కళాశాల మధ్య జరిగిన పోరులో గైట్ కళాశాల జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జీబీఆర్ కళాశాల జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 75 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఈ జట్టులో చైతన్య 22 బంతులకు 34 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ జట్టు ఆఖరి ఓవర్‌లో ఆరు బంతులకు మూడు పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బంతికి పరుగు ఏమీ రాలేదు. రెండో బంతికి ఒక పరుగు తీశారు. మూడు, నాలుగో బంతులకు పరుగులు రాలేదు. ఐదో బంతికి ఒక పరుగు చేయడంతో స్కోరు సమమైంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి విజయానికి అవసరమైన పరుగును సాధించి జీబీఆర్ జట్టు క్రీడాకారులు విజయానందంలో మునిగిపోయారు.

## డిగ్రీ కళాశాలదే 'ఐడియల్' విజయం

ఐడియల్ ఆర్ట్స్,సైన్స్ కళాశాల(కాకినాడ), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల(కాకినాడ) మధ్య జరిగిన ఇంజినీరింగ్ కళాశాల టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లతో ఎనిమిది వికెట్లు నష్టపోయి 74 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడియల్ ఆర్ట్స్, సైన్స్ కళాశాల జట్టు ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లతో విజయం సాధించడంతో క్రీడాకారులు సంబరాలు చేసుకుని ట్రోఫీని అందుకున్నారు.


Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in

Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT

Medical Partner: GSL

FM Partner: ఈ FM Mee FM

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు

Organised by ఈనాడు ఉత్తరం క్లబ్

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే హర్షవర్ధిని (4 వికెట్లు)

## మహిళా విజేత జిల్లా క్రికెట్ సంఘం జట్టు..

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: మహిళల విభాగంలో ఫైనల్స్ ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా మహిళా క్రికెట్ అసోసియేషన్, ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (దేవరపల్లి) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత జిల్లా క్రికెట్ సంఘం జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు 15 పరుగులకు ఆలౌటయ్యారు. బ్యాటర్లు ఉమాదేవి 2 పరుగులు మినహా మిగతా వారందరూ డకౌట్లు కావడం కొసమెరుపు. జిల్లా క్రికెట్ సంఘం జట్టులోని హర్షవర్ధిని 1.4 ఓవర్లకు 4 వికెట్లు, సౌమ్యశ్రీ 2 ఓవర్లకు 3 వికెట్లు పడగొట్టడంతో ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జిల్లా మహిళా సంఘం జట్టు 2.4 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 16 పరుగులు సాధించి సునాయాసంగా విజయం సాధించింది. 4 వికెట్లు తీసిన హర్షవర్ధిని ప్లేయర్ ఆఫ్ ద డేగా నిలిచారు.

## క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' పాత్ర భేష్

✦ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అతిథులు

రాజానగరం, న్యూస్‌టుడే : యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న 'ఈనాడు' కృషి అభినందనీయమని జీజీయూ ఛాన్సలర్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) అన్నారు. జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజంట్స్ ఈఎస్ఎల్ స్పోర్ట్స్ లీగ్ - 2025 పోటీలు బుధవారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో..

● జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వ్యక్తి ఆరోగ్యానికి క్రీడలు, జాగింగ్, యోగ, మెడిటేషన్ వంటివి చేయాలన్నారు. ఆటల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. క్రీడా పోటీలను ఈనాడు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ● జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఈనాడు యువతను క్రీడారంగంలో జాగృతం చేస్తోందన్నారు. 50 ఏళ్ల కిందట ఈనాడు పత్రికను ప్రారంభించి రామోజీరావు తెలుగు ప్రజలలో పత్రికను చదవాలనే కాంక్షను ప్రేరేపించారన్నారు. క్రికెట్ అంటే మానియా కాదని, శారీరక దారుఢ్యం, ధ్యానాన్ని పెంచే ఒక క్రీడగా యువతకు ఈనాడు నేర్పించిందన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ● ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి మాట్లాడుతూ.. పోటీల్లో కష్టనష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వరిస్తాయన్నారు. ఇందుకు భారత క్రికెట్ జట్టులో కాంబ్లీ, టెండూల్కర్ ఇద్దరూ ఒకే స్కూల్ నుంచి వచ్చి సమానంగా విజయాలు సాధించేవారని, అనంతర కాలంలో టెండూల్కర్ విజయశిఖరాలకు చేరుకున్నాడని దానిని స్ఫూర్తిగా తీసుకుని యువ క్రీడాకారులు మంచి మార్గంలో ముందుకు వెళ్తూ విజయాలు సాధించాలన్నారు. ● తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చేతి ద్వారా ఏర్పాటై ఒక వ్యవస్థగా రూపుదిద్దుకుని ఈనాడు, ఈటీవీ ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల నుంచి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చూపి ఐపీఎల్,రంజీ, భారత జట్టులో కూడా అవకాశాలు వచ్చి పాల్గొనాలని ఆకాంక్షించారు. ● ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ సంస్థ రాష్ట్ర స్పాన్సర్‌గా, జిల్లా స్పాన్సర్‌గా జీజీయూ (గైట్) ఉన్నారన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఈ పోటీల్లో 1100 జట్లు పాల్గొన్నాయని, జిల్లా స్థాయి పోటీల్లో ఇక్కడ విజేతలైన వారు ఇక్కడే నిర్వహించనున్న రీజనల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో రీజనల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు క్రీడామైదానాన్ని సమకూర్చిన చైతన్యరాజు, పోటీలు నిర్వహించిన అన్ని రోజులు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించిన డా.గన్ని భాస్కరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలైన జూనియర్స్, సీనియర్స్ బాలుర జట్టు, మహిళల జట్టుకు బహుమతులు అందజేశారు.

ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందుకుంటున్న రన్నర్స్ గైట్ కళాశాల(జూనియర్స్), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల (సీనియర్స్), ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (మహిళలు)

మ్యాచ్‌లో తలపడుతున్న మహిళా క్రికెటర్లు

## పైలట్ ప్రాజెక్టుగా రేషన్‌లో గోధుమ పిండి

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి పైలట్ ప్రాజెక్టుగా పట్టణాల్లోని చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ లబ్ధిదారులకు రాయితీపై గోధుమ పిండి అందజేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ ఎలిమి రెడ్డి మాలకొండయ్య తెలిపారు. ఆయన బుధవారం భాజపా నాయకులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి జేసీ మేఘాస్వరూప్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రేషన్‌లో గోధుమ పిండి పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రయోగాత్మకంగా ప్రస్తుత నెల నగరంలోని ఆయా చౌకదుకాణాల ద్వారా కేజీ రూ.20లకే ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రేషన్ దుకాణాల వద్ద గోధుమ పిండి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకులకు సూచించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఏఎంసీ డైరెక్టర్ పి.వెంకటలక్ష్మి సంతోషి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు టి.సురేష్ తదితరులు ఉన్నారు.

కలెక్టరేట్‌లో జేసీ మేఘాస్వరూప్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాలకొండయ్య, భాజపా నాయకులు

## సమష్టి మార్కెటింగ్ వ్యూహాలతో మిర్చి రైతులకు ఆదాయం

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: మిర్చి ఆధారిత రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)ను బలోపేతం చేయడంతోపాటు సమష్టి మార్కెటింగ్ వ్యూహాల ద్వారా ఆదాయాన్ని పెంపొందించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. 'మిర్చి ఎఫ్‌పీవోల పాలన, కోత అనంతరం నిర్వహణ, ఎగుమతి, మార్కెట్ అనుసంధాలు' అంశాలపై రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా)లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సీఐఐ ఫౌండేషన్‌తో కలిసి ఒర్కా్ల ఇండియా లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక బులిటెన్‌ను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రధాన అతిథిగా పాల్గొన్న నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ శాస్త్రీయ ఉత్పత్తి విధానాలు, కోత అనంతర నిర్వహణ, ఎగుమతుల దృష్టితో నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మన దేశ మిర్చికి దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం మార్కెట్‌లో విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. గౌరవ అతిథి, డాక్టర్ వై.ఎస్.ఆర్.ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ కరుణ మాట్లాడుతూ బలమైన ఎఫ్‌పీవో పాలన, సర్టిఫికేషన్ మార్గాలు, మార్కెటింగ్ వ్యూహాల ద్వారా మిర్చి రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. సీసీఐ ఫౌండేషన్‌కు చెందిన విక్రమ్ ఎం.నింబాల్(ఎఫ్‌పీవో ప్రోగ్రామ్ మేనేజర్-కర్ణాటక), ఒర్కా్ల ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఆర్.సెల్వరాజ్(సీనియర్ మేనేజర్-ప్రొక్యూర్మెంట్) మాట్లాడుతూ సంస్థాగత అనుసంధానాలు, సర్టిఫికేషన్, నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించి వాటి ద్వారా మిర్చి ఎఫ్‌పీవోలకు మెరుగైన మార్కెట్ ప్రాప్యత సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీసీఐ ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పవన్‌కుమార్, వీసీడీ స్పెషలిస్టు మలతేష్ జె.ఎం, ఫార్మిటోపియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ అగ్రోనమిస్ట్ పృథ్వీ, ఒర్కా్ల ఇండియా లిమిటెడ్ ప్రతినిధి మోహన్‌రెడ్డి, బళ్లారికి చెందిన మిర్చి ఆధారిత ఎఫ్‌పీవోల సీఈవోలు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ కార్యక్రమ సాంకేతిక బులిటెన్‌ను ఆవిష్కరిస్తున్న అతిథులు, తదితరులు

## జూ పార్కు ఏర్పాటుకు ముందడుగు

రాజానగరం, న్యూస్‌టుడే: ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా దివాన్‌చెరువు అటవీప్రాంతంలో జూ పార్కు ఏర్పాటు పనులను రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమన్నారు. జంతువులు, పక్షులను బంధించినట్లు కాకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వన్యప్రాణి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సీజేఏ కు చెందిన అజయ్, రాజమహేంద్రవరం డీఎఫ్‌ఓ డి.ప్రభాకరరావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్.శ్రీనివాస్, ఎఫ్ఆర్‌ఓలు దావీదురాజు, పద్మావతి, డీఆర్‌ఓ లత, ఎఫ్‌బీఓ రంగారావు, అటవీశాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

## క్షణాల్లో బూడిద

✦ గామన్‌పై కలకలం రేపిన బస్సు ఘటన

కొవ్వూరు పట్టణం, చాగల్లు, న్యూస్‌టుడే: అప్పటివరకు ప్రయాణం సాఫీగానే సాగింది. ట్రాఫిక్ కారణంగా బస్సును అరగంట ఆపాల్సి వచ్చింది.. అంతలోనే పొగ.. ఆపై కాలిన వాసన.. డ్రైవర్ చాకచక్యంతో ప్రాణ నష్టం తప్పిన ఈ ప్రమాద ఘటన కొవ్వూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం వేకువన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ క్లాస్ బస్సు (ఆర్ఆర్ఆర్) ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటలకు గామన్ వంతెనపైకి వచ్చింది. అంతకు గంట ముందే టోల్‌ప్లాజ్ వద్ద ఓ బస్సు, వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి తోడు గతనెల 25 నుంచి వంతెనపై ఒకవైపు మాత్రమే రాకపోకలు సాగుతుండడంతో ట్రాఫిక్ నిలిచింది. అదే సమయంలో ట్రావెల్స్ బస్సును నిలిపి కిందకు దిగిన డ్రైవర్ మరిపల్లి భిక్షం (సైదులు) ఇంజిన్ నుంచి పొగ రావడంతో అప్రమత్తమయ్యారు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, సిబ్బందితో సహా పదిమందిని దింపేశారు. వారు కొంచెం ముందుకు వెళ్లగానే బస్సు మంటల్లో దగ్ధమైంది. పెట్రోలింగ్ వాహనం, టోల్‌ప్లాజా ప్రతినిధులు స్పందించి అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ జి.దేవకుమార్, సీఐ పి.విశ్వం, అగ్నిమాపక అధికారి వేణు, ఏఎంవీఐ ప్రవీణ చేరుకున్నారు. సుమారు రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేశారు. సీఐ పి.విశ్వం కేసు నమోదు చేశారు.

పూర్తిగా దగ్ధమైన ట్రావెల్స్ బస్సు

### తప్పిన మరో ప్రమాదం..

దగ్ధమైన ట్రావెల్స్ బస్సును వంతెనపై నుంచి కిందికి దింపేందుకు హైడ్రాలిక్ క్రేన్‌ను తీసుకొచ్చారు. ఈ పనులు చేస్తున్న సమయంలో క్రేన్ అనుకోకుండా తిరగబడింది. డ్రైవర్ చాకచక్యంగా కిందకు దూకడంతో ప్రమాదం తప్పింది.

## సీఎంను కలిసిన నేతలు, అధికారులు

కోరుకొండ, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చి వెళ్లారు. బుధవారం ఆయన పోలవరం ప్రాజెక్టు సందర్శన అనంతరం ఆయన చాపర్‌లో రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రన్‌వేపై దిగిన ఆయన వెంటనే ప్రత్యేక విమానంలో దిల్లీ బయలుదేరివెళ్లారు. చంద్రబాబు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విమానాశ్రయానికి చేరుకుని బాబును కలుసుకున్నారు. అమలాపురం ఎంపీ హరీష్‌మాధుర్, ఇన్‌ఛార్జి కలెక్టర్ మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎస్పీ డి.నరసింహకిషోర్, అదనపు ఎస్పీ చెంచురెడ్డి తదితరులు సీఎంను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

బ్లో అవుట్‌పై సీఎం ఆరా: చంద్రబాబును అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ కలుసుకున్నారు. కోనసీమలో బ్లోఅవుట్ ప్రస్తుత పరిస్థితి, తీసుకుంటున్న చర్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని ఎంపీకి సూచించారు.

చంద్రబాబుకు నమస్కరిస్తున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ

### ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

| కొబ్బరి (క్వింటాళ్లలో) | ధర (రూ॥లలో) |
|---|---|
| కొత్తకొబ్బరి కురిడీ (వెయ్యింటికి) | 18,000 |
| పాతకాయ: గండేరా | 27,000 |
| గటగట | 25,000 |
| కొత్తకాయ: గండేరా | 26,000 |
| గటగట | 24,000 |
| నీటి కాయ (వెయ్యింటికి): | |
| పాత (ముక్కుడు) కాయ | 16,000-17,000 |
| కొత్త (పచ్చి) కాయ | 15,000-16,000 |
| కొబ్బరినూనె మార్కెట్: | |
| 15 కిలోలు | 5,000 |
| కిలో | 350 |

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

| | |
|---|---|
| ఫారంరేటు | 152-00 |
| రిటైల్ లైవ్ | 179-00 |
| డ్రెస్డ్ | 260-00 |
| స్కిన్‌లెస్ | 295-00 |


### ప్రకటన

మా క్లయింటు అనపర్తి మండలం, అనపర్తి గ్రామ కాపురస్తులైన సత్తి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు సత్తి సతీష్ రెడ్డి గారు ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా, మా క్లైంటు తూర్పుగోదావరి జిల్లా అనగా ప్రస్తుత కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు సబుడి శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామపంచాయతీ, యరకాపురం గ్రామ తాలూకాలో చేరిన జిరాయితీ మెరక సర్వే నెంబరులు: 31-3, 32-4, 32-1a, 32-21, 32-3, 121, 120 లో గల మొత్తం 14 ఎకరాల 86 సెంట్ల భూమిని అనపర్తి రత్నారావు గారి కుమారుడు అనపర్తి రమేష్ చౌదరి దగ్గర నుండి హెచ్చు ధరకు కొనుటకు ప్రయత్నం చేయుచున్నారు. అలాగే ఇదివరలో పైన తెల్పిన సర్వేనెంబర్లలో గల సర్వే నెం.32-4లో గల ఎ.1-28 సెంట్లు భూమిని సాయి స్పందన ప్రవేట్ ట్రస్ట్ వారు నుండి శ్రీనిధి ట్రస్ట్ వారు కొనుగోలుచేసియున్నారు. తర్వాత ఆ ఎ.1.28 సెంట్లు భూమి రెండు మారకములు అయిన అనంతరం పైన తెలిపిన అనపర్తి రమేష్ చౌదరి గారు కొనుగోలుచేసియున్నారు. ప్రస్తుతం నాటినుండి నేటి వరకు అనపర్తి రమేష్ చౌదరి గారు స్వాధీనంలోనే ఉన్నది. వీరి నుండి నా క్లయింటు సత్తి సతీష్ రెడ్డి గారు పైన తెల్పిన మొత్తం య.14.86 సెంట్లు భూమిని కొనుటకు అంగీకారమైనది.

కాబట్టి సదరు పైన తెల్పిన రెండు ప్రతుల విషయంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరములు అనగా బ్యాంకు బాకీలు మరియు కోర్టు తగాదాలు మరియు ఇతర తగాదాలు ఉన్నను నేటి నుండి 15 రోజుల్లో ఈ అడ్రస్సుకు తెలియజేయవలసిందిగా కోరిప్రార్థిస్తున్నాను. లేనియెడల సదరు ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు లేని నిష్పేచి నిర్వివాద ఆస్తి అని మా క్లయింటు భావించి తదుపరి కార్యక్రమములు జరుపుటకు నిర్ణయించుకొనును. ఆ తదుపరి దీనిపై ఎవరు ఎటువంటి వాదనలు జరిపినను అవి ఏమియు మా క్లయింటును బైండు చేయనేరవని గ్రహించవలెను.

సత్తి సతీష్ రెడ్డి, Contact No: 9515994399, 9849548354

వందే విజయ రాజ్ కుమార్, B.A., B.Ed, L.L.B

అడ్వకేట్, D.No: 18-8-23/1, కో ఎక్సెల్ ఆఫీస్ బ్యాక్‌సైడ్, గణపతినగర్, సామర్లకోట. Pin: 533440, Cell: 8555051549, 9951063349


## జీజీయూలో యువజనోత్సవాలు

రాజానగరం, న్యూస్‌టుడే: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సర్వీసులశాఖ, సెట్రాజ్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పోటీలను జీజీయూలోని ఫార్మసీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, చర్చ, వ్యక్తిత్వ ప్రసంగ పోటీలు నిర్వహించారు. 120 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అందజేశారు. సీనియర్ డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. స్ఫూర్తిదాయకుడు వివేకానందుడన్నారు. జీజీయూ ఫార్మసీ కళాశాల డీన్ డా.ఎం.డి.ధనరాజు మాట్లాడుతూ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సెట్రాజ్ సీఈఓ కె.ఎస్.వి.కాశీవిశ్వేశ్వరరావు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సెట్రాజ్ నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రొ.ఎ.ఆర్.మగేష్, ప్రొ.అతిథి, అసిస్టెంట్ ప్రొ. ఎ.పావని వ్యవహరించారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ షేక్‌మీరా పర్యవేక్షించారు. ప్రొ.వీసీ కె.వి.బి.రాజు, రిజిస్ట్రార్ పి.ఎం.ఎం.ఎస్.శర్మ, డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విజేతలకు బహుమతులు అందజేస్తున్న డీఎస్ఎల్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి, కె.వి.బి.రాజు


92.7 FM Rajamahendravaram ఈ FM 92.7 Mee FM

ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు

సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వా నేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm

For Advertising on Eenadu FM Contact 9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఉభయగోదావరి జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్, ✆ 9396999669

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191.

REAL ESTATE

FLAT FOR SALE

RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి సిటీలో అపార్ట్మెంట్ నందు 2nd ఫ్లోర్‌లో 3 BHK Flats అమ్మకమునకు ఉన్నవి. లిఫ్ట్, కార్స్ పార్కింగ్, జనరేటర్స్ కలవు. Cont: 82970 66516.

LAND FOR SALE

JAGGAMPETA

రాజమండ్రికి 30కి.మీ. దూరం మురారి గండేపల్లి మధ్య నేషనల్ హైవేకి చేర్చి 100అ||ల రోడ్ ఫేసింగ్‌తో 60 సెంట్లు భూమి అమ్మకం. (నో బ్రోకర్స్), 9032988265.

PLOT FOR SALE

GENERAL

RJY: 2ల||కే ఒక సెంటు, ప్లాట్ సైజు 4+6+8 & మోర్, కోరుకొండ-గోకవరం మధ్య 4 లైన్ రోడ్ దగ్గర. ఈరేటు రేపు సండే వరకు, నెక్స్ రేటు ఛేంజ్. ✆ 7674833422

JOBS

Wanted Male Academic Principals Qualification Any Degree/ P.G. Age Limit: 30 to 45 Years, Must be Married. Salary: 30,000/- to 35,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

డొమెస్టిక్ కార్గో కొరియర్ సర్వీసెస్‌లో పర్మినెంటు కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.

TEAM MEMBERS కావలెను. తెలుగు, హిందీ మాట్లాడగలవారు Can work Offline/ Online. Contact: 98855 82788 - Viswaus

Hyd ఇంట్లో వంట చేయడానికి వంట మనిషి కావలెను. శాలరీ: 20-25k వసతి కూడా ఇవ్వబడును. సంప్ర. కాల్: 9490215936

కంప్యూటర్ ఆపరేటర్స్ (M/F) మరియు ANM, GNM, గైనిక్‌లో అనుభవంగల నర్సులు కావలెను. సంప్ర|| ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రకాష్‌నగర్ మెయిన్‌రోడ్, రాజమండ్రి.

రాజమండ్రిలో మాఆఫీస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F) & టెలికాలింగ్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. పాత సోమాలమ్మ గుడి రోడ్డు, దివ్య హాస్పిటల్ దగ్గర, Cont. Cell: 85006 44978, 93461 45948.

EENADU for Advertisement Contact: 8008597607

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE

WALK-IN INTERVIEW

SALES OFFICER

Experience: 0-3 Years

Qualification: 12th or Any Degree

Age: upto 27 years

Salary: Upto 2.7 LPA

Incentive: Best in the Industry

Location: Kakinada

12-234/B, Lakhsmi Complex, Dantu Vari Street, Suryaraopet, Kakinada-AP -533001

Murali Krishna 9030411112

Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర

★ For the Information of Trade & Industry

★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-85 పైసలు. అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


(c) eenadu

# రాజమహేంద్రవరం

## పాఠశాలకు కంప్యూటర్ బహూకరణ

రాజమహేంద్రవరం సాంస్కృతికం : గౌతమఘాట్ రాజమండ్రి వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవల్లో భాగంగా కోలమూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.62 వేలు విలువచేసే కంప్యూటర్, ప్రింటర్, మెగాఫోన్ సమకూర్చారు. వీటిని బుధవారం ప్రధానోపాధ్యాయుడు ఎస్.వి.వి.సత్యనారాయణకు ట్రస్ట్ ఉపాధ్యక్షుడు యియ్యపు మురళీధర్, గౌరవ కార్యదర్శి బాలనాగు బలేష్ గుప్తా, బూర్లగడ్డ సుబ్బారాయుడు తదితరుల చేతుల మీదుగా అందజేశారు.

## దోసాలమ్మ గుడిలో సంక్రాంతి సంబరాలు

బొమ్మూరు, న్యూస్‌టుడే: బొమ్మూరు గ్రామదేవత దోసాలమ్మ గుడిలో సంక్రాంతి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయని ఆలయ నిర్వాహకులు బుధవారం తెలిపారు. 14న భోగి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, 15న ప్రత్యేక పూజలు, 16న ఉయ్యాల సేవ, 17న ఉత్సవమూర్తి ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మవారికి గాజులు, చీరలు, భక్తులు సమర్పించిన నైవేద్యాలతో ప్రత్యేక అలంకరణ చేస్తామన్నారు.

## యువత చక్కటి లక్ష్యంతో ముందుకు సాగాలి

వివేకానంద చిత్రపటానికి నమస్కరిస్తున్న స్వామీజీలు

రాజమహేంద్రవరం సాంస్కృతికం: యువత చక్కటి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. యువజన దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులోని రామకృష్ణ మఠంలో బుధవారం విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. మఠం అధ్యక్షుడు స్వామి పరిజ్ఞేయానందజీ మహారాజ్ మాట్లాడుతూ యువత మంచి మార్గంలో పయనిస్తూ సమాజంపట్ల బాధ్యతతో వ్యవహరించాలన్నారు. స్వామి సేవ్యానందజీ మహారాజ్, బ్రహ్మచారి ఇష్టచైతన్య మహారాజ్, విశ్రాంత అధ్యాపకుడు నూజిళ్ల రామసుబ్రహ్మణ్యం ప్రసంగించారు.

## నిర్లక్ష్యం నీడలో అధ్యయన కేంద్రం

ఏళ్లతరబడి మరమ్మతులకు నోచుకోని బీసీ స్టడీ సర్కిల్ భవనం

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువతకు శిక్షణ అందించే రాజమహేంద్రవరంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీరంగం శ్రీనివాసరావు ప్రభుత్వ అధ్యయన కేంద్రం (బీసీ స్టడీ సర్కిల్) గత వైకాపా సర్కారు హయాం నుంచి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. స్థానిక వై.జంక్షన్ సమీపంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రూ.75 లక్షల అంచనా వ్యయంతో జీప్లస్‌త్రీ తరహాలో నిర్మించిన భవనాన్ని 2007 సెప్టెంబరు 25న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించారు. గత వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగ ప్రకటనలు లేకపోవడం.. పోటీపరీక్షల శిక్షణ తరగతులు జరగకపోవడంతో కేంద్రం కళావిహీనంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ, గ్రూప్స్, తదితర పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ భవన మరమ్మతులకు నిధుల విడుదల కావడం లేదు. గతేడాది రూ.21 లక్షల సీఎస్ఆర్ నిధులతో మరమ్మతులు, మౌలికసదుపాయాల కల్పన పనులు చేపట్టేందుకు ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేదు.

### ఇదీ ప్రస్తుత పరిస్థితి..

బీసీ స్టడీ సర్కిల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో లైబ్రరీ హాల్, కంప్యూటర్ ల్యాబ్, ఫ్యాకల్టీ రెస్ట్ రూమ్, కిచిన్ ఉన్నాయి. ప్రస్తుతం లైబ్రరీ ఒకటే తెరుస్తుండగా మిగిలినవి నిరుపయోగంగా ఉన్నాయి. ● మొదటి అంతస్తులో ఒకవైపు ఉన్న రెండు గదుల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కార్యాలయం, మరో వైపున్న గదుల్లో ఒకదానిలో స్టడీ సర్కిల్ పరిపాలన కార్యాలయం కొనసాగుతుంది. డార్మెటరీ హాల్ మూతపడింది. ● రెండో అంతస్తులో రెండు పెద్ద తరగతి గదులు ఉండగా పోటీపరీక్షలకు సంబంధించి ప్రస్తుతం శిక్షణ తరగతులేమీ జరగకపోవడంతో తాళాలు వేసేశారు. లోపల ఇనుప బెంచీలు తుప్పుపడుతున్నాయి. ● మూడో అంతస్తులో డార్మెటరీ హాలుతోపాటు స్టోర్ రూమ్, విద్యార్థుల వసతి హాలు నిరుపయోగంగా ఉన్నాయి. గదుల్లో పూర్తిస్థాయిలో ఫ్యాన్లు కూడా లేవు.

చెదలుపట్టి దెబ్బతింటున్న తలుపులు, కిటికీలు

అసంపూర్తిగా మరుగుదొడ్లు

● రెండు, మూడు అంతస్తుల్లో కిటికీలు, తలుపులు చెదలు పట్టి పాడవుతున్నాయి. కింద టైల్స్ పైకి లేచి పోయి గచ్చులు దెబ్బతింది. కొన్నిచోట్ల విద్యుత్తు స్విచ్ బోర్డులు పాడయ్యాయి. మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి, కింద గచ్చులు పాడైపోగా గతంలో మరమ్మతులు చేయించేందుకు పనులు మొదలుపెట్టినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో వాటిని ఇప్పటికీ అసంపూర్తిగా వదిలేశారు. మున్ముందు మరిన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువడి ఇక్కడ శిక్షణ తరగతులు కొనసాగే అవకాశం ఉన్నందున భవన మరమ్మతులకు నిధులు విడుదల చేస్తే బాగుంటుందని పలువురు నిరుద్యోగులు, నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

పోస్టర్ ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

## నిరాశ్రయులను తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం

టి.నగర్, న్యూస్‌టుడే: నిరాశ్రయులను వసతి గృహానికి తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు మెప్మా పీడీ కనకరాజు తెలిపారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బుధవారం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నివాస్ యాప్‌లో నిరాశ్రయుల వివరాలు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. వారికి పునరావాసం కల్పించడం, కుటుంబాల వద్దకు చేర్చడం జరుగుతుందన్నారు. ఇందుకు నగరంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజరు రామలక్ష్మి, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకుడు గుబ్బల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

## క్విజ్ పోటీలు

శ్యామలా సెంటర్: రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం స్వామి వివేకానందపై క్విజ్ పోటీలు నిర్వహించగా 30 మంది విద్యార్థులు హాజరయ్యారని తత్వశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె.సీతా మహాలక్ష్మి తెలిపారు. వివేకానంద జయంతి రోజున విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసకులు ఎం.మహేష్, సోషల్ వర్క్ విభాగం నుంచి డాక్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

## ఇంటింటా మొక్కలు పెంచాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ప్రతి ఇంటి ముంగిట ఓ మొక్క ఉంటే వీధంతా పచ్చదనంతో ఉంటుందని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు అన్నారు. ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ పచ్చదనంతో కళకళలాడే పూర్వపు సంస్కృతి తిరిగి రావాలన్నారు. ప్రిన్సిపల్ బి.వి.తిరుపణ్యం మాట్లాడుతూ సమాజ హితం కోసం మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటుపడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు, అధ్యాపకులకు మొక్కలు పంపిణీ చేశారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సీహెచ్ శ్రీనివాస్, గ్రంధి వెంకటేశ్వరరావు, వసంత కుమారి, పి.వి.బి.సంజీవరావు, డి.వి.రమణ మూర్తి, మేకల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

## విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వసతుల కల్పన

రాజమహేంద్రవరం వైద్యం, న్యూస్‌టుడే: వైద్య కళాశాల పనులు కొంత వరకు ఆలస్యమైనా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రధాన భవనాన్ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకోసారి పనులను సమీక్షిస్తూ లోపాలను సరిచేస్తున్నామన్నారు. జూన్‌లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. గత సమీక్షలో విద్యార్థులు అడిగిన చిన్న చిన్న సదుపాయాలను ప్రాధాన్యంగా పూర్తి చేస్తున్నామన్నారు. గత వైకాపా ప్రభుత్వానిది నిర్లక్ష్యమని.. ప్రస్తుత కూటమి ప్రభుత్వానిది నిబద్ధతతన్నారు. రాజమహేంద్రవరం పరిశుభ్రమైన నగరంగా పురస్కారాలు అందుకుంటోందన్నారు. విద్యారంగంలోనూ మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.

### తెలుగు సంస్కృతిని చాటేది సంక్రాంతి

టి.నగర్: తెలుగు సంస్కృతి సంప్రదాయాలను చాటేది సంక్రాంతి పండుగ అని అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. పండగ నేపథ్యంలో అర్బన్ తెదేపా, భవానీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం 32, 33, 34, 35, 36, 38, 49 డివిజన్లలో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ తదితరులు

★ స్థానిక 9వ డివిజన్ బర్మా కాలనీలో ఆర్‌సీఎస్ మిల్స్ నగర పాలక సంస్థ పాఠశాలలో ఐడీబీఐ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులు రూ. 12 లక్షలతో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే శ్రీనివాస్ పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న రవాణాశాఖ అధికారులు

## రహదారి భద్రత అందరి బాధ్యత

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్.సురేష్‌కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని స్థానిక లాలాచెరువు కూడలి వద్ద బుధవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించి తమతోపాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలన్నారు. శిరస్త్రానం ధరించకుండా ద్విచక్రవాహనాలు, సీటు బెల్టు ధరించకుండా కార్లు నడిపేవారు, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అపశవ్య దిశలో వెళ్లేవారిని గుర్తించి 30 మందిపై కేసులు నమోదు చేసి, అవగాహన కల్పించారు. లాలాచెరువు నగరపాలక సంస్థ పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రత నియమాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు సీహెచ్ సంపత్‌కుమార్, ఎం.రవికుమార్, బి.ఉమామహేశ్వరరావు, జి.ప్రణీత్‌కుమార్, వీవీవీడీ సాయికుమార్, విద్యార్థులు, వాహనదారులు పాల్గొన్నారు.

## భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరి

కొలతలను పరిశీలిస్తున్న కమిషనర్ రాహుల్ మీనా

టి.నగర్, న్యూస్‌టుడే: భవన నిర్మాణాలకు మున్సిపల్ అనుమతులు పొందాలని కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో కలిసి బుధవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. గాదాలమ్మనగర్‌లో నివాసయోగ్య ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకొన్న భవన కొలతలను తనిఖీ చేశారు. ఆమోదించిన ప్లాన్‌కు అనుగుణంగా నిర్మించిన భవనాలకు మాత్రమే ఎన్‌ఓసీ జారీ చేస్తామన్నారు. అనంతరం ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తుల ఆమోదం నిమిత్తం లాలాచెరువు, తారకరామనగర్, మోడల్ కాలనీలో పర్యటించి లేఅవుట్లను పరిశీలించారు. పట్టణ ప్రణాళికాధికారి జీవీఎస్ఎన్ మూర్తి, ఏసీపీలు కొండలరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

### రోడ్డు మధ్యలో ఇలా.. పట్టించుకోకుంటే ఎలా

నగరంలోని లాలాచెరువు నుంచి క్వారీ మార్కెట్ వెళ్లే మార్గంలో పోస్టల్ క్వార్టర్స్ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్ చుట్టూ శ్లాబు పూర్తిగా దెబ్బతిని ఊచలు బయటపడి ప్రమాదకరంగా కనిపిస్తోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాదచారులు, వాహనదారులతో నిత్యం రద్దీగా ఉండే మార్గం కావడంతో ఎవరైనా అప్రమత్తంగా లేకుంటే ప్రమాదాలకు ఆస్కారం కలుగుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి త్వరితగతిన మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

### ఇష్టారీతిన నిలిపేస్తున్నారు..

నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో దేవీచౌక్ ఒకటి. ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలుదారులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ వాహనాలు నిలపడం పెద్ద సమస్యగా మారింది. రోడ్డు మధ్యలోని డివైడర్‌కు చేర్చి కార్లు, ఆటోలు నిలుపుతుండడంతో రోడ్డు ఇరుకుగా మారి మిగిలిన వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ద్విచక్ర వాహనాలు నిలిపే స్థలంలోనూ కార్లు, ఆటోలు ఆపుతుండడంతో ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

### షెడ్డు కాదు.. సర్వీస్ రహదారి

స్థానిక మోరంపూడి పైవంతెన సమీపంలోని సర్వీసులో రోడ్డులో పరిస్థితి ఇది. ఇలా వరుసగా లారీలు నిలిపివేస్తుండడంతో మార్గం ఇరుకుగా మారి ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇక్కడ మలుపు ఉండడం.. అడ్డుగా లారీలు నిలపుతుండడంతో సర్వీస్ రోడ్డు ద్వారా నగరానికి చేరే వారికి ఎదురొచ్చే వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు ఆస్కారం కలుగుతోంది. వి.ఎల్ పురం మార్గంలోకి వెళ్లే వారూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనచోదకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

### నడకదారిలో అగాధం

నిత్యం రద్దీగా ఉండే మోరంపూడి రోడ్డులోని వెంకటేశ్వర మార్కెట్ సమీపంలో నడకదారిలోని మ్యాన్‌హోల్‌పై మామూత లేకపోవడంతో ఊచలు బయటకు వచ్చి అగాధాన్ని తలపిస్తోంది. ఈ ప్రాంతం ప్రధాన కూడలి కావడంతో వాహనదారులు, పాదచారులు, విద్యార్థులతో రద్దీగా ఉంటుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉండి గమనించలేకపోయినా అందులోపడి గాయాలపాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. దీనిపై మూత ఏర్పాటు చేసి ప్రమాదాల నివారించాలని నగరవాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఏవీఏ రోడ్డు

## విద్యార్థికి త్రిపుర గవర్నర్ అభినందన

కార్తిక్ రామచంద్రారెడ్డిని అభినందించిన ఇంద్రసేనారెడ్డి

రాజమహేంద్రవరం సాంస్కృతికం : త్రిపుర రాజధాని అగర్తలలో ఈనెల 3 నుంచి 6వ తేదీ వరకు జరిగిన ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో రాజమహేంద్రవరానికి చెందిన కార్తిక్ రామచంద్రారెడ్డి ఐదో స్థానంలో నిలిచారు. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కార్తిక్‌ను అభినందించి ధ్రువపత్రం అందించారు.

## 'బ్లోఅవుట్‌కు అవినీతి, అక్రమాలే కారణం'

ఏవీఏ రోడ్డు: కోనసీమ జిల్లా ఇరుసుమండలో చోటుచేసుకున్న ఓఎన్జీసీ బ్లోఅవుట్‌కు అవినీతి, అక్రమాలే కారణమని, తక్షణమే ఉన్నతాధికారులు బహిర్గతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బోరింగ్-5 నిర్వహణ బాధ్యతలు గత ఏడాది ఏప్రిల్ నుంచి డీప్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు అప్పగించారని.. వాస్తవానికి పాతబడిన, ఉత్పత్తి తగ్గిన బావులను మాత్రమే 60:40 నిష్పత్తి చొప్పున ప్రైవేటు గుత్తేదారులకు అప్పగించాల్సి ఉందన్నారు. హైప్రెజర్ ఉన్న బావిని లోప్రెజర్‌గా చూపించి ప్రైవేటు సంస్థకు ఎలా కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. మహారత్న సంస్థలకు చెందిన ఓఎన్జీసీ సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతుందని ఆరోపించారు. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఓఎన్జీసీ ఈడీ, జిల్లా కలెక్టర్ ప్రైవేటు సంస్థ నిర్వాహణ వైఫల్యాల గురించి కనీసం ప్రకటన విడుదల చేయకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

★ హితకారిణి సమాజం కందుకూరి రాజ్యలక్ష్మి మహిళ కళాశాల హాస్టల్ నిర్వహణ బాధ్యతలు ప్రిన్సిపల్‌కు అప్పగించి మూడు రోజుల్లో ఈవో కమిషనర్ కార్యాలయానికి రిపోర్టు చేయాలని డిసెంబర్ 27న దేవాదాయశాఖ కమిషనర్ నుంచి లేఖ వచ్చినా, ఇప్పటికీ ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్, పూర్ణిమారాజు, రామచంద్రరావు, మూర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

విద్యార్థినుల నృత్య ప్రదర్శన

## సందడిగా ఉద్భావ్- 2026 వేడుకలు

టి.నగర్: రాజమహేంద్రవరం ఆటానమస్ కళాశాలలో ఉద్భావ్- 2026 పేరుతో సంక్రాంతి వేడుకలు ప్రారంభించారు. తెలుగింట తొలిపండుగ సంక్రాంతి నేపథ్యంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు, సంప్రదాయ నృత్యాలతో అలరించారు. తెలుగు పండగల ఆవశ్యకతను తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షుడు, భాజాపా నాయకుడు కంబాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

## నిరుపేదలకు ఆర్థిక చేయూత

వృద్ధులకు ఆర్థిక సాయం అందిస్తున్న యార్లగడ్డ ప్రభాకర్ తదితరులు

రాజమహేంద్రవరం సాంస్కృతికం: వికాస్ స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలా అందించే ఆర్థిక చేయూత కార్యక్రమం బుధవారం ఉదయం వి.ఎల్.పురం పార్కులో జరిగింది. స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుబ్బల వెంకట రమణ పాల్గొని మాట్లాడుతూ సమాజంపట్ల బాధ్యతతో వికాస్ సంస్థ నిర్వాహకుడు యార్లగడ్డ ప్రభాకర్ నిరుపేద వృద్ధులు, వికలాంగులకు 12 ఏళ్లుగా క్రమం తప్పకుండా సహకారం అందించడం గర్వకారణమన్నారు. అనంతరం 150 మంది వృద్ధులకు రూ. 200 చొప్పున ఆర్థిక సాయం, అల్పాహారం అందించారు. చల్లా వెంకటేశ్వర్లు, సింగవరపు రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

## దుర్భాషలాడుతున్న వ్యక్తిపై కేసు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: చీటీల రూపంలో కట్టిన తన డబ్బు తిరిగివ్వాలని అడిగితే దుర్భాషలాడుతున్నాడని ఓ యువతి నగరంలోని రెండోపట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. ఉల్లితోటకు చెందిన యువతి ఓ దుకాణంలో పని చేస్తుండగా పోలవరపు సురేష్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. చీటీలు కడితే ఒకేసారి డబ్బు వస్తుందని తన వద్ద రూ.లక్ష తీసుకున్నాడని, తిరిగివ్వమని అడిగితే దుర్భాషలాడుతున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

## కొత్త మెలకువలు తెలుసుకుంటున్నాం

జీఎస్ఎల్‌లో సౌత్‌జోన్ మహిళల బ్యాడ్మింటన్

రాజానగరం, సీతానగరం, న్యూస్‌టుడే : డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల ఇండోర్‌స్టేడియంలో సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 9 వరకు నిర్వహించే ఈ పోటీలలో దక్షిణ భారతదేశంలోని 94 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 200 మంది మహిళా క్రీడాకారిణులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఉత్సాహభరితమైన క్రీడాపోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారిణులతో జీఎస్ఎల్ ప్రాంగణం కళకళలాడుతోంది. క్రీడాకారిణులు 'ఈనాడు'తో తమ అభిప్రాయాలను వెల్లడించారిలా..

### ఎస్ఎఫ్ఐ నేషనల్స్ ఆడాను



గత ఏడాది విజయవాడలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నాను. సెమీఫైనల్స్ వరకు ఆడాం. ప్రస్తుతం సౌత్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడటానికి విశ్వవిద్యాలయం తరపున పోటీలో పాల్గొంటున్నాను. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల క్రీడాకారిణులు పాల్గొంటుండడంతో వారి నుంచి కొత్త కొత్త మెలకువలు నేర్చుకునేందుకు, నా ఆటను మెరుగుపరచుకునేందుకు మంచి అవకాశం లభించింది. - ధరణి, గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం

### నేను ప్రొఫెషనల్ క్రీడాకారిణిని

నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కళాశాల స్థాయి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటున్నాను. ఒక వైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరో వైపు బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటున్నాను. రెండింటినీ సమర్థవంతంగా సమన్వయం (బ్యాలెన్స్) చేసుకుంటున్నాను. ప్రస్తుతం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇతర విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన క్రీడాకారిణులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. - బోయపాటి రిత్విక సాయి, పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాల, విజయవాడ

### క్రీడానైపుణ్యాలు మరింత మెరుగుపడేందుకు..

సౌత్ జోన్ అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి మరిన్ని నైపుణ్యాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగింది. రెండేళ్లుగా సౌత్ జోన్ అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటున్నాను. ఈ ఏడాది పోటీలలో విజయం సాధించాలనే పట్టుదలతో సాధన చేశాను. గెలుపు సాధిస్తామనే నమ్మకం ఉంది. - లిపి శ్రీరమ, జీఎస్ఎల్ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం

### జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాల్గొన్నాను.

గత డిసెంబరులో నూజివీడులో జరిగిన ఇంటర్ క్యాంపస్ మీట్‌లో అంతకు ముందు ఎస్‌జీఎఫ్, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. బహుమతులు సాధించా. సింగిల్స్, డబుల్స్‌లో కూడా మొదటి బహుమతులు సాధించాను. ప్రస్తుత పోటీల్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించాం. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాం. ఇక్కడ వాతావరణం, అకామిడేషన్, భోజన సౌకర్యం బాగుంది. - కందుకూరి లక్ష్మీసింధూర, ట్రిపుల్ ఐటీ, ఇడుపులపాయ


బహిరంగ వేలం
తేదీ: 9-1-2026 (శుక్రవారం)

| Veh. No. | Vehicle Description | Year |
|---|---|---|
| AP40BF8688 | DZIRE VXI AT BS6 PETROL 5 SEATER | 2023 |
| AP39TL4538 | TATA ACE GOLD | 2020 |
| AP39VD5855 | AL 3525 BS6 FBT-T | 2023 |
| AP39VB4239 | TATA SIGNA 2830.K BS6 FBT | 2023 |
| AP31TE2211 | TATA LPK 2518 FBT | 2014 |
| AP16TH9493 | TATA LPK 2518 FBT | 2017 |
| AP07TA0975 | EICHER 11.10 FBT | 2010 |
| AP16TB7549 | TATA LPT 3118 CUMMINS FBT | 2010 |
| AP31TH1698 | MARUTI EECO AMBULANCE-P | 2016 |
| AP39UV5656 | TATA SIGNA 2830.K BS6 FBT | 2024 |
| AP39TZ5384 | DZIRE VXI BS6 | 2021 |
| AP39VB8217 | MARUTI SWIFT DZIRE VDI BS IV | 2014 |
| AP39VD1353 | APE AUTO DX BS6 DIESEL-P | 2023 |
| AP37DC1048 | SWIFT DZIRE ZDI (BS-IV) | 2016 |
| AP39TY7082 | TATA INTRA V30 BS6 | 2021 |
| AP39TV1834 | AL BADA DOST i4 BS6 | 2021 |

వేలం జరుగు ప్రదేశం
శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా Ltd., NH-16, భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజానగరం, రాజమండ్రి, E.G.Dt.
శ్రీరామ్ ఫైనాన్స్ Ltd.,
D.No. 54-9-8, A.V.అప్పారావు రోడ్, రాజమండ్రి,
0883-2465088, 98499 81384


(c) eenadu

# రాజమహేంద్రవరం గ్రామీణం

• రాజమహేంద్రవరం గ్రామీణం • రాజానగరం

## తాగునీరు వృథా

మోరంపూడి హనుమాన్‌నగర్ ప్రధాన రహదారి పక్కనే మంచి నీటి పైపు పగిలి తాగునీరు వృథాగా పోతోంది. సుమారు వారం రోజులుగా ప్రధాన రహదారిపై కాలువలా నీరు పారుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కొందరు ఇటుకను అడ్డుపెట్టారు. సంబధిత అధికారులు స్పందించి వృథాను అరికట్టి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. – న్యూస్‌టుడే, మోరంపూడి

## సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయ బ్యాడ్మింటన్ పోటీలు

రాజానగరం, న్యూస్‌టుడే : డా.ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల బ్యాడ్మింటన్ పోటీలు నాకవుట్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఇ.త్రిమూర్తి బుధవారం తెలిపారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన నాలుగు కోర్టులలో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలలోని 94 విశ్వవిద్యాలయాల నుంచి 450 మంది మహిళా క్రీడాకారిణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:

ధవళేశ్వరం: 91212 29057 | కడియం: 91212 29062
బొమ్మూరు 91549 78039 | మోరంపూడి 94935 92696
రాజానగరం 98492 36167 | కోరుకొండ 80085 74213

### పూడికతో ఇక్కట్లు

**సమస్య:** బొమ్మూరు జమ్మిచెట్టు వీధిలో మురుగు కాలువలో పూడిక పేరుకుపోయింది. దోమలు విపరీతంగా వ్యాపిస్తున్నాయి.
- శ్రీధర్, స్థానికుడు

**సమాధానం:** పూడికలు తీయించి కాలువ శుభ్రం చేయిస్తాం.
- కాశీ, గ్రామ కార్యదర్శి, బొమ్మూరు

స్పందనకు వందనం

బొమ్మూరు రాఘవేంద్రనగర్ 3వ వీధిలో కాలువలో పూడికలు పేరుకుపోయాయి. రాజవోలు రోడ్డులో పైపులైన్ కోసం తీసిన గొయ్యి పూడ్చలేదు. దీనిపై గ్రామ కార్యదర్శులు కాశీ, శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే పరిష్కరించారు.
– న్యూస్‌టుడే, బొమ్మూరు

### వ్యర్థాల తొలగింపు

వసతి గృహం వద్ద పనులు పరిశీలిస్తున్న అధికారులు

కడియం, న్యూస్‌టుడే: ధవళేశ్వరంలోని బాలుర వసతి గృహం వద్ద పేరుకుపోయిన వ్యర్థాలతో విషసర్పాలతో పాటు ఆకతాయిల బెడద అధికమైందని విద్యార్థులు వాపోయారు. దీనిపై ఇటీవల 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వసతిగృహం పరిసరాలను శుభ్రంచేయడంతో పాటు వ్యర్థాలను తొలగించారు.

## కొత్త మెలకువలు తెలుసుకుంటున్నాం

జీఎస్ఎల్‌లో సౌత్‌జోన్ మహిళల బ్యాడ్మింటన్

రాజానగరం, సీతానగరం, న్యూస్‌టుడే : డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాజానగరం సమీపంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల ఇండోర్‌స్టేడియంలో సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈనెల 9 వరకు నిర్వహించే ఈ పోటీలలో దక్షిణ భారతదేశంలోని 94 విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 200 మంది మహిళా క్రీడాకారిణులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఉత్సాహభరితమైన క్రీడాపోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారిణులతో జీఎస్ఎల్ ప్రాంగణం కళకళలాడుతోంది. క్రీడాకారిణులు 'ఈనాడు'తో తమ అభిప్రాయాలను వెల్లడించారిలా..

### ఎస్ఎఫ్ఐ నేషనల్స్ ఆడాను

గత ఏడాది విజయవాడలో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్నాను. సెమీ ఫైనల్స్ వరకు ఆడాం. ప్రస్తుతం సౌత్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ ఆడటానికి విశ్వవిద్యాలయం తరపున పోటీలో పాల్గొంటున్నాను. ఈ పోటీలలో వివిధ ప్రాంతాల క్రీడాకారిణులు పాల్గొంటుండడంతో వారి నుంచి కొత్త కొత్త మెలకువలు నేర్చుకునేందుకు, నా ఆటను మెరుగుపరచుకునేందుకు మంచి అవకాశం లభించింది.
- ధరణి, గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం

### క్రీడానైపుణ్యాలు మరింత మెరుగుపడేందుకు..

సౌత్ జోన్ అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన క్రీడాకారుల నుంచి మరిన్ని నైపుణ్యాలు తెలుసుకునేందుకు అవకాశం కలిగింది. రెండేళ్లుగా సౌత్ జోన్ అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటున్నాను. ఈ ఏడాది పోటీలలో విజయం సాధించాలనే పట్టుదలతో సాధన చేశాను. గెలుపు సాధిస్తామనే నమ్మకం ఉంది.
- లిపి శ్రీరమ, జీఎస్ఎల్ వైద్య కళాశాల, రాజమహేంద్రవరం

### నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిని

నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కళాశాల స్థాయి నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటున్నాను. ఒక వైపు ఎంబీబీఎస్ చదువుతూనే మరో వైపు బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొంటున్నాను. రెండింటినీ సమర్థవంతంగా సమన్వయం (బ్యాలెన్స్) చేసుకుంటున్నాను. ప్రస్తుతం జీఎస్ఎల్ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇతర విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన క్రీడాకారిణులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
- బోయపాటి రిత్విక సాయి, పిన్నమనేని సిద్దార్థ వైద్య కళాశాల, విజయవాడ

### జాతీయ, రాష్ట్రస్థాయిల్లో పాల్గొన్నాను.

గత డిసెంబరులో నూజివీడులో జరిగిన ఇంటర్ క్యాంపస్ మీట్‌లో అంతకు ముందు ఎస్‌జీఎఫ్, రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. బహుమతులు సాధించా. సింగిల్స్, డబుల్స్‌లో కూడా మొదటి బహుమతులు సాధించాను. ప్రస్తుత పోటీల్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి విజయం సాధించాం. క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాం. ఇక్కడ వాతావరణం, అకామిడేషన్, భోజన సౌకర్యం బాగుంది.
- కందుకూరి లక్ష్మీసింధూర, ఆర్జీ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం, ఇడుపులపాయ

## ఇంటింటా మొక్కలు పెంచాలి

రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే : ప్రతి ఇంటి ముంగిట ఓ మొక్క ఉంటే వీధంతా పచ్చదనంతో ఉంటుందని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు అన్నారు. ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ పచ్చదనంతో కళకళలాడే పూర్వపు సంస్కృతి తిరిగి రావాలన్నారు. ప్రిన్సిపల్ బి.వి.తిరుపణ్యం మాట్లాడుతూ సమాజ హితం కోసం మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటుపడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు, అధ్యాపకులకు మొక్కలు పంపిణీ చేశారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సీహెచ్ శ్రీనివాస్, గ్రంధి వెంకటేశ్వరరావు, వసంత కుమారి, పి.వి.బి.సంజీవరావు, డి.వి.రమణమూర్తి, మేకల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

## 'పల్లెపండుగ'లో రూ.100 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

రాజానగరం, న్యూస్‌టుడే: పల్లె పండుగ వారోత్సవాల్లో రూ.100 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధిపరిచేందుకు చర్యలు తీసుకున్నామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. పల్లెపండుగ వారోత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ఎమ్మెల్యే బత్తుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు బుధవారం నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (పల్లెపండుగ ప్రోగ్రాం) కింద రూ.3.8 కోట్ల వ్యయంతో రాజానగరం మండలం పల్లకడియంలో నిర్మించిన సీసీ రోడ్డుకు సంబంధించి శిలాఫలకాన్ని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్రకమిటీ సమన్వయకర్త బత్తుల వెంకటలక్ష్మి ప్రారంభించారు. అదే గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించనున్న రజక కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీరాంపురంలో రూ.1.2 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. శ్రీకృష్ణపట్నంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పల్లకడియంలో సీసీ రహదారికి శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన ఎంపీ పురందేశ్వరి, ఎమ్మెల్యే బత్తుల

## రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

హుకుంపేటలో పాసుపుస్తకం ఇస్తున్న గోరంట్ల రవి

బొమ్మూరు, హుకుంపేట, న్యూస్‌టుడే: రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెదేపా ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్‌కిరణ్ అన్నారు. బొమ్మూరు, హుకుంపేట పంచాయతీ కార్యాలయాల్లో బుధవారం పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే వ్యవసాయ, సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెదేపా మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, భీమరశెట్టి రమేష్, కామిని ప్రసాద్ చౌదరి, బొప్పన శ్రీనివాస్, దుద్దుపూడి రమేష్, కామిని బాచిబాబు, పిల్లా తనూజ తదితరులు పాల్గొన్నారు.

### 12న పారా అథ్లెట్ల ఎంపిక

ధవళేశ్వరం, మోరంపూడి, న్యూస్‌టుడే: ధవళేశ్వరంలో ఈ నెల 12న పారా అథ్లెట్ల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తామని ఇన్‌ఛార్జి ఎ.మల్లేశ్వరరావు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 12న ఉదయం 9 గంటలకు ధవళేశ్వరంలోని జడ్పీ బాలుర హైస్కూల్ క్రీడ మైదానంలో హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 8008 286 707 నంబరులో సంప్రదించాలని సూచించారు.

### దోసాలమ్మ గుడిలో సంక్రాంతి సంబరాలు

బొమ్మూరు, న్యూస్‌టుడే: బొమ్మూరు గ్రామదేవత దోసాలమ్మ గుడిలో సంక్రాంతి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయని ఆలయ నిర్వాహకులు బుధవారం తెలిపారు. 14న భోగి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, 15న ప్రత్యేక పూజలు, 16న ఉయ్యాల సేవ, 17న ఉత్సవమూర్తి ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మవారికి గాజులు, చీరలు, భక్తులు సమర్పించిన నైవేద్యాలతో ప్రత్యేక అలంకరణ చేస్తామన్నారు.

బొమ్మూరు గ్రామదేవత దోసాలమ్మ

## రొయ్యలు, చేపలు కలిపి పెంచొచ్చు..

### ముగిసిన మూడు రోజుల శిక్షణ శిబిరం

ధ్రువపత్రం అందిస్తున్న ఆఫీసర్ ఇన్‌ఛార్జ్ డా.సామ్నా

బిక్కవోలు, న్యూస్‌టుడే: పోలీ కల్చర్‌పై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో నేర్చుకున్న మెలకువలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని బలభద్రపురంలోని మంచినీటి చేపల పెంపక కేంద్రం ఆఫీసర్-ఇన్‌చార్జి డా. సామ్నా.ఎన్ అన్నారు. తక్కువ సమయంలోనే శిక్షణ పూర్తిచేసినా ఎక్కువ విషయాలు నేర్చుకున్నారని చెప్పారు. ఇకార్ డైరెక్టర్ ఎన్.పి.సాహు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసిన సందర్భంగా ఆమె ధ్రువపత్రాలు పంపిణీచేశారు. అనంతరం మాట్లాడుతూ కార్పు చేపలతో కలిపి నీలకంఠ రొయ్యిల పెంపకంపై శిక్షణ ఇచ్చామని, దీనివల్ల చాలా పలు లాభాలు ఉన్నాయని వివరించారు. ఏకకాలంలో రెండు పంటలు పొందవచ్చని చెప్పారు. రొయ్యలు, చేపలు కలిపి పెంచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనం ఎంపిక, నాణ్యమైన విత్తనం ఎలా ఉంటుందనే విషయాలపై అవగాహన కల్పించారు. వివిధ జిల్లాల నుంచి 40 మంది విద్యార్థులు, మహిళా రైతులు హాజరయ్యారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త శోభారావత్ తదితరులు పాల్గొన్నారు.

## నాడు బాబోయ్.. నేడు రయ్.. రయ్

గాడాల- నిడిగట్ల రహదారి

కోరుకొండ, న్యూస్‌టుడే: నాడు గ్రామానికి అనుసంధానమైన ప్రధాన రహదారుల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కనీస నిర్వహణ కూడా జరగలేదు. కోరుకొండ మండలంలోని పలు రహదారులు నాటి వైకాపా ప్రభుత్వం హయాంలో మధ్యలోనే వదిలేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటి రూపురేఖలు మారాయి. ప్రాధాన్యాల ప్రకారం కొత్తవి నిర్మిస్తున్నారు. కొన్ని పూర్తవ్వగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.

### రూ.85 లక్షలతో అభివృద్ధి

కోరుకొండ మండలం గాడాల నుంచి నిడిగట్ల వెళ్లే ప్రధాన మార్గంలో రాళ్ల దారితో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. ఆనాడు వైకాపా ప్రభుత్వం హయాంలో సుమారు 2 కిలోమీటర్ల మేర రూ.85 లక్షల నిధులతో పనులు ప్రారంభించారు. నిర్మాణం కోసం తవ్వేసి వదిలేశారు. సుమారు రెండు సంవత్సరాల పాటు ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అధిక ప్రాధాన్యం ఇచ్చి రహదారి నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు ప్రయాణం సాఫీగా సాగుతుంది.

### దేవాన్ష్ రహదారికి మోక్షం..

కాపవరం సెంటరు నుంచి మునగాల వెళ్లే బైపాస్ రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. అప్పట్లో తెదేపా హయాంలో మంజూరైనా, ఆ తరువాత వచ్చిన వైకాపా సర్కారు ఈ రహదారిని పూర్తిగా విస్మరించింది. తరువాత కాలంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రహదారిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. తొలుతుగా ఈ రోడ్డును బూడిద, కంకరతో నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ రహదారికి అప్పట్లోనే చంద్రబాబునాయుడి మనవడు దేవాన్ష్ పేరు పెట్టారు. ఇంకా ఈ రహదారి నిర్మాణం తారు వేసి పూర్తి చేయాల్సి ఉంది.

## బెర్మలు వదిలేశారు!

సీతానగరం మండలం రఘుదేవపురం- కూనవరం వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం ఇటీవల పూర్తి చేశారు. 3.2 కి.మీ. మేర సిమెంటు రహదారిలో సుమారు రెండు కి.మీ. బెర్ములు పూడ్చకుండా వదిలేశారు. కొంతభాగం మాత్రమే వేసి మిగిలింది వదిలేయడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ రహదారికి వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న సుద్ద కొండను తవ్వి ఆ గ్రావెల్‌ను కొంత భాగం బెర్మ పూడ్చారు. ప్రమాదకరంగా ఉన్న మిగిలిన బాగాన్నీ పూర్తి చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సీతానగరం(కోరుకొండ)

## రహదారి భద్రత అందరి బాధ్యత

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్.సురేష్‌కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని స్థానిక లాలాచెరువు కూడలి వద్ద బుధవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించి తమతోపాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలన్నారు. శిరస్త్రానం ధరించకుండా ద్విచక్రవాహనాలు నడిపేవారు, సీటు బెల్టు ధరించకుండా కార్లు నడిపేవారు, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అపశవ్య దిశలో వెళ్లేవారిని గుర్తించి 30 మందిపై కేసులు నమోదు చేసి, అవగాహన కల్పించారు. లాలాచెరువు నగరపాలక సంస్థ పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రత నియమాలపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు సీహెచ్ సంపత్‌కుమార్, ఎం.రవికుమార్, బి.ఉమామహేశ్వరరావు, జి.ప్రణీత్‌కుమార్, పీవీవీడీ సాయికుమార్, విద్యార్థులు, వాహనదారులు పాల్గొన్నారు.

## భాజపాలో పలువురు చేరిక

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర

రాజానగరం, న్యూస్‌టుడే : మండలంలోని జి.యర్రంపాలెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు భాజపా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పేపకాయల కాశి ఆధ్వర్యంలో భాజపాలో చేరారు. గ్రామంలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో యు.ఎస్.వి.నర్సింహరాజు, కిరణ్, కె.చక్రవర్తి, ఎస్.చక్రవర్తి, సోడసాని వీరబాబు తదితరులు పార్టీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు ఆళ్ళ శివనాగరాజు, పార్టీ నాయకులు ఎ.పి.ఆర్.చౌదరి, మోది సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

## పశువుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి

పెదపూడి, న్యూస్‌టుడే: పశువుల ఆరోగ్యంపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు కృష్ణమూర్తి సూచించారు. బుధవారం పెదపూడి మండలం సంపర గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అనంతరం పశుపోషకులకు ఆయన మందులు అందించారు. కార్యక్రమంలో ఉప సంచాలకులు డా.అంబేద్కర్, డా.ప్రమీల, డా.కల్యాణి, పెదపూడి పశు వైద్యులు వరుణ్ దత్తు తదితరులు పాల్గొన్నారు.

సంపరలో రైతులకు మందులు పంపిణీ చేస్తున్న కృష్ణమూర్తి

## ఎంఆర్వో కాలనీలో మురుగుతో సమస్య

ఖాళీ స్థలంలో పేరుకుపోయిన మురుగు

బొమ్మూరు (హుకుంపేట), న్యూస్‌టుడే: హుకుంపేట ఎంఆర్వో కాలనీలో మూడేళ్ల నుంచి మురుగు సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. సీసీ డ్రెయిను లేక పోవడంతో ఖాళీ స్థలాలు, రోడ్డు పక్కన మురుగు పారుతోంది. గతంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పర్యటించినపుడు సీసీ డ్రెయిను ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించారు. 2020-21లో సుమారు రూ.20 లక్షల ఎంజీఎన్ఆర్‌జీఎస్, పంచాయతీ నిధులు మంజూరయ్యాయి. డ్రెయిను నిర్మాణానికి ర్యాంపులు తొలగించి పనులు ప్రారంభించే సమయానికి కొందరు వ్యతిరేకించడంతో పనులు నిలిపివేశారని గ్రామ కార్యదర్శి కాశీ తెలిపారు. ఖాళీ స్థలాలు చెరువును తలపించేలా ఉన్నాయని పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. డ్రెయిను కోసం పంచాయతీ, డీపీవో కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని లేకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

## నిర్లక్ష్యం నీడలో అధ్యయన కేంద్రం

ఏళ్లతరబడి మరమ్మతులకు నోచుకోని బీసీ స్టడీ సర్కిల్ భవనం

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువతకు శిక్షణ అందించే రాజమహేంద్రవరంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీరంగం శ్రీనివాసరావు ప్రభుత్వ అధ్యయన కేంద్రం (బీసీ స్టడీ సర్కిల్) గత వైకాపా సర్కారు హయాం నుంచి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. స్థానిక వై.జంక్షన్ సమీపంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రూ.75 లక్షల అంచనా వ్యయంతో జీప్లస్‌త్రీ తరహాలో నిర్మించిన భవనాన్ని 2007 సెప్టెంబరు 25న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించారు. గత వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగ ప్రకటనలు లేకపోవడం.. పోటీపరీక్షల శిక్షణ తరగతులు జరగకపోవడంతో కేంద్రం కళావిహీనంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ, గ్రూప్స్, తదితర పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ భవన మరమ్మతులకు నిధుల విడుదల కావడం లేదు. గతేడాది రూ.21 లక్షల సీఎస్ఆర్ నిధులతో మరమ్మతులు, మౌలికసదుపాయాల కల్పన పనులు చేపట్టేందుకు ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేదు.

### ఇదీ ప్రస్తుత పరిస్థితి..

బీసీ స్టడీ సర్కిల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో లైబ్రరీ హాల్, కంప్యూటర్ ల్యాబ్, ఫ్యాకల్టీ రెస్ట్ రూమ్, కిచెన్, ఉండగా ప్రస్తుతం లైబ్రరీ ఒకటే తెరుస్తుండగా మిగిలినవి నిరుపయోగంగా ఉన్నాయి. ● మొదటి అంతస్తులో ఒకవైపున్న రెండు గదుల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కార్యాలయం, మరో వైపున్న గదుల్లో ఒకదానిలో స్టడీ సర్కిల్ పరిపాలన కార్యాలయం కొనసాగుతుంది. డార్మెటరీ హాల్ మూతపడింది. ● రెండో అంతస్తులో రెండు పెద్ద తరగతి గదులు ఉండగా పోటీపరీక్షలకు సంబంధించి ప్రస్తుతం శిక్షణ తరగతులేమీ జరగకపోవడంతో తాళాలు వేసేశారు. లోపల ఇనుప బెంచీలు తుప్పుపడుతున్నాయి. ● మూడో అంతస్తులో డార్మిటరీ హాలుతోపాటు స్టోర్ రూమ్, విద్యార్థుల వసతి హాలు నిరుపయోగంగా ఉన్నాయి. గదుల్లో పూర్తిస్థాయిలో ఫ్యాన్లు కూడా లేవు.

చెదలుపట్టి దెబ్బతింటున్న తలుపులు, కిటికీలు

అసంపూర్తి పనులతో మురుగుదొడ్లు

● రెండు, మూడు అంతస్తుల్లో కిటికీలు, తలుపులు చెదలు పట్టి పాడవుతున్నాయి. కింద టైల్స్ పైకి లేచిపోయి గచ్చులు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల విద్యుత్తు స్విచ్ బోర్డులు పాడయ్యాయి. మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి, కింద గచ్చులు పాడైపోగా గతంలో మరమ్మతులు చేయించేందుకు పనులు మొదలు పెట్టినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో వాటిని ఇప్పటికీ అసంపూర్తి అలాగే వదిలేశారు. మున్ముందు మరిన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువడి ఇక్కడ శిక్షణ తరగతులు కొనసాగే అవకాశం ఉన్నందున భవన మరమ్మతులకు నిధులు విడుదల చేస్తే బాగుంటుందని పలువురు నిరుద్యోగులు, నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

### అక్కా నుంచి హిందీలో తొలి పీహెచ్‌డీ ప్రదానం

రాజానగరం: నన్నయ విశ్వవిద్యాలయ పరిధిలో హిందీలో మొదటి పీహెచ్‌డీని నక్కా హరిప్రసాద్ పూర్తిచేశారని వీసీ ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. హరిప్రసాద్‌కు బుధవారం పీహెచ్‌డీ పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. కాకినాడ పీ.ఆర్. ప్రభుత్వ కళాశాల హిందీ విభాగాధిపతి పి.హరిరామప్రసాద్ మార్గనిర్దేశంలో మన్ను బండారి కథలలో స్త్రీ సంఘర్షణ అనే అంశంపై పార్ట్‌టైమ్ విధానంలో పీహెచ్‌డీని పూర్తి చేశారని ఆమె తెలిపారు.

### పురస్కార్-26కి శ్రావణి ఎంపిక

బిక్కవోలు : పందలపాకకు చెందిన రుత్తల లీలాశ్రావణి డా.కొణతాల రామలింగస్వామి పురస్కార్-26కి ఎంపికయింది. ఈమె గత ఏడాది జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్-2లో ఇంటర్ సీఈసీ గ్రూపు చదివి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అమరావతిలో ఆమెను అభినందించి షైనీ స్టార్ అవార్డుతో అప్పట్లో సత్కరించారు. ఈ ఏడాది శ్రావణిని విద్యారంగం నుంచి ఎంపికచేశారు. ఈనెల 14న అనకాపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు అందిస్తామని ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.

## జూబ్లీ లైబ్రరీ సహాయ కార్యదర్శి మృతికి సంతాపం

ఏవీఏ రోడ్డు, మోరంపూడి, న్యూస్‌టుడే: నగరంలోని టౌన్ హాల్ జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ సహాయ కార్యదర్శిగా సేవలందించిన అర్లపల్లి నాగ బోస్ మృతికి సిబ్బంది సంతాపం తెలిపారు. లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు ఆధ్వర్యంలో బుధవారం సంతాప సభ నిర్వహించారు. పలువురు బోస్ సేవలను కొనియాడారు. తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణు గోపాల రాయుడు, వెంకటేశ్వర జనరల్ మార్కెట్ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, లైబ్రరీ అధ్యక్షుడు జగన్నాధం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

### పదో తరగతి విద్యార్థి అదృశ్యం

ధవళేశ్వరం : పదో తరగతి విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ధవళేశ్వరం సీఐ గణేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నూతన గుంట పాలెంకు చెందిన కలిగట్ల అక్షయ్ రాజవోలు ఏఎంజీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 10గంటలకు స్టడీఅవర్‌కి వెళ్లి అక్కడ నుంచి 11.30 సమయంలో హాస్టల్ గోడదూకి పారిపోయాడు. అతని ఆచూకీ కోసం సిబ్బంది వెతికినా ఫలితం లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ చందు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని సీఐ తెలిపారు.


**బహిరంగ వేలం**

తేది: 9-1-2026 (శుక్రవారం)

| Veh. No. | Vehicle Description | Year |
|---|---|---|
| AP40BF8688 | DZIRE VXI AT BS6 PETROL 5 SEATER | 2023 |
| AP39TL4538 | TATA ACE GOLD | 2020 |
| AP39VD5855 | AL 3525 BS6 FBT-T | 2023 |
| AP39VB4239 | TATA SIGNA 2830.K BS6 FBT | 2023 |
| AP31TE2211 | TATA LPK 2518 FBT | 2014 |
| AP16TH9493 | TATA LPK 2518 FBT | 2017 |
| AP07TA0975 | EICHER 11.10 FBT | 2010 |
| AP16TB7549 | TATA LPT 3118 CUMMINS FBT | 2010 |
| AP31TH1698 | MARUTI EECO AMBULANCE-P | 2016 |
| AP39UV5656 | TATA SIGNA 2830.K BS6 FBT | 2024 |
| AP39TZ5384 | DZIRE VXI BS6 | 2021 |
| AP39VB8217 | MARUTI SWIFT DZIRE VDI BS IV | 2014 |
| AP39VD1353 | APE AUTO DX BS6 DIESEL-P | 2023 |
| AP37DC1048 | SWIFT DZIRE ZDI (BS-IV) | 2016 |
| AP39TY7082 | TATA INTRA V30 BS6 | 2021 |
| AP39TV1834 | AL BADA DOST i4 BS6 | 2021 |

**వేలం జరుగు ప్రదేశం**

శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా Ltd., NH-16, భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా, రాజానగరం, రాజమండ్రి, E.G.Dt.

**శ్రీరామ్ ఫైనాన్స్ Ltd.,**

D.No. 54-9-8, A.V.అప్పారావు రోడ్, రాజమండ్రి.

0883-2465088, 98499 81384


(c) eenadu

కొవ్వూరు
•కొవ్వూరు •నిడదవోలు •గోపాలపురం

## పెద్దగూడెంలో ఉచిత వైద్య శిబిరం

శిబిరాన్ని ప్రారంభిస్తున్న గోపాలపురం సర్పంచి శిరీష

గోపాలపురం: గోపాలపురం పంచాయతీ పరిధిలోని పెద్దగూడెంలో పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ సర్పంచి పైడి శిరీష వైద్య శిబిరం ప్రారంభించగా ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వైద్యులు వచ్చిన వారికి ఎముకలు, నరాలు, దంత, నేత్ర, ఈఎన్‌టీ, జనరల్ పరీక్షలు చేసి ఉచిత మందులు అందజేశారు. డి.వెంకటేశ్వరరావు, సిహెచ్.భాస్కరరావు, ఐ.సుబ్బారావు, ఆర్.భాస్కరరావు, కొండలరావు తదితరులు పాల్గొన్నారు.

## యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

దేవరపల్లి, న్యూస్‌టుడే: దేవరపల్లి మండలం యూటీఎఫ్ నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు ప్రసాద్, ప్రధాన కార్యదర్శి షరీఫ్, మాజీ జిల్లా అధ్యక్షులు జయకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గౌరవ అధ్యక్షులుగా ఓరుగంటి శివనాగ ప్రసాద్‌రాజు, అధ్యక్షులుగా మామిడి దుర్గాశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా లింగంకుంట వీర వెంకటరామారావు, అసోసియేట్ అధ్యక్షులుగా పెన్నాడ విజయబాబు, మహిళా అధ్యక్షురాలుగా అజ్మీర నరసమ్మ, కోశాధికారి కొమారపు ఉమాకాంత్, కుటుంబ సంక్షేమ కార్యదర్శిగా మర్రి అబ్బులను ఎన్నుకున్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: తాళ్లపూడి: 80085 74498
ఉ॥ 10 - మ॥ 1 ఉండ్రాజవరం: 80085 74503, నల్లజర్ల: 97011 37112

### వాహనాల రద్దీతో అవస్థలు

సమస్య: నిడదవోలు నుంచి కానూరు, తాడేపల్లిగూడెం వైపు రహదారుల నిర్మాణ పనుల కారణంగా రెండు ప్రాంతాల బస్సులను ఉండ్రాజవరం మీదుగా తణుకు వైపు దారి మళ్లించారు. ఉండ్రాజవరం రహదారి మీదుగా వాహనాల రద్దీ పెరగటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు బందోబస్తు నిర్వహించాలి. - ఆకెళ్ల శ్రీనివాసరావు, ఉండ్రాజవరం

సమాధానం: ఉండ్రాజవరం తదితర ప్రధాన కూడళ్లలో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ప్రజలకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. - డి.రవికుమార్, ఎస్సై

- న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

సమస్య: గోపాలపురం నుంచి కోమటికుంట వెళ్లు రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో మలుపు దగ్గరకు వచ్చే వరకు వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. - రాజేష్, కోమటికుంట.

సమాధానం: గోపాలపురం, కోమటికుంట పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ కూలీలతో పిచ్చి మొక్కలు తొలగిస్తాం. - రాజ్‌మనోహర్, ఎంపీడీవో, గోపాలపురం

### పొక్లెయిన్‌తో పరిసరాలు శుభ్రం

తాళ్లపూడి: మండలంలోని మలకపల్లి ఎస్సీ ఏరియాలోని 11వ వార్డులో చెత్తతో పరిసరాలు అధ్వానంగా మారాయి. దీంతో మేమున్నాం.. మీకు తోడుగాలో వచ్చిన సమస్యను పంచాయతీ ఇన్‌ఛార్జి కార్యదర్శి కామేశ్వరి, సర్పంచి రాపాక రాజేశ్వరి దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించి పొక్లెయిన్‌తో పరిసరాలను శుభ్రం చేయించారు.

స్పందనకు వందనం

## నిధుల మంజూరు.. టెండర్లకే పరిమితం..

నిడదవోలులో ముందుకు సాగని అభివృద్ధి పనులు

న్యూస్‌టుడే, నిడదవోలు

● పట్టణంలోని 1వ వార్డు దేవీనగర్‌లో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.9.80 లక్షలు, 24వార్డులో కమ్యూనిటీ హాల్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి పురపాలక సంఘ సాధారణ నిధులు రూ.10 లక్షలు, 26వ వార్డు మెహర్‌బాబా వీధిలో సీసీ డ్రెయిన్, కల్వర్టుల నిర్మాణానికి మూడేళ్ల కిందట రూ.10 లక్షల వరకు నిధులు మంజూరు చేసి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసినా పనులు మాత్రం జరగలేదు.

● రెండో వార్డు అన్నపూర్ణ నగర్, 9వ వార్డులోని జెండాల వీధి, సోడేవారి వీధుల్లో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా గుత్తేదారులు పనులు చేపట్టలేదు. ఆ వార్డు కౌన్సిలర్లు భారతి, జాన్ బాబులు ప్రతి కౌన్సిల్ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకురావడంతో పనులు ప్రారంభించారు. అధికారులపై ఒత్తిడి చేస్తే తప్ప కొన్ని చోట్ల పనులు జరగని పరిస్థితి. గత కొన్నేళ్లుగా నిధులు మంజూరు చేసినా టెండర్ల ప్రక్రియ అనంతరం గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ముందుకు రాకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

### చాలా వరకు రద్దు..

పనులు అప్పగించినా ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేక కొన్నింటిని రద్దు చేస్తున్నారు. పట్టణంలో ఇంతవరకు రూ.60 లక్షల విలువైన పనులను రద్దు చేసి, మరో రూ.50 లక్షల విలువైన పనులు రద్దు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. బిల్లులు సమయానికి చెల్లించకపోవడం, వరుస పెట్టుబడులు కారణంగా పనులు చేయలేకపోతున్నామని గుత్తేదారులు చెబుతున్నారు. నిధులు సకాలంలో మంజూరు చేస్తే త్వరితగతిన పూర్తి చేస్తామంటున్నారు.

● గత ఎమ్మెల్యే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయా వార్డుల్లో పర్యటించి కొన్ని పనులు మంజూరు చేశారు. అవి మొదలుకాకపోవడంతో వాటిని రద్దు చేసి పురపాలక సంఘ సాధారణ నిధుల్లోకి మార్పు చేశారు.

మెహర్‌బాబా వీధిలో మూడేళ్లుగా నిర్మాణం జరగని డ్రెయిన్

### నిలిచిన పరిస్థితి..

సుమారు రూ.3కోట్ల విలువైన 65 నుంచి 70 పనులు ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. పనులు పూర్తి చేయాలంటూ ఆయా వార్డు కౌన్సిలర్లు ప్రతి సమావేశంలో చెబుతున్నా ఫలితం ఉండడం లేదు. పనులు చేపట్టని గుత్తేదారులకే తిరిగి నామినేషన్ పనులు అప్పగిస్తున్నారు. అటువంటి వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

### నోటీసులు జారీ చేస్తున్నాం..

పనులు చేపట్టని గుత్తేదారులకు నోటీసులు జారీ చేసి, వారి డిపాజిట్లను వెనక్కి ఇవ్వకుండా నిలుపుదల చేస్తున్నాం. ప్రాధాన్యత ఉన్న పనులను చేపడుతున్నాం. - డి.సత్యనారాయణ, డీఈఈ, నిడదవోలు పురపాలక సంఘం

వృద్ధులకు భోజనం పెడుతున్న లయన్స్‌క్లబ్ ప్రతినిధులు

## ఆకలి తీర్చడంలోనే దైవత్వం

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వృద్ధులు, అనాథలను గౌరవించి వారి ఆకలి బాధను తీర్చడంలో దైవత్వం దాగుందని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెనుమాక జయరాజు అన్నారు. 'హంగర్ సర్వీస్ వారం' కార్యక్రమంలో భాగంగా క్లబ్ కార్యదర్శి పాలడుగుల లక్ష్మణరావు ఆర్థిక సహకారంతో పట్టణంలోని వాత్సల్య వృద్ధజనాశ్రమంలో బుధవారం అన్నదానం చేశారు. సభ్యులంతా స్వయంగా భోజనాలను వడ్డించి కొద్దిసేపు వారితో మాట్లాడారు. జోన్ ఛైర్మన్ యనమదల సుబ్రహ్మణ్యం, కె.కృష్ణంరాజు, ఎండీ హెస్సేన్, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

## నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఎమ్మెల్యే వెంకటరాజు

గోపాలపురం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు సందర్శన నిమిత్తం బుధవారం వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నియోజకవర్గంలోని పలు కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాల గురించి చంద్రబాబుకు వివరించారు. ఆయా మండలాల పరిధిలో ఉన్న గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎంను కోరారు. ఈ నెల 10న సుమారు 12 మంది ఎమ్మెల్యేల మధ్య జరిగే క్రికెట్ పోటీలను ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.

## జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు

నల్లజర్ల, న్యూస్‌టుడే: సంక్రాంతి పురస్కరించుకుని జూదక్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కృష్ణారావు హెచ్చరించారు. బుధవారం నల్లజర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడి పందేల ముసుగులో ఎక్కడైన బరులను ఏర్పాటు చేస్తే తక్షణమే వాటిని ధ్వంసం చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జూదం, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎంపీడీవో సత్యనారాయణ, ఈవోపీఆర్డీ సింహాద్రిరావు, ఎస్సై ఆంజనేయులు, ఆయా శాఖల అధికారులు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

దేవరపల్లి: మండలంలోని పరిషత్తు కార్యాలయం వద్ద మండల స్థాయి కమిటీ అధికారులు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. వీఆర్వోలు, సచివాలయం, పంచాయతీ కార్యదర్శులు సంక్రాంతి పండుగ సమయంలో గ్రామాల్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. జూదాలు ఆడకుండా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. తహసీల్దార్ ఎం.శ్రీనివాస్, ఈవోపీఆర్డీ రాజారావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దార్ కృష్ణారావు

ఉండ్రాజవరం: మండలంలో కోడి పందేలు, గుండాట తదితర జూదాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాదు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో కార్యదర్శులు, వీఆర్వోలు, గ్రామ స్థాయి అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మడిపల్లి శ్రీనివాసరావు, ఎస్సై డి.రవి కుమార్, డిప్యూటీ ఎంపీడీవోలు కె.ఆంజనేయ శర్మ, ఎం.శేషబాబు పాల్గొన్నారు.

తాళ్లపూడి: పండగ సమయంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు. మండలంలో బుధవారం ఆటో ద్వారా మైక్ ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంపై ప్రత్యేక నిఘా ఉంటుందని, కోడి పందేలు నిర్వహించేందుకు స్థలాలిచ్చిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.

## జింక్ లోపంతో దిగుబడి తగ్గుదల

రైతులకు జింక్ సల్ఫేట్ పంపిణీ

ఉండ్రాజవరం, న్యూస్‌టుడే: జింక్ లోపంతో పైరు నాసిరకంగా ఉండటంతో పాటు దిగుబడి తగ్గుతుందని మండల వ్యవసాయాధికారి బి.రాజారావు అన్నారు. తాడిపర్రు, చిలకపాడు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం సరఫరా చేసిన జింక్ సల్ఫేట్‌ను వరి, ఉద్యాన రైతులకు పంపిణీ చేశారు. సర్పంచి కరుటూరి నరేంద్రబాబు, సొసైటీ అధ్యక్షుడు దుర్గా బాలకృష్ణ, తెదేపా నాయకుడు పెండ్యాల గోవిందరావు, డైరెక్టర్ మట్టా చంటి, ఉద్యానశాఖ సహాయకురాలు యాళ్ల దీప్తి పాల్గొన్నారు.

## వరిలో ఎరువులను 5 దఫాలుగా వేయాలి

కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖాధికారులు

దేవరపల్లి: వరిలో ఎరువులు మూడు దఫాలుగా కాకుండా ప్రతి 10 రోజులకు ఒకసారి చొప్పున 5 దఫాలుగా వేయాలని మార్టేరు వరి ప్రధాన శాస్త్రవేత్త డా.మానకొండ శ్రీనివాస్ సూచించారు. మండలంలోని యర్నగూడెంలో ఏడీఏ చింతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మాట్లాడుతూ 20.20.0.13 ఎరువును వాడటం వల్ల మొక్క వేర్లు, ఆకులకు నష్టం కలుగుతుందన్నారు. కార్యక్రమంలో పెద్దాపురం రీసెర్చ్ స్టేషన్ హెడ్ రామభద్రరావు, మండల వ్యవసాయ శాఖ అధికారి కె. కమల్‌రాజ్, డీఆర్.సి ఏడి జయలక్ష్మీ, పి.నరసింహరావు, తదితరులు, పాల్గొన్నారు.

## న్యూటన్‌కు స్వామి వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారం

నిడదవోలు: గత మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా నిడదవోలుకు చెందిన సామాజికవేత్త, విద్యావేత్త డాక్టర్ విప్పర్తి ఐజక్ న్యూటన్ పండుకు స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు అద్దంకి రాజా బుధవారం తెలిపారు. ఈనెల 11న విజయవాడలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందిస్తామన్నారు.

## 12న పారా అథ్లెట్ల ఎంపిక

ధవళేశ్వరం, మోరంపూడి: ధవళేశ్వరంలో ఈ నెల 12న పారా అథ్లెట్ల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తామని ఇన్‌ఛార్జి ఎ.మల్లేశ్వరరావు తెలిపారు. ఆసక్తి ఉన్న ఆసక్తి ఉన్న క్రీడాకారులు 12న ఉదయం 9 గంటలకు ధవళేశ్వరంలోని జడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా మైదానంలో హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 8008 286 707 నంబరులో సంప్రదించాలని సూచించారు.

## చుట్టూ దుర్వాసన.. అన్నం తినేదెలా..?

పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ చుట్టూ దుర్వాసన రావడంతో అన్నం తినేదెలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పట్టణంలోని పంగిడి రహదారిలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌లో నిత్యం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి కలిపి సుమారు 900 మంది వస్తుంటారు. ఆ ప్రదేశం చుట్టూ ఉన్న డ్రెయిన్లలో మురుగునీటి ప్రవాహం లేక చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. దీంతో ఆహారం తినే సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై పురపాలక సంఘ శానిటరీ ఇన్‌స్పెక్టర్ డి.దావీదురాజు దృష్టికి తీసుకెళ్లగా చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. - న్యూస్‌టుడే, నిడదవోలు

## కాలువలోకి దూసుకెళ్లిన కారు

పెరవలి, న్యూస్‌టుడే: మండలంలోని నల్లాకులవారిపాలెం జాతీయ రహదారి మలుపులో ఉన్న చెట్టును బుధవారం రాత్రి కారు ఢీకొట్టి పంట కాలువలోకి దూసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రావులపాలెం నుంచి తణుకు వైపు వెళుతున్న ఈ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. స్థానికులు కారులో నుంచి వారిని బయటకు తీశారు. వీరికి స్వల్ప గాయాలవ్వడంతో 108 అత్యవసర వాహనంపై తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

## చెత్తతో సాగునీరు కలుషితం

వృథాగా పడేసిన చెత్త వల్ల సుబ్బారాయుడి పంటకాలువ కలుషితం అయింది. ప్లాస్టిక్, ఇతర వస్తువులను కాలువలో పడేయటంతో సాగునీటి ప్రవాహానికి సైతం అడ్డంకిగా మారుతోంది. కలుషిత నీరు పొలాల్లోకి ప్రవహించడంతో కాళ్లకు దురదలు వస్తున్నాయని చెత్తను తొలగించాలని రైతులు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏఈ మురళి తెలిపారు. - న్యూస్‌టుడే, ఉండ్రాజవరం

## త్యాగరాజస్వామికి పంచరత్న సేవ

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: శ్రీసద్గురు త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలు క్షేత్రంలోని మరకత గాయత్రి మందిరంలో బుధవారం ప్రారంభమయ్యాయి. శ్రీకళా ఆర్ష విజ్ఞాన ట్రస్ట్ వ్యవస్థాపకులు యనమండ్ర వేణుగోపాల శాస్త్రి అతిథిగా హాజరయ్యారు. సంగీత గురువు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో ఉదయం త్యాగరాజస్వామికి ప్రత్యేక అభిషేకం, పంచరత్న కీర్తనల ఆలాపనను నిర్వహించారు. సాయంత్రం నూలు వారి సత్రంలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, ప్రసంగాలు, సంగీత కచేరీలు కొనసాగాయి. దోర్బల ప్రభాకరశర్మ, పండితులు ఇనగంటి ఉమారామారావు, చామర్తి విశ్వనాథం, అనుపిండి చక్రధరరావు, తదితరులు పాల్గొన్నారు.

స్వామికి అభిషేకం చేస్తున్న పండితులు

## 1600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

దేవరపల్లిలో అధికారులు స్వాధీనం చేసుకున్న డ్రమ్ములు

దేవరపల్లి: నాటుసారా తయారీకి 16 డ్రమ్ముల్లో సిద్ధంగా ఉన్న 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని ఎన్ఫోర్స్‌మెంట్ సీఐ ఆర్.వి.ఎల్.నరసింహరావు తెలిపారు. దేవరపల్లిలోని జాతీయ రహదారిని ఆనుకుని చింతకుంటపుంతలో భారీగా నాటుసారా తీస్తున్నారని సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం సాయంత్రం దాడి చేశామన్నారు. నాటుసారా తయారీ చేస్తున్న రమణాకుల గంగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని అతని భార్య పాపాయమ్మ, కుమారుడు గంగరాజు పారారిలో ఉన్నారన్నారు. నాటుసారా తయారీకి నిడదవోలు నుంచి ఆటోలు రాత్రి సమయంలో బెల్లం వస్తుందన్నారు. అలాగే తయారీకి ఉపయోగించిన డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను దేవరపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కి తీసుకెళ్లి కేసు నమోదు చేసి కోర్టుకి తరలిస్తామన్నారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్‌మెంట్ ఎస్సై జీ.రాజశేఖర్, సిబ్బంది డి.సుబ్బారావు, ఏ.అప్పారావు, రామారావు, సీహెచ్.రామకృష్ణ, వై.సత్యనారాయణ, సీహెచ్.దేవి, తదితరులు పాల్గొన్నారు.

## వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడి మృతి



నల్లజర్ల: బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మారుబోయిన సుబ్బారావు (70) అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటన పుల్లలపాడు జాతీయ రహదారి వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కుంటలగూడెం గ్రామానికి చెందిన సుబ్బారావు బంధువుల ఇంటికి వెళుతుండగా ప్రమాదంలో మరణించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు నల్లజర్ల ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

## గుర్తు తెలియని వ్యక్తి..

గోపాలపురం: గోపాలపురంలో గత కొద్ది రోజుల నుంచి భిక్షాటన చేస్తూ తిరిగే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం స్థానిక చెక్‌పోస్టు సెంటర్ సమీపంలో మృతి చెందాడు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదని ఎస్సై పి.మనోహర్ అన్నారు. ఎవరికైన మృతుడి వివరాలు తెలిస్తే 9440796665, 9493007753 నంబర్లు సంప్రదించాలని ఎస్సై తెలిపారు.

## లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకున్న భక్తులు

ప్రత్యేకాలంకరణలో లక్ష్మీనారాయణ స్వామి

నిడదవోలు, న్యూస్‌టుడే: మండలంలోని మునిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న లక్ష్మీనారాయణస్వామి వారిని బుధవారం భక్తులు భారీగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి సన్నిధిలో 11 ప్రదక్షణాలు, 7 బుధవారాల కార్యక్రమంలో భాగంగా 200 వారాలు పూర్తయిన సందర్భంగా స్వామివారికి చామంతి పూలతో విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు.

### నగరేశ్వరస్వామికి విశేష పూజలు

ఉండ్రాజవరం: ధనుర్మాసం పురస్కరించుకుని మండల కేంద్రమైన ఉండ్రాజవరంలో కొలువైన పార్వతీ సమేత నగరేశ్వరస్వామికి వేదమంత్రాలతో పూజలు, అన్నాభిషేకం బుధవారం నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.

### ఆలయ హుండీ ఆదాయం రూ.4.58 లక్షలు

పెరవలి: మండలంలోని అన్నవరప్పాడు వేంకటేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 40 రోజులకు గాను రూ.4.58 లక్షలు, అన్నదానానికి రూ.11,761లు భక్తుల కానుకలు వచ్చాయి. ఉన్నతాధికారులు ఆదేశాలతో కార్యనిర్వహణాధికారి ఎంవీ రామయ్య పర్యవేక్షణలో భక్తులు, ధర్మకర్త మండల సభ్యుల సమక్షంలో లెక్కించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

## దోమల రొద.. వ్యాధుల బెడద

నిడదవోలు, న్యూస్‌టుడే: నగరం, గ్రామాల్లో ఒక్కసారిగా పెరిగిన దోమల బెడదతో ప్రజలు సతమతమవుతున్నారు. మురుగు కాలువలు, ఇంటి పరిసరాల్లో చెత్త, పిచ్చి మొక్కలు వీటికి ఆవాసాలుగా మారుతున్నాయి. నిడదవోలు పట్టణంతో పాటు, అనేక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా లేక వీటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. పురపాలక అధికారులు మాత్రం దోమల నివారణకు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు. ప్రస్తుతం రబీ పంటను రైతులు ప్రారంభించారు. పంటచేలకు నీరు చేరడంతో దోమలు పట్టణాలు, గ్రామాలపై దండయాత్ర చేస్తున్నాయి. దీంతో దోమలు రాత్రి, పగలు తేడా లేకుండా సంచరిస్తున్నాయి. పట్టణంలో గతంలో దోమల నివారణకు ఆయా వార్డుల్లో ఫాగింగ్ చేసేవారు. ప్రస్తుతం ఫాగింగ్ చేసిన జాడ ఎక్కడా కనిపించడం లేదు. పురపాలక సంఘానికి రెండు ఫాగింగ్ యంత్రాలు ఉన్నా అవి మరమ్మతులకు గురయ్యాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ఏదో తూతూమంత్రంగా డ్రైనేజీలో స్ప్రేయింగ్ చేయడంతో ఫలితం లేక పిల్లల నుంచి పెద్దల వరకు మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. దోమకాటుకు గురైన పశువుల పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

### ఖర్చు అధికం.. మరి ఫలితం?

ఏటా నిడదవోలు పట్టణంలో పారిశుద్ధ్య పనులకు సంబంధించి సుమారు రూ.50 లక్షల వరకు వ్యయం చేస్తున్నారు. ఇవి గాక వాహనాల ఆయిల్ ఖర్చులు రూ.20 లక్షలు, పారిశుద్ధ్య, యూనిఫాం, సబ్బులు, కొబ్బరి నూనెతో పాటు ఇతర ఖర్చులకు రూ.20 లక్షల వరకు అవుతుంది. దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్, మలేరియా నివారణ మెటీరియల్స్‌కు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. ఆ ఖర్చంతా ఏమవుతుందనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు

### యంత్రాలు మరమ్మతుకు ఇచ్చాం

పనిచేయని రెండు ఫాగింగ్ యంత్రాలను మరమ్మతులకు పంపించాం. వాటిని బాగుచేయడం పూర్తయిన వెంటనే పట్టణంలో ఫాగింగ్ చర్యలు చేపడతాం. - డి.దావీదురాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్, పురపాలక సంఘం నిడదవోలు

## జనన నమోదుకు గడువు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: పుట్టిన తేదీ నుంచి 15 ఏళ్ల లోపు పేర్లు నమోదుకు గడువును పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని పురపాలక కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ముందు చెప్పిన గడువు జనవరి 2021తో పూర్తయ్యిందన్నారు. తాజా మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 21వ తేదీ వరకు పొడిగించారన్నారు. పిల్లల జనన పత్రాలు పొందని తల్లిదండ్రులు విషయాన్ని గమనించాలని కోరారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

## సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయ బ్యాడ్మింటన్ పోటీలు

రాజానగరం: డా.ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల బ్యాడ్మింటన్ పోటీలు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఇ.త్రిమూర్తి బుధవారం తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన నాలుగు కోర్టులలో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలలోని 94 విశ్వవిద్యాలయాల నుంచి 450మంది మహిళా క్రీడాకారిణులు పోటీల్లో పాల్గొంటున్నారు.

## యువత చక్కటి లక్ష్యంతో ముందుకు సాగాలి

వివేకానంద చిత్రపటం వద్ద నమస్కరిస్తున్న స్వామీజీలు

రాజమహేంద్రవరం సాంస్కృతికం: యువత చక్కటి లక్ష్యాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. యువజన దినోత్సవ వేడుకల్లో భాగంగా రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్డులోని రామకృష్ణ మఠంలో బుధవారం విద్యార్థులకు సదస్సు నిర్వహించారు. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. మఠం అధ్యక్షుడు స్వామి పరిజ్ఞేయానందజీ మహరాజ్ మాట్లాడుతూ యువత మంచి మార్గంలో పయనిస్తూ సమాజంపట్ల బాధ్యతతో వ్యవహరించాలన్నారు. స్వామి సేవ్యానందజీ మహరాజ్, బ్రహ్మచారి ఇష్టచైతన్య మహరాజ్, విశ్రాంత అధ్యాపకుడు నూజిళ్ల రామసుబ్రహ్మణ్యం ప్రసంగించారు.

(c) eenadu

# మండపేట

•మండపేట • అనపర్తి

## ఇంటింటా మొక్కలు పెంచాలి

**రాజమహేంద్రవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే :** ప్రతి ఇంటి ముంగిట ఓ మొక్క ఉంటే వీధంతా పచ్చదనంతో ఉంటుందని లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు అన్నారు. ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ పచ్చదనంతో కళకళలాడే పూర్వపు సంస్కృతి తిరిగి రావాలన్నారు. ప్రిన్సిపల్ బి.వి. తిరుపణ్యం మాట్లాడుతూ సమాజ హితం కోసం మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలన్నారు. మొక్కలు నాటి పర్యావరణ హితానికి పాటుపడతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు, అధ్యాపకులకు మొక్కలు పంపిణీ చేశారు. వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సీహెచ్ శ్రీనివాస్, గ్రంధి వెంకటేశ్వరరావు, వసంత కుమారి, పి.వి.బి.సంజీవరావు, డి.వి.రమణమూర్తి, మేకల శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

## క్విజ్ పోటీలు

**శ్యామలాసెంటర్:** రాజమహేంద్రవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం స్వామి వివేకానందపై క్విజ్ పోటీలు నిర్వహించగా 30 మంది విద్యార్థులు హాజరయ్యారని తత్వశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె.సీతా మహాలక్ష్మి తెలిపారు. వివేకానంద జయంతి రోజున విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపన్యాసకులు ఎం.మహేష్, సోషల్ వర్క్ విభాగం నుంచి డాక్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 | మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు | మండపేట: 80085 74183 | అనపర్తి : 95333 66637

**డ్రెయిన్‌లో వ్యర్థాల తొలగింపు** - పి.బాలసుబ్రహ్మణ్యం, వెలగతోడు

సమస్య: మండపేట మండలం వెలగతోడు గ్రామం దుర్గమ్మ గుడి వీధి డ్రెనేజీలో వ్యర్థాలు పేరుకుపోయి మురుగు పారడం లేదు. దుర్వాసనతో పాటు దోమల బెడద కూడా ఎక్కువగా ఉంది.

పరిష్కారం: సమస్యను పంచాయతీ కార్యదర్శి కె.సూరిబాబుకు తెలియజేయగా వెంటనే స్పందించారు. సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగించే పనులు చేయించారు. - న్యూస్‌టుడే, ద్వారపూడి

## సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయ బ్యాడ్మింటన్ పోటీలు

**రాజానగరం, న్యూస్‌టుడే:** డా.ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జీఎస్ఎల్ వైద్య కళాశాల ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల బ్యాడ్మింటన్ పోటీలు నాకవుట్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని ఎన్‌టీఆర్ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి ఇ.త్రిమూర్తి బుధవారం తెలిపారు. ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఇండోర్‌లో ఏర్పాటు చేసిన నాలుగు కోర్టులలో ఈ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలలోని 94 విశ్వవిద్యాలయాల నుంచి 450 మంది మహిళా క్రీడాకారిణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

## ఉపాధి పేరు, తీరు మారింది

• వీబీజీ రామ్‌జీగా కొత్త రూపు

• నూతన విధానంపై గ్రామాల్లో అవగాహన

**రాయవరం, న్యూస్‌టుడే:** గ్రామాల్లో ఉపాధి కల్పించి వలసలు నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం అమలుచేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్ (వీబీజీ రామ్ జీ)గా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మారిన చట్టం శ్రామికుల భద్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. శ్రామికులకు స్థిరమైన జీవనోపాధితో పాటు వేతనాలకు భద్రత లభిస్తుందని వివరించారు. నూతన విధి విధానాలపై అధికారులు గ్రామసభలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇకపై గ్రామీణాభివృద్ధికి శాశ్వత పనులు చేపట్టనున్నారు. గతంలో నకిలీ మస్తర్లు, వలసపోయిన వారి పేర్లతో హాజరువేయడంతో రూ. కోట్లు పక్కదారి పట్టేవి. ప్రస్తుతం ముఖహాజరు, ఈకేవైసీ చేయడంతో దీనికి అడ్డుకట్ట పడనుంది. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి నూతన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి పూర్తిస్థాయిలో కొత్త పథకాన్ని అమలు చేస్తారు.

**మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో..**

| మండలం | జాబ్ కార్డులున్నవారు | పనులకు వస్తున్న కార్మికులు |
|---|---|---|
| మండపేట | 16,527 | 9,943 |
| కపిలేశ్వరపురం | 19,239 | 12,900 |
| రాయవరం | 15,472 | 9,310 |
| అనపర్తి | 9,613 | 7,905 |
| బిక్కవోలు | 15,159 | 13,047 |
| రంగంపేట | 14,230 | 11,174 |

### ఒక్కో కుటుంబానికి రూ.7,675 మేర లబ్ధి

ప్రస్తుతం శ్రామిక కుటుంబాలకు గరిష్ఠంగా 100 రోజుల పని కల్పిస్తున్నారు. ఒక పని దినానికి రూ.307 చొప్పున చెల్లిస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం భవిష్యత్తులో 125 పని దినాలు కల్పించడం ద్వారా ఒక్కో కుటుంబానికి సుమారు రూ.7,675 లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది.

### నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి..

గతంలో నరేగాలో నిరుద్యోగ భృతి పొందడానికి అవకాశం ఉన్నా షరతులు, సాంకేతిక కారణాలతో ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. కొత్త చట్టంలో నిబంధనలను సడలించారు. ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి వారి ఖాతాల్లోకి నేరుగా చేరుతుంది. ఈ పథకంలో పనిచేసిన 14 రోజులకు వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉంది. కొత్త చట్టంలో వేతనాల చెల్లింపులు ఆలస్యమైతే అందుకు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

నదురుబాదలో ఉపాధి పనులు చేస్తున్న శ్రామికులు

**ఈ పనులకు ప్రాధాన్యం..**

నీటి భద్రత, సంరక్షణ, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి మెరుగు, వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొనేలా పనులు ఉంటాయి. పరిపాలనా వ్యయంగా ఇప్పటివరకు ఆరు శాతం ఇస్తుండగా తాజాగా 9 శాతానికి పెంచారు.

### గ్రామసభల్లో అవగాహన కల్పిస్తున్నాం..

ఉపాధి పనుల కారణంగా వ్యవసాయ పనులకు కూలీలు రావడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. నూతన విధానం ప్రకారం వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు పనులు నిలిపివేస్తారు. ఆ సమయంలో గ్రామాల్లో సభలు ఏర్పాటుచేసి వ్యవసాయ పనులకు వెళ్లాలని సూచిస్తాం. ప్రస్తుతం కొత్త పథకంపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం.

- జె.సుధారాణి, ఏపీవో, రాయవరం

## పురస్కార్-26కి శ్రావణి ఎంపిక

**బిక్కవోలు, న్యూస్‌టుడే:** పందలపాకకు చెందిన రుత్తల లీలాశ్రావణి డా.కొణతాల రామలింగస్వామి పురస్కార్-26కి ఎంపికయింది. ఈమె గత ఏడాది జడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్-2లో ఇంటర్ సీఈసీ గ్రూపు చదివి రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అమరావతిలో ఆమెను అభినందించి షైనీ స్టార్ అవార్డుతో అప్పట్లో సత్కరించారు. ఆర్థిక ఇబ్బందులతో పదో తరగతితోనే చదువు ఆపేసినా స్వగ్రామంలోని పాఠశాలలో ప్లస్-2 అమలు చేయడంతో అదే పాఠశాలలో చదువు కొనసాగించింది. అప్పటికే వివాహం కావడంతో పట్టుదలతో చదివి అద్భుత ప్రతిభ కనబరచింది. ఆమెకు ఆసక్తిని గమనించి మంత్రి లోకేశ్ పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం రాయవరంలోని ఓ ప్రయివేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అనకాపల్లి జిల్లాలోని డా.కొణతాల రామలింగస్వామి స్మారక ట్రస్టు ఏటా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఆరుగురికి రాష్ట్రస్థాయి పురస్కారాలు అందిస్తోంది. ఈ ఏడాది శ్రావణిని విద్యారంగం నుంచి ఎంపిక చేశారు. ఈనెల 14న అనకాపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో అవార్డు అందిస్తామని ట్రస్టు ప్రతినిధులు తెలిపారని ఆమె వివరించారు.

## సీఎం సభకు తరలిరండి..

### ఎమ్మెల్యేలు వేగుళ్ల, నల్లమిల్లి పిలుపు

**రాయవరం, న్యూస్‌టుడే:** ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రాయవరంలో నిర్వహించే పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని మండపేట, అనపర్తి ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాయవరంలో సభావేదిక ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి సభాస్థలికి చేరుకుంటారని పేర్కొన్నారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహావిష్కరణ, వి.సావరం కూడలిలో రైతులతో ముఖాముఖి అనంతరం పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం పాల్గొంటారని వివరించారు.

**అధికారుల పరుగులు..**

సభాస్థలి వద్ద ఏర్పాట్లు, తాత్కాలిక హెలిప్యాడ్ నిర్మాణం తదితర పనుల్లో ర.భ.శాఖ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రాయవరం-మహేంద్రవాడ రహదారిలో పిచ్చిమొక్కలు, తుప్పలు, చెట్టుకొమ్మలు, వ్యర్థాలను తొలగించడంతో ఆ మార్గం విశాలంగా మారిందని స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సీఎం సభాస్థలిలో కార్యకర్తలకు సూచనలిస్తున్న ఎమ్మెల్యేలు వేగుళ్ల, నల్లమిల్లి

## రొయ్యలు, చేపలు కలిపి పెంచొచ్చు..

### ముగిసిన మూడు రోజుల శిక్షణ శిబిరం

**బిక్కవోలు, న్యూస్‌టుడే:** పోలీ కల్చర్‌పై మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో నేర్చుకున్న మెలకువలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని బలభద్రపురంలోని మంచినీటి చేపల పెంపక కేంద్రం ఆఫీసర్-ఇన్‌చార్జి డా.సామ్నా.ఎన్ అన్నారు. తక్కువ సమయంలోనే శిక్షణ పూర్తిచేసినా ఎక్కువ విషయాలు నేర్చుకున్నారని చెప్పారు. ఇకార్ డైరెక్టర్ ఎన్.పి.సాహు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ శిబిరం బుధవారంతో ముగిసిన సందర్భంగా ఆమె ధ్రువపత్రాలు పంపిణీచేశారు. అనంతరం మాట్లాడుతూ కార్పు చేపలతో కలిపి నీలకంఠ రొయ్యల పెంపకంపై శిక్షణ ఇచ్చామని, దీనివల్ల చాలా పలు లాభాలు ఉన్నాయని వివరించారు. ఏకకాలంలో రెండు పంటలు పొందవచ్చని చెప్పారు. రొయ్యలు, చేపలు కలిపి పెంచే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విత్తనం ఎంపిక, నాణ్యమైన విత్తనం ఎలా ఉంటుందనే విషయాలపై అవగాహన కల్పించారు. వివిధ జిల్లాల నుంచి 40 మంది విద్యార్థులు, మహిళా రైతులు హాజరయ్యారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త శోభారావత్ తదితరులు పాల్గొన్నారు.

అభ్యర్థినికి ధ్రువపత్రం అందిస్తున్న ఆఫీసర్ ఇన్‌ఛార్జి డా.సామ్నా

## నాదస్వరం.. ప్రవచన వైభవం

**అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే:** అనపర్తిలో బుధవారం సంగీత, ఆధ్యాత్మిక పరిమళాలు వ్యాపించాయి. నాదస్వర మంగళధ్వనులు భక్తి తరంగాలను మోసుకెళ్లాయి. జగన్మాత కరుణా వీక్షణాలు భక్తజన హృదయ క్షేత్రాల్లో ఆనంద వర్షాన్ని కురిపించాయి. తితిదే కల్యాణ మండపంలో శ్రీశారదా సంగీత కళాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఆరో రోజు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్వాన్ సీహెచ్ శేషగిరిరావు, కె.సాంబశివ కోటయ్య బృందం సభ్యుల నాదస్వర కచేరి స్వరయజ్ఞంలా సాగింది. త్యాగయ్య హృదయం నుంచి జాలువారిన పంచరత్న కృతులను నాదస్వరాలపై పలికించిన తీరు శ్రోతలను తన్మయత్వంలో ముంచింది. బ్రహ్మశ్రీ కోట వెంకటలక్ష్మీనరసింహం ప్రవచనామృతం వీనులవిందుగా సాగింది. దేవి వైభవం అంశంపై ఆయన ప్రసంగిస్తూ ప్రకృతి స్వరూపిణి జగన్మాత వైభవాన్ని కళ్లకుకట్టారు. వేమూరి వెంకటసుబ్బారావు, వెంకటరమణమ్మ ఆధ్యాత్మిక ట్రస్టు సౌజన్యంతో ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని పీలుఖానా రాఘవ శేష రాధాకృష్ణారావు, వి.వి.తిలక్, న్యాయవాది వి.వి.ఆర్ సుబ్రహ్మణ్యం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. నాదస్వర కళాకారులతో పాటు కోటవెంకటలక్ష్మీ నరసింహాన్ని సత్కరించారు.

శేషగిరిరావు, సాంబశివ కోటయ్య బృందం నాదస్వర కచేరీ

**నేడు ఆరాధనోత్సవం..**

**రాయవరం:** రాయవరంలోని పసలపూడి త్యాగరాజ ఆరాధోత్సవ కమిటీ ఆధ్వర్యంలో గురువారం త్యాగరాజస్వామి 4వ ఆరాధన మహోత్సవం నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఉదయం 9 గంటలకు జ్యోతి ప్రజ్వలన అనంతరం గాత్రకచేరి, మధ్యాహ్నం 2 గంటలకు నాదస్వర కచేరి ఉంటాయని పేర్కొన్నారు.

## అటకెక్కిన ఇంటింటికీ కుళాయి పనులు

జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ శుద్ధమైన తాగునీటిని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. కపిలేశ్వరపురం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పనులు రోజుల తరబడి నిలిచిపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. భూగర్భంలో వేయాల్సిన పైపులు పలు ప్రాంతాల్లో వృథాగా వదిలేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఈ రాజును వివరణ కోరగా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా పనులు నిలిచిపోయాయని చెప్పారు. త్వరలోనే పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. - న్యూస్‌టుడే, అంగర

## గొల్లపుంత కాలనీలో స్పెషల్ డ్రైవ్

మండపేట పట్టణం 20వ వార్డు పరిధిలోని గొల్లపుంత కాలనీలో కుళాయి కనెక్షన్లు కావాలని దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటి పన్ను విధించేందుకు మున్సిపల్ సిబ్బంది బుధవారం ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించారు. వార్డుల వారీగా ఇంటి పన్ను లేనివారిని గుర్తించి మదింపు చేయడంతో పాటు జీ ప్లస్ 1, 2 ఇళ్లు నిర్మించుకున్నవారికి బీపీఎస్, ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇంటి పన్నులు చెల్లించేవారి కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ టి.వి.రంగారావు చెప్పారు. వార్డు ఎమినిటీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొన్నారు. - న్యూస్‌టుడే, మండపేట

## బారికేడ్ పెడితే సరిపోతుందా..?

మండపేట పట్టణంలోని మారేడుబాక వంతెన జంక్షన్‌లో ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఓ బారికేడ్‌ను నిలిపి చోద్యం చూస్తున్నారు. ఇందిరాగాంధీ బైపాస్‌రోడ్డు మీదుగా కపిలేశ్వరపురం, మారేడుబాక నుంచి మండపేట వచ్చే వాహనాలతో ఈ నాలుగురోడ్ల కూడలిలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణకు సిబ్బంది లేక ప్రమాదాలు జరుగుతుండడం, కొన్నిసార్లు ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఓ బారికేడ్‌ను కూడలిలో పెట్టి చేతులు దులిపేసుకున్నారు. ఈ విషయమై మండపేట సీఐ డి.సురేష్‌ను వివరణ కోరగా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. - న్యూస్‌టుడే, మండపేట

## సర్పంచి ఉదారత

పారిశుద్ధ్య కార్మికురాలికి వెండి పట్టీలు అందిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి, సర్పంచి బుల్లిమోహన్‌రెడ్డి తదితరులు

**అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే:** సర్పంచి పదవి ద్వారా లభించే గౌరవ వేతనాన్ని పారిశుద్ధ్య కార్మికుల ఇళ్లలో సౌకర్యాలు కల్పించేందుకు వెచ్చించి అనపర్తి మండలం కొప్పవరం గ్రామ సర్పంచి కర్రి బుల్లిమోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారు. పంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో రూ.72 వేల విలువైన రెండు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్, వెండి పట్టీలను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచి రెండేళ్ల గౌరవ వేతనానికి అదనంగా మరికొంత వెచ్చించి గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు వస్తువులు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణారెడ్డి, తెదేపా నాయకుడు కర్రి వెంకటరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

## అక్కూ నుంచి హిందీలో తొలి పీహెచ్‌డీ ప్రదానం

**రాజానగరం, న్యూస్‌టుడే:** నన్నయ విశ్వవిద్యాలయ పరిధిలో హిందీలో మొదటి పీహెచ్‌డీని నక్కా హరిప్రసాద్ పూర్తి చేశారని నన్నయ వీసీ ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. విశ్వవిద్యాలయంలో హరిప్రసాద్‌కు బుధవారం పీహెచ్‌డీ పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు. కాకినాడలోని పీ.ఆర్. ప్రభుత్వ కళాశాల హిందీ విభాగాధిపతి పి.హరిరామప్రసాద్ మార్గనిర్దేశంలో నక్కా హరిప్రసాద్ మన్ను బండారి కథలలో స్త్రీ సంఘర్షణ అనే అంశంపై పార్ట్‌టైమ్ విధానంలో పీహెచ్‌డీని పూర్తి చేశారని ఆమె తెలిపారు. హరిప్రసాద్‌ను రిజిస్ట్రార్ కె.వి.స్వామి తదితరులు అభినందించారు.

## శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి

**మండపేట:** మండపేట మున్సిపాలిటీ ప్రజారోగ్య విభాగంలో కొన్ని సంవత్సరాలుగా హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ముత్యాల సత్తిరాజుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టరేట్ నుంచి ఈ మేరకు బుధవారం పదోన్నతి ఉత్తర్వులు అందాయి.

## పదో తరగతి విద్యార్థి అదృశ్యం

**ధవళేశ్వరం, న్యూస్‌టుడే:** పదో తరగతి విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ధవళేశ్వరం సీఐ గణేష్ తెలిపారు. అనకాపల్లి జిల్లా నూతనగుంట పాలెంకు చెందిన కలిగట్ల అక్షయ్ రాజవోలు ఏఎంజీ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 10 గంటలకు స్టడీఅవర్‌కి వెళ్లి అక్కడ నుంచి 11.30 సమయంలో హాస్టల్ గోడదూకి పారిపోయాడు. అతని ఆచూకీ కోసం సిబ్బంది వెతికినా ఫలితం లేకపోవడంతో హాస్టల్ వార్డెన్ చందు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఆచూకీ తెలిసిన వారు 94407 96586 నంబరుకు సమాచారం అందించాలని సీఐ తెలిపారు.

## రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

**బొమ్మూరు, హుకుంపేట, న్యూస్‌టుడే:** రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెదేపా ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్‌కిరణ్ అన్నారు. బొమ్మూరు, హుకుంపేట పంచాయతీ కార్యాలయాల్లో బుధవారం పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఏదైనా సమస్య ఉంటే వ్యవసాయ, సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. తెదేపా మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, భీమరశెట్టి రమేష్, కామిని ప్రసాద్ చౌదరి, బొప్పన శ్రీనివాస్, దుద్దుపూడి రమేష్, కామిని బాచిబాబు, పిల్లా తనూజ తదితరులు పాల్గొన్నారు.

హుకుంపేటలో పాసుపుసక్తం ఇస్తున్న గోరంట్ల రవి

## దోసాలమ్మ గుడిలో సంక్రాంతి సంబరాలు

**బొమ్మూరు, న్యూస్‌టుడే:** బొమ్మూరు గ్రామదేవత దోసాలమ్మ గుడిలో సంక్రాంతి జాతర మహోత్సవాలు ఫిబ్రవరి 1 వరకూ జరుగుతాయని ఆలయ నిర్వాహకులు బుధవారం తెలిపారు. 14న భోగి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, 15న ప్రత్యేక పూజలు, 16న ఉయ్యాలసేవ, 17న ఉత్సవమూర్తి ఊరేగింపు జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిరోజు అమ్మవారికి గాజులు, చీరలు, భక్తులు సమర్పించిన నైవేద్యాలతో ప్రత్యేక అలంకరణ చేస్తామన్నారు.

బొమ్మూరు గ్రామదేవత దోసాలమ్మ

## నిర్లక్ష్యం నీడలో అధ్యయన కేంద్రం

ఏళ్లతరబడి మరమ్మతులకు నోచుకోని బీసీ స్టడీ సర్కిల్ భవనం

న్యూస్‌టుడే, వి.ఎల్.పురం

వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి నిరుద్యోగ యువతకు శిక్షణ అందించే రాజమహేంద్రవరంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీరంగం శ్రీనివాసరావు ప్రభుత్వ అధ్యయన కేంద్రం (బీసీ స్టడీ సర్కిల్) గత వైకాపా సర్కారు హయాం నుంచి నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. స్థానిక వై.జంక్షన్ సమీపంలోని ఆర్ట్స్ కళాశాల వద్ద రూ.75 లక్షల అంచనా వ్యయంతో జీప్లస్‌త్రీ తరహాలో నిర్మించిన భవనాన్ని 2007 సెప్టెంబరు 25న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించారు. గత వైకాపా ప్రభుత్వంలో ఉద్యోగ ప్రకటనలు లేకపోవడం.. పోటీపరీక్షల శిక్షణ తరగతులు జరగకపోవడంతో కేంద్రం కళావిహీనంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ, గ్రూప్స్, తదితర పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ భవన మరమ్మతులకు నిధుల విడుదల కావడం లేదు. గతేడాది రూ.21 లక్షల సీఎస్ఆర్ నిధులతో మరమ్మతులు, మౌలికసదుపాయాల కల్పన పనులు చేపట్టేందుకు ప్రతిపాదించినప్పటికీ ఫలితం లేదు.

చెదలుపట్టి దెబ్బతింటున్న తలుపులు, కిటికీలు

**ఇదీ ప్రస్తుత పరిస్థితి..**

బీసీ స్టడీ సర్కిల్ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లో లైబ్రరీ హాల్, కంప్యూటర్ ల్యాబ్, ఫ్యాకల్టీ రెస్ట్ రూమ్, కిచిన్, లైబ్రరీ హాలు ఉండగా ప్రస్తుతం లైబ్రరీ ఒకటే తెరుస్తుండగా మిగిలినవి నిరుపయోగంగా ఉన్నాయి. ● మొదటి అంతస్తులో ఒకవైపునున్న రెండు గదుల్లో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి కార్యాలయం, మరో వైపున్న గదుల్లో ఒకదానిలో స్టడీ సర్కిల్ పరిపాలన కార్యాలయం కొనసాగుతుంది. డార్మెటరీ హాల్ మూతపడింది. ● రెండో అంతస్తులో రెండు పెద్ద తరగతి గదులు ఉండగా పోటీపరీక్షలకు సంబంధించి ప్రస్తుతం శిక్షణ తరగతులేమీ జరగకపోవడంతో తాళాలు వేసేశారు. లోపల ఇనుప బెంచీలు తుప్పుపడుతున్నాయి. ● మూడో అంతస్తులో డార్మిటరీ హాలుతో పాటు స్టోర్‌రూమ్, విద్యార్థుల వసతి హాలు నిరుపయోగంగా ఉన్నాయి. గదుల్లో పూర్తిస్థాయిలో ఫ్యాన్లు కూడా లేవు. ● రెండు, మూడు అంతస్తుల్లో కిటికీలు, తలుపులు చెదలు పట్టి పాడవుతున్నాయి. కింద టైల్స్ పైకి లేచిపోయి గచ్చులు దెబ్బతింది. కొన్నిచోట్ల విద్యుత్తు స్విచ్ బోర్డులు పాడయ్యాయి. మరుగుదొడ్లకు తలుపులు ఊడిపోయి, కింద గచ్చులు పాడైపోగా గతంలో మరమ్మతులు చేయించేందుకు పనులు మొదలు పెట్టినప్పటికీ నిధులు విడుదల కాకపోవడంతో వాటిని ఇప్పటికీ అసంపూర్తి అలాగే వదిలేశారు. ముమ్ముందు మరిన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువడి ఇక్కడ శిక్షణ తరగతులు కొనసాగే అవకాశం ఉన్నందున భవన మరమ్మతులకు నిధులు విడుదల చేస్తే బాగుంటుందని పలువురు నిరుద్యోగులు, నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.

అసంపూర్తి పనులతో మరుగుదొడ్లు

## 12న పారా అథ్లెట్ల ఎంపిక

**ధవళేశ్వరం, మోరంపూడి, న్యూస్‌టుడే:** ధవళేశ్వరంలో ఈ నెల 12న పారా అథ్లెట్ల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తామని ఇన్‌ఛార్జి ఎ.మల్లేశ్వరరావు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 12న ఉదయం 9 గంటలకు ధవళేశ్వరంలోని జడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా మైదానంలో హాజరుకావాలని తెలిపారు. వివరాలకు 8008 286 707 నంబరులో సంప్రదించాలని సూచించారు.

## భాజపాలో పలువురు చేరిక

**రాజానగరం, న్యూస్‌టుడే :** మండలంలోని జి.యర్రంపాలెం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు భాజపా కిసాన్ మోర్చా అధ్యక్షుడు పేపకాయల కాశి ఆధ్వర్యంలో భాజపాలో చేరారు. గ్రామంలో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో యు.ఎస్.వి.నర్సింహరాజు, కిరణ్, కె.చక్రవర్తి, ఎస్.చక్రవర్తి, సోడసాని వీరబాబు తదితరులు పార్టీలో చేరారు. వీరికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండలశాఖ అధ్యక్షుడు ఆళ్ళ శివనాగరాజు, పార్టీ నాయకులు ఎ.పి.ఆర్.చౌదరి, మోది సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న భాజపా జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర

## రహదారి భద్రత అందరి బాధ్యత

**కంబాలచెరువు(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే:** రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్.సురేష్‌కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకుని స్థానిక లాలాచెరువు కూడలి వద్ద బుధవారం వాహనదారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు పాటించి తమతోపాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలన్నారు. శిరస్త్రానం ధరించకుండా ద్విచక్రవాహనాలు నడిపేవారు, సీటు బెల్టు ధరించకుండా కార్లు నడిపేవారు, సెల్‌ఫోన్ డ్రైవింగ్, అపశవ్య దిశలో వెళ్లేవారిని గుర్తించి 30 మందిపై కేసులు నమోదు చేసి, అవగాహన కల్పించారు. లాలాచెరువు నగరపాలక సంస్థ పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రత నియమాలపై సదస్సు నిర్వహించారు.

**పాస్‌పోర్టు పోయినది**

మట్టపర్తి సూర్యనారాయణ, S/o రాంబాబు, D.No: 9-61, ఇందిరాకాలనీ, రాయవరం గ్రామం, రాయవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా, పూర్వం Dr.B.R. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాస్తవ్యుడనైన నేను యావన్మందికి తెలియజేయునది ఏమనగా, నాకు విశాఖపట్నం పాస్‌పోర్ట్ ఆఫీసువారు ది.12-09-2019న మంజూరు చేసిన పాస్‌పోర్ట్ నెం.T8558734 ది.25-12-2025న ఇంటి నుండి NTR జంక్షన్‌కు జిరాక్స్ తీయించుటకు వెళ్తుండగా దారిలో పడిపోయినది. ఎంత వెతికినను దొరకలేదు. ఎవరికైనా దొరికిన యెడల ఈ క్రింది ఫోన్ నెంబర్‌కు తెలియజేయవలసినదిగా కోరుచున్నాను.

Cell: 95533 85430

(c) eenadu

ఈనాడు కర్ణాటక

గురువారం జనవరి 8, 2026 5

## కుమార్తెకు ఉరి వేసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

**బెంగళూరు (రామమూర్తినగర), న్యూస్‌టుడే :** భర్త నిత్యం తన నడవడికను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆరేళ్ల బాలిక కృతికను గొంతు నులిమి హత్య చేసిన తల్లి నిరుత (28) బలవన్మరణానికి ప్రయత్నించింది. ఇరుగుపొరుగులు నిరుతను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా ఆమె ప్రాణాలతో పోరాటం చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. హెణ్ణూరు ఠాణా పోలీసుల కథనం ప్రకారం.. నిరుత, కిశన్ అనే దంపతులు నేపాల్‌కు చెందిన వారు. కిశన్ కాపలాదారుగా పని చేసేవాడు. ఎప్పుడు చూసినా భార్య చరవాణితో కాలం వెళ్లదీస్తోందని అనుమానించే వాడు. ఇదే బాధతో ఆమె మంగళవారం రాత్రి తన కుమార్తెను కడతేర్చి ఆత్మహత్యకు ప్రయత్నించిందని హెణ్ణూరు ఠాణా పోలీసులు గుర్తించారు.

## బాయిలర్ పేలి ముగ్గురి విషాదాంతం

**బెళగావి, న్యూస్‌టుడే :** బైలహొంగల తాలూకా మరకుంబిలోని ఇనాందార్ చక్కెర పరిశ్రమలో బాయిలర్ పేలి ముగ్గురు కార్మికులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స కోసం బెళగావిలోని కేఎల్ఈ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను అక్షయ తోపడె, దీపక్ మునవళ్లి, సుదర్శన్ బనోశిగా గుర్తించారు. మంజునాథ తెరదాళ, గురు తమ్మన్నవర, భరత్ సారవాడి, రాఘవేంద్ర గిరియాళ తదితరులు బాధితులు. పరిశ్రమలోని ఒకటో కంపార్ట్‌మెంట్ వద్ద గోడ మరమ్మతు చేస్తున్న సమయంలో బాయిలర్ పేలిపోయింది. అందులో మరుగుతున్న మొలాసిస్ ద్రావణం కార్మికులపై పడడంతో ప్రమాదం సంభవించింది. బైలహొంగల ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

## అయ్యో పాపం.. కారులోనే కాలిపోయారు

**కార్వార, న్యూస్‌టుడే :** హొన్నావర తాలూకా సూళెముర్కి క్రాస్ వద్ద బుధవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కారులో ఉన్న ఇద్దరు పూర్తిగా కాలిపోయారు. కారు నంబరు ప్లేటు, లోపల ఉన్న పత్రాలు కూడా కాలిపోవడంతో వివరాలు తెలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని హొన్నావర ఠాణా పోలీసులు తెలిపారు. మృతులు సిద్ధాపురకు చెందిన వారని అనుమానిస్తున్నారు. వేగంగా వెళుతూ రహదారి పక్కన చెట్టును ఢీకొట్టి, కందకంలోకి పడిన సమయంలో మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అంచనాకు వచ్చారు.

## కాలిన గాయాలతో కడతేరిన గృహిణి

**బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే :** తన కుమార్తెతో వివాహం చేసేందుకు నిరాకరించినందుకు ముత్తు అనే యువకుని దాడిలో ఒళ్లు కాలి విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గీత (40) అనే గృహిణి బుధవారం ఉదయం మరణించింది. ప్రాణాలతో 20 రోజులు పోరాటం చేసి తుది శ్వాస విడిచింది. బసవేశ్వరనగర ఠాణా పరిధి బోవికాలనీలో గీత ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడిపేది. భర్తను విడిచి పెట్టి, కుమార్తెతో కలిసి అక్కడే ఒక ఇంట్లో ఉండేది. దుకాణానికి సమీపంలో తమిళనాడుకు చెందిన ముత్తు టీస్టాల్ నడిపేవాడు. మీ ఇంట్లో ఉంటే బాడుగ భరిస్తానంటూ గీత, ఆమె కుమార్తె ఉంటున్న ఇంట్లో దిగాడు. నీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయాలని కోరగా.. గీత నిరాకరించింది. 20 రోజుల కిందట పెట్రోలు తీసుకువచ్చి ఆమెపై నిప్పంటించి నిందితుడు పరారయ్యాడు. చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించగా ఆమె మరణించింది. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇప్పుడు హత్య కేసు కింద దర్యాప్తు చేపట్టారు.

## ప్రేమించిన యువతి కాదందని..

**కార్వార, న్యూస్‌టుడే :** ప్రేమించిన యువతి వివాహానికి అంగీకరించలేదన్న బాధతో పవన్ భట్ (24) అనే అర్చకుడు మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంకోలా తాలూకా అస్లగద్దె గ్రామానికి చెందిన పవన్ భట్. . తన గ్రామానికే చెందిన యువతిని ప్రేమించాడు. వివాహానికి ఆమె నిరాకరించడంతో లేఖ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంకోలా ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

## విరిగిపోయిన హిప్పరగి గేటు

**బాగలకోటె, న్యూస్‌టుడే :** బెళగావి, బాగలకోటె జిల్లాకు జీవనాడిగా భావించే హిప్పరగి బ్యారేజ్‌లో 22వ క్రస్ట్ గేటు విరిగిపోయింది. గేటు లేకపోవడంతో భారీ పరిమాణంలో నీరు దిగువకు ప్రవహిస్తోంది. బ్యారేజ్ నుంచి నీరు ఆలమట్టి ఆనకట్టలోకి కృష్ణానది ద్వారా వేగంగా ప్రవహిస్తోంది. అథణి తాలూకా సవది గ్రామం వద్ద కృష్ణా నదికి అడ్డుగా కట్టిన ఆనకట్ట గేటు పాడైందని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైంది. బ్యారేజ్‌లో నీటి మట్టం తగ్గితే వేసవిలో సాగుకు ఇబ్బంది అవుతుందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, గోవా నుంచి కార్మికులను తీసుకువచ్చి మరమ్మతులు చేయించే ప్రక్రియతో పాటు కొత్త గేటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నాగరాజ్, ప్రవీణ్ హుణసికట్టి తెలిపారు.

# నిన్న సంతోషం.. నేడు నిర్వేదం

హావేరి పర్యటన సందర్భంగా ఒకే వేదికపై సిద్ధరామయ్య- డీకే శివకుమార్- బసవరాజ బొమ్మై

**హావేరి, న్యూస్‌టుడే :** అత్యధిక సమయం కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించిన దేవరాజ అరసు రికార్డును బుధవారంతో సిద్ధరామయ్య అధిగమించారు. బుధవారంతో ఏడేళ్ల 240 రోజుల పాటు పాలన చేసిన సీఎంగా సిద్ధు నిలిచారు. ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు ఉంటే వచ్చే ఎన్నికల వరకు తానే ముఖ్యమంత్రిగా నిలుస్తానని మైసూరులో ఆయన మంగళవారం ప్రకటించారు. మరోవైపు.. బుధవారం ఆయన మాట తీరు మారింది. 'రాజకీయాల్లో ఉండాలంటే ప్రజా ఆశీస్సులు అత్యవసరం. ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు. రాజకీయాలు, నా పాలన తృప్తి కలిగించాయి. ప్రజల ఆశీస్సులతోనే నేను ఇంత వరకు వచ్చాను' అని హావేరి కొళ్లి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయన వ్యాఖ్యలు చేశారు.

### మాట నిలబెట్టుకోవాలి

'ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. పార్టీ పెద్దలు అవకాశం కల్పిస్తే ముఖ్యమంత్రిని అవుతా. సిద్ధరామయ్య మా నాయకుడు. ఆయన మాటను జవదాటను' అని గత రెండు నెలలుగా నిర్వేదంగా మాట్లాడుతూ వచ్చిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒక్కసారిగా గేరు మార్చి.. స్పీడు పెంచారు. హావేరిలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాల ప్రారంభోత్సవంలో ఆయన బుధవారం మాట్లాడారు. 'వరల్డ్ పవర్ కన్నా.. వర్డ్ పవర్ గొప్పది' అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాటకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్ల అనంతరం ముఖ్యమంత్రి పీఠాన్ని తనకు విడిచిపెడతానని సిద్ధరామయ్య గతంలో హామీ ఇచ్చి ఉంటారని సభికులు భావించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభ్యుడు బసవరాజ బొమ్మైను ఉద్దేశించి మాట్లాడుతూ 'మహదాయి, కృష్ణ, ఎగువ భద్ర తదితర ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్రంతో నిధులు విడుదల చేయించండి' అని కోరారు. అభివృద్ధి పనుల్లో రాజకీయాలు వద్దని విపక్ష నేతలను ఆయన కోరారు.

### రాయరెడ్డి లేఖ

వచ్చే ఎన్నికల వరకు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుతూ సిద్ధరామయ్యకు ఆర్థిక సలహాదారుడు బసవరాజ రాయరెడ్డి ఓ లేఖ రాశారు. మీరు ముఖ్యమంత్రిగా ఉంటేనే, వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికార పగ్గాలను చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

### రికార్డుల రామయ్య వైరాగ్యం

అరసు రికార్డును అధిగమించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి బడ్జెట్‌ను సిద్ధరామయ్యే శాసనసభలో ప్రవేశపెడతారని మరో మంత్రి సతీశ్ జార్ఖిహొళి ధీమా వ్యక్తం చేశారు.

● అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా సేవలు అందించి, రికార్డు నెలకొల్పిన మీకు శుభాకాంక్షలు అంటూనే నూతన నాయకత్వానికి అవకాశం కల్పించేందుకు పెద్ద మనసు చేసుకోవాలని మాగడి ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ బుధవారం సిద్ధరామయ్యకు పరోక్షంగా సూచించారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌కు బాలకృష్ణ అత్యంత ఆప్తుడు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొత్త నాయకత్వానికి నేతలు పగ్గాలు అప్పగిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

సిద్ధరామయ్యకు కేకు ముక్క తినిపిస్తున్న డీకే శివకుమార్

### ఆయనే మా బలం..

● మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవేగౌడ లేని జనతాదళ్‌ను.. యడియూరప్ప లేని భాజపాను.. సిద్ధరామయ్య లేని కాంగ్రెస్‌ను ఊహించలేమని మాజీ మంత్రి కేఎన్ రాజణ్ణ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్య 'మాస్ పుల్లర్' అంటూ.. అసూయతో ఇతరులు ఏమైనా అన్నా, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు.

● సంక్రాంతి నుంచి సూర్యుడు తన మార్గాన్ని మార్చుకున్నట్లు కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని దావణగెరె జిల్లా చెన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్ వ్యాఖ్యానించారు. సిద్ధరామయ్యకు అవధి కన్నా ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా అవకాశం దక్కిందన్నారు. ఆయన నేతృత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వవలసిన అవసరం, సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.

### అరసుతో పోల్చరాదు..

**బెంగళూరు (మల్లేశ్వరం):** ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పేరొందిన నాయకుడు దేవరాజ అరసుతో పోల్చడం సరికాదని మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యానించారు. వారిద్దరి పాలన శైలిలో పలు అంతరాలు ఉన్నాయని చెప్పారు. అప్ప బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అత్యధిక సమయం కర్ణాటకలో ముఖ్యమంత్రిగా సేవలు అందించిన రికార్డును సిద్ధరామయ్య నెలకొల్పినందుకు అభినందనలు చెబుతానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా అభ్యర్థులను గెలిపించుకునే దిశలో ఇకపై అన్ని జిల్లాల నేతలతో సమావేశాలను నిర్వహిస్తామన్నారు.

సిద్ధరామయ్యకు బసవేశ్వరుని విగ్రహాన్ని అందిస్తున్న స్థానిక నేతలు

## ప్రతి జిల్లాకూ వైద్య కళాశాల

**హావేరి, న్యూస్‌టుడే :** జిల్లాకు ఒక వైద్య కళాశాల చొప్పున దశల వారీగా అన్ని చోట్లా వాటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. వైద్యకళాశాల, ట్రామా సెంటర్‌ల ఏర్పాటుకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. హావేరి జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు క్యాన్సర్, ట్రామా సెంటర్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. ఉత్తర కర్ణాటకకు ప్రవేశద్వారంగా ఉన్న హావేరిలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభించి, వేర్వేరు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ఆసుపత్రి పనులను మళ్లీ ముఖ్యమంత్రిగా తానే ప్రారంభిస్తున్నానని గుర్తు చేశారు. కర్ణాటకలో 71 వైద్య కళాశాలలు ఉండగా, అందులో 22 ప్రభుత్వ కళాశాలలని గుర్తు చేశారు. విజయపుర జిల్లాతో పాటు, ఇతర జిల్లాల్లో వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ప్రభుత్వ ఆసుపత్రులకే చికిత్సలకు వస్తారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా వీటిని తీర్చిదిద్దవలసిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం పేదలు, బడుగు, బలహీన వర్గాలకు సాధికారత కల్పించేందుకు గ్యారంటీల కోసం ఏటా రూ.52 వేల కోట్లను ఖర్చు చేస్తోందని తెలిపారు. విమర్శలు వచ్చినా, పథకాలను నిలపలేదన్నారు. ఈ రెండున్నరేళ్లలో గ్యారంటీల కోసం రూ.1.12 లక్షల కోట్లను ఖర్చు చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీసిందని విపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దని కోరారు. మహదాయి, ఎగువ కృష్ణ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసే దిశలో ప్రతి నాయకుడు సహకారాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎగువ కృష్ణ ప్రాజెక్టు మూడో దశ పనుల వివాదానికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానంలో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసి కేసు ఉపసంహరించుకునేందుకు న్యాయకోవిదులతో చర్చిస్తున్నామని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు శరణు ప్రకాశ్ పాటిల్, శివానంద పాటిల్, హెచ్‌కే పాటిల్, చట్టసభ ప్రతినిధులు సలీం అహ్మద్, రుద్రప్ప లమాణి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

# భాజపా మహిళా కార్యకర్తకు అవమానం

కేశవాపుర ఠాణా ముంగిట భాజపా కార్యకర్తల నిరసన హోరు

**హుబ్బళ్లి, న్యూస్‌టుడే :** వాణిజ్యనగరి హుబ్బళ్లి నగర పరిధి కేశవాపుర ఠాణాలో ఒక భాజపా మహిళా కార్యకర్తను నగ్నంగా చేసి కొట్టారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆమెను వివస్త్రగా చేసి కొడుతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ సువర్ణ కల్లకుంట్ల ఫిర్యాదుతో ఆమెను ఠాణాకు తీసుకువచ్చి పోలీసులు దాడి చేశారని భాజపా నాయకులు బుధవారం భగ్గుమన్నారు. ఓటరు జాబితాను పరిష్కరించే సమయంలో తాను జీవించి ఉండగానే మరణించానని పేరు తొలగించారంటూ ఆ మహిళా కార్యకర్త కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో గొడవకు దిగింది. ఇదే అంశమై కార్పొరేటర్ సువర్ణతో గొడవ పడింది. పాత కక్షను దృష్టిలో ఉంచుకుని తనపై ఫిర్యాదు చేశారని బాధితురాలు ఆరోపించింది. వివరాలను తెలుసుకునేందుకు నగర పోలీసు కమిషనర్ శశికుమార్ నేరుగా కేశవాపుర ఠాణాకు బుధవారం ఉదయం చేరుకున్నారు. ఆమెను ఠాణాకు తీసుకువచ్చిన సమయంలో, విచారణ సమయంలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించలేదని, ఆమే బలవంతంగా దుస్తులు విప్పు కొంటానని సీన్ క్రియేట్ చేసిందని ఆయన ఆరోపించారు. ఆమెపై మొత్తం తొమ్మిది కేసులు ఉన్నాయని తెలిపారు. పోలీసులు అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిపై దాడి చేసినందుకు మరో కేసును పోలీసులు నమోదు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా నేతలు, కార్యకర్తలు హుబ్బళ్లి- ధార్వాడలో ఆందోళన నిర్వహించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.

### విపక్ష నేత ఆగ్రహం..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలపై దాడులు ఎక్కువ అయ్యాయని విపక్ష నేత ఆర్ అశోక్ ఆరోపించారు. ఒక కార్పొరేటర్ ఫిర్యాదు చేసిందని, భాజపాకు చెందిన మహిళను తీసుకువెళ్లి వివస్త్రను చేసి కొట్టడం అత్యంత అమానుషమని ధ్వజమెత్తారు. పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ద్వేష రాజకీయాలకు అధికార పార్టీ తెర తీసిందని నిప్పులు చెరిగారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని, మానవహక్కుల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని తన ఎక్స్ కార్ప్ ఖాతాలో ట్వీట్ చేశారు.

ఆందోళనకు దిగిన భాజపా కార్యకర్తల తరలింపు

## అమాయకురాలిపై రాక్షసకృత్యం

### పడుపు కూపంలోకి నెట్టిన తండ్రి

**చిక్కమగళూరు, న్యూస్‌టుడే :** రోజుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పడంతో తన కుమార్తె (17)ను పడుపు వృత్తిలోకి దించిన ఆమె తండ్రి, నాయనమ్మ, పడుపు వృత్తి చేయిస్తున్న పది మందిని బీరూరు ఠాణా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆ బాలికను పడుపు వృత్తిలో దించే ముందు మంగళూరుకు చెందిన భరత్ శెట్టి అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లూ గుర్తించారు. వీరంతా 20-45 ఏళ్ల వయసు వారు. రుతుస్రావం అవుతుందన్నా వినకుండా, బలవంతంగా లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతూ వచ్చారు. తండ్రి, నాయనమ్మ, తనతో పడుపు వృత్తి చేయిస్తున్న వారి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

## పవళింపు సేవ

రాజధాని నగరంలో బనశంకరి మాత జాతర బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి పవళింపు సేవ అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దేవీమూర్తికి విశేష పూజలూ నిర్వహించారు. **(న్యూస్‌టుడే, మల్లేశ్వరం)**

## అది మా సొంత భూమి: ఇన్ఫోసిస్

**బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే :** క్యాంపస్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పొందిన 53.5 ఎకరాల భూమిని 40 సేల్‌డీడ్ల ద్వారా పూర్వ బ్లూ హోం వెంచర్స్‌కు విక్రయించామని జరుగుతున్న ప్రచారాన్ని ఇన్ఫోసిస్ ఖండించింది. గతంలో తాము స్థానికుల నుంచి కొనుగోలు చేసుకున్న భూమిని నిబంధనలకు అనుగుణంగా విక్రయించుకున్నామని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రభుత్వం తమకు కేటాయించిన ఏ భూమినీ ఇతరులకు విక్రయించలేదని ప్రకటించింది.

## ఇంట్లో పిల్లి.. వీధిలో పులి

**గాంధీనగర, న్యూస్‌టుడే :** రౌడీషీటర్ సయ్యద్ అస్గర్‌పై అతని మొదటి భార్య కత్తితో దాడి చేసింది. దాడిలో అతని చేతికి, కంటికి తీవ్ర గాయాలయ్యాయి. మరోసారి తనకు ఎదురైతే గొంతు కోస్తానని- రెండో భార్యను వదిలేసి నా దగ్గరకు వస్తేనే నిన్ను బతకనిస్తానంటూ అతనికి వాట్సప్‌లో వీడియో పంపించింది. ఊరంతా తనకు భయపడుతుంటే.. తాను భార్యకు భయపడుతున్నానంటూ జేజేనగర ఠాణాలో బాధితుడు ఫిర్యాదు చేశాడు. సయ్యద్ అస్గర్‌కు ఇద్దరు భార్యల ద్వారా ఎనిమిది మంది సంతానం ఉన్నారు. అతనికి వాడంతా భయపడుతుండగా. . అతను మొదటి భార్యకు భయపడుతున్నాడని పోలీసులు గుర్తించారు. అతని భార్య వివరాలను పోలీసులు వెల్లడించవలసి ఉంది.

## అన్న ఇంటికే నిప్పు పెట్టబోయి..

**బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే :** తన అన్న ఇంటికి నిప్పు పెట్టేందుకు వెళ్లిన సమయంలో ఒంటికి మంటలు అంటుకుని మునిరాజు (40) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన హొసకోటె తాలూకా గోవిందపుర గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎనిమిదేళ్ల నుంచి గ్రామంలో మునిరాజు బాణసంచా విక్రయాల పేరిట చీటీ వేస్తూ వచ్చాడు. చీటీ సొమ్ము సొంత అవసరాలకు వాడుకోవడం, సొమ్ము చెల్లించిన వారు గొడవ పడడంతో తన పేరిట ఉన్న కొంత పొలాన్ని విక్రయించి, వారికి బకాయిలు చెల్లించాడు. అప్పటికీ అప్పు తీరకపోవడంతో ఉమ్మడి ఆస్తిని విక్రయించాలని అన్న రామకృష్ణను కోరాడు. అతను నిరాకరించడంతో రామకృష్ణను, అతని కుటుంబ సభ్యులను హత్య చేయాలని తీర్మానించాడు. వారుంటున్న ఇంటిపై పెట్రోలు పోసి నిప్పంటిస్తున్న సమయంలో ఇతని ఒంటిపైనా పెట్రోలు పడి మంటలు అంటుకున్నాయి. బాధితుడి కేకలకు ఇరుగుపొరుగులు వచ్చి మంటల్ని ఆర్పి చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తిరుమలశెట్టి ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

# సాగరతీరంలో రాజహంసలు!

**ఉడుపి, న్యూస్‌టుడే :** ఒడిశా, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో కనిపించే లెస్సర్ ఫ్లెమింగో (రాజహంస) మొదటిసారి ఉడుపి మల్పె తీరంలోని ఫిష్‌మిల్ ప్రాంతం వద్ద సందడి చేయడంతో పర్యాటకుల ఆనందానికి అవధులు లేవు. ప్రస్తుత శీతాకాలంలో వలస వచ్చే వేర్వేరు పక్షులు ఉడుపి చుట్టుపక్కల ప్రాంతాలకు, సముద్ర తీరం, వెనుక జలాల వద్ద రెక్కలు విప్పి సందడిగా తిరుగుతుంటాయి. పక్షి ప్రేమికులకు కట్టిపడేస్తుంటాయి. పక్షిశాస్త్రం (ఆర్నితాలజీ) విద్యార్థులు, పరిశోధకులు ఈ సమయంలో ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుంటారని మణిపాల బర్డింగ్ అండ్ కన్సర్వేషన్ ట్రస్టు ట్రస్టీ తేజస్వి ఎస్.ఆచార్య వివరించారు. ఉడుపి, కుందాపుర పరిధిలో పంచగంగావళి నది, కోడి, ఉప్పిన కుద్రు వాగులు, వంకలు, సెలయేర్ల వద్ద సీగల్, వేర్వేరు రకాల ఫ్లెమింగోలు, గ్రేటర్ క్రెస్టెడ్ టర్న్, లెస్సర్ క్రెస్టెడ్ టర్న్, బ్రౌన్ హెడెడ్ గల్, బ్లాక్ హెడెడ్ గల్, క్రాబ్ ప్లోవర్ జాతులకు చెందిన వేలాది పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. వీటిని తమ కెమెరాల్లో బంధించేందుకు పక్షి ప్రేమికులు, ఛాయా చిత్రగ్రాహకులు ఇక్కడకు వచ్చి, దోణి, నాటు పడవల్లో తిరుగుతూ కనిపిస్తుంటారు. నదుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పుడు బయటపడే ఇసుక దిబ్బల్లో కనిపించే పురుగులు, మరణించిన జలచరాలను కొన్ని పక్షులు వస్తుంటారు. వేలాది పక్షులు ఒకేసారి ఆకాశానికి ఎగిరే సమయం కోసం మరికొందరు వేచి చేస్తుంటారు. వాటి కూతలు, రెక్కల చప్పుడు ఆలకిస్తూ ఆనందిస్తుంటారు. కొందరు వాటిని వేటాడేందుకు వస్తుండగా, పక్షి ప్రేమికులు దాన్ని అడ్డుకునేందుకు నిరంతరం నిఘా ఉంచుతున్నారు.

అరుదైన ఫ్లెమింగో పక్షి

గ్రేట్ క్రెస్టెడ్ టర్న్ పక్షి

మల్పె సమీపంలో ఎగురుతున్న సముద్ర పక్షులు

## ఉద్యోగ భద్రత సాధనకే ఉద్యమాలు

**బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే :** మహిళలకూ కనీస వేతన హక్కు లభించేలా మరిన్ని పోరాటాలు అవసరమని సీనియరు నాటక కళాకారిణి రామేశ్వరి వర్మ పేర్కొన్నారు. అఖిల భారత మహిళా, సాంస్కృతిక సంఘటన గాంధీభవన్‌లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సదస్సును ప్రారంభించి మాట్లాడారు. శ్రామికురాలిగా ఉన్న మహిళకు ఉద్యోగ భద్రత అత్యవసరమన్నారు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్ష విధించడం ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. జస్టిస్ వర్మ సిఫార్సులను జారీ చేసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. వివిధ సందర్భాల్లో మహిళల కోసం గళం ఎత్తిన నేతల చిత్రాలు, పోరాటాలకు ఫొటోలను ప్రత్యేకంగా ప్రదర్శించారు.

వేదికపై రామేశ్వరి వర్మతో స్థానిక మహిళా ప్రముఖులు

## ఇరుగు పొరుగు రగడలో ఆగిన చిన్నారి ఊపిరి

**బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే :** ఇరుగు పొరుగుల వారి గొడవలకు షాజహాన్ కతూన్ (6) అనే బాలిక హత్యకు గురైంది. నల్లూరహళ్లిలో కోల్‌కతాకు చెందిన షాజహాన్ కతూన్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తల్లితో చుట్టుపక్కల నివాసులు కొద్ది రోజుల కిందట గొడవ పడ్డారు. వారిలో ఒక వ్యక్తి చిన్నారిని అపహరించి, గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి, దాన్ని సమీపంలో ఉన్న మురుగు కాలువలోకి విసిరివేశాడు. బుధవారం ఆ మృతదేహాన్ని గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని వైట్‌ఫీల్డ్ డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. బాలికపై లైంగిక దౌర్జన్యం జరిగిన ఆనవాళ్లు లేవని, గొంతుకు వైరుతో బిగించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నామని చెప్పారు. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులు కాగా, హంతకుడు కూడా కార్మికుడేనని వైట్‌ఫీల్డ్ ఠాణా పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 9121167525

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 9945050116

(c) eenadu

# ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యే..

● ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డిని అరెస్టు చేయాలి
● ఏఎస్పీ, డీఎస్పీలను సస్పెండ్ చేయాలి

మాట్లాడుతున్న మాజీ మంత్రి బి.శ్రీరాములు, చిత్రంలో గాలి జనార్దన్‌రెడ్డి, లోక్‌సభ మాజీ సభ్యుడు సణ్ణ పక్కీరప్ప

**బళ్లారి, న్యూస్‌టుడే:** జనవరి 1న తమ ఇంటి ముందు జరిగిన ఘర్షణ, కాల్పుల్లో నేరుగా ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వెంట వచ్చిన ప్రైవేట్ గన్‌మెన్ కాల్పులు జరపడంతోనే రాజశేఖర్ మృతి చెందినట్లు మాజీ మంత్రులు బి.శ్రీరాములు, గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను వారు విడుదల చేశారు. బుధవారం గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మొదట ప్రైవేట్ గన్‌మెన్ చేసిన కాల్పులతో రాజశేఖర్ వీపునకు తగిలి కిందకు పడిపోవడంతో, కోమాలోకి వెళ్లి రోడ్డుపై పడిపోయినట్లు వీడియో దృశ్యాలను విడుదల చేసి చూపారు.

## ఇంటిపై దాడికొచ్చారు

జనవరి 1న ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆప్తుడు సతీష్‌రెడ్డి చేసిన అల్లర్లు, గొడవ రాత్రి 7.30 గంటలకు ముగిసింది. స్వల్పంగా గాయపడిన సతీష్‌రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం రాత్రి 9 గంటలకు ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వాల్మీకి కూడలి నుంచి హవంబావిలోని తమ ఇంటి ముందు వరకు వేయిమందికిపైగా కార్యకర్తలు, అభిమానులతో ప్రదర్శనగా వచ్చారు. అదే సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ నియంత్రణలోకి రాకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఎమ్మెల్యే భరత్‌రెడ్డి వెంట వచ్చిన ప్రైవేట్ గన్‌మెన్లలో ఒకరు తమ ఇంటి వైపు పరుగులు తీస్తున్న రాజశేఖర్‌పై నేరుగా కాల్పులు జరిపారని, దానికి సంబంధించిన దృశ్యాలను విలేకర్లకు చూపించారు. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు దారిలోనే రాజశేఖర్ మృతిచెందాడని వారు చెప్పారు. ఈ కాల్పుల్లో ప్రధానంగా వాల్మీకి వర్గానికి చెందిన వ్యక్తిపై కాల్పులు జరిపి, ఈ కేసు తమపై రుద్ది రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నాలు చేశారు. అది తిరగబడింది. ఈ దృశ్యాలను తమ అనుచరులు తీసినట్లు చెబుతున్న వీడియో దృశ్యాలను ఈ సందర్భంగా వారు విడుదల చేశారు. వీడియోలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, ఆప్తుడు సతీష్‌రెడ్డిలను తక్షణమే అరెస్టు చేయాలని శ్రీరాములు, గాలి డిమాండ్ చేశారు. తమ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో కూడా ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని కోరారని, తాము కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

## చానాళ్ శేఖర్ హత్యకు కుట్ర?

తమ ఇంటి ముందు రహదారిపై జరిగిన ఘర్షణ, కాల్పుల విషయంలో లింగాయత వర్గానికి చెందిన చానాళ్ శేఖర్‌ను హత్య చేసి కాల్పుల్లో చంపేశారనే పేరుతో రాజకీయ లబ్ధిపొందాలని ప్రణాళికతో వచ్చారని వారు ధ్వజమెత్తారు. ఇదే సందర్భంలో రాజశేఖర్ తమ ఇంటిపై గాజు సీసాలు, రాళ్లు విసురుతూ ముందుకు రావడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారన్నారు. గన్‌మెన్ చేసిన కాల్పులతో బుల్లెట్‌కు రాజశేఖర్ బలయ్యాడని, చానాళ్ శేఖర్ తప్పించుకున్నారని వారు వివరించారు.

ఎమ్మెల్యే భరత్‌రెడ్డి ప్రైవేట్ గన్‌మెన్ కాల్చినట్లు వీడియోను చూపుతున్న గాలి జనార్దన్‌రెడ్డి

## వారిపై చర్యలు తీసుకోరా?

రెండు వర్గాల ఘర్షణను ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, కార్యకర్తలు, అభిమానులను ప్రేరేపించిన ఏఎస్పీ రవికుమార్, నగర డీఎస్పీ చంద్రకాంత్ నందారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని గాలి జనార్దన్‌రెడ్డి, శ్రీరాములు డిమాండ్ చేశారు. మొత్తం తీసిన వీడియోల్లో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. వాటిని విడుదల చేస్తామన్నారు. బ్రూస్‌పేట సీఐ అయ్యన్నగౌడ పాటీల్ మంగళవారం తమ ఇంటి వద్ద విచారణ చేశారని, తాము కూడా కేసు పెట్టామని జనార్దన్‌రెడ్డి చెప్పారు. సాయంత్రం లోపు ఎఫ్ఐఆర్‌ను అందజేస్తామని చెప్పి 24 గంటలు గడుస్తున్నా ప్రతి చేతికి అందలేదని ఆయన ఆరోపించారు. లోక్‌సభ మాజీ సభ్యుడు సణ్ణ పక్కీరప్ప తదితరులు పాల్గొన్నారు.

# తుంగభద్ర తొలి క్రస్ట్‌గేటు బిగింపు విజయవంతం

18వ గేటును పరిశీలించి హర్షం వ్యక్తం చేస్తున్న తుంగభద్ర మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి

**హొసపేటె, న్యూస్‌టుడే:** కర్ణాటక కాంధ్ర జీవనాడి తుంగభద్ర జలాశయం క్రస్ట్‌గేట్ల బిగింపు ప్రక్రియలో తొలి అడుగు పడింది. ఇంజినీరింగ్ నిపుణులు, నీటిపారుదల శాఖ అధికారుల మార్గదర్శకత్వంలో 20 అడుగుల ఎత్తు, 60 అడుగుల వెడల్పు 49 టన్నుల బరువున్న గేటును విజయవంతంగా అమర్చారు. ఈ మేరకు తుంగభద్రలో బుధవారం రాత్రి 18వ కొత్త గేటు బిగింపు పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. గత నెల 24 నుంచి గేటు బిగింపు పనులు ప్రారంభంకాగా, కొన్ని సాంకేతిక సమస్యలు అడ్డురావడంతో పనులు మందగించాయి. నిపుణ కార్మికులు రేయింబవళ్లు శ్రమించి ఓ గేటు బిగింపు పూర్తిచేయడంతో మండలి ఇంజినీర్లు ఊపిరి పీల్చుకున్నారు. గేటు బిగింపు ముగిసిందని తెలియగానే మండలి కార్యదర్శి రామకృష్ణారెడ్డి, పర్యవేక్షక ఇంజినీరు నారాయణ్‌నాయక్, జలాశయం ఎస్డీవో జ్ఞానేశ్వర్‌లు ఆ గేటు వద్దకు చేరుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. 20, 27వ గేటు బిగింపు పనులు ప్రారంభమయ్యాయి. అదే విధంగా మరో నాలుగు పాతగేట్ల తొలగింపు పనులూ పూర్తి చేశామని ఇంజినీరు కిరణ్‌కుమార్ తెలిపారు.

# ఉద్యోగం ఇప్పిస్తానని.. యువకుడికి 'లింగ మార్పిడి'

**బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే :** ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శ్రీరామపురకు చెందిన ఒక యువకుడికి ఐశ్వర్యా రెడ్డి అనే హిజ్రా లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. బాధితుడు బీకాం పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుండగా.. ఐశ్వర్యా పరిచయమైంది. హిజ్రాల కోటాలో పలు ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి రూ.2 లక్షల ఖర్చుతో అతనికి లింగమార్పిడి చేయించింది. ఇప్పుడు నిత్యం లైంగిక కార్యకర్తగా పని చేసి, తన అప్పు తీర్చాలని అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీన్ని ప్రశ్నించిన అతనిపై మరికొందరు హిజ్రాలతో కలిసి దాడి చేసి, గుండు కొట్టించి, అవమానించినట్లు శ్రీరామపుర ఠాణాలో ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

# గొంతులో చిక్కుకుని చుక్కలుచూపిన గింజ

**మంగళూరు:** శ్వాసనాళంలో వేరుసెనగ గింజ చిక్కుకోవడంతో పది నెలల బాబు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. దగ్గుతూ, ఎగశ్వాస తీసుకుంటున్న అతన్ని మంగళూరు కేఎంసీ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించగా, శ్వాసనాళంలో వేరుసెనగ గింజ కనిపించింది. ఆసుపత్రిలోని వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ రావు నేతృత్వంలోని వైద్యులు బాలునికి మత్తు ఇచ్చి బ్రాంకోస్కోపీ చేసి, ఆ గింజను బయటకు తీసిన అనంతరం బాలుడు కోలుకున్నాడు. చిన్నారులకు చిన్న వస్తువులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

# చక్కెర మిల్లు కోసం పెద్దఎత్తున ఉద్యమం

సమావేశంలో మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పరశురామప్ప తదితరులు

**హొసపేటె, న్యూస్‌టుడే:** స్థానికంగా చక్కెర మిల్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో హొసపేటెలో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతున్నామని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, హరిత సేన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.పరశురామప్ప తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ పరిధి చిత్తవాడ్గీలో ఉన్న చక్కెర మిల్లు మూతబడి దాదాపు పదేళ్లవుతుంది. ఎకరా, రెండెకరాల చెరకు రైతులు పొరుగు జిల్లాలకు సరఫరా చేయలేక ఇబ్బందులపాలవుతున్నారు. ఏటా సుమారు 5 లక్షల టన్నుల చెరకు పండిస్తున్నా, ఇక్కడ మిల్లు ఏర్పాటుకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడంలేదని విచారం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మిల్లు ఏర్పాటు చేస్తామని సీఎం సిద్ధరామయ్య ఇచ్చిన మాటలు నీటిమూటలయ్యాయని దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే కూడా మిల్లు ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మిల్లు ఏర్పాటు చేయాలని ఇకపై ఎవరి వద్ద ప్రాధేయపడేదిలేదు. తమ హక్కును ఉద్యమంతోనే సాధిస్తామని హెచ్చరించారు. సంఘం ప్రముఖులు శేఖప్ప, బణకార్ బసవరాజ్, నాగరాజ్, సి.పరశురామ, నాగప్ప, లక్ష్మణ పాల్గొన్నారు.

# కార్లలో వస్తారు.. గొర్రెలు ఎత్తుకెళ్తారు

**చెళ్లకెర(చిత్రదుర్గం),న్యూస్‌టుడే:** విలాసవంతమైన కార్లలో వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెలను ఎత్తుకెళ్తున్న ముగ్గురు నిందితులను హిరియూరు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరులో కారు చోదకులుగా పనిచేస్తున్న కలబురగికి చెందిన వాసీం, హుబ్బళ్లికి చెందిన వికాస్, బళ్లారికి చెందిన ఉమేశ్ రాత్రి పూట ఇన్నోవా కారులో వచ్చి బెంగళూరు-పుణె జాతీయ రహదారి-48కు సమీపంలోని గ్రామాల్లో గొర్రెల కొట్టాల్లో కట్టేసిన గొర్రెలను ఎత్తుకెళ్లేవారు. వాటిని బెంగళూరుకు తీసుకెళ్లి మాంసపు దుకాణాల్లో విక్రయించడాన్ని వృత్తిగా చేసుకొన్నారు. హిరియూరు పోలీసులు నిందితుల ఆచూకీని గుర్తించి ముగ్గురిని అదుపులోనికి తీసుకొని కేసును నమోదు చేసుకొన్నారు. నిందితులను కోర్టుకు హాజరు పరచగా న్యాయాంగ నిర్బంధానికి పంపారు.

గొర్రెల దొంగలు వాసీం, వికాస్, ఉమేశ్

# రాజధానిలో సందళ్ల సంక్రాంతి కళ!

సంబరాలకు తెలుగు విజ్ఞాన సమితి సమాయత్తం

**బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే:** వణికిస్తున్న చలి, కాచుకోవడానికి భోగి మంటలు, తెలుగు లోగిళ్లలో పేడ కళ్లాపులు, బాలామణులు ఓణీలను బిగించి ముంగిళ్ల ముందు రంగవల్లుల పోటీలు..అభ్యంగన స్నానాలు, బసవన్నల మెడల్లో చిరుగంటల సవ్వడులు, పెరట్లో పంటల రాసులు..కొత్త అల్లుళ్ల రాకలు, మురిసిపోయే అత్తమామలు..గుమ్మాలకు బంతిపూల తోరణాలు..కీర్తనలతో తిరుగాడే హరిదాసులు..పేరంటాలు, ముచ్చట్లు, గొబ్బెమ్మలతో ఆటపాటలు..కడుపారా ఆరగించే పిండి వంటలు..వీటన్నింటి సమాహారమే తెలుగువారి సంక్రాంతి మహా పర్వదినం. పెరిగిన నగరీకరణలో ఈ వెలుగు జిలుగులు..సంబరాలు రాన్రాను తగ్గుతున్నాయి. మళ్లీ ఈ సంబరాలకు పునర్వైభవం తెచ్చే ప్రయత్నాల్లో ప్రవాసాంధ్ర సంస్థలు అపూర్వ కృషి చేస్తున్నాయి. అలాంటి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, పర్వదినాలు, భాషా సాహిత్యాల పరిరక్షణకు ఏడు దశాబ్దాలుగా శ్రమిస్తూ వస్తోంది ప్రముఖ తెలుగు సంస్థ తెలుగువిజ్ఞాన సమితి. ఈ నెల 11న వయ్యాలి కావల్‌లోగల తెలుగు విజ్ఞాన సమితిలో శ్రీకృష్ణదేవరాయ కళా మంటపంలో నగరంలోని ప్రవాస తెలుగు వారి సమక్షంలో భారీ ఎత్తున రూ.లక్ష విలువ చేసే బహుమానాలతో ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు.

ఈసారి సంబరాలపై టి.వి.ఎస్. అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ ఉదయం గోపూజ అనంతరం మహిళలు యువతులు బాలికలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆహూతులతో కోలాటం, డూడూ బసవన్న, హరిదాస కీర్తనలు, చిన్నారులకు భోగిపళ్లు పోయడం, అనంతరం బాలలకు విచిత్ర వేషధారణ పోటీలుంటాయన్నారు. అనంతరం శ్రీపద్మావతి కళానికేతన్ విద్యార్థినులు నృత్య కార్యక్రమాలతో అలరించనున్నారని చెప్పారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా కర్ణాటక రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి, చలనచిత్ర నటి డాక్టర్ జయమాల హాజరై విజేతలకు బహుమానం వితరణ చేయనున్నారన్నారు. సుప్రసిద్ధ రంగస్థల కళాకారిణి మాలతీ సుధీర్‌కు సంక్రాంతి సాంస్కృతిక పురస్కారం.. ప్రముఖ ద్విభాషా సాహితీవేత్త రోహిణి సత్యకు సంక్రాంతి సాహిత్య పురస్కారం, అందజేయనున్నట్లు చెప్పారు. ఈ పురస్కారంతోపాటు రూ.10,116 నగదు బహుమతి ప్రదానం చేస్తారు. గౌరవ అతిథిగా విచ్చేస్తున్న స్వర్ణోత్సవ రచయిత్రి డాక్టర్ చిల్లర భవానీదేవికి గౌరవ సన్మానం చేయనున్నట్లు రాధాకృష్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేనన్నారు.

# జేజేనగరలో రేపటి వరకు నిషేధాజ్ఞలు

ఆయా ఠాణా అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న కొత్వాలు సీమంత్‌కుమార్ సింగ్

**బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే :** వివిధ కారణాలతో ఆదివారం రాత్రి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న జేజేనగరలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనికి వచ్చాయని నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఓంశక్తుల భక్తులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు బాలల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారని చెప్పారు. కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఠాణా పరిధిలో నిషేధాజ్ఞలను శుక్రవారం వరకు కొనసాగిస్తామని చెప్పారు.

● మరోవైపు.. నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని అనుచిత పోస్టులు పెట్టిన నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మరో 14 మంది కోసం గాలింపు తీవ్రం చేశామని చెప్పారు.

● మాదక ద్రవ్యాలపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇళ్లలో దొంగతనాలు జరగవని చెప్పారు. పని మనుషులను పెట్టుకున్నా, కొత్తగా ఇంటిని బాడుగకు ఇచ్చినా వారి ఆధార్ కార్డులను స్థానిక ఠాణాలో ఇచ్చి ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని హితవు పలికారు. నేరాలను నియంత్రించేందుకు అన్ని చోట్లా జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో సీనియరు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

## తామ్రపు పైకప్పు దొంగతనం

**ఉడుపి, న్యూస్‌టుడే :** కార్కళలోని పరశురామ థీమ్ పార్కు వద్ద షెడ్డుకు వేసిన తామ్రపు పైకప్పు దొంగతనమైందని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ థీమ్ పార్కును అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రారంభించారు. బైలూరు ఉమ్మికల్ బెట్టపై ఉన్న థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు షెడ్డు పైకప్పునకు వేసిన రేకులు దొంగతనమయ్యాయని భాజపా కార్యకర్తల ఫిర్యాదుతో కార్కళ గ్రామీణ ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

## చికిత్స పొందుతూ డ్రైవరు మృతి

**చామరాజనగర :** బెండెరవాడి గ్రామం వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో మంజు (32) అనే డ్రైవరు మరణించగా, 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి మైసూరు నుంచి చామరాజనగరకు వస్తున్న ఆర్టీసీ బస్సును తమిళనాడు నుంచి వస్తున్న లారీ బెండరవాడి వద్ద ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవరు గోవిందస్వామికి రెండు కాళ్లు విరిగాయి. మంజు, ఇతర ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంజు బుధవారం ఉదయం మరణించాడు. చామరాజనగర గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

## సర్కారు భూమిలో అడ్డగోలు నిర్మాణాలు

**బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే :** కోగిలు లేఅవుట్‌లో ఘన త్యాజ నిర్వహణకు కేటాయించిన భూమిలో రెండు అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేసి, స్థలాలను విక్రయించిన ఆరోపణలపై నలుగురిపై యలహంక ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బెంగళూరు ఘన త్యాజ నిర్వహణ లిమిటెడ్ ఇంజినీరు సంతోశ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో విజయ్, వాసిం ఉల్లా బేగ్, ముని ఆంజినప్ప, రాబిన్‌పై కేసు నమోదు చేసుకున్నారు.

# మెరుపు బాటలో ఎరుపు మెట్రో!

■ కొత్త వ్యవస్థకు ప్రణాళిక సిద్ధం

**బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే :** నగరంలో సంచార రద్దీ నియంత్రణ కోసం చేపట్టిన 'నమ్మ మెట్రో' మార్గంలోని మూడో దశ పనులు కీలకంగా మారనున్నాయి. నగరంలో ఇప్పటికే గులాబీ, పసుపు పచ్చ, నీలి మార్గాలు పూర్తి చేయగా.. తాజా ప్రణాళికలో 'ఎరుపు రంగు మార్గం' దాల్చనుంది. హెబ్బాళ- సర్జాపుర మధ్య 36.59 కిలోమీటర్ల మెట్రో మార్గ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడానికి మార్గం సుగమమైంది. ప్రత్యేక నిపుణుల సమితి సంబంధిత నివేదికను కేంద్ర నగరాభివృద్ధి శాఖ పరిశీలనకు పంపిందని, ఏ క్షణమైనా దానికి ఆమోదం లభిస్తుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు వెల్లడించారు. ఆపై.. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. అత్యంత సంచార రద్దీ ఉండే ప్రాంతాల మీదుగా ఈ ఎరుపు వాహనం మెరుపు మెరిపించనుంది. పథకం పూర్తిగా అమలు చేస్తే ట్రాఫిక్ ఇక్కట్లు అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకంలోని 36.59 కిలోమీటర్ల పొడవు మార్గంలో 22.14 కిలోమీటర్ల ఉపరితలవంతెన నిర్మిస్తారు. మరో 14.45 కిలోమీటర్ల సొరంగాన్ని సిద్ధం చేస్తారు. ఉపరితల మార్గంలో 17, సొరంగంలో 11 ప్రయాణ ప్రాంగణాలు నిర్మిస్తారు. పనుల కోసం ప్రతి కిలోమీటరుకూ రూ.776.3 కోట్లు వ్యయం చేస్తారు. మొత్తం రూ.28405 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించారు. హెబ్బాళ, ,పశువైద్య విద్యాలయం, కోరమంగల మూడో బ్లాక్, కె.ఆర్.కూడలి, సర్జాపుర వద్ద ఇంటర్‌ఛేంజ్ ప్రాంగణాలు నిర్మిస్తారు. సంచార రద్దీ కనిపించే కోరమంగల, జక్కసంద్ర, బెళ్లందూరు, ఇబ్బలూరు, కైకొండనహళ్లి, దొడ్డ కన్నెల్లి, డాక్టర్ అంబేడ్కర్‌నగర, కార్మలం, కూడతి గేట్, ముత్తా నల్లూరు, దొమ్మసంద్ర, సోంపుర, కాడు అగ్రహార, డెయిరీ కూడలి, శాంతినగర, టౌన్‌హాల్, కె.ఆర్.కూడలి, బసవేశ్వర కూడలి, గోల్ఫ్ కోర్టు, ప్యాలెస్ గుట్టహళ్లి, మేక్రీ కూడలి మీదుగా హెబ్బాళ వరకు ఈ 'ఎరుపు' వాహనం పరుగులు తీస్తుంది. రానున్న నాలుగేళ్లలో పనులు పూర్తి చేసి.. 2031 నాటికి రైలును పట్టాలెక్కిస్తారు.

హెబ్బాళ కూడలిలో నాజూకు రైలుమార్గం రూపురేఖల ఊహాచిత్రం

ఎరుపు మెట్రో రైలు నమూనా

మెట్రో బోగీ లోపల ఆసనాలు

EENADU Classifieds
JOBS

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆: 89776 39662, 89776 39663

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

# బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీగా హర్ష

**బళ్లారి, న్యూస్‌టుడే:** బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీ డా.పి.ఎస్.హర్ష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 1న బళ్లారి నగరంలో కాంగ్రెస్ - భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ, కాల్పుల్లో రాజశేఖర్ అనే యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టే విషయంలో భాజపా - కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నివారణలో పోలీసు ఉన్నతాధికారులు వైఫల్యం చెందారనేది ఉన్నతాధికారుల అభియోగం. శాంతిభద్రతల విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 2న ఎస్పీ పవన్ నెజ్జూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ బళ్లారి నగరంలో పర్యటించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మరుసటి రోజే బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీ వర్తికా కటియార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ, నూతన ఐజీపీగా డా.పి.ఎస్.హర్షను నియమించడం గమనార్హం.


బాధ్యతలు స్వీకరిస్తున్న డా.హర్ష

### రైతు కుటుంబం నుంచి...

చిత్రదుర్గం జిల్లాకు చెందిన డా.పి.ఎస్.హర్ష రైతు కుటుంబం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2004లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం ప్రొబేషనరీ డీఎస్పీ, ఏఎస్పీగా పలు జిల్లాల్లో విధులు నిర్వహించారు. మొదటిసారిగా తుమకూరు ఎస్పీగా పనిచేశారు. బెంగళూరు మూడు విభాగాలకు డీసీపీగా విధులు నిర్వహించారు. అక్కడ నుంచి మంగళూరు పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కేఎస్ఆర్‌టీసీ డైరెక్టర్, ఎండీ, టూరిజం ఎండీగా విధులు నిర్వహించారు. వార్తాశాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. వర్గోన్నతిపై బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీగా డా.పి.ఎస్.హర్ష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు స్వాగతం పలికి అభినందించారు. తమ పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ఘటనపై మొదట అధికారుల నుంచి సమాచారం సేకరిస్తామన్నారు.

### కొత్త ఎస్పీగా సుమన్ పెన్నేకర్

**బళ్లారి, న్యూస్‌టుడే:** బళ్లారి జిల్లా నూతన పోలీస్ అధికారిగా డా.సుమన్ డి.పెన్నేకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బళ్లారి నగరంలో రెండు వర్గాల ఘర్షణలో ఒకరు మృతిచెందడంపై నగరంలో శాంతిభద్రతలు లోపించాయని ఎస్పీ పవన్ నెజ్జూర్‌ను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. చిత్రదుర్గం జిల్లా రంజిత్ బండారు బాధ్య ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జిల్లా బాధ్య మంత్రి జమీర్ అహ్మద్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులతో వివరాలు సేకరించారు. వెంటనే ఎస్పీగా డా.సుమన్ డి.పెన్నేకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డా.సుమన్ డి.పెన్నేకర్ కర్ణాటకకు చెందిన వారు...2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రొబేషనరీ డీఎస్పీ, ఏఎస్పీగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహించారు. హాసన లోక్‌సభ మాజీ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసును ప్రత్యేకంగా విచారించారు. ఈ కేసును నిష్పక్షపాతంగా నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. కొడగు, ఉత్తరకన్నడ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం బెంగళూరు నిఘావర్గం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ వర్గోన్నతిపై బళ్లారి జిల్లా ఎస్పీగా వచ్చారు. ఇప్పటి వరకు బళ్లారి ఎస్పీగా విధులు నిర్వహించిన వారిలో డా.వి.జె.శోభారాణి మొదటి ఎస్పీ, రెండో మహిళా ఎస్పీ డా.సుమన్ డి.పెన్నేకర్ నియమితులయ్యారు. గురువారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తామని సమాచారం.


డా.సుమన్ డి.పెన్నేకర్

## కత్తితో దాడిచేసిన నలుగురి అరెస్టు

**బెళగావి, న్యూస్‌టుడే :** మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కుమారుడు మృణాల్ వద్ద కారు డ్రైవరుగా పని చేస్తున్న బసవంత కడలేకర్‌పై దాడి చేసి, కత్తితో పొడిచి పరారైన నలుగురు నిందితులను బెళగావి నగర ఠాణా పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. శివయ్య పూజారి, నితేశ్ బడిగేర, మౌనప్ప, సంపత్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు దాడి చేయగా, మరో ఇద్దరు వారికి సహకారం అందించారని ప్రాథమిక విచారణలో గుర్తించారు.

## వార్డుల పేరు మార్పుపై వ్యాజ్యం

**బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే :** గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలో వార్డుల పేర్ల మార్పు, వార్డుల విభజనకు అనుసరిస్తున్న మార్గదర్శకాలు, ప్రక్రియ వివరాలు అందించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. హెమ్మిగపుర వార్డు పేరును కెంగేరి కోటె వార్డుగా పేరు మార్చడాన్ని ప్రశ్నిస్తూ హెచ్‌సీ బసవరాజప్ప, మరో 15 మంది వేసుకున్న అర్జీని జస్టిస్ విభు బఖ్రు, సీఎం పూణచ్చల పీఠం ముందుకు వచ్చింది. వివరణకు ప్రభుత్వ న్యాయవాది కాలావకాశాన్ని కోరడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి ధర్మాసనం వాయిదా వేసింది.

# చట్ట సవరణతో ఉపాధి మెరుగు

■ జన చైతన్యానికి ప్రదర్శనలు

విలేకరులతో మాట్లాడుతున్న విజయేంద్ర

**బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే :** వికసిత భారత్ గ్రామీణ ఉద్యోగ చట్టం-2025కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి కార్యక్రమాలను నిర్వహించేందుకు భాజపా సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి 28 వరకు అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో ప్రదర్శనలు, కార్యక్రమాలను నిర్వహిస్తామని భాజపా అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో ఎంపీ గోవింద కారజోళ, ఇతర నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలోని లోపాలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంతో రూపొందించిన పథకంలో గ్రామీణ కార్మికులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రజలను తప్పుదారిలో నడిపించేలా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టేలా, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు భాజపా నాయకులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన స్థానిక సంస్థల్లో 76 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 47 చోట్ల భాజపా, 23 చోట్ల కాంగ్రెస్, దళ్ ఒకచోట, ఎన్‌డీపీఐ మూడు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారని విజయేంద్ర తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని ఈ ఎన్నికల ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

(c) eenadu

# బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

## వాత్సల్య పథకం కింద ఇంటి నిర్మాణం

ఇంటి నిర్మాణానికి భూమిపూజ

**కారటగి, న్యూస్‌టుడే:** శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామాభివృద్ధి యోజన బీసీ ట్రస్టు వాత్సల్య పథకం కింద కారటగి తాలూకా హుల్కిహాళ గ్రామంలో నిరుపేద చత్రప్ప కుటుంబానికి ఇల్లు నిర్మించనుంది. సమాఖ్య అధ్యక్షుడు మల్లికార్జున యత్నట్టి బుధవారం ఇంటి నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ధర్మస్థల గ్రామాభివృద్ధి ట్రస్టు ఇళ్లు నిర్మించి ఇవ్వడం సంతోషించదగ్గ విషయమన్నారు. తాలూకా యోజనాధికారి నింగప్ప అగసర ట్రస్టు పథకాల గురించి వివరించారు. చాముండేశ్వరి ఆలయ సమితి అధ్యక్షుడు వీరణ్ణ బేరగి, ట్రస్టు ప్రతినిధులు జయణ్ణ, మంజుళ తదితరులు పాల్గొన్నారు.

## భక్తిశ్రద్ధలతో ఇరుముళ్ల కార్యక్రమం

భోగావతి క్యాంపు ఆలయంలో ఇరుముళ్లు కట్టుకున్న అయ్యప్పస్వాములు

**మాన్వి,న్యూస్‌టుడే:** తాలూకాలోని భోగావతి క్యాంపులోని దేవాలయంలో అయ్యప్పస్వామి మాలాధారులు ఇరుముళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల క్యాంపుల అయ్యప్ప దీక్షాధారులు ఆలయంలో అయ్యప్పస్వామి పూజలు నిర్వహించి ఇరుముళ్లు కట్టుకున్నారు. అయ్యప్ప స్వాములకు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాముల ఆధ్వర్యంలో తీర్థప్రసాదాల వితరణ చేశారు.

## గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి

సమావేశంలో మాట్లాడుతున్న తాలూకా పంచాయతీ అధికారి మల్లన గౌడ

**కంప్లి, న్యూస్‌టుడే:** గ్రామ సర్వతోముఖ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని కంప్లి తాలూకా పంచాయతీ సహాయ నిర్దేశకుడు మల్లన గౌడ తెలిపారు. తాలూకాలోని 10.ముద్దాపుర గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఆయన కాయక గ్రామ కార్యక్రమా న్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో పరిశుభ్రత, విద్య, తదితర రంగాల్లోనూ ప్రగతిని సాధించాలన్నారు. పంచాయతీ అభివృద్ధి అధికారిణి శిల్పారాణి మాట్లాడుతూ పంచాయతీ పరిధి కణవి తిమ్మలాపురలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. 10.ముద్దాపురలో నాలుగు నీటి శుద్ధీకరణ కేంద్రాలు ఉన్నాయన్నారు. అధ్యక్షురాలు సోమేశ్వరి, ఉపాధ్యక్షురాలు జడె సావిత్రి, సభ్యులు, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

## మౌనం వీడితేనే దౌర్జన్యాలకు అడ్డుకట్ట

### ఏఐఎంఎస్‌ఎస్ సదస్సులో వక్తలు

కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఉమా, ప్రముఖులు

**బళ్లారి, న్యూస్‌టుడే:** దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా... నేటికీ మహిళలపై హింస, అవమానం పెరుగుతున్నాయని ప్రొఫెసర్ రామేశ్వరి వర్మ విచారం వ్యక్తం చేశారు. అఖిల భారత మహిళా సాంస్కృతిక సంఘం (ఎ.ఐ.ఎం.ఎస్.ఎస్) నేతృత్వంలో బుధవారం బెంగళూరు గాంధీభవనంలో రాష్ట్ర స్థాయి మహిళా సమావేశానికి రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.ఎన్.మంజుళ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రామేశ్వరి వర్మ మాట్లాడారు. మహిళలను పట్టించుకునే వ్యవస్థ లేదు. రాజకీయ పాలన లేదు. ఇటీవల హుబ్బళ్లిలో మర్యాద హత్య, హాసనలో మహిళలపై అత్యాచారం వంటి కేసులు వెలుగులోకి రావడంతో సభ్యసమాజం తలదించుకోవాలన్నారు. పట్టపగలు బాలికలపై లైంగిక వేధింపులు, దాడులు, హత్యకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలాంటి వాటిని పూర్తిగా వ్యతిరేకించాలి. ప్రజల్లో మార్పులు వచ్చినప్పుడే నివారణ సాధ్యమవుతుందన్నారు. ఎస్‌యూసీఐ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమా మాట్లాడుతూ విద్యాసాగర్, సావిత్రిబాయి పులే, నేతాజీ, కుద్మల్ రంగారావు మొదలైన వారు మహిళలు, అణగారిన వర్గాలకు అనుకూలంగా తమ స్వరాలను వినిపించారు. నేడు అ నినాదాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. స్వాతంత్ర్య పోరాటంలో రాజీ లేకుండా పోరాటం చేయడంతో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ లభించింది. నిజమైన ప్రజాస్వామ్య విలువలు, మహిళా విముక్తి ఆకాంక్షలు గాలికి విసిరివేశారని ఆరోపించారు. ఆర్థిక లాభంతోనే పెట్టుబడిదారుల మనస్తత్వం బాలికలను ఒక ఆర్థిక వస్తువుగా మార్చిందన్నారు. ఉన్నతనీతి, సంస్కృతి, విలువలు నాశనం అవుతున్నాయి. మొదట్లో మనది మాతృస్వామ్య సమాజం, ప్రైవేట్ ఆస్తి పెరుగుదల ఆమె దోపిడీకి పునాది వేసిందన్నారు. నిమ్హాన్స్ మనస్తత్వశాస్త్ర విభాగానికి చెందిన వైద్యురాలు డా.శ్రీదేవికుమార్, ఏఐఎంఎస్‌ఎస్ జాతీయ ఉపాధ్యక్షురాలు డా.సుధా కామత్ మహిళలు, పిల్లలపై సోషల్ మీడియా హానికరమైన ప్రభావాలకు కారణాలు, పరిష్కారాలు అనే అంశంపై వివరించారు. అక్క మహాదేవి మహావిద్యాలయం మాజీ ఉపకులపతి సవితా భూమిగౌడర్ సమాజంపై చలనచిత్రాల ప్రభావాన్ని వివరించారు. సమావేశంలో సభ్యులు శోభ, హరిణి, తదితరులు పాల్గొన్నారు.

ప్రదర్శనగా వస్తున్న మహిళలు

## సమస్యలు పరిష్కరించాలని నిరసన

**మాన్వి,న్యూస్‌టుడే:** కోనాపూరు పేట, పట్టణ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు అధికారుల వద్ద మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవటం లేదని ఆర్‌టీఐ కార్యకర్త గురురాజ్ నాగలాపూర్ ఆరోపించారు. ఆయన స్థానిక పత్రికాభవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కోనాపూరుపేట ప్రాంతంలో అధికంగా రైస్‌మిల్లులు, క్వారీలు, కంకర, ఇసుక మైనింగ్ జరుగుతున్నాయన్నారు. ఇరుకుగా ఉన్న రహదారిపై భారీ వాహనాలు తిరగటం వల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, 100 పడకల ఆసుపత్రికి వెళ్లే రోగులు, రబ్బణకల్, మద్లాపూర్, చికల్‌పర్వి, ముస్టూరు తదితర గ్రామాల వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారీ వాహనాల సంచారం కారణంగా విపరీతమైన దుమ్ము, ధూళీ లేచి స్థానికులకు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఐబీ నుంచి కోనాపూర్ పేట వరకు రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న స్థలాన్ని పార్కు, వాకింగ్ ట్రాక్ నిర్మించి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న అంబేడ్కర్ నగర్‌లో నిరవధిక నిరశన ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నరసింహా హెళ్వర్, వెంకటేశ్ యాదవ్, అనిల్‌గౌడ, వీరేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

## ఈ-ఖాతాను సద్వినియోగం చేసుకోండి

ఈ-ఖాతా జాగృతి కరపత్రాలను పంపిణీ చేసిన పురసభ అధికారులు

**కంప్లి, న్యూస్‌టుడే:** పట్టణ ప్రజలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా పురసభ ఈ -ఖాతాను పొందాలని పురసభ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ భరమణ్ణ సూచించారు. స్థానిక కొరమ్మ దేవి ఆలయ ఆవరణలో బుధవారం ఆయన ఈ- ఖాతా జాగృతి కర పత్రాలను ప్రజలకు పంపిణీ చేసి మాట్లాడారు. పురసభ కార్యాలయంలో 3,600 ఈ -ఖాతాలు అవాల్సి ఉంది. అవసరమైన దాఖలాలు సమర్పించి ఈ- ఖాతాను పొందాలన్నారు. ఇంటి వద్ద కూర్చొని ఈ సేవను పొందవచ్చని తెలిపారు. అధికారులు ఆనంద్ గిరిజాలి, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.

## ప్రజారోగ్య సంరక్షకులు.. పౌరకార్మికులు

పౌరకార్మికుల సంవాద కార్యక్రమంలో మాట్లాడుతున్న సఫాయీ కర్మచారి కమిషన్ అధ్యక్షుడు రఘు

**గంగావతి, న్యూస్‌టుడే:** పౌరకార్మికులు ప్రజారోగ్య సంరక్షకులని రాష్ట్ర సఫాయీ కర్మచారి కమిషన్ అధ్యక్షుడు పి.రఘు పేర్కొన్నారు. ఆయన బుధవారం కొప్పళలో పౌరకార్మికులతో సంవాద కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వారు చేసే పని సామాన్యమైనది కాదంటూ అందరూ చేయలేరన్నారు. వారితో గౌరవంగా నడుచుకోవాలన్నారు. వారికి బీమా, ఆరోగ్య పరీక్షలు, సురక్షా పరికరాలు అందించాలన్నారు. తమకు కనీస వేతనం, ఉపాహారం లభించడం లేదని గంగావతి ప్రయాణ ప్రాంగణం స్వచ్ఛతా కార్మికులు ఆయన దృష్టికి తెచ్చారు. కొప్పళ పౌరకార్మికులు మాట్లాడుతూ తాము పాతికేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నా ఖాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణ ప్రాంగణం కార్మికులకు కార్మికశాఖ నిబంధనల ప్రకారం వేతనం చెల్లించేలా లేదంటే సంబంధిత గుత్తేదారుపై చర్యలు తీసుకోవాల్సిందిగా కేకేఆర్టీసీ అధికారులకు సూచించారు. పాతికేళ్లుగా విధి నిర్వహణలో ఉన్నవారికి ప్రభుత్వ నియమాల ప్రకారం ఆద్యత మేర ఖాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా 17 మంది పౌరకార్మికులకు గృహభాగ్య పథకం పత్రాలు, ప్రోత్సాహధనం పంపిణీ చేశారు. జిల్లా పాలనాధికారి సురేశ్ ఇట్నాళ, నగరాభివృద్ధి శాఖ యోజనా సంచాలకుడు మంజునాథ్ గుండూరు, సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుడు అజ్జప్ప సొగలద పాల్గొన్నారు.

## అశాస్త్రీయ కులవర్గీకరణపై పోరు

కులవర్గీకరణపై విలేకరులతో మాట్లాడుతున్న దళిత నాయకుడు బ్యాలహుణిసి రామణ్ణ తదితరులు

**హొసపేటె, న్యూస్‌టుడే:** ప్రభుత్వం అశాస్త్రీయంగా అమల్లోకి తీసుకొచ్చిన కులవర్గీకరణపై తమ పోరు ఆగదు. సర్కారు కళ్లు తెరిచే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని దళిత నాయకుడు బ్యాలహుణిసి రామణ్ణ స్పష్టంచేశారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కులవర్గీకరణకు న్యాయమూర్తులు సదాశివ, నాగమోహన్‌దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక శాస్త్రీయ పద్ధతిలో ఉండేది. దళితులను ఐదు వర్గాలుగా విభజించి అందరికీ న్యాయం చేకూరేలా ఇద్దరు న్యాయమూర్తులు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి సమర్పించారు. సిద్ధరామయ్య ప్రభుత్వం దానిని పూర్తిగా తిరగరాసి, మంత్రివర్గంలో ఉన్న కొందరే కొందరు దళిత నాయకులకు అనుకూలంగా వర్గీకరణను అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో చాలా కులాలకు అన్యాయం జరిగిందని వాపోయారు. మొన్న బెళగావిలో జరిగిన శాసనసభా సమావేశాల్లో, మంత్రివర్గం సమావేశాల్లో కులవర్గీకరణపై పెద్దగా చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో అన్యాయానికి గురైన కులాలను కలుపుకొని రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. ప్రముఖులు ఎస్.దురుగేశ్, రవికిరణ్, పూజప్ప, హెచ్.శ్రీనివాస్, హెచ్.శేషు, సెల్వమణి, రాఘవేంద్ర పాల్గొన్నారు.

## చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

ధనుష్

**చెళ్లకెర (చిత్రదుర్గం), న్యూస్‌టుడే:** చేపల వేటకు వెళ్లిన హిరియూరు తాలూకా ఓబళాపురం గ్రామానికి చెందిన ధనుష్(21) అనే యువకుడు నీట మునిగి మృతి చెందిన సంఘటన బుధవారం జరిగిందని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. ధనుష్ తన సహోదరులు యశవంత్, బాలజీలతో కలిసి తెప్పలో చెళ్లకెర తాలూకా సానికెర వద్ద వేదావతి నదికి నిర్మించిన చెక్ డ్యాంలో చేపల వేటకు వెళ్లాడు. ఆకస్మికంగా తెప్ప బోల్తా పడటంతో ముగ్గురు యువకులు నీటిలో పడ్డారు. యశవంత్, బాలాజీ అతికష్టం మీద ఈదుకొంటూ ఒడ్డుకు చేరి ప్రాణాలను దక్కించుకొన్నారు. ఈత రాని ధనుష్ నీట మునిగి మృతి చెందాడు. చెళ్లకెర నుంచి పోలీసులు, అగ్నిమాపక దళం చెక్ డ్యాంలో గాలించి మధ్యాహ్నం ధనుష్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. గ్రామ ప్రజలు కన్నీరు పెట్టుకొన్నారు. చెళ్లకెర పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

## వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో సంకష్ట పూజలు

విరుపాక్షేశ్వర స్వామి ఆలయంలో పూజలో పాల్గొన్న భక్తులు

**బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే:** కప్పగల్లు రోడ్డులోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గణపతికి విశేష అభిషేకాలు చేపట్టారు. పుష్పాలు, పూజాద్రవ్యాలతో అలంకరించారు. వేదపండితుడు మైసూరు రాజేష్ ఆచార్య బృందం సంకష్ట పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చంద్రదర్శనం అనంతరం పూజలు ముగించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. సత్యనారాయణ పేట విరుపాక్షేశ్వరస్వామి ఆలయంలోనూ గణపయ్యకు ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో గోపినాథశాస్త్రి, ప్రముఖులు డా.కె.వి.ఎస్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

### ఘనంగా బాలానందస్వామి ప్రథమ ఆరాధనోత్సవం

**బళ్లారి గ్రామీణ, న్యూస్‌టుడే:** రామనామ క్షేత్రం బాలాంజనేయస్వామి మఠంలో బుధవారం ఆలయ పూర్వమఠాధిపతి బాలానంద స్వామి ప్రథమ ఆరాధనోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిపారు. అఖండ రామనామ సంకీర్తన చేశారు. స్వామివారి చిత్రపటానికి పుష్పాలతో అలంకరించారు. గురుదేవుల పల్లకీసేవ, తదితర పూజలు నిర్వహించారు. మఠం కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో గణపయ్యకు పూజలు

బళ్లారి గ్రామీణ: బాలనంద స్వామి చిత్రపటానికి విశేష అలంకరణ

## పూర్ణ మండల శివ మాలధారణ

స్వామీజీలతో శివ మాలధారులు

**కారటగి, న్యూస్‌టుడే:** కారటగి శరణ బసవేశ్వర మంగళ మంటపంలో శ్రీశైల మల్లికార్జున పూర్ణ మండల శివ మాలధారణ బుధవారం జరిగింది. వీరభద్ర, శరణ బసవేశ్వర, అక్క మహాదేవి ఆలయాల్లో పూజలు జరిగాయి. సుళేకల్ మఠ షడాక్షరయ్య తాత, తలేఖాన్ మఠ వీరభద్ర శరణరు, హిరేమఠ మరుళ సిద్ధయ్య స్వామి తదితరులు పాల్గొని మాట్లాడారు. యువత దురలవాట్లకు దూరంగా ఉంటూ ఉత్తమ సంస్కారం అలవర్చుకోవాలని సూచించారు. సర్వోదయ వేదిక ఏర్పాటు చేసిన 31వ సంవత్సర దీక్షా కార్య క్రమంలో 41 మంది శివమాల ధరించారన్నారు. వేదిక అధ్యక్షుడు నాగరాజ సజ్జన్, గౌరవ అధ్యక్షుడు కె.మల్లికార్జున, కార్యాధ్యక్షుడు బసవరాజ్ కనకగిరి పాల్గొన్నారు.

## వాత్సల్య నివాసం మంజూరు

శంకుస్థాపన చేస్తున్న ధర్మస్థల సంస్థ ప్రతినిధులు

**సిరివార, (మాన్వి):** పట్టణంలోని విజయనగర్ కాలనీ నివాసి బసమ్మకు శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి యోజన వాత్సల్య యోజన కింద ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేశారు. స్థలం ఉండీ ఇల్లు నిర్మించుకునే స్తోమతలేని వారి కోసం ధర్మస్థల సంస్థ ఈ యోజనను ప్రారంభించినట్లు జిల్లా యోజనాధికారి రాఘవేంద్ర పేర్కొన్నారు. ఈ క్రమంలో బసమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సమకూర్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారు బసమ్మ, జిల్లా జనజాగృతి సమితి కోశాధికారి అయ్యనగౌడ ఐరెడ్డి, తాలూకా యోజనాధికారి చంద్రహాస్, సభ్యుడు జ్ఞానమిత్ర, సమన్వయాధికారి యశోధ, వలయ ఇన్‌చార్జి వనిత, లక్ష్మి, గీత, అంబిక, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

## మిరపకు తెగుళ్ల బెడద

మిరప తోటను పరిశీలిస్తున్న ఉద్యానవనశాఖాధికారులు, శాస్త్రవేత్తలు

**బళ్లారి, న్యూస్‌టుడే:** వాతావరణంలో మార్పులు రావడంతో మిరపకు మచ్చ తెగులు కనిపిస్తోంది. ఈ తెగులుతో రైతులు నష్టపోతున్నారు. ప్రాథమిక దశలోనే గుర్తించి ఉద్యానవనశాఖ శాస్త్రవేత్తల సలహాలతో ఔషధాలు వాడితే తెగుళ్ల నివారణతో మంచి దిగుబడి వస్తోందని ఉద్యానవనశాఖాధికారి కిరణ్ ఎం.చౌరద్ సూచించారు. రైతుల కోరిక మేరకు తాలూకా కోళూరు, వద్దట్టి, సోమసముద్రం, గ్రామాల్లో మిరప సాగు చేసిన పొలాలను ఉద్యానవనశాఖాధికారులు, శాస్త్రవేత్తలు డా.శంకరప్ప, కిరణ్ ఎం.చౌరద్, హగరి వ్యవసాయ విజ్ఞాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డా.ఎం.ఆర్.గోవిందప్ప, డా.రవి, ఆనంద్‌కుమార్, పాలయ్య తదితరులు పరిశీలించి తెగుళ్ల నివారణపై రైతులకు సలహాలు ఇచ్చారు. మరింత సమాచారం కోసం శాస్త్రవేత్తలను సంప్రదించాలని కోరారు.

## రక్తదానం చేసి ప్రాణాలను కాపాడండి

యువ రెడ్‌క్రాస్ సభ్యులతో ఉపకులపతి మునిరాజు, చిత్రంలో ఎం.ఎ.షకీబ్, తదితరులు

**బళ్లారి, న్యూస్‌టుడే:** రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాలని, యువ రెడ్‌క్రాస్ సమాజాభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించాలని బళ్లారి విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరాజు సభ్యులకు సూచించారు. విశ్వవిద్యాలయం డా.బి.ఆర్.అంబేడ్కర్ సభాభవనంలో బుధవారం ఏర్పాటు చేసిన బళ్లారి యువ రెడ్‌క్రాస్ విభాగం, విశ్వవిద్యాలయం రెడ్‌క్రాస్ సంస్థ సభ్యులకు ఏర్పాటు చేసిన కార్యాగారాన్ని ఉపకులపతి ప్రారంభించి మాట్లాడారు. రక్తదానంపై అపోహలు తొలగించేందుకు అవగాహన శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో సేవా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. విశ్వవిద్యాలయంతో పాటు కళాశాలల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావాలన్నారు. రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా కార్యదర్శి ఎం.ఎ.షకీబ్ మాట్లాడుతూ రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. విశ్వవిద్యాలయం యువ రెడ్‌క్రాస్ నోడల్ అధికారి డా.రాజేంద్రప్రసాద్, మేఘరాజు పాల్గొని మాట్లాడారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

## నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

**బళ్లారి, న్యూస్‌టుడే:** బళ్లారి నగర జెస్కాం ఉపవిభాగం-2 వ్యాప్తిలోని 110/11 కె.వి.లో మరమ్మతులు జరుగుతుండటంతో గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఎదురవుతుందని జెస్కాం అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రం వ్యాప్తిలోకి వచ్చే తాళూరు రహదారి, స్నేహకాలనీ, శ్రీనగర, రేణుకానగర్, భగత్‌సింగ్ నగర, కన్నడ నగర, మహానంది కొట్టం, పార్వతినగర, వాల్మీకి కూడలి, శాస్త్రినగర, బ్యాంకు కాలనీ, బసవనకుంటె, సిరుగుప్ప రహదారి, రామనగర, హవంబావి, జిల్లా కోర్టు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఎదురవుతుందని వివరించారు.

## కర్ణాటక పబ్లిక్ పాఠశాల్లో విలీనమొద్దు

బైఠాయించిన తల్లిదండ్రులు, విద్యార్థులు

**రాయచూరు, న్యూస్‌టుడే:** దేవసూగూరులోని జనతా కాలనీ ప్రభుత్వ పాఠశాలను విలీనం చేయొద్దని 'ఏఐడీఎస్‌ఓ' ఒత్తిడి తెచ్చింది. తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి మంగళవారం రాత్రి బడి వెలుపల ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు హయ్యాళప్ప, కార్యదర్శి బసవరాజ్ ప్రసంగిస్తూ దేవసూగూరులో కర్ణాటక పబ్లిక్ పాఠశాలను స్థాపించి ఇందులోకి 70 మంది విద్యార్థులున్న జనతా కాలనీ బడిని, మరో మూడు పాఠశాలలను విలీనం చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోందని తెలిపారు. విలీనం చేస్తే దూరంగా ఉండే పబ్లిక్ స్కూలుకు పేద పిల్లలు వెళ్లలేక చదువుకు దూరమయ్యే ప్రమాదముందన్నారు. విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఒక విద్యార్థి ఉన్నా రద్దు చేయమని, వేరే బడిలో కలపబోమని ప్రకటించి..మరో వైపు దొడ్డి దారిలో మూసివేయటానికి అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. గ్రామ ప్రముఖులు వీరేశ్, తిమ్మప్ప మాట్లాడుతూ తమ పిల్లలను పబ్లిక్ పాఠశాలకు వెళ్లమంటే అంగీకరించబోమని స్పష్టం చేశారు.

## నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీలను నిషేధించాలి


డీసీ నాగేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేస్తున్న సంఘం అధ్యక్షుడు మేకల ఈశ్వర్‌రెడ్డి, సభ్యులు

**బళ్లారి, న్యూస్‌టుడే:** బళ్లారిలో బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించాలని కోరుతూ యువసేన సోషియల్ యాక్షన్ క్లబ్ అధ్యక్షుడు మేకల ఈశ్వర్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా పాలనాధికారి నాగేంద్రకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. బ్యానర్, ఫ్లెక్సీల విషయంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందగా పలువురు గాయపడ్డారని డీసీకి వివరించారు. 2008లో రాష్ట్రంలో భాజపా ప్రభుత్వ అధికారంలో జిల్లాకు చెందిన మంత్రులుగా ఉన్న సమయంలో బళ్లారిని రిపబ్లిక్ ఆఫ్ బళ్లారిగా మార్చారు. బళ్లారి జిల్లాకు దూరంగా ఉంటూ ఇటీవల నగరానికి రావడంతో శాంతిభద్రతలు లోపించాయన్నారు. అలజడి రేపేందుకే బ్యానర్ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. రహదారిపై గుండాయిజం చేస్తున్నారని, సామాన్య ప్రజలు జీవనం సాగించడం కష్టమైందని వాపోయారు. నూతన సంవత్సరం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి పవన్ రెండో రోజు సస్పెండ్‌కు గురికావడం బళ్లారి చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. సంఘం సభ్యులు ఎస్.కృష్ణ, జి.ఎం.బాషా, శ్రీనివాసరెడ్డి, ఉప్పార మల్లప్ప పాల్గొన్నారు.

## బాల్య వివాహాలు వద్దని హితవు

**రాయచూరు, న్యూస్‌టుడే:** ఆడపిల్లల ఆరోగ్యం, చదువుపై ప్రభావాన్ని చూపించే బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని కల్మల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్ తల్లిదండ్రులకు హితవు పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కల్మల మెట్రిక్ వసతి నిలయంలో విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కల్గే అనర్థాలు, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రమేశ్ మాట్లాడుతూ బాలికలు గర్భవతులయితే గర్భస్రావం, శిశువు మరణించడం, తొమ్మిది నెలలకు ముందే బిడ్డ పుట్టే ప్రమాదముందని వివరించారు. ప్రధానోపాధ్యాయిని చిత్రాబాయి మాట్లాడుతూ బాల్యంలో పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తొచ్చన్నారు. బాల్య వివాహాలు చేసినట్లు రుజువయితే జైలు శిక్ష, జరిమానా విధిస్తారని వెల్లడించారు. జిల్లా ఆరోగ్య శిక్షణాధికారి ఈశ్వర్, ఉప శిక్షణాధికారి బసయ్య, వార్డెన్ రంగనాథ్‌తో కలిసి ఆరోగ్య సంరక్షణ గోడపత్రికను ఆవిష్కరించారు.

## జిల్లా ప్రణాళిక సంఘం సభ్యుల ఎన్నిక

**బళ్లారి, న్యూస్‌టుడే:** బళ్లారి నగర పాలికె నుంచి బళ్లారి జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికున్నట్లు ఎన్నికల అధికారి, జిల్లా ముఖ్య నిర్వహణాధికారి మహమ్మద్ హ్యారీస్ సుమైర్ తెలిపారు. బళ్లారి నగరం నుంచి సత్యనారాయణపేటె కార్పొరేటర్ కె.ఎస్.అశోక్‌కుమార్, కౌల్ బజార్‌కు చెందిన కార్పొరేటర్ గోవిందరాజులు, బాపూజీనగర్‌కు చెందిన ఉమాదేవి, నియాజ్ అహ్మద్, శశికళ, కురుగోడుకు చెందిన నాగభూషణం, ఎన్.గురుమూర్తి, నటరాజు, సండూరు తాలూకాకు కురెకుప్పకు చెందిన సోమప్ప, బసవనగౌడ, కల్లుడియప్పలను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.

## మూడేళ్లలో 45 వేల ఫిర్యాదులు

వివరాలు తెలుపుతున్న లోకాయుక్త కార్యదర్శి శ్రీనాథ్

**రాయచూరు, న్యూస్‌టుడే:** 'గత మూడేళ్లలో (2022 నుంచి 2025 వరకు) 45 వేల ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి అధికంగా ఉన్నాయి. మొత్తం 25 వేల ఫిర్యాదులను పరిష్కరించామని' లోకాయక్త కార్యదర్శి శ్రీనాథ్ వెల్లడించారు. ఆయన బుధవారం అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత పాత్రికేయులతో మాట్లాడారు. లోకాయుక్త బృందాలు కలబురగి, రాయచూరు, యాదగిరి, బీదర్ జిల్లాల్లో సర్కారు కచేరిలు, ఆసుపత్రులు, వసతి నిలయాల్లో జనవరి 2 నుంచి 7వరకు 61 చోట్ల చేపట్టిన ఆకస్మిక పర్యటనల్లో అనేక లోపాలు కన్పించాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అదృష్టంగా భావిస్తారని, కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటానికి అలవాటు పడటం, కొన్ని సందర్భాల్లో అరెస్టు వారెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడటం శోచనీయమన్నారు. జిల్లాలో 56 చెరువులను ఆక్రమణకు గురి కాకుండా రక్షించామని అధికారులు తెలిపారని, మరో 319 చెరువుల రక్షణపై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖకు సూచించినట్లు తెలిపారు. వీధి శునకాల బెడదను అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసి, నివేదిక ఇవ్వాలని నగరపాలక సంస్థ, సిటీ, టౌన్ మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలను కోరినట్లు వెల్లడించారు. బీదర్ జిల్లా హుమ్నాబాద్ తనిఖీ కేంద్రం వద్ద కొందరు ఆర్టీవో అధికారులు, సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై కేసు నమోదు చేశానని, రాయచూరు జిల్లాలో కూడా అలా జరుగుతుందేమో నిఘా పెట్టాలని జిల్లా లోకాయుక్తకు సూచనలు చేసినట్లు వెల్లడించారు.

## తుంగభద్ర జలాశయం నీటిమట్టం

పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు

| 07-01-2026 (ఉ॥ 8 గంటలకు) | ప్రస్తుతం | గత సంవత్సరం |
|---|---|---|
| నీటిమట్టం (అడుగుల్లో) | 1607.50 | 1624.95 |
| ఇన్‌ఫ్లో (క్యూసెక్కుల్లో) | 000 | 000 |
| అవుట్‌ఫ్లో (క్యూసెక్కుల్లో) | 9,044 | 8,091 |
| నీటి నిల్వ (టి.ఎం.సి) | 32.119 | 76.320 |

గరిష్ఠసామర్థ్యం (133 టీఎంసీలు) వాస్తవసామర్థ్యం 105.788 టీఎంసీలు

## నరేగా పథకం మార్పుపై ఏఐకేకేఎంఎస్ ఆందోళన

డీసీ కార్యాలయానికి ప్రదర్శనగా వస్తున్న అధ్యక్షుడు, సభ్యులు ఉపాధి కూలీలు

**బళ్లారి, న్యూస్‌టుడే:** మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పేరును ఎన్డీఏ ప్రభుత్వం వీబీ-జీరామ్-జీగా మార్పు చేయడం సరికాదు. పాత పేరుతోనే కొనసాగించాలని కోరుతూ అఖిల భారత రైతు కృషి కార్మికర సంఘం (ఎ.ఐ.కె.కె.ఎం.ఎస్.) బుధవారం బళ్లారి నగరంలో ఆందోళన నిర్వహించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు గోవింద్ నేతృత్వంలో సభ్యులు స్థానిక గాంధీభవనం నుంచి డీసీ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి మాట్లాడారు. మొదటగా ఎంజీ నరేగా ప్రారంభించి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి పనులు కల్పిస్తే ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లరని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఖర్చు చేసేది. నేడు పథకం పేరు మార్పు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం, కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా నిధులు సమకూర్చాలని నిర్ణయించడం సబబు కాదన్నారు. గ్రామీణులకు ఇబ్బంది ఎదురవుతుందని, ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితిని తెచ్చారని ఆరోపించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీసీ కార్యాలయ అధికారికి అందజేశారు. సభ్యులు హనుమంతప్ప, బసణ్ణ, లింగప్ప, బసవరాజు, కల్లుకంబ పంపాపతి, మాబుసాబ్, హొన్నూరప్ప, నాగలక్ష్మి, ఖాదర్‌సాబ్, వెంకటేశ్, ఈరణ్ణ, వెంకటేశ్, తాయమ్మ, మారెమ్మ, గౌరమ్మ పాల్గొన్నారు.

## శిష్యవేతనానికి దరఖాస్తుల ఆహ్వానం

**బళ్లారి, న్యూస్‌టుడే:** కేంద్రీయ సైనిక బోర్డు ఆధ్వర్యంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్న మాజీ సైనికులు విద్యార్థుల (క్రీడాకారులు)కు విద్యార్థి వేతనం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సకాలంలో పంపాలన్నారు. మరిన్ని వివరాలకు 0836-2440176ను సంప్రదించాలన్నారు.

(c) eenadu

## జనని యాత్రతో జనజాగృతి

జాగృతి కోసం సిద్ధం చేసిన బస్సు వద్ద వైద్యులు, సిబ్బంది

**బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే :** సంతానలేమి సమస్యకు కారణమవుతున్న అంశాలపై యువతకు జాగృతి కల్పించేందుకు బస్సు యాత్రను చేపట్టిన వైద్యుల బృందం బెంగళూరుకు బుధవారం చేరుకుంది. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుల్లో యాత్రను పూర్తి చేసుకుని హెచ్‌ఎస్ఆర్ లేఅవుట్‌కు చేరుకున్న వైద్యుల బృందానికి బెంగళూరు ప్రసూతి వైద్యుల సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ మంగళాదేవి, ఇతర సభ్యులు స్వాగతం పలికారు. జనని యాత్ర పేరిట ఒయాసిస్ ఆసుపత్రి చేపట్టిన ఈ బస్సు యాత్ర ద్వారా వైద్యులు, వైద్యేతర సిబ్బంది ఎక్కడికక్కడ శిబిరాలను ఏర్పాటు చేసి, ఉచిత అవగాహన కార్యశాలలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా జి.రావు, సీఈఓ పుష్కర్ రాజ్ శెణై, వైద్యులు చిన్మయి, రేఖా విశ్వనాథ్ తదితరులు జాగృతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

## చక్కెర మిల్లు కోసం పెద్దఎత్తున ఉద్యమం

**హొసపేటె, న్యూస్‌టుడే:** స్థానికంగా చక్కెర మిల్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో హొసపేటెలో పెద్దఎత్తున ఉద్యమం చేపడుతున్నామని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం, హరిత సేన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.పరశురామప్ప తెలిపారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ పరిధి చిత్తవాడ్గీలో ఉన్న చక్కెర మిల్లు మూతబడి దాదాపు పదేళ్లవుతుంది. ఎకరా, రెండెకరాల చెరకు రైతులు పొరుగు జిల్లాలకు సరఫరా చేయలేక ఇబ్బందులపాలవుతున్నారు. ఏటా సుమారు 5 లక్షల టన్నుల చెరకు పండిస్తున్నా, ఇక్కడ మిల్లు ఏర్పాటుకు ఎవరూ ప్రాధాన్యం ఇవ్వడంలేదని విచారం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మిల్లు ఏర్పాటు చేస్తామని సిద్ధరామయ్య ఇచ్చిన మాటలు నీటిమూటలయ్యాయని దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే కూడా మిల్లు ఏర్పాటుపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మిల్లు ఏర్పాటు చేయాలని ఇకపై ఎవరి వద్ద ప్రాధేయపడేదిలేదు. తమ హక్కును ఉద్యమంతోనే సాధిస్తామని హెచ్చరించారు. సంఘం ప్రముఖులు శేఖప్ప, బణకార్ బసవరాజ్, నాగరాజ్, సి.పరశురామ, నాగప్ప, లక్ష్మణ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పరశురామప్ప

## మెరుపు బాటలో ఎరుపు మెట్రో!

■ కొత్త వ్యవస్థకు ప్రణాళిక సిద్ధం

**బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే :** నగరంలో సంచార రద్దీ నియంత్రణ కోసం చేపట్టిన 'నమ్మ మెట్రో' మార్గంలోని మూడో దశ పనులు కీలకంగా మారనున్నాయి. నగరంలో ఇప్పటికే గులాబీ, పసుపు పచ్చ, నీలి మార్గాలు పూర్తి చేయగా.. తాజా ప్రణాళికలో 'ఎరుపు రంగు మార్గం' దాల్చనుంది. హెబ్బాళ- సర్జాపుర మధ్య 36.59 కిలోమీటర్ల మెట్రో మార్గ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడానికి మార్గం సుగమమైంది. ప్రత్యేక నిపుణుల సమితి సంబంధిత నివేదికను కేంద్ర నగరాభివృద్ధి శాఖ పరిశీలనకు పంపిందని, ఏ క్షణమైనా దానికి ఆమోదం లభిస్తుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు వెల్లడించారు. ఆపై.. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. అత్యంత సంచార రద్దీ ఉండే ప్రాంతాల మీదుగా ఈ ఎరుపు వాహనం మెరుపు మెరిపించనుంది. పథకం పూర్తిగా అమలు చేస్తే ట్రాఫిక్ ఇక్కట్లు అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకంలోని 36.59 కిలోమీటర్ల పొడవు మార్గంలో 22.14 కిలోమీటర్ల ఉపరితలవంతెన నిర్మిస్తారు. మరో 14.45 కిలోమీటర్ల సొరంగాన్ని సిద్ధం చేస్తారు. ఉపరితల మార్గంలో 17, సొరంగంలో 11 ప్రయాణ ప్రాంగణాలు నిర్మిస్తారు. పనుల కోసం ప్రతి కిలోమీటరుకూ రూ.776.3 కోట్లు వ్యయం చేస్తారు. మొత్తం రూ.28405 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించారు. హెబ్బాళ, ,పశువైద్య విద్యాలయం, కోరమంగల మూడో బ్లాక్, కె.ఆర్.కూడలి, సర్జాపుర వద్ద ఇంటర్‌ఛేంజ్ ప్రాంగణాలు నిర్మిస్తారు. సంచార రద్దీ కనిపించే కోరమంగల, జక్కసంద్ర, బెళ్లందూరు, ఇబ్బలూరు, కైకొండనహళ్లి, దొడ్డ కన్నెల్లి, డాక్టర్ అంబేడ్కర్‌నగర, కార్మలం, కూడతి గేట్, ముత్తా నల్లూరు, దొమ్మసంద్ర, సోంపుర, కాడు అగ్రహార, డెయిరీ కూడలి, శాంతినగర, టౌన్‌హాల్, కె.ఆర్.కూడలి, బసవేశ్వర కూడలి, గోల్ఫ్ కోర్టు, ప్యాలెస్ గుట్టహళ్లి, మేఖ్రీ కూడలి మీదుగా హెబ్బాళ వరకు ఈ 'ఎరుపు' వాహనం పరుగులు తీస్తుంది. రానున్న నాలుగేళ్లలో పనులు పూర్తి చేసి.. 2031 నాటికి రైలును పట్టాలెక్కిస్తారు.


హెబ్బాళ కూడలిలో నాజూకు రైలు రూపురేఖల ఊహాచిత్రం

ఎరుపు మెట్రో రైలు నమూనా

మెట్రో బోగీ లోపల ఆసనాలు

## జేజేనగరలో రేపటి వరకు నిషేధాజ్ఞలు

**బెంగళూరు (గాంధీనగర), న్యూస్‌టుడే :** వివిధ కారణాలతో ఆదివారం రాత్రి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న జేజేనగరలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనికి వచ్చాయని నగర పోలీసు కమిషనర్ సీమంత్‌కుమార్ సింగ్ తెలిపారు. ఓంశక్తుల భక్తులపై దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు బాలల నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు చర్యలు చేపట్టారని చెప్పారు. కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాణా పరిధిలో నిషేధాజ్ఞలను శుక్రవారం వరకు కొనసాగిస్తామని చెప్పారు.

● మరోవైపు.. నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మిని లక్ష్యంగా చేసుకుని అనుచిత పోస్టులు పెట్టిన నలుగురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మరో 14 మంది కోసం గాలింపు తీవ్రం చేశామని చెప్పారు.

● మాదక ద్రవ్యాలపై నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని తెలిపారు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇళ్లలో దొంగతనాలు జరగవని చెప్పారు. పని మనుషులను పెట్టుకున్నా, కొత్తగా ఇంటిని బాడుగకు ఇచ్చినా వారి ఆధార్ కార్డులను స్థానిక రాణాలో ఇచ్చి ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. వ్యక్తిగత వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయవద్దని హితవు పలికారు. నేరాలను నియంత్రించేందుకు అన్ని చోట్లా జాగృతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో సీనియరు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఆయా రాణా అధికారులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న కొత్వాలు సీమంత్‌కుమార్ సింగ్

### వార్డుల పేరు మార్పుపై వ్యాజ్యం

**బెంగళూరు (మహాలక్ష్మి లేఅవుట్), న్యూస్‌టుడే :** గ్రేటర్ బెంగళూరు ప్రాధికార పరిధిలో వార్డుల పేర్ల మార్పు, వార్డుల విభజనకు అనుసరిస్తున్న మార్గదర్శకాలు, ప్రక్రియ వివరాలు అందించాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి సూచించింది. హెమ్మిగపుర వార్డు పేరును కెంగేరి కోటె వార్డుగా పేరు మార్చడాన్ని ప్రశ్నిస్తూ హెచ్‌సీ బసవరాజప్ప, మరో 15 మంది వేసుకున్న అర్జీని జస్టిస్ విభు బఖ్రు, సీఎం పుణచ్చల పీఠం ముందుకు వచ్చింది. వివరణకు ప్రభుత్వ న్యాయవాది కాలావకాశాన్ని కోరడంతో తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి ధర్మాసనం వాయిదా వేసింది.

### సర్కారు భూమిలో అడ్డగోలు నిర్మాణాలు

**బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే :** కోగిలు లేఅవుట్‌లో ఘన త్యాజ నిర్వహణకు కేటాయించిన భూమిలో రెండు అక్రమ లేఅవుట్లను ఏర్పాటు చేసి, స్థలాలను విక్రయించిన ఆరోపణలపై నలుగురిపై యలహంక రాణా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బెంగళూరు ఘన త్యాజ నిర్వహణ లిమిటెడ్ ఇంజినీరు సంతోశ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో విజయ్, వాసిం ఉల్లా బేగ్, ముని ఆంజినప్ప, రాబిన్‌పై కేసు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ స్థలంలో లేఅవుట్ వేయడం, కొన్ని షెడ్లు నిర్మించి, వీరు బాడుగకు ఇచ్చారని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

### విద్యార్థి బలవన్మరణం

**బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే :** ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిక్షేప్ బంగేరా (26) అనే విద్యార్థి 16వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళూరుకు చెందిన ఇతను విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకుని కొద్ది రోజుల కిందటే బెంగళూరు నగరానికి వచ్చాడు. బాగలగుంటెలోని ప్రిన్స్ అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. తన ఫ్లాట్ బాల్కనీ నుంచి మంగళవారం రాత్రి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనారోగ్య సమస్యలు భరించలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని బాగలగుంటె రాణా పోలీసులు అనుమానిస్తున్నారు.

### 'కోగిలు' బాధితులకు చేయూత

**బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే:** కోగిలు సమీపంలోని ఫకీర్, వాసిం కాలనీల నుంచి ఖాళీ చేయించిన వారికి తాత్కాలికంగా వసతి సదుపాయాలను కల్పించామని ఉన్నత న్యాయస్థానానికి ప్రభుత్వం ప్రమాణపత్రాన్ని దాఖలు చేసింది. వారికి పునర్వసతి కల్పించేందుకు మూడు చోట్ల స్థలాలను గుర్తించామని ప్రమాణపత్రంలో ప్రభుత్వం పేర్కొంది. కోగిలు లేఅవుట్ నివాసులు జైబ తబుసం, రెహానా, ఆరిఫ్ బేగం వేసుకున్న అర్జీని జస్టిస్ విభు బఖ్రు, జస్టిస్ సీఎం పూణచ్చల పీఠం విచారణ చేపట్టింది. తాము పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నట్లు నిర్వాసితులు చేస్తున్న వాదనల్లో అర్థం లేదని ప్రభుత్వ న్యాయవాది శశికిరణ్ శెట్టి ధర్మాసనానికి వివరించారు. రెండు వారాల్లో సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించి, తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.

### తామ్రపు పైకప్పు దొంగతనం

**ఉడుపి, న్యూస్‌టుడే :** కార్కళలోని పరశురామ థీమ్ పార్క్ వద్ద షెడ్డుకు వేసిన తామ్రపు పైకప్పు దొంగతనమైందని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ థీమ్ పార్కును అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రారంభించారు. బైలూరు ఉమ్మికల్ బెట్టపై ఉన్న థీమ్ పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు షెడ్డు పైకప్పునకు వేసిన రేకులు దొంగతనమయ్యాయని భాజపా కార్యకర్తల ఫిర్యాదుతో కార్కళ గ్రామీణ రాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

### కత్తితో దాడిచేసిన నలుగురి అరెస్టు

**బెళగావి, న్యూస్‌టుడే :** మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ కుమారుడు మృణాల్ వద్ద కారు డ్రైవరుగా పని చేస్తున్న బసవంత కడలేకర్‌పై దాడి చేసి, కత్తితో పొడిచి పరారైన నలుగురు నిందితులను బెళగావి నగర రాణా పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. శివయ్య పూజారి, నితేశ్ బడిగేర, మౌనప్ప, సంపత్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు దాడి చేయగా, మరో ఇద్దరు వారికి సహకారం అందించారని ప్రాథమిక విచారణలో గుర్తించారు.

### చికిత్స పొందుతూ డ్రైవరు మృతి

**చామరాజనగర :** బెండెరవాడి గ్రామం వద్ద సంభవించిన రోడ్డు ప్రమాదంలో మంజు (32) అనే డ్రైవరు మరణించగా, 17 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి మైసూరు నుంచి చామరాజనగరకు వస్తున్న ఆర్టీసీ బస్సును తమిళనాడు నుంచి వస్తున్న లారీ బెండరవాడి వద్ద ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవరు గోవిందస్వామికి రెండు కాళ్లు విరిగాయి. మంజు, ఇతర ప్రయాణికులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంజు బుధవారం ఉదయం మరణించాడు. చామరాజనగర గ్రామీణ రాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

## రాజధానిలో సందళ్ల సంక్రాంతి కళ!

సంబరాలకు తెలుగు విజ్ఞాన సమితి సమాయత్తం

**బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే:** వణికిస్తున్న చలి, కాచుకోవడానికి భోగి మంటలు, తెలుగు లోగిళ్లలో పేడ కళ్లాపులు, బాలామణులు ఓణీలను బిగించి ముంగిళ్ల ముందు రంగవల్లుల పోటీలు.. అభ్యంగన స్నానాలు, బసవన్నల మెడల్లో చిరుగంటల సవ్వడులు, పెరట్లో పంటల రాసులు.. కొత్త అల్లుళ్ల రాకలు, మురిసిపోయే అత్తమామలు.. గుమ్మాలకు బంతిపూల తోరణాలు.. కీర్తనలతో తిరుగాడే హరిదాసులు.. పేరంటాలు, ముచ్చట్లు, గొబ్బెమ్మలతో ఆటపాటలు.. కడుపారా ఆరగించే పిండి వంటలు.. వీటన్నింటి సమాహారమే తెలుగువారి సంక్రాంతి మహా పర్వదినం. పెరిగిన నగరీకరణలో ఈ వెలుగు జిలుగులు.. సంబరాలు రాన్రాను తగ్గుతున్నాయి. మళ్లీ ఈ సంబరాలకు పునర్వైభవం తెచ్చే ప్రయత్నాల్లో ప్రవాసాంధ్ర సంస్థలు అపూర్వ కృషి చేస్తున్నాయి. అలాంటి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, పర్వదినాలు, భాషా సాహిత్యాల పరిరక్షణకు ఏడు దశాబ్దాలుగా శ్రమిస్తూ వస్తోంది ప్రముఖ తెలుగు సంస్థ తెలుగువిజ్ఞాన సమితి. ఈ నెల 11న వయ్యాలి కావల్‌లోగల తెలుగు విజ్ఞాన సమితిలో శ్రీకృష్ణదేవరాయ కళా మంటపంలో నగరంలోని ప్రవాస తెలుగు వారి సమక్షంలో భారీ ఎత్తున రూ.లక్ష విలువ చేసే బహుమానాలతో ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈసారి సంబరాలపై టి.వి.ఎస్. అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ ఉదయం గోపూజ అనంతరం మహిళలు యువతులు బాలికలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆహూతులతో కోలాటం, డూడూ బసవన్న, హరిదాస కీర్తనలు, చిన్నారులకు భోగిపళ్లు పోయడం, అనంతరం బాలలకు విచిత్ర వేషధారణ పోటీలుంటాయన్నారు. అనంతరం శ్రీపద్మావతి కళానికేతన్ విద్యార్థినులు నృత్య కార్యక్రమాలతో అలరించనున్నారని చెప్పారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా కర్ణాటక రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి, చలన చిత్ర నటి డాక్టర్ జయమాల హాజరై విజేతలకు బహుమానం వితరణ చేయనున్నారన్నారు. సుప్రసిద్ధ రంగస్థల కళాకారిణి మాలతీ సుధీర్‌కు సంక్రాంతి సాంస్కృతిక పురస్కారం.. ప్రముఖ ద్విభాషా సాహితీవేత్త రోహిణి సత్యకు సంక్రాంతి సాహిత్య పురస్కారం, అందజేయనున్నట్లు చెప్పారు. ఈ పురస్కారంతోపాటు రూ.10,116 నగదు బహుమతి ప్రదానం చేస్తారు. గౌరవ అతిథిగా విచ్చేస్తున్న స్వర్ణోత్సవ రచయిత్రి డాక్టర్ చిల్లర భవానీదేవికి గౌరవ సన్మానం చేయనున్నట్లు రాధాకృష్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేనన్నారు.

రోహిణి సత్య | మాలతీ సుధీర్ | జయమాల | డాక్టర్ రాధాకృష్ణరాజు | డాక్టర్ భవానీదేవి

### రాజధానిలో బాంబు బెదిరింపులు

**బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే :** బెంగళూరు లాల్‌బాగ్ రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయం, మరో పాఠశాలకు, బాగలకోటె జిల్లా న్యాయస్థానంలో బాంబులు పెట్టామని బెదిరింపులు వచ్చాయి. మహ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి నుంచి ఈ-మెయిల్స్ వచ్చాయని గుర్తించారు. అన్ని చోట్లా సోదాలు నిర్వహించి, అవి ఉత్తుత్తి బెదిరింపులుగా తేల్చారు. ఆయా రాణాల పోలీసులు కేసులు నమోదు చేసుకుని, సైబర్ క్రైమ్ నిపుణుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు. రెండు నెలల కిందట ఇలాంటి బెదిరింపులే కొనసాగడం గమనార్హం.

### బెంగళూరు విపణిలో కూరగాయల ధరలు

(హాప్‌కామ్స్-కిలో..రూ.లలో)

| | |
|---|---|
| బీన్స్- | 50 |
| క్యారెట్- | 55 |
| బీరకాయలు- | 50 |
| క్యాబేజి- | 35 |
| క్యాలీఫ్లవర్(ఒక్కటి) | -30 |
| సొరకాయ- | 55 |
| దొండకాయలు- | 45 |
| పొట్లకాయ- | 45 |
| పచ్చి మిరపకాయలు | -75 |
| కాకర కాయలు- | 55 |
| టమాటా(నాటు)- | 70 |
| టమాటా(సాధారణ) | -55 |
| గుమ్మడి- | 35 |
| ఆలుగడ్డ- | 45 |
| ఉల్లి(మేలురకం)- | 40 |
| ఉల్లి(సాధారణ)- | 35 |
| వెల్లుల్లి- | 180 |
| సాంబారు ఉల్లి- | 165 |
| బీట్‌రూట్- | 55 |
| వంకాయలు- | 55 |
| బెండకాయలు- | 55 |
| ముల్లంగి- | 55 |
| నిమ్మకాయ- | 120 |

**పండ్లు, ఫలాలు ధరలు**

| | |
|---|---|
| వాషింగ్టన్ ఆపిల్- | 395 |
| సిమ్లా ఆపిల్- | 285 |
| గ్రీన్ ఆపిల్- | 345 |
| అరటి కాయలు- | 35 |
| సపోటా- | 65 |
| పైనాపిల్- | 65 |
| బొప్పాయి- | 35 |
| ఆరంజి- | 95 |
| బత్తాయి- | 55 |

(న్యూస్‌టుడే, యశ్వంతపుర)

### గొంతులో చిక్కుకుని చుక్కలుచూపిన గింజ

**మంగళూరు, న్యూస్‌టుడే :** శ్వాసనాళంలో వేరుసెనగ గింజ చిక్కుకోవడంతో పది నెలల బాబు శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. దగ్గుతూ, ఎగశ్వాస తీసుకుంటున్న అతన్ని మంగళూరు కేఎంసీ ఆసుపత్రిలో స్కానింగ్ చేయించగా, శ్వాసనాళంలో వేరుసెనగ గింజ కనిపించింది. ఆసుపత్రిలోని వైద్యుడు డాక్టర్ శ్రీకాంత్ రావు నేతృత్వంలోని వైద్యులు బాలునికి మత్తు ఇచ్చి బ్రాంకోస్కోపీ చేసి, ఆ గింజను బయటకు తీసిన అనంతరం బాలుడు కోలుకున్నాడు. చిన్నారులకు చిన్న వస్తువులు అందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

### రైలు పట్టాల పక్కనే మత్తులో నిద్రించి..

**బెంగళూరు (దేవనహళ్లి), న్యూస్‌టుడే :** దేవనహళ్లి కుంబార వీధిలో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దిలీప్ అనే కార్మికుడు మంగళవారం రాత్రి గంజాయి తాగి రైలు పట్టాల పక్కన పడుకున్నాడు. నిద్రలో ఒక చేతిని పట్టాపై ఉంచాడు. దానిపై నుంచి రైలు వెళ్లడంతో చేయి నుజ్జయి విరిగిపోయింది. స్థానికులు అతన్ని గుర్తించి, అంబులెన్సు పిలిపించి ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో తలుపు తీసి, కిందకు దూకి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. స్థానికుల సాయంతో అతన్ని మళ్లీ పట్టుకుని ఆసుపత్రిలో చేర్పించారు. దేవనహళ్లి, రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

### 'చిక్క'లో పులి కళేబరం

**చిక్కమగళూరు:** పడమటి కనుమల ప్రాంతంలోని చిక్కమగళూరు జిల్లా పరిధి భద్రా పులుల సంరక్షణ వలయంలో ఒక పులి కళేబరాన్ని అటవీశాఖ సిబ్బంది స్వాధీనపరుచుకున్నారు. ఈ మగ పులికి ఎనిమిదేళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. కుళ్లిన స్థితిలో ఉన్న దానికి బుధవారం మరణోత్తర పరీక్షలు నిర్వహించి, ఖననం చేశామని అటవీశాఖ అధికారి పులకిత్ మీనా తెలిపారు.

### రోడ్డుప్రమాదంలో బాలుడి మృతి

**బెంగళూరు (కృష్ణరాజపురం) :** సీగేహళ్లి కురుడు సొన్నేనహళ్లి సమీపంలోని భూ సమర్థ లేఅవుట్‌లో మంగళవారం సాయంత్రం సంభవించిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చేతన్ సాయిరెడ్డి (15) అనే బాలుడు మరణించాడు. బెళత్తూరు నుంచి మేడహళ్లికి అతను వెళుతున్న బైకును ఎదురుగా వచ్చిన భారీ వాహనం ఢీకొని వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి, మెరుగైన చికిత్సకు మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు.

### ఆమె మరణానికి కారణమేంటి?

**చిక్కబళ్లాపుర :** వరుసకు అన్నా చెల్లెళ్లయినా.. వారిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఆ క్రమంలోనే రామలక్ష్మి (21) అనే యువతి అనుమానాస్పద రీతిలో మరణించింది. బాగేపల్లి తాలూకా రామకృష్ణపురానికి చెందిన రామలక్ష్మి, అదే గ్రామానికి చెందిన కృష్ణ (30) వరుసకు అన్నా చెల్లెళ్లు. మూడేళ్ల నుంచి బాగేపల్లిలో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల మరో యువతిని కృష్ణ వివాహం చేసుకున్నా రామలక్ష్మితో సాన్నిహిత్యాన్ని కొనసాగించాడు. చిక్కబళ్లాపుర సమీపంలోని పేరేసంద్రలో ఇటీవల ఆమెకు ఒక ఇంటిని బాడుగకు ఇప్పించాడు. అక్కడే ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పేరేసంద్ర రాణా పోలీసులు బుధవారం దర్యాప్తు చేపట్టారు.

### ఉద్యోగం ఇప్పిస్తానని.. యువకుడికి 'లింగ మార్పిడి'

**బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే :** ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శ్రీరామపురకు చెందిన ఒక యువకుడికి ఐశ్వర్యా రెడ్డి అనే హిజ్రా లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించింది. బాధితుడు బీకాం పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతుండగా.. ఐశ్వర్యా పరిచయమైంది. హిజ్రాల కోటాలో పలు ఉద్యోగాలు ఉన్నాయని నమ్మించి రూ.2 లక్షల ఖర్చుతో అతనికి లింగమార్పిడి చేయించింది. ఇప్పుడు నిత్యం లైంగిక కార్యకర్తగా పని చేసి, తన అప్పు తీర్చాలని అతనిపై ఒత్తిడి తీసుకువచ్చింది. దీన్ని ప్రశ్నించిన అతనిపై మరికొందరు హిజ్రాలతో కలిసి దాడి చేసి, గుండు కొట్టించి, అవమానించినట్లు శ్రీరామపుర రాణాలో ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

## చట్ట సవరణతో ఉపాధి మెరుగు

■ జన చైతన్యానికి ప్రదర్శనలు

**బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే :** వికసిత భారత్ గ్రామీణ ఉద్యోగ చట్టం-2025కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి కార్యక్రమాలను నిర్వహించేందుకు భాజపా సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి 28 వరకు అన్ని జిల్లా, తాలూకా కేంద్రాల్లో ప్రదర్శనలు, కార్యక్రమాలను నిర్వహిస్తామని భాజపా అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు. పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌లో ఎంపీ గోవింద కారజోళ, ఇతర నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకంలోని లోపాలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంతో రూపొందించిన పథకంలో గ్రామీణ కార్మికులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రజలను తప్పుదారిలో నడిపించేలా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టేలా, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు భాజపా నాయకులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన స్థానిక సంస్థల్లో 76 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 47 చోట్ల భాజపా, 23 చోట్ల కాంగ్రెస్, దళ్ ఒక చోట, ఎన్‌డీపీఐ మూడు, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారని విజయేంద్ర తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందని ఈ ఎన్నికల ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న విజయేంద్ర

## బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీగా హర్ష

**బళ్లారి, న్యూస్‌టుడే:** బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీ డా.పి.ఎస్.హర్ష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 1న బళ్లారి నగరంలో కాంగ్రెస్ - భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ, కాల్పుల్లో రాజశేఖర్ అనే యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టే విషయంలో భాజపా - కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నివారణలో పోలీసు ఉన్నతాధికారులు వైఫల్యం చెందారనేది ఉన్నతాధికారుల అభియోగం. శాంతిభద్రతల విషయంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 2న ఎస్పీ పవన్ నెజ్జూర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ బళ్లారి నగరంలో పర్యటించి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మరుసటి రోజే బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీ వర్తికా కటియార్‌ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ, నూతన ఐజీపీగా డా.పి.ఎస్.హర్షను నియమించడం గమనార్హం.

బాధ్యతలు స్వీకరిస్తున్న డా.హర్ష

**రైతు కుటుంబం నుంచి...**

చిత్రదుర్గం జిల్లాకు చెందిన డా.పి.ఎస్.హర్ష రైతు కుటుంబం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నారు. అనంతరం ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 2004లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అనంతరం ప్రొబేషనరీ డీఎస్పీ, ఏఎస్పీగా పలు జిల్లాల్లో విధులు నిర్వహించారు. మొదటిసారిగా తుమకూరు ఎస్పీగా పనిచేశారు. బెంగళూరు మూడు విభాగాలకు డీసీపీగా విధులు నిర్వహించారు. అక్కడ నుంచి మంగళూరు పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. కేఎస్ఆర్‌టీసీ డైరెక్టర్, ఎండీ, టూరిజం ఎండీగా విధులు నిర్వహించారు. వార్తాశాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. వర్గోన్నతిపై బళ్లారి పోలీస్ విభాగం ఐజీపీగా డా.పి.ఎస్.హర్ష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు స్వాగతం పలికి అభినందించారు. తమ పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాలో శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ ఘటనపై మొదట అధికారుల నుంచి సమాచారం సేకరిస్తామన్నారు.

**కొత్త ఎస్పీగా సుమన్ పెన్నేకర్**

**బళ్లారి, న్యూస్‌టుడే:** బళ్లారి జిల్లా నూతన పోలీస్ అధికారిగా డా.సుమన్ డి.పెన్నేకర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బళ్లారి నగరంలో రెండు వర్గాల ఘర్షణలో ఒకరు మృతిచెందడంపై నగరంలో శాంతిభద్రతలు లోపించాయని ఎస్పీ పవన్ నెజ్జూర్‌ను సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. చిత్రదుర్గం జిల్లా రంజిత్ బండారు బాధ్య ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జిల్లా బాధ్య మంత్రి జమీర్ అహ్మద్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులతో వివరాలు సేకరించారు. వెంటనే ఎస్పీగా డా.సుమన్ డి.పెన్నేకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డా.సుమన్ డి.పెన్నేకర్ కర్ణాటకకు చెందిన వారు...2013 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రొబేషనరీ డీఎస్పీ, ఏఎస్పీగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహించారు. హాసన లోక్‌సభ మాజీ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసును ప్రత్యేకంగా విచారించారు. ఈ కేసును నిష్పక్షపాతకంగా నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. కొడగు, ఉత్తరకన్నడ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం బెంగళూరు నిఘావర్గం ఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ వర్గోన్నతిపై బళ్లారి జిల్లా ఎస్పీగా వచ్చారు. ఇప్పటి వరకు బళ్లారి ఎస్పీగా విధులు నిర్వహించిన వారిలో డా.వి.జె.శోభారాణి మొదటి ఎస్పీ, రెండో మహిళా ఎస్పీ డా.సుమన్ డి.పెన్నేకర్ నియమితులయ్యారు. గురువారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తామని సమాచారం.

డా.సుమన్ డి.పెన్నేకర్

### కానుకలపైనా వ్యంగ్యాస్త్రాలు

**ఉడుపి, న్యూస్‌టుడే :** పర్యాయ ఉత్సవానికి కొందరు ముస్లిం సోదరులు ఉడుపి మఠాలకు కానుకలను సమర్పించారు. దీనిపై కార్కళకు చెందిన సుధాకర అప్పు నిట్టె, సుదీప్ శెట్టి అనే యువకులు సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు పెట్టారు. తమ సామరస్యాన్ని భంగం కలిగిస్తూ, మత ఘర్షణలకు తావిచ్చేలా వారు పోస్టులు పెట్టారని గుర్తించిన కార్కళ గ్రామీణ రాణా పోలీసులు వారిపై స్వయం ప్రేరితంగా కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

### రౌడీషీటర్ వేట షురూ

**బెంగళూరు (రాజాజీనగర), న్యూస్‌టుడే :** విజయనగర రాణా పరిధి అగ్రహార దాసరహళ్లిలో పూల మార్కెట్‌లో కొందరు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడి పరారైన రౌడీ షీటరు రమేశ్‌ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చేపట్టారు. మార్కెట్‌కు వచ్చిన గృహిణులతో అతను అనుచితంగా ప్రవర్తించేవాడు. అతనికి భయపడి, పరువు మర్యాదలను దృష్టిలో ఉంచుకుని ఫిర్యాదు చేసేందుకు పలువురు వెనుకంజ వేసేవారు. కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో పరారీలో ఉన్న నిందితుని కోసం విజయనగర రాణా పోలీసులు గాలింపు తీవ్రం చేశారు.

EENADU eClassifieds

JOBS

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆: 89776 39662, 89776 39663

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలను ఇచ్చుటకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.
బళ్ళారి : 9121167525
బెంగుళూరు : 9121167527
ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును

(c) eenadu

# బెంగళూరు

● బెంగళూరు ● కోలారు ● మైసూరు ● హోసూరు ● చిక్కబళ్లాపుర ● తుమకూరు

## ముగిసిన బనశంకరి మహోత్సవాలు

ప్రత్యేక అలంకరణలో బనశంకరి అమ్మవారు

**బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే :** బనశంకరి అమ్మవారి జాతర ఉత్సవాలకు బుధవారం రాత్రి తెరపడింది. ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశవార రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకాలు, అలంకరణ చేశారు. అమ్మవారికి శయనోత్సవం అనంతరం మహాభిషేకంతో ఉత్సవాలను ముగించారు. జాతర మహోత్సవాలకు భక్తుల నుంచి చక్కని స్పందన లభించిందని దేవాదాయ శాఖ ఈవో ఎన్.కృష్ణప్ప తెలిపారు.

## ధర్మస్థల విద్యా సంస్థకు బస్సు కానుక

ధర్మాధికారికి బస్సును అప్పగిస్తున్న రాఘవేంద్ర శ్రీనివాస భట్

**బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే :** ధర్మస్థలలోని ఎస్‌డీఎం శిక్షణ సంస్థకు కర్ణాటక బ్యాంక్ బస్సును (ఎస్ఎమ్ఎల్ కంపెనీ) కానుకగా అందజేశారు. ధర్మస్థలలో ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడేకు బస్సుకు సంబంధించిన దాఖలాలు, తాళాలను కర్ణాటక బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ రాఘవేంద్ర శ్రీనివాస భట్ అప్పగించారు. బస్సును ఎస్‌డీఎం శిక్షణ సంస్థ విద్యార్థుల కోసం వినియోగించనున్నారు. కర్ణాటక బ్యాంకు అధికారులను హెగ్గడే అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, పుత్తూరు విభాగం ప్రతినిధి శ్రీహరి, ఉజరే మేనేజర్ వి.యు.రామకృష్ణ, ఎస్‌డీఎం శిక్షణాధికారి అరవింద్ భగత్, రాజేష్, హెగ్గడే వ్యక్తిగత కార్యదర్శి వీరుశెట్టి, హేమావతి హెగ్గడే తదితరులు పాల్గొన్నారు.

### హో సూ రు క బు ర్లు

## ఎంపీ వైఖరిపై అసంతృప్తి

**హోసూరు, న్యూస్‌టుడే :** డి.ఎం.కె. ప్రభుత్వం అమలుపరుస్తున్న నిర్బంధ తమిళ భాషా బోధనతో దాదాపు రెండు లక్షల మంది తెలుగు విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ విషయాన్ని విద్యార్థి సంఘాల నాయకులు కృష్ణగిరి ఎంపీ కె.గోపీనాథ్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. గుంటూరు తెలుగు మహాసభలకు ఆహ్వానం అందడంతో హోసూరు నుంచి రెండు బృందాలు వెళ్లి పాల్గొన్నాయి. పై చదువులకు వెళ్లే విద్యార్థులకు ఈ నిబంధన అడ్డంకిగా మారిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని యత్నించారు. ఈ విషయంలో సభల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తమ ఎంపీ గోపీనాథ్ నిర్లిప్తంగా వ్యవహరించారని తమిళనాడు తెలుగు సాహిత్య పరిషత్తు గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.రామస్వామిరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు.

## ఎప్పుడూ అందుబాటులో ఉంటా : ఎమ్మెల్యే

భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే రామచంద్రన్ తదితరులు

**డెంకణీకోట, న్యూస్‌టుడే:** నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తళి ఎమ్మెల్యే రామచంద్రన్ పేర్కొన్నారు. అటవీ ప్రాంత ప్రజల విద్య, అత్యవసర వసతులకు నిరంతరం కృషి చేస్తానన్నారు. బుధవారం అంచెట్టి తాలూకా శేషురాజపురం శివారు వేలాంగణ్ణి నగర్‌లో రూ.3.96 కోట్ల ఖర్చుతో హైవే బ్రిడ్జి పనులు, జీవానగర్‌లో రూ.5లక్షల ఖర్చుతో తాగునీటి తొట్టె నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు లఘుమయ్య, జిల్లా కౌన్సిలరు పళణి, జిల్లా ఉపాధ్యక్షుడు చిన్నస్వామి, యూనియన్ కౌన్సిలర్ విజయకుమార్ తదితర పాల్గొన్నారు.

## ఆస్తి పన్ను వసూళ్లు ముమ్మరం

దేవసంద్రలో దుకాణానికి నోటీసు అంటిస్తున్న అధికారులు

**బెంగళూరు (బాణసవాడి), న్యూస్‌టుడే :** గ్రేటర్ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని ఐదు నగర పాలికెల పరిధిలో ఉన్న ఆస్తులకు సంబంధించిన ఆస్తి పన్ను వసూళ్లను అధికారులు ముమ్మరం చేశారు. మార్చి ఆఖరి కల్లా నిర్ణయించిన లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో అధికారులు రంగంలోకి దిగారు. ఆస్తి పన్ను బకాయిలతో పాటు ఇప్పటి వరకు చెల్లించని ఆస్తిదారులను గుర్తించి వసూళ్లు చేయడం మొదలు పెట్టారు. నివాస గృహాలు, దుకాణాలు, మాల్స్, వాణిజ్య వ్యాపార కేంద్రాలు తదితర వాటి నుంచి పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని ఆస్తులను గుర్తించి అక్కడ గోడలపై నోటీసులు అంటిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.6 వేల కోట్లను పన్నుల రూపంలో వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం నాలుగున్నర వేల కోట్లు వసూలు చేశారు. ఆస్తి పన్ను బకాయిలు రూ.వేయి కోట్లు పైగా ఉంది. ఆస్తి బకాయిలు వసూళ్లపై అధికారులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అపార్ట్‌మెంట్ వద్ద అధికారులు నోటీసులు అంటించి ఆస్తి పన్ను బకాయిలు చెల్లించడానికి గడువు విధిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే సంబంధిత దుకాణాలు, మాల్స్‌కు తాళాలు వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

## నాణ్యమైన దీపాలు ఏర్పాటు చేయాలి

ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే సోమశేఖర్

**బెంగళూరు (కెంగేరి) :** గుత్తేదారులు నాణ్యమైన ఎల్ఈడీ విద్యుత్తు దీపాలను ఏర్పాటు చేస్తున్నారా అని అధికారులు చూసుకోవాలని యశ్వంతపుర ఎమ్మెల్యే ఎస్.టి.సోమశేఖర్ సూచించారు. బుధవారం క్షేత్రంలోని అందరహళ్లి వార్డు ప్రభుత్వం పాఠశాల సమీపంలో ఎల్ఇడీ దీపాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖులు శ్రుతిగౌడ, అరుణ్‌భైలప్ప, లిఖిత్‌గౌడ, కుమార్, ప్రకాశ్, నాగణ్ణ, నాగరాజు, శ్రీనివాస్, మేరియమ్మ పాల్గొన్నారు.

సమావేశానికి హాజరైన అధికారులు

## ప్రాథమిక విద్యాభ్యాసానికి ప్రాధాన్యం

**పావగడ :** ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాస పురోగతికి ప్రగతి పరిశీలన చేపట్టి తగిన సలహాలు, సూచనలు అందచేయాలని విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ వి.మాధవరెడ్డి సూచించారు. తాలూకాలోని దొడ్డహళ్లి మొరార్జీ దేశాయి వసతి పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి విద్య ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో తాలూకా విద్యాశాఖ అధికారి రేణుకమ్మ మధుగిరి డైట్ ప్రిన్సిపల్ గంగాధర్, ఈవో వేదమూర్తి, అధికారులు నరసింహమూర్తి, కృష్ణప్ప, హనుమంతప్ప, తదితరులు పాల్గొన్నారు.

## చిరుధాన్యాల సాగుతో రైతులకు లాభం

చిరుధాన్యాలతో చేసిన పిండివంటల పోటీల్లో విజేతలను సత్కరించిన మంత్రి పరమేశ్వర్, అధికారులు, రైతు ప్రతినిధులు

**తుమకూరు, న్యూస్‌టుడే :** రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో చిరుధాన్యాలు పండించే జిల్లాగా తుమకూరు రికార్డు నమోదు చేసిందని జిల్లా బాధ్య మంత్రి, హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ అన్నారు. గ్లాస్‌హౌస్ సభాంగణంలో ఏర్పాటైన జిల్లా స్థాయి చిరుధాన్యాల హబ్బ, వాణిజ్య మేళాను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. తుమకూరు జిల్లాలో 1.70 లక్షల హెక్టార్లలో రాగి, జొన్న, సజ్జ, నవణె, కొరలె, హారక, సామె, ఊదలు, బరగు వంటి చిరుధాన్యాలు సాగవుతున్నాయన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి అధికం కావడంతో రైతుల ఆర్థికస్థితి బలోపేతం అవుతుందని చెప్పారు. జిల్లాలోని శిర తాలూకాలో జీనీ సంస్థ చిరుధాన్యాలతో ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఏటా రూ.7 కోట్ల లాభాన్ని ఆర్జిస్తోందని మంత్రి హర్షం వెలిబుచ్చారు. జిల్లా జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ ఎస్.కళ్లన్నవర మాట్లాడుతూ చిరుధాన్యాలను తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పండించి రైతులు ఆదాయం గడించవచ్చన్నారు. చిరుధాన్యాలతో వివిధ ఆహార పిండివంటల తయారీ పోటీల్లో గెలుపొందిన మహిళలను మంత్రి పరమేశ్వర్ సత్కరించారు. మేళాకు విచ్చేసిన శిర ఎమ్మెల్యే టి.బి.జయచంద్ర, మధుగిరి ఎమ్మెల్యే కె.ఎన్.రాజణ్ణలు స్టాళ్లను పరిశీలించి మేళా ప్రయోజనాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాధికారి శుభా కల్యాణ్, జిల్లా ఎస్పీ కె.వి.అశోక్, బీఎంటీసీ ఉపాధ్యక్షుడు నికేత్ రాజ్, జిల్లా కృషిక సమాజం అధ్యక్షుడు మంజునాథ్, గోవిందరాజు, హులిరాజ్ తదితరులు హాజరయ్యారు.

## కాంగ్రెస్ నాయకుల సంబరాలు

మాట్లాడుతున్న మాజీ మంత్రి వెంకటరమణప్ప

**పావగడ, న్యూస్‌టుడే :** సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి దేవరాజు అరసు కన్నా ఎక్కువ రోజులు విధులు చేపట్టి రికార్డు సృష్టించారని బుధవారం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు బుధవారం మాజీ మంత్రి వెంకటరమణప్ప నేతృత్వంలో సంబరాలు చేసుకున్నారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వెంకటరమణప్ప మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారి కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఐదు గ్యారంటీ పథకాలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అని పేర్కొన్నారు. పట్టణ, తాలూకాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

## సతాయింపులు తాళలేక ఆత్మహత్య

**బెంగళూరు (గ్రామీణం):** పోలీసులు వేధిస్తున్నారని లేఖ రాసిపెట్టి మంజునాథ్ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హొసకోటె తాలూకా మైలాపుర గ్రామంలోని తోటలోని చెట్టుకు వేలాడుతున్న అతని మృతదేహాన్ని బుధవారం ఉదయం గుర్తించారు. తోటలో పని చేస్తున్న అశ్విని అనే యువతి కనిపించకుండా పోయింది. ఆమెతో నీకు వివాహేతర సంబంధం ఉందని, ఎక్కడో దాచి పెట్టావంటూ కానిస్టేబుల్ అంబరీశ్ వేధించాడని లేఖ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

## 'మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి'

ప్రారంభిస్తున్న మంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్

**బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే :** ఏదైన రంగంలో మహిళలు సాధన కొంచెం కష్టం కావచ్చని, అసాధ్యం కాదని స్త్రీశిశు సంక్షేమ శాఖమంత్రి లక్ష్మీహెబ్బాళ్కర్ తెలిపారు. బుధవారం ఇమౌంట్‌కార్మల్ కళాశాలలో ఏర్పాటు చేసిన శక్తి సంవాద-2026 కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని, ముందుకు వెళ్లేదారి అంత సులభం కాదన్నారు. ప్రతి మహిళ ఎదుగుదల వెనక ఓ కథ ఉంటుందన్నారు. కార్యక్రమంలో సినీ నిర్మాత గీతాశివరాజ్‌కుమార్, బీఎంటీఎఫ్ ఏడీజీపీ రూపామౌద్గిల్, సినీనటి శ్వేతా శ్రీవత్స, కళాశాల కార్యదర్శి ఎం.అల్దినా, ప్రిన్సిపల్ ఆచార్య జార్జిలేఖ తదితరులు పాల్గొన్నారు.

## 'పార్కింగ్ నిబంధనలు సవరించాలి'

సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ సుధాకర్

**బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే :** కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్యాక్సీ డ్రైవర్ల కోసం జారీ చేసిన నిబంధనలు, కొత్త ఫీజు వ్యవస్థను రద్దు చేయాలని ఎంపీ డాక్టర్ కె.సుధాకర్ డిమాండ్ చేశారు. టెర్మినల్ నుంచి 500 మీటర్ల దూరంలో స్థలాన్ని కేటాయించడంతో డ్రైవర్లు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోందని చెప్పారు. డ్రైవర్ల సంఘాలతో కలిసి విమానాశ్రయం అధికారులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను కోరారు. చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణం, కోలారు, తుమకూరు తదితర ప్రాంతాల నుంచి 20 వేల టాక్సీ డ్రైవర్లు విమానాశ్రయంపై ఆధారపడి జీవిస్తున్నారని గుర్తు చేశారు. యాప్ ఆధారిత వాహన సేవలు అందిస్తున్న వారు రూ.1200 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తుండగా, ప్రైవేటు ట్యాక్సీ డ్రైవర్లు అంత కన్నా తక్కువ మొత్తానికే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని విమానాశ్రయం అధికారులు హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.

## మహిళా రక్షణకు ప్రత్యేక దళం

వాహనాన్ని ప్రారంభిస్తున్న జిల్లా ఎస్పీ కన్నికా సిక్రివాల్

**ముళబాగిలు, న్యూస్‌టుడే:** ఆపదలో ఉన్న మహిళలు పిల్లలను రక్షణ కల్పించడం కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న 'అక్క పడె పథకం' వాహనాన్ని జిల్లా ఎస్పీ కన్నికా సిక్రివాల్ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకం కింద సిబ్బంది మహిళా రక్షకులుగా ఉండాలన్నారు. పాఠశాలలు, మహిళా వసతి గృహాలు, బస్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తుంటారన్నారు. కష్టాల్లో ఉన్న మహిళలు, ఆడపిల్లలు సహాయవాణికి ఫోన్ చేయగానే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ కల్పిస్తారన్నారు. అదనపు ఎస్పీ రవిశంకర్, డీఎస్పీ మంజునాథ్, మహిళా సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణస్వామి పాల్గొన్నారు.

## బాగలకుంటలో స్వదేశీ మేళా ప్రారంభం

గోమాతకు పూజచేస్తున్న ఎమ్మెల్యే మునిరాజు, మహిళలు

**బెంగళూరు (పీణ్యాదాసరహళ్లి), న్యూస్‌టుడే :** దాసరహళ్లి నియోజకవర్గం బాగలగుంట ఎంఈఐ క్రీడా మైదానంలో బుధవారం ఎమ్మెల్యే ఎస్.మునిరాజు గోమాతకు పూజ చేసి స్వదేశీ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి సంప్రదాయలను కాపాడుతూ స్వదేశంలో తయారైన వస్తువులను వినియోగించాలన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకులు భరత్‌సౌందర్య, సుజాత మునిరాజు, వసంతమూర్తి, లక్ష్మీవెంకటేశ్, జగదీశ్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధి గంగాధర్ పాల్గొన్నారు.

## రేపు దివ్యాంగుల క్రీడోత్సవాలు

జెర్సీ ఆవిష్కరణలో హేమంత్‌గౌడ, చంద్రమౌళి తదితరులు

**బెంగళూరు (క్రీడలు), న్యూస్‌టుడే :** మల్లేశ్వరం యువజన సంఘం ఆధ్వర్యంలో అప్పు క్రీడోత్సవాలను ఈనెల తొమ్మిదిన నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు హేమంత్‌గౌడ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రీడల జెర్సీ, టోపీలు,. జ్ఞాపికలను హేమంత్‌గౌడ, బి.టి.చంద్రమౌళి, కె.ఎస్.శ్రీవల్లభ, రాజశశిధర్, శైలాఅయ్యంగార్, రాజుదైవిక్, మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ అబ్దుల్ అఫీజ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా హేమంత్‌గౌడ మాట్లాడుతూ పునీత్‌రాజ్‌కుమార్ స్మరణార్థం నిర్వహించే ఈ పోటీల్లో 750 మంది దివ్యాంగులు పాల్గొంటారన్నారు. మానసిక వికలాంగులకు ప్రవేశం ఉచితమని, సబ్‌జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీచౌదరి పోటీలను ప్రారంభిస్తారన్నారు. చలనచిత్ర నిర్మాత డి.సురేశ్‌గౌడ్, పాత్రికేయురాలు రాధాహిరేగౌడ్, కాంగ్రెస్ నాయకుడు అనూప్‌అయ్యంగార్, మాజీ క్రీడాకారుడు బెట్టేగౌడ పాల్గొంటారన్నారు.

## అచార్య పాఠశాలలో బ్రెయిలీ దినోత్సవం

పుస్తకావిష్కరణలో మేఘనా, విష్ణుభరత్ తదితరులు

**బెంగళూరు (కెంగేరి), న్యూస్‌టుడే :** బసవనగుడిలోని ఆచార్య విద్యాసంస్థ ఆధ్వర్యంలో బుధవారం బ్రెయిలీ దినోత్సవాన్ని దూరదర్శన్ సహాయ డైరెక్టర్ కె.టి.మేఘనా, విద్యాసంస్థ అధ్యక్షుడు విష్ణుభరత్ ఆలంపల్లి తదితర ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడ, సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్న దివ్యాంగ బాలలకు బహుమతులు అందజేశారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థానాల్లో స్థిరపడిన సీనియర్లను అభినందించారు. అంధులకు అవసరమైన పుస్తకాన్ని ప్రముఖులు ఆవిష్కరించారు. నర్మదా విభినవ వికలాంగుల సామర్థ్యం విభాగం సంచాలకురాలు, సంస్థ ఉపన్యాసకురాలు ఎస్.హేమావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## ప్రతి వార్డులో స్త్రీశక్తి భవనం

నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే మునిరాజు

**బెంగళూరు (జాలహళ్లి), న్యూస్‌టుడే :** దాసరహళ్లి నియోజకవర్గంలోని ప్రతి వార్డులో మహిళల కోసం స్త్రీశక్తి భవనాలను ఏర్పాటు చేస్తామని దాసరహళ్లి ఎమ్మెల్యే ఎస్.మునిరాజు పేర్కొన్నారు. మల్లసంద్ర వార్డులోని మల్లికార్జున దేవస్థానం సమీపంలో స్త్రీశక్తి భవనం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. పొదుపు సంఘాల సభ్యుల సమావేశాలు, టైలరింగ్ శిక్షణకు ఈ భవనాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో భాజపా నాయకుడు శివకుమార్, మహిళా సంఘాల సభ్యులు, ఇంజినీర్లు, పాలికె అధికారులు పాల్గొన్నారు.

(c) eenadu

# బళ్ళారి

● బళ్ళారి ● రాయచూరు ● కొప్పళ ● విజయనగర ● చిత్రదుర్గ

## భక్తిశ్రద్ధలతో ఇరుముళ్ల కార్యక్రమం

భోగావతి క్యాంపు ఆలయంలో ఇరుముళ్లు కట్టుకున్న అయ్యప్పస్వాములు

**మాన్వి,న్యూస్‌టుడే:** తాలూకాలోని భోగావతి క్యాంపులోని దేవాలయంలో అయ్యప్పస్వామి మాలధారులు ఇరుముళ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల క్యాంపుల అయ్యప్ప దీక్షాధారులు ఆలయంలో అయ్యప్పస్వామి పూజలు నిర్వహించి ఇరుముళ్లు కట్టుకున్నారు. అయ్యప్ప మాలధారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు స్వాములకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలలు ధరించిన స్వాముల ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాల వితరణ చేశారు.

## సిద్ధరామ జయంతిని ఘనంగా జరుపుకొందాం

**రాయచూరు, న్యూస్‌టుడే:** శివయోగి సిద్ధరామ జయంతిని ఈ నెల 14న ఘనంగా, వైభవంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా పాలనాధికారి కార్యాలయం తహసీల్దార్ జగదీష్ అధికారులకు సూచించారు. ఆయన బుధవారం జిల్లా పాలనాధికారి సభా భవనంలో జయంతి నిర్వహణపై ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు ఆశాపూరు కూడలిలోని సిద్ధరామేశ్వర విగ్రహానికి పూజలు చేసిన తర్వాత చిత్రపటంతో ఊరేగింపును ప్రారంభించాలని కోరారు. 11 గంటలకు రంగమందిరంలో జయంత్యుత్సవం మొదలుపెట్టాలన్నారు. కన్నడ, సాంస్కృతిక శాఖ ఉప నిర్దేశకురాలు ఉత్తరాదేవి, ప్రముఖులు శశికళ, శివరాజ్, హొన్నప్ప, యల్లప్ప తదితరులు హాజరయ్యారు.

## సమస్యలు పరిష్కరించాలని నిరసన

**మాన్వి,న్యూస్‌టుడే:** కోనాపూరు పేట, పట్టణ సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు అధికారుల వద్ద మొరపెట్టుకున్నప్పటికీ పట్టించుకోవటం లేదని ఆర్‌టీఐ కార్యకర్త గురురాజ్ నాగలాపూర్ ఆరోపించారు. ఆయన స్థానిక పత్రికాభవనంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కోనాపూరు పేట ప్రాంతంలో అధికంగా రైస్‌మిల్లులు, క్వారీలు, కంకర, ఇసుక మైనింగ్ జరుగుతున్నాయన్నారు. ఇరుకుగా ఉన్న రహదారి పై భారీ వాహనాలు తిరగటం వల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, 100 పడకల ఆసుపత్రికి వెళ్లే రోగులు, రబ్బణకల్, మద్లాపూర్, చికల్‌పర్వి, ముస్టూరు తదితర గ్రామాలకు వెళ్లే వాహనదారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భారీ వాహనాల సంచారం కారణంగా విపరీతమైన దుమ్మూ, ధూళీ లేచి స్థానికులకు అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయన్నారు. ఐబీ నుంచి కోనాపూర్ పేట వరకు రోడ్డు పక్కన ఖాళీగా ఉన్న స్థలాన్ని పార్కు, వాకింగ్ ట్రాక్ నిర్మించి ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 12న అంబేడ్కర్ నగర్‌లో నిరవధిక నిరసన ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నరసింహ హెళ్వర్, వెంకటేశ్ యాదవ్, అనిల్‌గౌడ, వీరేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

## అధికారులపైనా లోకాయుక్త తడాఖా

### అందరిలో కదలిక తెచ్చిన తనిఖీలు

నగరపాలక సంస్థ కార్యాలయంలో లోకాయుక్త అధికారులు(పాత చిత్రం)

**రాయచూరు, న్యూస్‌టుడే:** లోకాయుక్త పర్యటన ముగియడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 2న అధికారుల బృందం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలను ప్రారంభించి.. ఏడో తేదీ వరకు కొనసాగించింది. ఈ ఆరు రోజులు ఉద్యోగులకు కంటిమీద కునుకు లేదని చెప్పొచ్చు. ఎప్పుడు వస్తారో తెలియక ఆందోళనకు గురయ్యారు. మామూలు రోజుల్లో అయితే చాలా మంది 10 గంటల వరకు కార్యాలయానికి రారు. లోకాయుక్త రాకతో ముందుగానే చేరుకుని, సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉన్నారు. గ్రామాల్లో ఉద్యోగమైనా జిల్లా, తాలూకా కేంద్రాల్లో నివాసం ఉంటారు. పనిచేసే కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉద్యోగులు ఉదయమే హడావుడిగా బయలుదేరారు. వివిధ పనులకు వచ్చే గ్రామాల ప్రజలకు సమయానికే ఉద్యోగులు కన్పించడంతో ఆశ్చర్యపోయారు. లోకాయుక్త పర్యటన ప్రభావమేనని తెలుసుకున్న సామాన్యులు హర్షం వెలిబుచ్చారు. నెలకోసారి లోకాయుక్త జిల్లాకు వస్తే ఎన్నో సమస్యలు తీరుతాయని పలువురు హాస్యమాడుకోవడం కన్పించింది. ఆరు మాసాల క్రితం ఉప లోకాయుక్త వీరప్ప విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే.

**మొత్తం 61 చోట్ల తనిఖీలు**

జిల్లాలో మొత్తం 61 చోట్ల తనిఖీలు చేపట్టారు. ప్రజల దరఖాస్తులను, కార్యాలయానికి సంబంధించిన దస్త్రాలను, ఉద్యోగుల హాజరు రిజిస్ట్రార్‌ను తనిఖీలు చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో మందుల గడువు తేదీని చూశారు. రైతు సహకార కేంద్రాల్లో పరిశీలించడం గమనార్హం. రాయచూరు నగర పాలక సంస్థలో పర్యటించిన సమయంలో అధికారులు, సిబ్బంది కలవరపాటుకు గురయ్యారు. అనేక లోపాలను గుర్తించిన లోకాయుక్త బృందం విభాగ అధికారులు పనితీరుపై బాహాటంగానే అసంతృప్తిని వ్యక్తం చేసింది. దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకపోవడంపై మందలించారు. బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో పాలక సంస్థ పనితీరుపై చర్చ తీవ్రంగా జరిగింది. ఉద్యోగుల్లో మార్పు రావాలని లోకాయుక్త కార్యదర్శి శ్రీనాథ్ ఆకాంక్షించారు. కార్యాలయంలో మరుగుదొడ్లను నిర్వహించడం లేదని, ప్రజలకు కలుషిత తాగునీటిని సరఫరా చేస్తున్నారని, అనధీకృత కట్టడాలను ఉపేక్షిస్తున్నారని అసహనాన్ని వ్యక్తం చేశారు. దర్యాప్తులో లోపాలు జరిగినట్లు రుజువయితే ఏ శాఖ అధికారిని వదలబోమని స్పష్టం చేశారు. ప్రతి కార్యాలయంలో లోకాయుక్త అధికారి, మొబైల్ నంబరును ప్రదర్శించాలని సూచనలు చేయటాన్ని అంతా స్వాగతిస్తున్నారు. మొత్తం మీద లోకాయుక్త జిల్లాకు రావడం అధికారులు, ఉద్యోగుల్లో మార్పునకు దోహదం చేస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది.

## నిన్న సంతోషం.. నేడు నిర్వేదం

హావేరి పర్యటన సందర్భంగా ఒకే వేదికపై సిద్ధరామయ్య - డీకే శివకుమార్- బసవరాజ బొమ్మై

**హావేరి, న్యూస్‌టుడే :** అత్యధిక సమయం కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించిన దేవరాజ అరసు రికార్డును బుధవారంతో సిద్ధరామయ్య అధిగమించారు. బుధవారంతో ఏడేళ్ల 240 రోజుల పాటు పాలన చేసిన సీఎంగా సిద్ధు నిలిచారు. ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతు ఉంటే వచ్చే ఎన్నికల వరకు తానే ముఖ్యమంత్రిగా నిలుస్తానని మైసూరులో ఆయన మంగళవారం ప్రకటించారు. ఒక రోజు గడిచాక.. బుధవారం ఆయన మాట తీరు మారింది. 'రాజకీయాల్లో ఉండాలంటే ప్రజా ఆశీస్సులు అత్యవసరం. ఇంకెన్ని రోజులు ఉంటామో తెలియదు. రాజకీయాలు, నా పాలన తృప్తి కలిగించాయి. ప్రజల ఆశీస్సులతోనే నేను ఇంత వరకు వచ్చాను' అని హావేరి కొళ్లి పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ఆయన వ్యాఖ్యానించారు.

## కర్ణాటక పబ్లిక్ పాఠశాల్లో విలీనమొద్దు

బైఠాయించిన తల్లిదండ్రులు, విద్యార్థులు

**రాయచూరు, న్యూస్‌టుడే:** తాలూకా దేవసూగూరులోని జనతా కాలనీ ప్రభుత్వ పాఠశాలను విలీనం చేయొద్దని 'ఏఐడీఎస్ఓ' ఒత్తిడి తెచ్చింది. తల్లిదండ్రులు, విద్యార్థులతో కలసి మంగళవారం రాత్రి బడి వెలుపుల ఆందోళనకు దిగారు. జిల్లా అధ్యక్షుడు హయ్యాళప్ప, కార్యదర్శి బసవరాజ్ ప్రసంగిస్తూ దేవసూగూరులో కర్ణాటక పబ్లిక్ పాఠశాలను స్థాపించి ఇందులోకి 70 మంది విద్యార్థులున్న జనతా కాలనీ బడిని, మరో మూడు పాఠశాలలను విలీనం చేసేందుకు విద్యాశాఖ సన్నద్ధమవుతోందని తెలిపారు. విలీనం చేస్తే దూరంగా ఉండే పబ్లిక్ స్కూలుకు పేద పిల్లలు వెళ్లలేక చదువుకు దూరమయ్యే ప్రమాదముందన్నారు. విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఒక విద్యార్థి ఉన్నా రద్దు చేయమని, వేరే బడిలో కలపబోమని ప్రకటించి..మరో వైపు దొడ్డి దారిలో మూసివేయటానికి అనుమతి ఇచ్చారని దుయ్యబట్టారు. గ్రామ ప్రముఖులు వీరేశ్, తిమ్మప్ప మాట్లాడుతూ తమ పిల్లలను పబ్లిక్ పాఠశాలకు వెళ్లమంటే అంగీకరించబోమని స్పష్టం చేశారు.

## అధికారులు తీరు మార్చుకోకపోతే ఊరుకోం

సూచనలు చేస్తున్న శ్రీనాథ్

**రాయచూరు, న్యూస్‌టుడే:** 'లోకాయుక్త బృందాల పరిశీలనలో అనేక శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు గుర్తింపు కార్డులను మెడలో వేసుకోవడం లేదు. గ్రూప్-డి సిబ్బంది డ్రెస్ కోడ్ నిబంధనను పాటించడం లేదు. కచేరి తలుపు వద్ద అధికారి పేరుతో ఉన్న నామఫలకాన్ని అమర్చలేదు. ఇలా అయితే కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎవరని తెలుస్తుందని' అని లోకాయుక్త కార్యదర్శి శ్రీనాథ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన బుధవారం జిల్లా పాలనాధికారి సభా భవనంలో వివిధ శాఖల ప్రగతిని సమీక్షిస్తూ మాట్లాడారు. స్థానిక లోకాయుక్త అధికారుల పేర్లు, చరవాణి సంఖ్యలను అన్ని శాఖల వద్ద ప్రదర్శించాలని ఆదేశాన్ని వెలువరించినా చాలా శాఖలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకాయుక్త సూచనలు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా స్థాయి అధికారులకు సూచించారు. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు మాత్రమే లోకాయుక్త పరిమితం కాదని చెబుతూ పాలనా వ్యవస్థను మెరుగుపరచడం తమ పరిధిలో ఉంటుందని తెలిపారు. జనవరి 2 నుంచి 7 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ లోపాలపై నివేదికను జిల్లా పాలనాధికారికి అందజేస్తామని వెల్లడించారు. దర్యాప్తులో దోషులని తేలిన అధికారులు, సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. జిల్లా పాలనాధికారి నీతిశ్ మాట్లాడుతూ లోకాయుక్త పర్యటన ఇది ఆరంభమేనన్నారు. అందుకున్న నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. లోకాయుక్త రిజిస్ట్రార్ ఎ.వి.పాటిల్, ఎస్పీ సతీష్, డీవైఎస్పీ రవి పురుషోత్తం, రాయచూరు ఎస్పీ అరుణాంక్ష గిరి, జిల్లా అదనపు పాలనాధికారి శివానంద, నగర పాలక సంస్థ కమిషనర్ జుబిన్ మహోపాత్ర వేదిక మీద ఆసీనులయ్యారు.

## అయ్యో పాపం..

### కారులోనే కాలిపోయారు

**కార్వార, న్యూస్‌టుడే :** హొన్నావర తాలూకా సూళెముర్కి క్రాస్ వద్ద బుధవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కారులో ఉన్న ఇద్దరు పూర్తిగా కాలిపోయారు. కారు నంబరు ప్లేటు, లోపల ఉన్న పత్రాలు కూడా కాలిపోవడంతో వివరాలు తెలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని హొన్నావర ఠాణా పోలీసులు తెలిపారు. మృతులు సిద్ధాపురకు చెందిన వారని అనుమానిస్తున్నారు. వేగంగా వెళ్తూ రహదారి పక్కన చెట్టును ఢీకొట్టి, కందకంలోకి పడిన సమయంలో మంటలు చెలరేగాయని ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అంచనాకు వచ్చారు.

## రాజధానిలో బాంబు బెదిరింపులు

**బెంగళూరు (జేపీనగర), న్యూస్‌టుడే :** బెంగళూరు లాల్‌బాగ్ రోడ్డులోని పాస్‌పోర్టు కార్యాలయం, మరో పాఠశాలకు, బాగలకోటె జిల్లా న్యాయస్థానంలో బాంబులు పెట్టామని బెదిరింపులు వచ్చాయి. మహ్మద్ ఇక్బాల్ అనే వ్యక్తి నుంచి ఈ-మెయిల్స్ వచ్చాయని గుర్తించారు. అన్ని చోట్లా సోదాలు నిర్వహించి, అవి ఉత్తుత్తి బెదిరింపులుగా తేల్చారు. ఆయా ఠాణాల పోలీసులు కేసులు నమోదు చేసుకుని, సైబర్ క్రైమ్ నిపుణుల సహకారంతో దర్యాప్తు చేపట్టారు.

## మూడేళ్లలో 45 వేల ఫిర్యాదులు

వివరాలు తెలుపుతున్న లోకాయుక్త కార్యదర్శి శ్రీనాథ్

**రాయచూరు, న్యూస్‌టుడే:** 'గత మూడేళ్లలో (2022 నుంచి 2025 వరకు) 45 వేల ఫిర్యాదులు అందాయి. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించినవి అధికంగా ఉన్నాయి. మొత్తం 25 వేల ఫిర్యాదులను పరిష్కరించామని' లోకాయుక్త కార్యదర్శి శ్రీనాథ్ వెల్లడించారు. ఆయన బుధవారం అధికారులతో సమావేశం ముగిసిన తర్వాత పాత్రికేయులతో మాట్లాడారు. లోకాయుక్త బృందాలు కలబురగి, రాయచూరు, యాదగిరి, బీదర్ జిల్లాల్లో సర్కారు కచేరీలు, ఆసుపత్రులు, వసతి నిలయాల్లో జనవరి 2 నుంచి 7వరకు 61 చోట్ల చేపట్టిన ఆకస్మిక పర్యటనల్లో అనేక లోపాలు కన్పించాయని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని అదృష్టంగా భావిస్తారని, కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటానికి అలవాటు పడటం, కొన్ని సందర్భాల్లో అరెస్టు వారెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడటం శోచనీయమన్నారు. జిల్లాలో 56 చెరువులను ఆక్రమణకు గురి కాకుండా రక్షించామని అధికారులు తెలిపారని, మరో 319 చెరువుల రక్షణపై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖకు సూచించినట్లు తెలిపారు. వీధి శునకాల బెడదను అరికట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేసి, నివేదిక ఇవ్వాలని నగరపాలక సంస్థ, సిటీ, టౌన్ మున్సిపాలిటీలు, పట్టణ పంచాయతీలను కోరినట్లు వెల్లడించారు. బీదర్ జిల్లా హుమ్నాబాద్ తనిఖీ కేంద్రం వద్ద కొందరు ఆర్టీవో అధికారులు, సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై కేసు నమోదు చేశానని, రాయచూరు జిల్లాలో కూడా అలా జరుగుతుందేమో నిఘా పెట్టాలని జిల్లా లోకాయుక్తకు సూచనలు చేసినట్లు వెల్లడించారు.

## మెరుపు బాటలో ఎరుపు మెట్రో!

■ కొత్త వ్యవస్థకు ప్రణాళిక సిద్ధం

**బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే :** నగరంలో సంచార రద్దీ నియంత్రణ కోసం చేపట్టిన 'నమ్మ మెట్రో' మార్గంలోని మూడో దశ పనులు కీలకంగా మారనున్నాయి. నగరంలో ఇప్పటికే గులాబీ, పసుపు పచ్చ, నీలి మార్గాలు పూర్తి చేయగా.. తాజా ప్రణాళికలో 'ఎరుపు రంగు మార్గం' దాల్చనుంది. హెబ్బాళ- సర్జాపుర మధ్య 36.59 కిలోమీటర్ల మెట్రో మార్గ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడానికి మార్గం సుగమమైంది. ప్రత్యేక నిపుణుల సమితి సంబంధిత నివేదికను కేంద్ర నగరాభివృద్ధి శాఖ పరిశీలనకు పంపించిందని, ఏ క్షణమైనా దానికి ఆమోదం లభిస్తుందని బీఎంఆర్‌సీఎల్ అధికారులు వెల్లడించారు. ఆపై.. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. అత్యంత సంచార రద్దీ ఉండే ప్రాంతాల మీదుగా ఈ ఎరుపు వాహనం మెరుపు మెరిపించనుంది. పథకం పూర్తిగా అమలు చేస్తే ట్రాఫిక్ ఇక్కట్లు అదుపులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకంలోని 36.59 కిలోమీటర్ల పొడవు మార్గంలో 22.14 కిలోమీటర్ల ఉపరితలవంతెన నిర్మిస్తారు. మరో 14.45 కిలోమీటర్ల సొరంగాన్ని సిద్ధం చేస్తారు. ఉపరితల మార్గంలో 17, సొరంగంలో 11 ప్రయాణ ప్రాంగణాలు నిర్మిస్తారు. పనుల కోసం ప్రతి కిలోమీటరుకూ రూ.776.3 కోట్లు వ్యయం చేస్తారు. మొత్తం రూ.28405 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించారు. హెబ్బాళ, ,పశువైద్య విద్యాలయం, కోరమంగల మూడో బ్లాక్, కె.ఆర్.కూడలి, సర్జాపుర వద్ద ఇంటర్‌ఛేంజ్ ప్రాంగణాలు నిర్మిస్తారు. సంచార రద్దీ కనిపించే కోరమంగల, జక్కసంద్ర, బెళ్లందూరు, ఇబ్బలూరు, కైకొండనహళ్లి, దొడ్డ కన్నెల్లి, డాక్టర్ అంబేడ్కర్‌నగర, కార్మలం, కూడతి గేట్, ముత్తా నల్లూరు, దొమ్మసంద్ర, సోంపుర, కాడు అగ్రహార, డెయిరీ కూడలి, శాంతినగర, టౌన్‌హాల్, కె.ఆర్.కూడలి, బసవేశ్వర కూడలి, గోల్ఫ్ కోర్టు, ప్యాలెస్ గుట్టహళ్లి, మేఖ్రీ కూడలి మీదుగా హెబ్బాళ వరకు ఈ 'ఎరుపు' వాహనం పరుగులు తీస్తుంది. రానున్న నాలుగేళ్లలో పనులు పూర్తి చేసి.. 2031 నాటికి రైలును పట్టాలెక్కిస్తారు.


హెబ్బాళ కూడలిలో నాజూకు రైలు రూపురేఖల ఊహాచిత్రం

ఎరుపు మెట్రో రైలు నమూనా

మెట్రో బోగీ లోపల ఆసనాలు

## 18న పుస్తక సంత

వివరాలు వెల్లడిస్తున్న మారుతి బడిగేరా

**రాయచూరు, న్యూస్‌టుడే:** ఈ నెల 18న రంగమందిరం ఆవరణలో పుస్తక సంత ప్రదర్శన ఏర్పాటు చేశామని కళా సంకుల సంస్థ కార్యదర్శి మారుతి బడిగేరా వెల్లడించారు. ఆయన బుధవారం పత్రికా భవన్‌లో అమరేగౌడ, మౌనేశ్, సంతోషితో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రదర్శనలో పుస్తకాలను ఉంచాలనుకనే ఔత్సాహికులు ఈ నెల 15లోపు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ఇప్పటికే వివరాలను అందజేశారని తెలిపారు. కార్యక్రమాన్ని మహర్షి వాల్మీకి విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య శివానంద ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా వీరహనుమాన్, బాబు బండారిగల్, చిదానంద సాలి, ఈరణ్ణ బెంగాలి, అయ్యప్పయ్య హుడా, జాన్ వెస్లీ, వెంకటేశ్ బేవిన బెంచి హాజరవుతారని వివరించారు.

## విపణి నిండా నోరూరించే చెరకు!

కేఆర్ మార్కెట్‌కు వచ్చిన చెరకుగడలు

**బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే :** మకర సంక్రాంతి వేడుకలకు ఇంకో వారం సమయం ఉండగానే బెంగళూరు వీధులను సంప్రదాయ సరకులు ముంచెత్తుతున్నాయి. అనపకాయలు, పూలు, చెరకు గడల విక్రయాలు ఊపందుకున్నాయి. నగరంలోని కేఆర్ మార్కెట్‌కు చెరకు గడలు లారీల కొద్దీ తరలించుకొస్తున్నారు. మండ్య, రామనగర, పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచి బుధవారం పాతికకు పైగా లోడుల చెరకు వచ్చింది. పండగ సమయానికి మరో వెయ్యికి పైగా లోడుల చెరకు నగరానికి వస్తుందని వ్యాపార సంఘాల ప్రతినిధులు తెలిపారు. ఈ మార్కెట్ నుంచే నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇతర మార్కెట్లకు చెరకు తరలి వెళుతుంది. చెరకు రసం స్టాళ్లకు కూడా ఇక్కడి మార్కెట్ నుంచే వీటిని సరఫరా చేస్తున్నారు. బెల్లం, తీపి, రసం.. తదితర రకాల చెరకు ఇక్కడి మార్కెట్‌లో లభిస్తోంది.

## బాల్య వివాహాలు వద్దని హితవు

గోడపత్రికను విడుదల చేసిన వైద్యాధికారి

**రాయచూరు, న్యూస్‌టుడే:** ఆడపిల్లల ఆరోగ్యం, చదువుపై ప్రభావాన్ని చూపించే బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని కల్మల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రమేశ్ తల్లిదండ్రులకు హితవు పలికారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కల్మల మెట్రిక్ వసతి నిలయంలో విద్యార్థినులకు బాల్య వివాహాల వల్ల కల్గే అనర్థాలు, పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షత వహించిన రమేశ్ మాట్లాడుతూ బాలికలు గర్భందాలిస్తే గర్భస్రావం, శిశువు మరణించడం, తొమ్మిది నెలలకు ముందే బిడ్డ పుట్టే ప్రమాదముందని వివరించారు. ప్రధానోపాధ్యాయిని చిత్రాబాయి మాట్లాడుతూ బాల్యంలో పెళ్లిళ్లు చేస్తే ఆరోగ్య, ఆర్థిక, సామాజిక సమస్యలు తలెత్తొచ్చన్నారు. బాల్య వివాహాలు చేసినట్లు రుజువైతే జైలు శిక్ష, జరిమానా విధిస్తారని వెల్లడించారు. జిల్లా ఆరోగ్య శిక్షణాధికారి ఈశ్వర్, ఉప శిక్షణాధికారి బసయ్య, వార్డెన్ రంగనాథ్‌తో కలిసి ఆరోగ్య సంరక్షణ గోడపత్రికను ఆవిష్కరించారు.

## వాత్సల్య నివాసం మంజూరు

శంకుస్థాపన చేస్తున్న ధర్మస్థల సంస్థ ప్రతినిధులు

**సిరివార,(మాన్వి):** పట్టణంలోని విజయనగర్ కాలనీ నివాసి బసమ్మకు శ్రీక్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి యోజన వాత్సల్య యోజన కింద ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేశారు. స్థలం ఉండీ ఇల్లునిర్మించుకునే స్థోమతలేని వారి కోసం ధర్మస్థల సంస్థ ఈ యోజనను ప్రారంభించినట్లు జిల్లా యోజనాధికారి రాఘవేంద్ర పేర్కొన్నారు. ఈ క్రమంలో బసమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సమకూర్చినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారు బసమ్మ, జిల్లా జనజాగృతి సమితి కోశాధికారి అయ్యనగౌడ ఐరెడ్డి, తాలూకా యోజనాధికారి చంద్రహాస్, సభ్యుడు జ్ఞానమిత్ర, సమన్వయాధికారి యశోధ, వలయ ఇన్‌ఛార్జి వనిత, లక్ష్మి, గీత, అంబిక, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.

## ఇరుగు పొరుగు రగడలో

### చిన్నారి ఊపిరి తీశారు

**బెంగళూరు (మారతహళ్లి), న్యూస్‌టుడే :** ఇరుగు పొరుగుల వారి గొడవలకు షాజహాన్ కతూన్ (6) అనే బాలిక హత్యకు గురైంది. నల్లూరహళ్లిలో కోల్‌కతాకు చెందిన షాజహాన్ కతూన్ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. ఆమె తల్లితో చుట్టుపక్కల నివాసితులు కొద్ది రోజుల కిందట గొడవ పడ్డారు. వారిలో ఒక వ్యక్తి చిన్నారిని అపహరించి, గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి, దాన్ని సమీపంలో ఉన్న మురుగు కాలువలోకి విసిరివేశాడు. బుధవారం ఆ మృతదేహాన్ని గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని వైట్‌ఫీల్డ్ డీసీపీ సైదులు అడావత్ తెలిపారు. బాలికపై లైంగిక దౌర్జన్యం జరిగిన ఆనవాళ్లు లేవని, గొంతుకు వైరుతో బిగించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నామని చెప్పారు. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ భవన నిర్మాణ కార్మికులు కాగా, హంతకుడు కూడా కార్మికుడేనని వైట్‌ఫీల్డ్ ఠాణా పోలీసులు అనుమానిస్తున్నారు.

## రాజధానిలో సందళ్ల సంక్రాంతి కళ!

### సంబరాలకు తెలుగు విజ్ఞాన సమితి సమాయత్తం

**బెంగళూరు (సాంస్కృతికం), న్యూస్‌టుడే:** వణికిస్తున్న చలి, కాచుకోవడానికి భోగి మంటలు, తెలుగు లోగిళ్లలో పేడ కళ్లాపులు, బాలామణులు ఓణీలను బిగించి ముంగిళ్ల ముందు రంగవల్లుల పోటీలు..అభ్యంగన స్నానాలు, బసవన్నల మెడల్లో చిరుగంటల సవ్వడులు, పెరట్లో పంటల రాసులు..కొత్త అల్లుళ్ల రాకలు, మురిసిపోయే అత్తమామలు..గుమ్మాలకు బంతిపూల తోరణాలు..కీర్తనలతో తిరుగాడే హరిదాసులు..పేరంటాలు, ముచ్చట్లు, గొబ్బెమ్మలతో ఆటపాటలు..కడుపారా ఆరగించే పిండి వంటలు..వీటన్నింటి సమాహారమే తెలుగువారి సంక్రాంతి మహా పర్వదినం. పెరిగిన నగరీకరణలో ఈ వెలుగు జిలుగులు..సంబరాలు రానురాను తగ్గుతున్నాయి. మళ్లీ ఈ సంబరాలకు పునర్వైభవం తెచ్చే ప్రయత్నాల్లో ప్రవాసాంధ్ర సంస్థలు అపూర్వ కృషి చేస్తున్నాయి. అలాంటి తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, పర్వదినాలు, భాషా సాహిత్యాల పరిరక్షణకు ఏడు దశాబ్దాలుగా శ్రమిస్తూ వస్తోంది ప్రముఖ తెలుగు సంస్థ తెలుగువిజ్ఞాన సమితి. ఈ నెల 11న వయ్యాలి కావల్‌లోగల తెలుగు విజ్ఞాన సమితిలో శ్రీకృష్ణదేవరాయ కళా మంటపంలో నగరంలోని ప్రవాస తెలుగు వారి సమక్షంలో భారీ ఎత్తున రూ.లక్ష విలువ చేసే బహుమానాలతో ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈసారి సంబరాలపై టి.వి.ఎస్. అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు మాట్లాడుతూ ఉదయం గోపూజ అనంతరం మహిళలు యువతులు బాలికలకు రంగవల్లుల పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆహూతులతో కోలాటం, డూడూ బసవన్న, హరిదాస కీర్తనలు, చిన్నారులకు భోగిపళ్లు పోయడం, అనంతరం బాలలకు విచిత్ర వేషధారణ పోటీలుంటాయన్నారు. అనంతరం శ్రీపద్మావతి కళానికేతన్ విద్యార్థినులు నృత్య కార్యక్రమాలతో అలరించనున్నారని చెప్పారు. వేడుకలకు ముఖ్య అతిథులుగా కర్ణాటక రాష్ట్ర కన్నడ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి, చలన చిత్ర నటి డాక్టర్ జయమాల హాజరై విజేతలకు బహుమానం వితరణ చేయనున్నారన్నారు. సుప్రసిద్ధ రంగస్థల కళాకారిణి మాలతీ సుధీర్‌కు సంక్రాంతి సాంస్కృతిక పురస్కారం.. ప్రముఖ ద్విభాషా సాహితీవేత్త రోహిణి సత్యకు సంక్రాంతి సాహిత్య పురస్కారం, అందజేయనున్నట్లు చెప్పారు. ఈ పురస్కారంతోపాటు రూ.10,116 నగదు బహుమతి ప్రదానం చేస్తారు. గౌరవ అతిథిగా విచ్చేస్తున్న స్వర్ణోత్సవ రచయిత్రి డాక్టర్ చిల్లర భవానీదేవికి గౌరవ సన్మానం చేయనున్నట్లు రాధాకృష్ణరాజు తెలిపారు. ఈ కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులేనన్నారు.


రోహిణి సత్య
మాలతీ సుధీర్
జయమాల
డాక్టర్ రాధాకృష్ణరాజు
డాక్టర్ భవానీదేవి

## సామాజిక మాధ్యమాలు

### హ్యాక్ అయ్యాయని ఫిర్యాదు

**బెంగళూరు (జయనగర), న్యూస్‌టుడే :** తన సామాజిక మాధ్యమాలు హ్యాక్ అయ్యాయని జయనగర ఎమ్మెల్యే సీకే రామమూర్తి తెలిపారు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి నిందితులు అశ్లీల చిత్రాలు పంపిస్తూ, నగదు పంపాలని ఒత్తిడి తెస్తున్నారని గుర్తించారు. ఎమ్మెల్యేనే తమకు సందేశాలు పంపిస్తున్నారని కొందరు యువతులు ఆయనను సంప్రదించగా, అవి హ్యాకర్ల బారిన పడ్డాయని ఆయన గుర్తించి సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

## ప్రేమించిన యువతి కాదందని..

**కార్వార, న్యూస్‌టుడే :** ప్రేమించిన యువతి వివాహానికి అంగీకరించలేదన్న బాధతో అంకోలా తాలూకా అస్లగద్దె గ్రామవాసి పవన్ భట్ (24) అనే అర్చకుడు మంగళవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

## విరిగిపోయిన హిప్పరగి గేటు

దిగువకు వృథాగా వెళ్తున్న నీరు

**బాగలకోటె, న్యూస్‌టుడే :** బెళగావి, బాగలకోటె జిల్లాకు జీవనాడిగా భావించే హిప్పరగి బ్యారేజ్‌లో 22వ క్రస్ట్ గేటు విరిగిపోయింది. గేటు లేకపోవడంతో భారీ పరిమాణంలో నీరు దిగువకు ప్రవహిస్తోంది. బ్యారేజ్ నుంచి నీరు ఆలమట్టి ఆనకట్టలోకి కృష్ణానది ద్వారా వేగంగా ప్రవహిస్తోంది. అథణి తాలూకా సవది గ్రామం వద్ద కృష్ణా నదికి అడ్డుగా కట్టిన ఆనకట్ట గేటు పాడైందని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోకపోవడంతో సమస్య తీవ్రమైంది. బ్యారేజ్‌లో నీటి మట్టం తగ్గితే వేసవిలో సాగుకు ఇబ్బంది అవుతుందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, గోవా నుంచి కార్మికులను తీసుకువచ్చి మరమ్మతులు చేయించే ప్రక్రియతోపాటు కొత్త గేటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు నాగరాజ్, ప్రవీణ్ హుణసికట్టి తెలిపారు.

(c) eenadu

# ఈనాడు ఒడిశా

గురువారం జనవరి 8, 2026



## ఆసుపత్రుల్లో మందుల కొరత ఉండకూడదు

● సీఎం మోహన్

వైద్యాధికారులతో సీఎం మోహన్ సమీక్ష. చిత్రంలో మంత్రి మహాలింగ, ప్రధాన కార్యదర్శి అనూగార్గ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో గల 'నిరామయ' కేంద్రాల్లో మందులు పుష్కలంగా ఉంచాలని, కొరత రానీయకుండా చూడాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్‌మాఝి ఆదేశించారు. మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో ఆరోగ్యశాఖకు సంబంధించి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ముఖేష్ మహాలింగ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనూగార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ పాము, కుక్క కాట్లకు సంబంధించిన ఇంజెక్షన్లు అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలన్నారు. ప్రసూతి సేవలకు ప్రాధాన్యమివ్వాలని, ప్రసూతి వార్డులు అన్నివేళలా శుభ్రంగా ఉంచాలన్నారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలని, జిల్లాల వైద్యాధికారులు(సీడీఎంఓలు) తరచూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) సందర్శించి పరిస్థితి సమీక్షించాలని, ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలని ఆదేశించారు. ఆయుష్మాన్ భారత సేవలు సక్రమంగా అమలయ్యేలా పర్యవేక్షించాలన్నారు.

### లోక్‌భవన్‌లో వెంకయ్యనాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం రాత్రి భువనేశ్వర్ వచ్చారు. లోక్‌భవన్‌కు చేరుకున్న ఆయనను గవర్నరు కంభంపాటి హరిబాబు స్వాగతించారు. రాత్రి ఇక్కడే వెంకయ్య విడిది చేశారు. – న్యూస్‌టుడే, భువనేశ్వర్

## పవిత్రం, పునీతం... పాహెలిభోగొ

గోపాలపూర్, న్యూస్‌టుడే

పవిత్రం, పునీతం పాహెలిభోగొ. దీన్ని ఆరగించే వారిదే మహాభాగ్యమంటారు భక్తులు. భోజన ప్రియునిగా వినుతికెక్కిన జగన్నాథునికిది ధనుర్మాసంలో ఉదయం వేళలో నిత్యం నైవేద్యమవుతుంది. ఈ ప్రసాదం కోసం భక్తులంతా వేచి చూస్తారు.

### స్వామికి ప్రీతికరం

పూరీ జగన్నాథునికి 'ఒబొడా' (మహాప్రసాదం)తో పాటు ఇతర పిండివంటకాలు అర్పణ చేస్తున్న సంగతి తెలిసిందే. పర్వదినాల్లో స్వామికి 56 రకాల వంటకాలు నైవేద్యమవుతాయి. ధనుర్మాసంలో ప్రత్యేకమైనది 'పొహెలి భోగొ'. కేవలం నెల రోజులు (ధనుసు సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు) ఈ నైవేద్యం అర్పణవుతుంది. పురుషోత్తమునికిది అత్యంత ప్రీతికరమైనదిగా చరిత్ర పరిశోధకుడు పండిత సూర్యనారాయణ రథశర్మ బుధవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. ధనుర్మాసంలో స్వామికి ప్రత్యేక సేవలూ ఉంటాయన్నారు. ప్రతీది మానవాళికి మంగళదాయకమని, అనుసరించే వారికి శుభాలు చేకూరుతాయన్నారు.

### పోషకాలు పుష్కలం

'పొహెలి భోగొ' వంటకాలన్నీ రుచికరమైనవి. వీటిలో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆరగిస్తే త్వరగా అరుగుతాయి. తీపి కిచిడీ (పులావ్), పరమాన్నం, అన్నం, పప్పు, కూరగాయల పులుసు, పప్పు, ఆకుకూర, అరటికాయ వేపుడు, ఇగురు కూర తదితర 12 రకాల వంటకాలు స్వామి సన్నిధిలో నైవేద్యమవుతాయి. సువార్ సేవాయత్‌లు శుచి, శుభ్రతగా ఇవి తయారు చేస్తారు.

శ్రీక్షేత్రం ఉత్తర ద్వారం ఆవరణలో పాహెలిభోగొ ప్రసాదాలు

భోజన ప్రియుడీ జగన్నాథుడు

### భక్తులు వేచి చూస్తారు

ఉదయం 7.30 గంటల సరికల్లా 'పొహెలిభోగొ' ఆనందబజారుకు చేరుకుంటుంది. దీని కోసం భక్తులంతా వేచి చూస్తారు. రాష్ట్రంలోని ఇతర జగన్నాథ, శ్రీమన్నారాయణ, రాధా రమణుల ఆలయాల్లోనూ ధనుర్మాసంలో పొహెలిభోగొ దేవేరులకు నైవేద్యం చేస్తారు. పూరీ స్వామి ప్రసాదం మహత్తరమైనది కాగా ఈనెలలో ఒక్కరోజైనా పూరీ సందర్శించి ప్రసాదం ఆరగించాలని భక్తులు ఉవ్విళ్లూరుతారు.

### మఠాలు, ఆశ్రమాలన్నీ కళకళ

పూరీలో మఠాలు, ఆశ్రమాలు పెద్దసంఖ్యలో ఉన్న సంగతి తెలిసిందే. ఇవి శ్రీక్షేత్రంతో నిత్య సంబంధాలు కలిగున్నాయి. మఠాల్లో ఈ నెల రోజులు జగన్నాథాష్టక పారాయణ, కీర్తనల ఆలాపన, ప్రవచనాది కార్యక్రమాలు, తిరువీధి వేడుకలు జరుగుతాయి. పొహెలి భోగొ వంటకాలు నైవేద్యం చేసి భక్తులకు పంచిపెడతారు. జగన్నాథుని నిలయమైన పూరీ వైకుంఠం కాగా సమర్పితభావంతో భక్తులు ఈ నెలలో స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం ఆరగిస్తే ఇబ్బందులు తొలగుతాయని పండిత రథశర్మ చెప్పారు.

### మంగళ హారతితో పాకశాల సిద్ధం

ధనుర్మాసంలో రాత్రి 2 గంటలకు శ్రీక్షేత్రం తలుపులు తెరుస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో పూజాపండా సేవాయత్‌లు మంగళహారతి సేవ చేపట్టిన తర్వాత స్వామివారి పాకశాలను తెరుస్తారు. మహాలక్ష్మి, జగన్నాథులను ఇక్కడ స్మరించి, దీపాలు వెలిగించి సువార్ సేవాయత్‌లు పొయ్యిలు వెలిగిస్తారు. ఉదయం 6 గంటల్లోగా 'పొహెలిభోగొ' వంటకాలన్నీ సిద్ధం చేస్తారు. మహాసువార్ సేవాయత్‌లు ముక్కులకు వస్త్రాలు కప్పుకుని ఆహార సామగ్రిని గర్భగుడికి తీసుకెళతారు. 6.30 గంటల సరికల్లా వంటకాలు పురుషోత్తమునికి పూజాపండా సేవాయత్‌లు నైవేద్యం చేస్తారు.

## వ్యవసాయోత్పత్తుల్లో ఇంకా రాణించాలి

డాక్టర్ మంగీలాల్‌కు జ్ఞాపిక అందజేస్తున్న అరవిందపాఢి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: వ్యవసాయోత్పత్తుల్లో భారత్ ముందంజలో ఉన్నా, ఇంకా రాణించాల్సి ఉందని, లాభసాటి పంటలకు సంబంధించి పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాల్సి ఉందని కేంద్ర వ్యవసాయ పరిశోధనా పరిషత్ డైరెక్టర్ జనరల్ డా. మంగీలాల్ జాట్ పేర్కొన్నారు. భువనేశ్వర్‌లోని కృషి భవన్‌లో వ్యవసాయ శాస్త్రవేత్తల రెండు రోజుల సదస్సు బుధవారం ముగిసింది. కార్యక్రమంలో మంగీలాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. 'వికసిత్ భారత్-2047'లో వ్యవసాయ రంగం కీలకం కాగా కేంద్రం ఈ దిశగా లాభసాటి పంటలు, అధికోత్పత్తులకు ప్రాధాన్యమిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అన్నిచోట్లా పరిశోధనలు ఊపందుకున్నాయని, సమీప భవిష్యత్‌లో రైతులకు మేలు చేకూరుతుందన్నారు. ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఓయూఏటీ) నిపుణులు ఒడిశా అన్నదాతల ప్రయోజనాలు ధ్యేయంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అరవిందపాఢి అధ్యక్షతన జరిగిన సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వ్యవసాయ పరిశోధనా కేంద్రాల అధికారులు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగీలాల్‌కు అరవిందపాఢి సత్కరించారు. వ్యవసాయ సంచిక ఆవిష్కరించారు.

## 14 వరకు నవోదయ స్కూలు మూసివేత

భువనేశ్వర్, రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: ఖుర్దా జిల్లా కేంద్రానికి చేరువలోని గురుజంగ జవహర్ నవోదయ స్కూల్‌లో పచ్చకామెర్లు బాధితుల సంఖ్య పెరిగింది. వైద్యపరీక్షలు జరిగిన తర్వాత 81 మంది బాలబాలికల్లో వ్యాధి లక్షణాలు కనిపించాయి. ఈ నేపథ్యంలో బుధవారం దిల్లీ నుంచి నలుగురు సభ్యులతో కూడిన వైద్యుల బృందం స్కూలుకు వచ్చి పరిస్థితి సమీక్షించింది. తర్వాత ప్రిన్సిపల్‌తో సభ్యులు చర్చించారు. ఈ నెల 14 వరకు స్కూలు మూసేసి పిల్లల్ని వారి ఇళ్లకు పంపించాలని నిర్ణయించారు. ఈ స్కూలుకు సరఫరా అవుతున్న తాగునీరు కలుషితమైందా? అన్న కోణంలో నిపుణులు పరిశీలిస్తున్నారు. బాలబాలికలందరికీ చికిత్స జరిగినందున వారు పూర్తిగా కోలుకునే వరకు స్కూలు మూసివేయాలని నిర్ణయించారు.

## మండీల్లో అయోమయ పరిస్థితి

● ధాన్యం బస్తాలతో రైతన్నల జాగరణ

సంబల్‌పూర్ పరిధిలోని కుచిండ మండీ ఆవరణలో ధాన్యం బస్తాలతో రైతులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మిల్లర్లతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. 19 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు బుధవారం నుంచి జరుగుతున్నాయని, మండీల్లో ఇబ్బందులు లేవని ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కృష్ణచంద్ర పాత్ర్ భువనేశ్వర్‌లో విలేకర్లకు చెప్పారు. క్షేత్రస్థాయి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు ససేమిరా అనడంతో బుధవారం వరకు అన్నదాతలు ధాన్యం బస్తాలను మండీల వద్దకు తెచ్చి కాపలా కాస్తూ జాగరణ చేస్తున్నారు.

***నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు..***

భువనేశ్వర్, న్యూస్‌టుడే: పక్షం రోజుల్లోగా డిమాండ్లు పరిష్కరిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో గురువారం(8న) నుంచి ధాన్యం కొనుగోళ్లు పునఃప్రారంభిస్తామని రాష్ట్ర మిల్లర్స్ సంఘం కార్యదర్శి లక్ష్మీనారాయణ దాస్ బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌లో విలేకర్ల సమావేశంలో చెప్పారు. రైతులు ఇబ్బందులకు గురి కారాదన్న సదాశయంతో ఆందోళన వీడినట్లు తెలిపారు.

## క్రీడా వికాసమే సీఎం ట్రోఫీ ప్రధాన లక్ష్యం

● మంత్రి సూర్యవంశీ

మాట్లాడుతున్న మంత్రి సూర్యవంశీ. చిత్రంలో ఎమ్మెల్యే బాబు సింగ్, క్రీడా శాఖ అధికారులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రీడల వికాసమే సీఎం ట్రోఫీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ అన్నారు. సీఎం ట్రోఫీ సీజన్-2 పోటీలకు సర్వం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్‌లోని కళింగ మైదానంలో మంగళవారం రాష్ట్ర క్రీడాశాఖ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొన్న మంత్రి సూర్యవంశీ మాట్లాడుతూ ఈ ఏడాది ఫుట్‌బాల్‌తోపాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి బాలబాలికల ప్రతిభాన్వేషణ చేసి ఉత్తమ బాలలను ఎంపిక చేసి వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్ది పోటీలు నిర్వహిస్తామన్నారు. అండర్-14, 15, 16 విభాగాల్లో వారికి పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎంపిక చేసిన వారికి జిల్లా, జోనల్‌స్థాయిలో పోటీలు నిర్వహించి తరువాత రాష్ట్రస్థాయిలో పాల్గొనే అవకాశం కల్పిస్తామన్నారు. సీఎం ట్రోఫీ పోటీలకు ఆయా జిల్లాల్లో బాలలు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన 500 జట్ల తరఫున 32 వేల మందికిపైగా క్రీడాకారులు ఆయా అంశాల్లో పోటీపడనున్నట్లు మంత్రి సూర్యవంశీ తెలిపారు. రెండువిడతల వారీగా పోటీలు నిర్వహిస్తామని, ఇందుకు క్రీడా శాఖ అన్ని సౌకర్యాలు సమకూర్చనుందని ఆయన చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే బాబు సింగ్, క్రీడాశాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, సంచాలకుడు విజయ్ ఎద్దుల, అదనపు కార్యదర్శి బిజయ కుమార్ స్వయిన్ తదితరులు పాల్గొన్నారు.

## బైపాస్ రహదారుల నిర్మాణానికి రూ.111 కోట్లు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: భువనేశ్వర్ ఎంపీ అపరాజిత షడంగి బుధవారం దిల్లీలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తన పార్లమెంటు నియోజకవర్గంలోని బెగునియా-సున్నాఖెలా, ఖుర్దా-నయాగఢ్, బిఘుమారి ప్రాంతాల్లో బైపాస్ రోడ్ల నిర్మాణాలపై చర్చలు జరిపారు. అంగీకారం తెలిపిన కేంద్రమంత్రి ఈ పనులకు రూ.111 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని అపరాజిత సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. ఈ మూడు బైపాస్‌ల నిర్మాణాలతో ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు.

## జి.ఉదయగిరి @ 3 డిగ్రీలు

● వణికిస్తున్న చలిగాలులు... కురుస్తున్న మంచు

గోపాలపూర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోందని, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయని గోపాల్‌పూర్ వాతావరణ అధ్యయన కేంద్రం(ఐఎండీ) అధికారి కె.ఎస్.మూర్తి బుధవారం 'న్యూస్‌టుడే'కు చెప్పారు. కొంధమాల్ జిల్లా జి.ఉదయగిరిలో అత్యల్ప ఉష్ణోగ్రత 3 డిగ్రీలుగా నమోదుకాగా, జిల్లాకేంద్రం ఫుల్బాణిలో 5, రవుర్కెలాలో 5.1, ఝార్సుగుడ, సుందర్‌గఢ్‌లలో 5.4 డిగ్రీలుగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 23 కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు లోపుగా, 38 కేంద్రాల్లో 12 లోపుగా ఉన్నాయన్నారు. ఉత్తరకోస్తా, దక్షిణ, తూర్పు జిల్లాల్లో మంచు కురుస్తోందని, ఈ పరిస్థితి మరో అయిదు రోజుల వరకు కొనసాగుతుందన్న అంచనా ఉందన్నారు. గురువారం(8న) ఖుర్దా, పూరీ, నయాగఢ్, గజపతి, గంజాం, భద్రక్, ఢెంకనాల్, బౌద్ధ్, కొరాపుట్, కలహండి, కొంధమాల్, ఝార్సుగుడ, సుందర్‌గఢ్, కేంఝర్, మయూర్‌భంజ్ జిల్లాలకు మంచు హెచ్చరికలు జారీ చేశామన్నారు. చలిగాలుల తీవ్రత మూలంగా ప్రజలు ఉదయం 9 వరకు గడప దాటలేకపోతున్నారు. రాత్రిళ్లు ప్రధాన పట్టణాల మార్కెట్లు వెలవెలబోతున్నాయి. మంచు వల్ల వాహనాల రాకపోకలకూ ఇబ్బందులు కలుగుతున్నాయి. ముందున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

## ఉజ్బెకిస్థాన్‌లో చిక్కుకున్న గంజాం జిల్లా కార్మికులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: ఉజ్బెకిస్థాన్‌లోని ఓ పరిశ్రమలో భారత్‌కు చెందిన వందలాది మంది ఇంజినీర్లు, కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో ఒడిశాలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు ఆరు వందల మంది ఇంజినీర్లు, కార్మికులున్నారు. వీరంతా నాలుగు నెలలుగా జీతాలు అందక అక్కడి పరిశ్రమ బయట అయిదు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తమకు వేతనాలు ఇవ్వని పరిశ్రమ, వేధింపులకు పాల్పడుతోందని, తమను తిరిగి భారత్‌కు రప్పించేందుకు రాష్ట్రపతి, ప్రధాని, హోంశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. గంజాం జిల్లాలోని దిగపొహండి, సన్నాఖెముండి సమితులకు చెందిన కార్మికులు అక్కడి నుంచి గ్రామాల్లోని తమ కుటుంబాలకు ఈ విషయాన్ని తెలియజేశారు. వారు తాము పడుతున్న బాధల్ని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బుధవారం విలేకరులకు వివరించారు. దీంతో బాధిత కార్మికుల కుటుంబాలు తమ వారిని కాపాడాలని ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు విన్నవించాయి.

## ఐదుగురి ఉపాధ్యాయుల జీతాలు నిలిపివేత

● పాఠశాలలో అగ్నిప్రమాద ఘటనపై సర్కారు చర్యలు

పాయికడకులగూడ పాఠశాల

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలోని బిసంకటక్ సమితి పరిధి పాయికడకులగూడ ప్రభుత్వ పాఠశాల అగ్నిప్రమాదం ఘటనను సర్కారు సీరియస్‌గా తీసుకుంది. దీనికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మరో నలుగురి ఉపాధ్యాయులను ప్రాథమికంగా బాధ్యులు చేస్తూ వారి జీతాలను నిలిపివేసింది. ఈ ఘటనపై ఐదుగురు ఉపాధ్యాయులకు విద్యాశాఖ శ్రీముఖాలు జారీ చేసింది. శాఖాపరంగా సమగ్ర విచారణ పూర్తయ్యాక మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. సోమవారం పాఠశాల ఆవరణలో ఎండుటాకులకు మంట పెట్టడంతో ప్రమాదం జరిగినట్లు ముందుగా ప్రకటించినప్పటికీ, అసలు రహస్యాన్ని గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. పాఠశాల గుమస్తా కుమారుడు ఆ విద్యార్థులను ఓ గదిలోకి పిలిచి, వారిపై కలర్ థిన్నర్ అనే రసాయనాన్ని చల్లి నిప్పంటించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నలుగురు విద్యార్థుల్లో బీరజ టక్రి పరిస్థితి విషమంగా ఉండటంతో కటక్ ఎస్సీబీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

## చిలికా సంరక్షణ, పర్యాటక రంగానికి పెద్దపీట

● రూ.1,126 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్

చిలికాలో పడవ పోటీలు

పోటీలకు పతాకావిష్కరణలో మంత్రులు, అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: విదేశీ విహంగాలు, పర్యాటకులకు నిలయమైన చిలికా సరస్సు సంరక్షణ, సౌకర్యాల కల్పనకు రూ.1,126 కోట్ల వ్యయంతో కూడిన మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరిగిందని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని ఉపముఖ్యమంత్రి ప్రభాతి పరిడ చెప్పారు. చిలికా జాతీయ పక్షుల మూడు రోజుల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. భువనేశ్వర్‌లో నిర్వహించిన వేడుకల్లో ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి గణేశ్‌రామ్ సింగ్ ఖుంటియా, ఇతర అధికారులు చిలికా సరస్సు వద్దకు వచ్చారు. పడవల పోటీలు, ఇతర ఆకర్షణీయమైన ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి ఖుంటియా విలేకర్లతో మాట్లాడుతూ చిలికా సరస్సు సంరక్షణ, పర్యాటక సొబగులకు కేంద్రసాయం కోరామన్నారు. బుధవారం ఇక్కడ విహంగాల సంరక్షణకు సంబంధించి సదస్సులు ప్రారంభమయ్యాయి. గురువారం ముగింపు వేడుకలు జరగనున్నాయి.

## 80 బస్తాల ధాన్యం తినేసిన ఏనుగులు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా ఉత్తర ఘుముసుర అటవీ డివిజన్ పరిధిలో భంజనగర్ సమీపాన కుల్లాడ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఏనుగుల గుంపు పంటల్ని నాశనం చేసింది. 22 ఏనుగుల గుంపు కుల్లాడ గ్రామంలోని భగవాన్ పాత్ర్ పొలంలోని కల్లంలో భద్రపరిచిన 80 బస్తాల ధాన్యాన్ని తినేసింది. ఆ పొలంలోని మూడు మోటారు పంపులు, అరటి తోటలు నాశనం చేశాయి. అదే గ్రామంలోని జటేశ్వర పరిచ్ఛా అనే రైతుకు చెందిన అరటి తోటల్ని ఏనుగులు నాశనం చేశాయి. బాధిత రైతుల సమాచారం మేరకు బుధవారం అటవీ శాఖ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించి, బాధితులతో మాట్లాడి పంట నష్టం వివరాలు నమోదు చేశారు.

## 'ఎస్మా'కు వైద్యుల బేఖాతరు

● ఆసుపత్రుల్లో బాధితుల పాట్లు

భువనేశ్వర్ క్యాపిటల్ ఆసుపత్రిలో వైద్యుల కోసం రోగుల నిరీక్షణ

కటక్ ఎస్సీబీలో ఇదీ పరిస్థితి

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఒడిశా మెడికల్ సర్వీస్ అసోసియేషన్ (ఓమ్సా) వైద్యుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి 'ఎమర్జెన్సీ సర్వీసెస్ మెయింటినెన్స్ యాక్ట్ (ఎస్మా) ప్రయోగించింది. రానున్న 6 నెలల వరకు వైద్యులు సమ్మె చేయరాదంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎస్మా చట్టాన్ని ఖాతరు చేయని వైద్యులు బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఓపీడీ సేవలను బహిష్కరించారు. డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని ఓమ్సా ప్రతినిధులు స్పష్టం చేశారు. పది రోజులుగా ఆందోళన బాట పట్టిన వైద్యులు తొలుత వారం రోజులు 1 గంటసేపు ఓపీడీ సేవలు నిలిపివేశారు. తర్వాత 2 గంటలకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారు. ఉదయం ఔట్ పేషెంట్స్ విభాగాల్లో ప్రాథమిక పరీక్షలన్నీ జరుగుతాయి. అవసరమైతే బాధితులను ఇన్ పేషెంట్లుగా చేర్చుకుంటారు. సమ్మె వల్ల ఓపీడీల్లో వైద్యుల హాజరు నామమాత్రం కాగా బాధితులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. సేవలందక ఇబ్బందులు పడుతున్నారు. ఓమ్సా డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం ఒక సంఘం ఏర్పాటు చేసింది. అది నివేదిక సమర్పించే వరకు వేచి చూడాలని ఆరోగ్యశాఖ మంత్రి ముఖేష్ మహాలింగ వైద్యులను కోరారు. ఈ నేపథ్యంలో ఓమ్సా భీష్మించడంతో ప్రభుత్వాసుపత్రుల్లో సేవలు అధ్వానంగా మారాయి.

## 118 ఆదర్శ విద్యాలయాలకు బాణపూర్‌లో శంకుస్థాపన

భువనేశ్వర్, న్యూస్‌టుడే: వికసిత్ ఒడిశా విద్యా ప్రమాణాల్లోనూ అగ్రగామిగా చేయాలన్న సత్సంకల్పం గల తమ ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచి పటిష్ఠం చేసే కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా పండిత గోదావరీశ్ మిశ్ర ఆదర్శ విద్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి చెప్పారు. బుధవారం ఖుర్దా జిల్లా బాణపూర్ క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎం 23 జిల్లాల్లో 118 ఆదర్శ విద్యాలయాల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నవీన్‌పట్నాయక్ ప్రభుత్వం 5-టీ పేరిట హైస్కూళ్లకు రంగులు, సున్నాలు వేయించి డిజిటల్ విద్య పేరిట సొమ్ము దుర్వినియోగం చేసిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాథమిక విద్యకు ప్రాధాన్యమిచ్చిందని, ప్రతి పంచాయతీలో ఆదర్శ స్కూళ్ల ఏర్పాటు నిర్ణయం తీసుకుందన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రూ.3,200 కోట్ల కేటాయింపులు జరిగాయన్నారు. ఒక్కో విద్యాలయం నిర్మాణానికి రూ.5 కోట్ల నుంచి రూ.7 కోట్లు ఖర్చు అవుతుందని, అయిదెకరాల విస్తీర్ణంలో అన్ని సౌకర్యాలతో విద్యాలయాల నిర్మాణం జరుగుతుందన్నారు. పిల్లల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలన్న ధ్యేయంతో దశలవారీగా స్కూళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. పునాది బలంగా ఉంటేనే బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతాయని, ఉన్నత విద్యాప్రమాణాలకు ప్రాథమిక విద్య మూలమని, ఈ దిశగా దృష్టి సారించామని మోహన్ చెప్పారు. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నిత్యానందగొండ్, ప్రజాపనులు, న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, పూరీ ఎంపీ సంబిత్‌పాత్ర్, ఎమ్మెల్యేలు ప్రశాంత జగ్దేవ్, బాబూసింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు వేదికపై గజమాలతో సత్కరించారు. ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.

ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం మోహన్. వేదికపై మంత్రులు హరిచందన్, నిత్యానంద, సంబిత్ తదితరులు

(c) eenadu

## హస్తినలో రాష్ట్ర గౌరవం పెంచాలి

యువ ఉత్సవ బృందానికి మంత్రి అభినందన

దిల్లీ వెళ్లిన యువతీ యువకులతో మంత్రి సూర్యవంశీ, ఇతర అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: హస్తినలోని భారత మండపంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న యువ ఉత్సవాల్లో పాల్గొంటున్న రాష్ట్ర యువతీ యువకులు ఒడిశా గౌరవం పెంచాలని, అగ్రగామిగా నిలవాలని క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, ఉన్నత విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ సూరజ్ కోరారు. దిల్లీ వేడుకల్లో రాష్ట్రానికి చెందిన 80 మంది యువతీ యువకులు ఎంపికయ్యారు. వీరంతా మంగళవారం రాత్రి హస్తిన ప్రయాణమయ్యారు. దీనికి ముందుగా భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో మంగళవారం రాత్రి అభినందన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ దిల్లీ ఉత్సవాల్లో పాల్గొనే రాష్ట్ర యువతీ యువకులు 'బ్రాండ్ అంబాసిడర్ల'గా తమ నైపుణ్యత ప్రదర్శించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భువనేశ్వర్-ఏకామ్ర ఎమ్మెల్యే బాబూసింగ్, యువజన, క్రీడల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సచిన్ రామచంద్ర యాదవ, సంచాలకుడు డా. యేదుల విజయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

## జాతీయ సెపక్ తక్రాలో ఒడిశా బాలికలకు కాంస్యం

బహుమతితో రాష్ట్ర బాలికలు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయంలో ఈనెల ఒకటి నుంచి అయిదో తేదీ వరకు జరిగిన 29వ జూనియర్ జాతీయ సెపక్ తక్రా పోటీల్లో ఒడిశా బాలికలు ప్రతిభ చాటారు. ఇందులో క్వాడ్ అంశంలో పోటీపడిన రాష్ట్ర క్రీడాకారిణులు తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం గెలుచుకున్నారు. రాష్ట్ర క్రీడా శాఖ ఆ వివరాలను 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది.

## జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు గంజాం బాలికలు

పోటీలకు వెళ్లిన ఓఏవీ బాలికలు, పీఈటీ మధు

బ్రహ్మపుర క్రీడలు: రాజస్థాన్‌లో జరుగుతున్న జాతీయ స్థాయిహ్యాండ్‌బాల్ పోటీలకు గంజాం జిల్లాకు చెందిన బాలికలు వెళ్లారు. బ్రహ్మపురలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఎంపికైన ముగ్గురు బాలికలు రొంగయిండా సమితిలో ఒడిశా ఆదర్శ విద్యాలయకు చెందిన విద్యార్థినులు తృప్తి సెఠి, సాయిశ్రీ చౌదురి, స్వర్ణ ప్రభ మహంతలని విద్యాలయ పీఈటీ మధుసూదన్ పాణిగ్రాహి తీసుకెళ్లినట్లు బుధవారం తెలిపారు.

## మీరు పోటీదారులు కాదు.. ఒడిశా వాసుల బ్రాండ్ అంబాసిడర్లు

రాష్ట్ర యువ బృందానికి మంత్రి సూర్యవంశీ శుభాకాంక్షలు

మంత్రి సూర్యవంశీతో సెల్ఫీ దిగుతున్న యువతులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: జాతీయ యువ క్రీడోత్సవాలు కేవలం పోటీలు కాదని, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువత మధ్య స్నేహసంబంధాలని రాష్ట్ర క్రీడల మంత్రి సూర్యవంశీ సూరజ్ అన్నారు. జాతీయ యువ మహోత్సవాలు-2026లో పాల్గొనేందుకు రాష్ట్ర యువతీయువకులు బృందం సిద్ధమైంది. ఈ మేరకు భువనేశ్వర్‌లోని కళింగ మైదానంలో మంగళవారం బృందానికి రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి సూర్యవంశీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. మీ ప్రతిభతో ఒడిశాకు మరింత ఖ్యాతి పెరుగుతుందన్నారు. మీరు పోటీదారులు కారని, ఒడిశా ఆశ, ఆకాంక్షల బ్రాండ్ అంబాసిడర్లని ఆయన కొనియాడారు. కొత్తదిల్లీలోని భారత మండపంలో ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ యువ మహోత్సవాల్లో పాల్గొనేందుకు మొత్తం 80 మంది యువతీయువకులు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్యే బాబు సింగ్, క్రీడా శాఖ కార్యదర్శి సచిన్ యాదవ్, సంచాలకుడు విజయ్ ఎద్దుల, బిజయ కుమార్ పాల్గొన్నారు.

## అస్మిత ఖేలో ఇండియా పోటీలకు రాష్ట్ర లిఫ్టర్లు

పోటీలకు ఎంపికైన రాష్ట్ర మహిళా లిఫ్టర్లు. చిత్రంలో కోచ్‌లు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: మోదీనగర్ (ఉత్తరప్రదేశ్)లో ఈ నెల 8 నుంచి 12 వరకు నిర్వహిస్తున్న అస్మిత ఖేలో ఇండియా మహిళా జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు రాష్ట్ర లిఫ్టర్లు సిద్ధమయ్యారు. ఈమేరకు రాష్ట్ర జట్టు మంగళవారం ఉత్తరప్రదేశ్‌కు బయలుదేరి వెళ్లింది. అంతకుముందు భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర క్రీడాశాఖ అధికారులు లిఫ్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సీనియర్ కోచ్ కె.రవికుమార్ బుధవారం మధ్యాహ్నం 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ పోటీల్లో వివిధ శరీర బరువు కేటగిరీలలో రాష్ట్ర లిఫ్టర్లు స్నాచ్, క్లీన్‌జర్క్‌లలో బరువులెత్తి పోటీపడతారని ఆయన చెప్పారు.

## ఉత్సవ జ్యోతి ఊరేగింపు

జ్యోతి ఊరేగిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా, సబ్ కలెక్టర్ అనూప్ తదితరులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణంలోని గజపతి క్రీడా మైదానంలో ఈనెల 18 నుంచి 22వ తేదీ వరకు గజపతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉత్సవ జ్యోతిని జిల్లాలోని రాయగడ, చెలిగడ, ఆర్.ఉదయగిరి, రామగిరి, ఖోజిరిపొద, గుసాని ప్రాంతాల నుంచి ఊరేగింపుగా పట్టణానికి చేరుకున్నారు. పట్టణంలోని బిజు కల్యాణ మండపం వద్దకు చేరుకున్న జ్యోతికి ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా, సబ్ కలెక్టర్ అనూప్ పండా, పుర అధ్యక్షురాలు నిర్మలసెఠి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా జగన్నాథ్ మందిరం వద్దకు చేరుకున్నారు.

## చాలీచాలని వెలుగులో శస్త్ర చికిత్సలు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపురలోని ఎమ్మెసీజీ వైద్య కళాశాల ఆసుపత్రిలో సర్జరీ విభాగంలోని అత్యవసర శస్త్ర చికిత్స గదిలో మంగళవారం ఓ రోగికి శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో వైద్య బృందం తీవ్ర ఇబ్బంది పడింది జనరేటర్ ద్వారా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరగడంతో వారంతా ఊపిరి పీల్చుకుని, శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. వివరాల్లోకి వెళితే... రాయగడ జిల్లాకు చెందిన ఒకరు అస్వస్థతతో ఎమ్మెసీజీ ఆసుపత్రిలోని సర్జరీ విభాగంలో చికిత్స కోసం చేరారు. ఆయనకు వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించాలని నిర్ణయించారు. ఆయనకు విభాగంలోని ఎమర్జెనీ ఆపరేషన్ థియేటర్‌లో శస్త్ర చికిత్స జరుగుతుండగా హఠాత్తుగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. గదిలోని ప్రత్యామ్నాయ విద్యుత్తు సరఫరాకు ఏర్పాటు చేసిన యూపీఎస్ మొరాయించింది. సూర్యుని వెలుగులోనే కొంతసేపు శస్త్ర చికిత్స కొనసాగించారు. ఆ తర్వాత విద్యుత్తు సరఫరా జరిగింది. ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని, శస్త్రచికిత్స గదిలోని యూపీఎస్‌ను పరీక్షించి తదుపరి చర్యలు తీసుకోవాలని బాధ్యతల్లో ఉన్న గవర్నమెంటు ఎలక్ట్రికల్ విభాగం అధికారులకు తెలిపామని ఆసుపత్రి సూపరింటెండెంటు ఆచార్య దుర్గా మాధవ శత్పథి విలేకరులకు చెప్పారు.

## జగన్నాథునికి మహాస్నానం

గోపాలపూర్, న్యూస్‌టుడే: పూరీ శ్రీక్షేత్రంలోని బుధవారం భక్తుడొకరు వాంతి చేసుకోవడంతో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దర్శనాలు నిలిపివేశారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు సేవాయత్‌లు మహాస్నానం చేయించారు. 2 గంటల తర్వాత పునఃసేవలు, దర్శనాలు జరిగాయి.

### పురుషోత్తమునికి 'బొనాకొలగి'

పూరీ శ్రీక్షేత్రంలో మాఘమాసం బహుళ పక్షమి, చతుర్థి తిథిని పురస్కరించుకుని బుధవారం జగన్నాథునికి 'బొనాకొలగి' గోప్యసేవ జరిగింది. దీనివల్ల సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల దర్శనాలు నిలిపివేశారు. మకర సంక్రాంతి ఉత్సవాలు జగన్నాథ, బలభద్ర, సుభద్రల సన్నిధిలో జరగనున్నాయి. దీనికి ముందుగా ముగ్గురుమూర్తుల దారు విగ్రహాలను ఆకర్షణీయం చేయడానికి సేవాయత్‌లు ఆకుపసర్లు, మూలికల చూర్ణం, ఇతర పరిమళ ద్రవ్యాలతో రంగులు సిద్ధం చేసి పూత పూశారు.

### తహసీల్దార్‌పై విజిలెన్స్ దర్యాప్తు చేయాలి

జయపురం, న్యూస్‌టుడే: బొరిగుమ్మ తహసీల్ బైరాగిపొదర ప్రాంతంలో 40 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కొందరు దుండగులు ఆక్రమించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మనోజ్ సత్యవాన్ గతంలో తహసీల్దార్‌కు ఆదేశించారు. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం బి.హరిరావు నేతృత్వంలో గ్రామస్థులు విజిలెన్స్ డీఎస్పీకి వినతిపత్రాన్ని అందజేశారు.

### విదేశీ భక్తుడ్ని అడ్డుకున్న సేవాయత్‌లు

భువనేశ్వర్: భువనేశ్వర్‌లోని లింగరాజ స్వామి ఆలయంలోపలికి బుధవారం జపాన్ పర్యటకుడు ప్రవేశిస్తుండగా, సేవాయత్‌లు అడ్డగించారు. ఆయనను లింగరాజ్ ఠాణా పోలీసులకు అప్పగించారు. ముక్కంటి ఆలయంలోకి విదేశీయులు ప్రవేశించరాదన్న నిబంధన అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

## ఏప్రిల్‌లో జనగణన

నిఖిల్ పవన్‌కల్యాణ్

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఈ ఏడాది (2026) ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో జనగణన ప్రారంభం కానుందని ఈ కార్యక్రమాల రాష్ట్ర సంచాలకుడు నిఖిల్ పవన్‌కల్యాణ్ బుధవారం భువనేశ్వర్‌లో విలేకర్లకు చెప్పారు. దీనికి ముందుగా లోక్‌సేవా భవన్‌లో అధికారుల సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల పాలనాధికారులు పాల్గొన్నారు. అనంతరం పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ జనగణన కార్యక్రమానికి లక్షమందిని నియమిస్తున్నామని, మార్చిలో వారికి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తొలి దశలో నివాస గృహాలు, ఆస్తుల లెక్కింపు చేపడతామని, ఇది మే నెల వరకు కొనసాగుతుందన్నారు. మళ్లీ 2027 ఫిబ్రవరిలో రెండో విడతలో జనగణన జరుగుతుందని చెప్పారు. ఈ సారి అంతా డిజిటల్ మాధ్యమంలో చేపడుతున్నామన్నారు. దీనిపై కూలంకషంగా అధికారులతో చర్చలు జరిగాయని తెలిపారు.

## పారా క్రీడాకారులకు అభినందనలు

పారా క్రీడాకారుడిని హత్తుకుని అభినందిస్తున్న మంగీలాల్: చిత్రంలో క్రీడాశాఖ అధికారులు

బ్రహ్మపుర క్రీడలు, న్యూస్‌టుడే: భువనేశ్వర్‌లోని కళింగ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్, డీఏఆర్ఈ కార్యదర్శి డాక్టర్ మంగీలాల్ జాత్ సందర్శించారు. మంగళవారం ఆయన కళింగ మైదానం, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను సందర్శించి అక్కడున్న సౌకర్యాలు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, వారి ప్రదర్శన తదితరాలను పరిశీలించారు. వివిధ శిక్షణ కేంద్రాలకు వెళ్లిన ఆయన పలువురు క్రీడాకారులు, పారా క్రీడాకారులతో కలిసి వారితో కాసేపు మాట్లాడారు. వారి ప్రతిభకు ఆయన అభినందించారు. రాష్ట్ర క్రీడా శాఖ అదనపు కార్యదర్శి బిజయకుమార్ స్వాయిన్ ఇతర అధికారులు, కేంద్రాల నిర్వాహకులు ఆయన వెంట ఉన్నారు.

## పంచరత్న కీర్తనల ఆలాపన

కీర్తనలు ఆలపిస్తున్న శాంతకుమారి. చిత్రంలో ఆమె శిష్య బృందం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాల సందర్భంగా స్థానిక తెలికిచర్ల వెంకట శాంతకుమారి సంగీత పాఠశాల ఆధ్వర్యంలో బుధవారం ఓ కార్యక్రమం జరిగింది. ఉదయం స్థానిక ఆకుల వీధిలోని శ్రీరామ మందిరంలో శాస్త్రీయ సంగీత విభావరి నిర్వహించారు. వయోలిన్ విద్వాంసురాలు టి.వెంకట శాంతకుమారి తన శిష్య బృందంతో కలిసి పంచరత్న కీర్తనలు, భక్తి గీతాలు సుమధురంగా ఆలపించారు.

శిలాఫలకం వద్ద ఎమ్మెల్యే రూపేష్, జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు

## బంగ్లా చొరబాటుదారులను గుర్తించండి

ఎస్పీ స్వాతికి వినతి పత్రాన్ని అందజేస్తున్న సభ్యులు

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: రాయగడ జిల్లాలో బంగ్లా చొరబాటుదార్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సభ్యులు బుధవారం ఎస్పీ స్వాతి ఎస్ కుమార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లాలోని రామన్నగూడ, మునిగుడ, గుణుపురం, కె.సింగ్‌పూర్ తదితర ప్రాంతాల్లో అక్రమ చొరబాటుదారులు ఉన్నట్లు వీరు ఆరోపించారు. ఎస్పీని కలిసిన వారిలో శంకర్ బెహరా, ప్రపుల్ల పాత్ర్, ఆనందరావు, కునా రమేష్, గోపీ బ్రహ్మ ఉన్నారు.

## సాంస్కృతిక భవనం ప్రారంభం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా గుమ్మ సమితి భుబుని పంచాయతీ సుడ్రింగి గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక భవనాన్ని ఎమ్మెల్యే రూపేష్, జడ్పీ అధ్యక్షుడు గవర తిరుపతిరావు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతాల్లో ఇలాంటి సాంస్కృతిక భవనం ప్రారంభం ద్వారా వారి కళలను ప్రదర్శించుకునేందుకు ఓ ముఖ్య ప్రదేశం అవుతుందని అన్నారు.

## విద్యాభివృద్ధికి కృషి

ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే కడం

సిమిలిగుడ, న్యూస్‌టుడే: పొట్టంగి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రామచంద్ర కడం అన్నారు. కమరా గ్రామంలో గోదాబరీష్ మిశ్ర ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కడం శంకుస్థాపన చేశారు. జిల్లా అదనపు విద్యాధికారిణి చమేలీ మజుందార్, బీడీఓ దుర్గాప్రసాద్ దొర, విద్యాధికారి భవాని నందన్ పట్నాయక్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## కొరియా గ్రామాల ప్రజలకు ఆరోగ్య పరీక్ష యంత్రం

యంత్రాన్ని ప్రారంభిస్తున్న పాలనాధికారి మనోజ్

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఒడిశా-ఆంధ్రా రాష్ట్రాల వివాదాస్పద కొరియా గ్రామాల ప్రజలకు ఆరోగ్య పరీక్ష యంత్రం అందుబాటులోకి వచ్చినట్లు కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. హిండాల్కో సంస్థ ఆధ్వర్యంలో కొరియా ఆరోగ్య కేంద్రంలో డిజిటల్ హెల్త్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయగా, పాలనాధికారి మనోజ్ దీన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సేవలు గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హిండాల్కో కంపెనీ మేనేజర్ మనోజ్ కుమార్ నాయక్, శివసాయి స్వరూప్, జిల్లా ప్రణాళిక డిప్యూటీ డైరెక్టర్ సూర్యకాంత్ బెహరా, రాకేష్ విశాల్ తదితరులు పాల్గొన్నారు.

## పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి చర్యలు

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: పురపాలక సంఘం (బీఈఎంసీ) పరిధిలోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బందికి పథక కార్డుల అనుసంధాన శిబిరం కొనసాగుతోంది. బీఈఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో గరీమా ప్రాజెక్టు తరపున నిర్వహిస్తున్న ఇందులో ఇప్పటికే పది వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులకు పీఎంఏవై, కార్మిక కార్డు, ఆరోగ్య కార్డులను అనుసంధానం చేశారు. వివిధ వార్డుల్లో ఈ తరహా శిబిరాలు జరుపుతామని నిర్వాహకులు చెప్పారు.

లబ్ధిదారుల పత్రాలు పరిశీలిస్తున్న సిబ్బంది

## ట్రాఫిక్ నిబంధనలు పాటించండి

జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా, ఎస్పీ జేకే పండా

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి కలెక్టర్ మునీంద్రా, ఎస్పీ జేకే పండా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. మునీంద్రా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

## బొయిపరిగూడలో బీడీఓ బాధ్యతల స్వీకరణ

జయపురం, న్యూస్‌టుడే: కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితిలో నూతన బీడీఓగా శుభ్రత్‌కుమార్ సాహు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతించారు. దాదాపు 8 నెలలుగా ఈ స్థానం ఖాళీగా ఉండటంతో మూడు నెలలుగా పలువురు ఫిర్యాదు చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేయగా, చర్యలు తీసుకున్నారు.

నూతన బీడీఓకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఉద్యోగులు

## ఉత్సాహంగా పుష్పుణి వేడుకలు

వేదికపై కళాకారులకు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే గౌరీశంకర్ మాఝి

నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ పోలీసు మైదానంలో ఉత్సాహంగా పుష్పుణి వేడుకలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి జరిగిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు ఆహ్లాదంగా వీక్షించారు. ముఖ్యంగా కిన్నెరలు చేసిన దశావతారం నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే గౌరీశంకర్ మాఝి కళాకారులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

## ముగిసిన మత్స్య, పశుసంపద మేళా

రైతులకు చెక్కులు అందజేస్తున్న పాలనాధికారి

నవరంగపూర్, న్యూస్‌టుడే: జిల్లాలో రెండు రోజులుగా జరుగుతున్న మత్స్య, పశు సంపద మేళా బుధవారం ముగిసింది. ముఖ్యఅతిథిగా పాలనాధికారి మహేశ్వర్ స్వయి, గౌరవ అతిథిగా అదనపు పాలనాధికారి తపన్‌కుమార్ ఖుంటియా హాజరై వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలని రైతులను ఉత్సాహపర్చారు. వివిధ సమితులకు చెందిన ఉత్తమ రైతులకు కోళ్లు, మత్స్య, మేకలు, ఆవుల పెంపకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సహకారం అందజేశారు. సీడీఓ బిరంచి నారాయణ దర్వాన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డా. రాధాశ్యామ్, జిల్లా మత్స్య శాఖాధికారి బిష్ణుచరణ్ కిసాన్ పాల్గొన్నారు.

## జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలి

సిమిలిగుడ, న్యూస్‌టుడే: క్రీడాకారులు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని సిమిలిగుడ ప్రభుత్వ కళాశాల అధ్యక్షుడు, సబ్ కలెక్టర్ ప్రేమ్‌లాల్ హియాల్ పిలుపునిచ్చారు. కళాశాల 40వ వార్షిక క్రీడా పోటీలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా అగ్నిగంగమ్మ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి క్రీడాజ్యోతిని ఊరేగిస్తూ కళాశాలకు చేరుకున్నారు. ఈ పోటీలను సబ్ కలెక్టర్ ప్రేమ్‌లాల్ ప్రారంభించారు.

క్రీడాజ్యోతి ఊరేగిస్తున్న అతిథులు

ప్రిన్సిపల్ ఝూన్సీ సింగ్ అధ్యక్షతన కళాశాల వ్యవస్థాపకుడు కృష్ణసింగ్, హరిప్రసాద్ శత్పథి, అధ్యాపకులు పాల్గొన్నారు.

## సాగునీరు విడుదల చేయాలంటూ ఆందోళన

జయపురం, న్యూస్‌టుడే: రబీ సాగు నీటి విడుదలకు సంబంధించి రెండు వర్గాల రైతులు బుధవారం జయపురం కొలాబ్, ఇంద్రావతి చీఫ్ ఇంజినీర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. పద్మపుట్ డిస్ట్రిబ్యూటరీ ద్వారా సాగునీరు విడిచిపెట్టాలని కొందరు, వద్దని మరికొందరు సబ్‌కలెక్టర్ సస్యరెడ్డి, ఇంజినీర్ జుగల్‌కిషోర్ ఖుటువాలకు వినతిపత్రాలను అందజేశారు. అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

### రక్తదానానికి అందరూ ముందుకు రావాలి

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గుసాని సమితి ఆర్.సీతాపురం గ్రామ ప్రాంతంలో ఉన్న సెంచూరియన్ వర్సిటీలో ఎన్ఎస్ఎస్, యూత్ రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ అనిత పాత్ర్, డైరెక్టర్ (అడ్మిన్) దుర్గా పాఢి తదితరులు ప్రారంభించారు.

### రాయగడ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గం


ఎన్నికల అధికారులతో ఎన్నికైన సభ్యులు

రాయగడ, న్యూస్‌టుడే: రాయగడ ప్రెస్‌క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో సంగ్రామ్ కేసరి పట్నాయక్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడు శివసాయి బక్షిపాత్ర్, ముఖ్య కార్యదర్శి వై.డి.రావు, సహ కార్యదర్శి సుశాంత్ దాస్, కార్యనిర్వాహక కార్యదర్శి సుశాంత్ ప్రధాన్, కోశాధికారి సింహాచల్ పండా ఎన్నికయ్యారు.

### గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పర్లాఖెముండి: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన గజపతి జిల్లా అడవా ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఠాణా అధికారి సుబ్రాంత్ కుమార్ పండా తెలిపిన వివరాల మేరకు.. పణిగండా గ్రామానికి చెందిన అభిరామ్ రౌత్(28) రహదారి పక్కన నడుచుకొని వెళ్తున్న సమయంలో గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

### రివాల్వర్‌తో బెదిరించి దోపిడీ

ఖరగ్‌పూర్: ఝర్‌గ్రామ్ జిల్లా జాంబోని పోలీస్ స్టేషన్ పరిధి పారది దంగ్ అటవీ ప్రాంతం మార్గంలో స్కూటీపై శుభ్రత సింగ్ అనే బ్యాంక్ ఏజెంట్ మంగళవారం బ్యాంకు నుంచి రూ.3 లక్షలు తీసుకెళుతుండగా ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక ద్విచక్ర వాహనంపై వచ్చి బెదిరించి డబ్బులు దోచుకున్నారు. అడ్డుపడ్డ శుభ్రత సింగ్‌ను గాయపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

### చోరీకి గురైన వాహనం దగ్ధం

జయపురం: చోరీకి గురైన ద్విచక్ర వాహనం దగ్ధమైన ఘటన జయపురం సమితి అంతా పంచాయతీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భక్తరామ్ హరిజన్ వాహనం సోమవారం చోరీకి గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఓ పొలంలో దగ్ధమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

### పాముతో చెలగాటం.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న వైనం

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: పాముతో చెలగాటం ఆడుతూ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన భద్రక్ జిల్లా బంటా ప్రాంతంలో చోటుచేసుకుంది.



సుబాల్ సాహు భోజనం చేస్తున్న సమయంలో ఇంట్లోకి ఓ పాము రావడాన్ని గమనించాడు. దాన్ని ఎలాంటి రక్షణ లేకుండా చేతితో పట్టుకుని మెడలో వేసుకొని ఊరేగాడు. ఈ నేపథ్యంలో ఆయన కుడిచేయిపై సర్పం కాటేసింది. వెంటనే భద్రక్ జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. సాహు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

### జంతువుల దాడిలో మేక పిల్లలు బలి

పర్లాఖెముండి: జంతువుల దాడికి మేకపిల్లలు బలైన ఘటన కాశీనగర్ సమితి కిట్టింగి గ్రామంలో చోటుచేసుకుంది. వ్యవసాయ భూమిలో ఉన్న మేకలపై మంగళవారం రాత్రి గుర్తుతెలియని జంతువులు దాడి చేయగా 11 మేకలు మృతిచెందగా, నాలుగు గాయపడ్డాయి.

### రాజ్‌పుట్ తొలి సర్పంచి మృతి

సిమిలిగుడ: సిమిలిగుడ సమితి రాజ్‌పుట్ పంచాయతీ సర్పంచి హరహరి కోరా(70) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన 1996లో పంచాయతీ తొలి సర్పంచిగా చేశారు. అంత్యక్రియల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రీతమ్ పాఢి, ప్రఫుల్ల కుమార్ పంగి, పీతాంబర్ పాల్గొన్నారు.

## సమస్యలను పట్టించుకోండి

మాట్లాడుతున్న రాళ్లపల్లి సుందరరావు

ఖరగ్‌పూర్, న్యూస్‌టుడే: గుంటూరులో జరిగిన ప్రపంచ మహాసభలో రాష్ట్రేతర తెలుగువారి డిమాండ్లు వినిపించినట్లు రాతెస అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు తెలిపారు. రాష్ట్రేతర తెలుగు వారికి ఒక మంత్రిత్వ టశాఖ కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఇస్తున్న పురస్కారాలు వలే రాష్ట్రేతర తెలుగువారికి వర్తింపజేయాలని, అమరావతిలో రాష్ట్రేతర తెలుగువారి కార్యకలాపాలకు ఒక వసతి ఏర్పాటు చేయాలన్నారు.

## సీఎంను కలిసిన ఆర్మీ అధికారులు

సీఎం మోహన్‌తో ఆర్మీ అధికారులు

భువనేశ్వర్, న్యూస్‌టుడే: మధ్య ప్రాచ్య భారత్ రీజనల్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ పి.ఎస్. షెకావత్, ఇతర అధికారులతో భువనేశ్వర్ వచ్చారు. మంగళవారం రాత్రి లోక్‌సేవా భవన్‌లో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ముచ్చటించారు.

## గర్భం దాల్చిన తెల్లపులి రూప

రాయగడ పట్టణం: నందనకానన్‌లోని శ్వేత వ్యాఘ్రం(రూప) నాలుగోసారి గర్భం దాల్చింది. ఫిబ్రవరి 15ను దీని ప్రసవ తేదీగా అంచనా వేస్తున్నారు. జూ పశుశాల వైద్యుడు డా.శరత్‌కుమార్ సాహు ఈ విషయాన్ని నిర్ధారించారు. మూడుసార్లు గర్భం దాల్చిన రూప తన తొలి కాన్పులో(2022) మూడు కూనలకు జన్మనిచ్చింది. వీటిలో హిమాన్షి అనే ఒక కూన బతకగా, దానిని బిర్సా జింకల పార్కుకు పంపించినట్లు జూ వర్గాలు వెల్లడించాయి.

EENADU Classifieds

JOBS

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి

Cell: 80085 97609

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 80081 11237

## విద్యాలయ స్థాయిలో పీఎంశ్రీ ఉత్సవం

నవరంగపూర్: జిల్లాలోని డాబుగావ్ సమితి జునాపాణి పీఎంశ్రీ ఉన్నత విద్యాలయ ప్రాంగణంలో విద్యాలయ స్థాయిలో పీఎంశ్రీ ఉత్సవం బుధవారం జరిగింది. ప్రధానోపాధ్యాయుడు గౌతమ్ బారిక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖాధికారి ప్రకాష్‌చంద్ర మహలిక హాజరయ్యారు.

## భాజపా బలాన్ని పెంచడమే లక్ష్యం


సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మచ్చో, పూర్ణిమా, శివ, జయరాం

సిమిలిగుడ: నియోజకవర్గంలో భాజపా బలాన్ని పెంచడమే లక్ష్యమని కొరాపుట్ ఎమ్మెల్యే రఘురామ్ మచ్చో అన్నారు. సునాబెడలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్, బిజదలకు చెందిన సుమారు 200 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పూర్ణిమ నాయక్, జిల్లా అధ్యక్షుడు శివ ముదిలి పాల్గొన్నారు.

### 'అక్రమాలు కప్పిపుచ్చేందుకు యత్నం'

భువనేశ్వర్: ఎస్.ఐ. రాత పరీక్షల అవినీతి వ్యవహారం దర్యాప్తు చేస్తున్న సీబీఐ వాస్తవాలు కప్పిపుచ్చే యత్నాలు చేస్తోందని బిజద అధికార ప్రతినిధి లెనిన్ మహంతి ఆరోపించారు. బుధవారం భువనేశ్వర్‌లోని విలేకర్లతో మాట్లాడుతూ ఒడిశా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు హోంశాఖ ఆధీనంలో ఉందని, మరోవైపు రాత పరీక్షల ప్రశ్నపత్రం లీకేజీలో అధికారపార్టీ పెద్దల ప్రమేయం ఉండటంతో దర్యాప్తు తప్పుదోవ పట్టించే యత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

## అమెరికాకు వ్యతిరేకంగా నిరసన

వెనెజువెలాపై అమెరికా దాడికి వ్యతిరేకంగా సీపీఐ (ఎంఎల్) రెడ్‌స్టార్ బుధవారం నిరసన ప్రదర్శన జరిపింది. ఉదయం స్థానిక పాతబస్టాండులో ఆ పార్టీ గంజాం జిల్లా కమిటీ కార్యదర్శి శంకర ఇంక్విలాబ్ నాయకత్వంలో పలువురు కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

– న్యూస్‌టుడే, బ్రహ్మపుర నగరం

## రోడ్డు భద్రతపై 'ఛాయ్ పే చర్చా'

రోడ్డు భద్రతపై చైతన్యం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా తారసింగ్, బెల్లుగుంఠ ఠాణాల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై 'ఛాయ్ పే చర్చా' కార్యక్రమాలు నిర్వహించాయి. ఆయా ఠాణాల పరిధుల్లోని వివిధ కూడళ్లు, ప్రధాన రహదారుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది లారీ చోదకులతో కలిసి టీ తాగుతూ రోడ్డు భద్రతపై వారిని చైతన్యపరిచారు. ద్విచక్ర వాహన చోదకుల్ని కలిసి ట్రాఫిక్ నిబంధనలు వివరించి, శిరస్త్రాణం సక్రమంగా ధరించడం తదితరాలపై చైతన్యపరిచారని గంజాం ఎస్పీ కార్యాలయం అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

**10 నుంచి 'శిశిర్ సరస్' వేడుకలు:** భువనేశ్వర్: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని ఒర్మాస్ సంస్థ ఈ నెల 10 నుంచి 18 వరకు భువనేశ్వర్‌లోని ప్రదర్శనా మైదానంలో 'శిశిర్‌సరస్' వేడుకలు చేపడుతుందని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి రబినారాయణ నాయక్ మంగళవారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకర్లకు చెప్పారు. ఈ ఉత్సవాల్లో 20 రాష్ట్రాలకు చెందిన 340 ప్రదర్శనా స్టాళ్లు ఏర్పాటవుతాయని, 35 ఫుడ్ స్టాళ్లుంటాయని తెలిపారు. శిశిర్ సరస్‌లో అన్నిరకాల సామగ్రి ప్రదర్శన, విక్రయాలు జరుగుతాయని, మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులుంటాయని చెప్పారు.

(c) eenadu

## కాలువ లేక పాట్లు

బారువ మేజర్ పంచాయతీ చాట్లబజారు పరిధిలో కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి సంబంధించిన వాడుకనీరు ఈ మార్గం ద్వారానే వెళ్లాల్సి ఉండగా గతంలో గోతులు తీసి వదిలేశారు తప్ప నిర్మాణం చేపట్టలేదు. సమస్యను పంచాయతీ ఈవో లక్ష్మణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించామని, అనుమతులు రాగానే పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, సోంపేట

## భవనం పూర్తయ్యేనా!

చిన్న జల్లుపుట్టుగలో నిర్మించిన అంగన్‌వాడీ భవన నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో చిన్నారులు అద్దె భవనంలో ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం భవనానికి నిధులు మంజూరు చేసి పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పల్లవిని వివరణ కోరగా సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక అందించామని, నిధులు రాగానే పనులు పూర్తి చేస్తామన్నారు.

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

## రాళ్లు తేలి.. అధ్వానంగా మారి..

జాడుపూడి కాలనీ నుంచి గొల్లపుట్టుగకు వెళ్లే రహదారి నిర్మాణాన్ని మధ్యలో విడిచి పెట్టడంతో రాళ్లు తేలి అధ్వానంగా మారింది. దీంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాహనచోదకులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని పీఐయూ ఏఈ ధనంజయ వద్ద ప్రస్తావించగా ప్రతిపాదనలు పంపించామని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపడతామన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి గ్రామీణం

## పొంచి ఉన్న ప్రమాదం..

ఎం.తోటూరు ప్రధాన రహదారి మరమ్మతులకు గురైంది. ఈ మార్గం మీదుగా బాలకృష్ణాపురం, మండపల్లి, బుడ్డెపుపేట, లక్ష్మీపురం తదితర ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. దారిలో భారీ గుంత ఏర్పడటంతో అందులో పెద్ద పెద్ద రాళ్లు వేశారు. ఆర్అండ్‌బీ శాఖ జేఈ విక్రమ్‌ను వివరణ కోరగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

## దుర్వాసనతో అవస్థలు

ఇచ్ఛాపురం పుర పరిధి కృష్ణానగర్‌లో ఒకవైపే కాలువ ఉంది. అది కూడా ఏనాడో నిర్మించింది. పూర్తిగా శిథిలమైపోవడంతో ఉదయం నీటి వాడకలు, కుళాయినీరు వచ్చే వేళల్లో మురుగునీరంతా రోడ్డును ఆక్రమిస్తోంది. ముందుకు సాగేందుకు సరైన వ్యవస్థ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పుర ఏఈ వీర కిశోర్ వద్ద ప్రస్తావించగా నిధులు, కౌన్సిల్ తీర్మానాలను అనుసరించి పనులు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

# నేలతల్లి ఘోష..!

## విచ్చలవిడిగా రసాయనాల వినియోగంతో ఇబ్బందులు

న్యూస్‌టుడే, సోంపేట

సాగులో మితిమీరిన రసాయన ఎరువుల వినియోగం, నీటి వనరుల్లో ప్లాస్టిక్, పరిశ్రమల వ్యర్థాలు పేరుకుపోవడం, ఇతర కారణాలతో భూసారం తగ్గి పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతోంది. నేలలో సహజసిద్ధంగా ఉండాల్సిన సూక్ష్మజీవులు చనిపోతుండటంతో విస్తీర్ణం క్రమేపీ తగ్గిపోతోంది. నత్రజని, భాస్వరం, పొటాష్, సల్ఫర్, జింక్, ఐరన్, ఇతర పోషకాలు లేకపోవడంతో సాగుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికైనా నేలతల్లి సంరక్షణకు చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తప్పవని శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సోంపేట మండలం రుషికుద్దలో రైతులకు భూసార పరీక్ష పత్రాలు అందజేస్తున్న వ్యవసాయాధికారులు

### మట్టి నమూనా పరీక్షల్లో గుర్తించిన కీలకాంశాలు

● జిల్లాలో 36,520 మట్టి నమూనాలు పరీక్షించగా ఎక్కువగా సేంద్రియకర్బన లోపం ఉన్నట్లు గుర్తించారు.

● శాస్త్రవేత్తల సిఫార్సుకు మించి యూరియా, ఇతర ఎరువులు, పురుగు మందులు వినియోగిస్తుండటంతో భూమిలో పోషకాలు దెబ్బతిని నేలకు మేలు చేసే సూక్ష్మజీవులు తగ్గిపోతున్నాయి.

● మిత్రపురుగులు నశించిపోవడంతో పంటలకు నష్టం కలిగించే చీడపీడలు ఎక్కువవుతున్నాయి.

● నేల స్వభావం మారడంతో రెండేళ్లుగా ఆకు రాల్చు పురుగు ఉద్ధృతి పెరిగి నాలుగో వంతు ధాన్యం దిగుబడులు తగ్గిపోయాయి.

● సాధారణంగా సేంద్రియకర్బనం 1.5 శాతం నుంచి 2 శాతం ఉండాల్సి ఉండగా 53 శాతం నేలల్లో తక్కువగా ఉండటంతో సూక్ష్మస్థూల పోషకాలు పంటకు అందే పరిస్థితి లేకుండా పోతోంది.

● సేంద్రియ కర్బనం ఆధారంగానే కీలకమైన 16 రకాల పోషకాలు పంటకు అందుతాయి. మిగిలిన భూముల్లోనూ మధ్యస్థంగా ఉంది. 90 శాతం భూములకు నత్రజని అవసరం.

● తీరప్రాంతం, మరికొన్ని చోట్ల లవణ సాంద్రత ఎక్కువగా ఉండటంతో భూసారం కోల్పోయి వ్యవసాయానికి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ కారణంగా 1.5 లక్షల ఎకరాల్లో సాగు చేయడం లేదు.

### తీసుకోవాల్సిన జాగ్రత్తలు

★ భూసారం దెబ్బతినకుండా ఉండటానికి సేంద్రియ కర్బనం పెంచే చర్యలు చేపట్టాలి. పశువుల వ్యర్థాలు, పచ్చిరొట్ట, జీవామృతం, సేంద్రియ ఎరువులతో భూమిని సారవంతం చేయాలి.

★ వ్యవసాయ వ్యర్థాలను దహనం చేయకుండా నేలలో కలిసేలా చూడాలి.

★ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సిఫార్సు మేరకే రసాయన ఎరువులు వినియోగించాలి.

### సమగ్ర యాజమాన్య పద్ధతులు తప్పనిసరి

మట్టి నమూనా పరీక్షల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని రైతులు సాగు విధానం మార్చుకోవాలి. జిల్లాలో ఎక్కువ శాతం భూముల్లో సేంద్రియ కర్బన లోపం ఉంది. మొక్క పెరగడానికి, సూక్ష్మపోషకాలు, సూక్ష్మజీవుల రక్షణతో నేలను సారవంతం చేయడానికి సేంద్రియ ఎరువు ఎక్కువగా వినియోగిస్తే ప్రయోజనం ఉంటుంది. అన్నదాతలు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలి.

– కె.కృష్ణారావు, వ్యవసాయ సహాయ సంచాలకుడు, భూసార పరీక్ష కేంద్రం, ఆమదాలవలస

| | | | | |
|---|---|---|---|---|
| జిల్లాలో వ్యవసాయ భూమి: 8 లక్షల ఎకరాలు | ఖరీఫ్, రబీలో పంటల సాగు విస్తీర్ణం: 5 లక్షల ఎకరాలు | ఉద్యాన పంటలు 1.50 లక్షల ఎకరాలు | ఎకరా పంటకు సిఫార్సు చేసిన యూరియా: 75 కిలోలు | జిల్లాలో వినియోగం: 250 కిలోల వరకు |

గన్నవరం కళాశాల విద్యార్థులు ప్రదర్శిస్తున్న అడవితల్లికి వందనం నృత్యరూపకం

డొల్లు కునిత కర్ణాటక సంప్రదాయ నృత్యం ప్రదర్శిస్తున్న తిరుపతి డెయిరీ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు

# సంబరం.. సాంస్కృతిక వైభవం

గరివిడి, న్యూస్‌టుడే: తిరుపతి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర పశువైద్య కళాశాలల సాంస్కృతిక సంబరాలు విజయనగరం జిల్లా గరివిడి కళాశాలలో బుధవారం అంబరాన్నంటాయి. గరివిడి, తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఆట, పాటలు, నృత్యాలతో సాంస్కృతిక కళా నైపుణ్యాలను ప్రదర్శించడంలో పోటీ పడ్డారు. దేశభక్తి, జానపద గీతాలు, పల్లె అందాలు, గ్రామీణ జీవనశైలి, పండగలు సంప్రదాయ నృత్యాలతో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. తిరుపతి కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన డొల్లు కునిత కర్ణాటక సంప్రదాయ నృత్యం, గంగమ్మ జాతర, గరివిడి విద్యార్థుల రేల కొమ్ముకొయ్య జానపద నృత్యరూపకం, గన్నవరం విద్యార్థుల అడవితల్లికి వందనం, ప్రొద్దుటూరు విద్యార్థుల పోలేరమ్మ జాతర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ప్రొద్దుటూరు విద్యార్థులు ప్రదర్శిస్తున్న పోలేరమ్మ జాతర

గరివిడి కళాశాల విద్యార్థుల రేల కొమ్ముకొయ్య జానపద నృత్యం

# బడికి బీటలు.. పరాయిపంచన పాఠాలు

టెక్కలి మండలం చిన్న కేదారి గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. భవనం పూర్తిగా బీటలు వారింది. దీంతో కొన్ని నెలలుగా పనులు పూర్తికాని అంగన్‌వాడీ భవనంలోనే పిల్లలకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఇక్కడి పిల్లలు చదువుతున్నారు. వర్షం కురిస్తే లీకేజీల నుంచి వచ్చే నీటితో వంట సామగ్రి సైతం తడిసి ముద్దవుతోందని ప్రధానోపాధ్యాయుడు జి.దండాశి తెలిపారు. 'నిధులు మంజూరయ్యే వరకు విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యామ్నాయంగా తరగతులు నిర్వహిస్తున్నాం' అని ఎంఈవో తులసీరావు పేర్కొన్నారు. – న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

## పేదల పెన్నిధి సీఎం సహాయనిధి

పలాస, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి పేదల పెన్నిధి అని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస మండలం బ్రాహ్మణతర్లాకు చెందిన వి.మణికంఠ ప్రమాదంలో గాయపడటంతో బాధిత కుటుంబీకులకు మంగళవారం రూ.1,90,690 చెక్కును తెదేపా కార్యాలయంలో అందజేశారు. మండల కార్యదర్శి డి.సంతోష్‌నాయుడు, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సభ్యుడు వి.యాదగిరి, సుదర్శనరావు, బి.ఆనంద్, యూనిట్ కోకన్వీనర్ కృష్ణారావు, ఎస్ఎంసీ ఛైర్మన్ టి.మోహనరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

## మెలకువలతోనే అధిక దిగుబడులు

కంచిలి, న్యూస్‌టుడే: ఆరుతడి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పిన మెలకువలు పాటించాలని జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకులు సీహెచ్.వెంకటరావు, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త జ్యోతీబసు అన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో వేసే పంటల్లో మెరుగైన దిగుబడులు సాధించేందుకు మంగళవారం గోకర్ణపురంలో రైతులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించి ధ్రువపత్రాలు అందజేశారు. ఏవో కె.సురేష్, వీఏఏ అన్వేష్‌బాబు, గోకర్ణపురం, శాసనం సర్పంచులు ఆనందరావు, వేణు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

# డబ్బు జమ చేసుకో.. రసీదు తీసుకో..!

## స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో అక్రమాల కట్టడికి ప్రభుత్వం చర్యలు

న్యూస్‌టుడే, పొందూరు

స్వయం సహాయక సంఘాల్లో మహిళల్ని ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం 48 గంటల్లో రుణాలు మంజూరు చేస్తోంది. యూనిట్ల ఏర్పాటుకు అండగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది చేతివాటం ఇతర కారణాలతో నిధులు పక్కదారి పడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి క్యాష్ పేరిట రీ పేమెంట్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగదు కట్టిన వెంటనే రసీదు వచ్చేలా చర్యలు తీసుకున్నారు. రుణాలు జమ చేసే ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ను జిల్లాలోని వీవోఏల సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేశారు. త్వరలో సంఘాల సభ్యులు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

జి.సిగడాం వెలుగు కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తున్న ఏపీఎం రామకృష్ణ

### అందుబాటులో పూర్తి సమాచారం

★ కొత్తగా తీసుకొచ్చిన ఈ విధానంలో ప్రతి నెలా పొదుపు సభ్యులు వీవోఏ ద్వారా చెల్లింపులు చేయాలి.

★ ఆ మేరకు జిల్లాలో 296 మంది సెల్‌ఫోన్లలో యాప్‌ను నిక్షిప్తం చేశారు. వారిని సంప్రదించి నగదు చెల్లించగానే విధిగా రసీదు ఇస్తారు. ★ అందులో లావాదేవీలు, సంఘం, సభ్యురాలి పేరు, సమయం తదితర వివరాలన్నీ ఉంటాయి. ఇప్పటివరకు కట్టింది.. ఇంకా చెల్లించాల్సి మొత్తం తెలుసుకోవచ్చు. అవసరమైతే వాట్సప్ ద్వారా సెల్‌ఫోన్‌కు షేర్ చేసే వెసులుబాటు ఉంది.

### ఫిర్యాదులొస్తే ఊరుకోరు

సంఘాల స్థితిగతుల ఆధారంగా బ్యాంకులకు వెళ్లి రుణాల మంజూరుకు కృషి చేయాల్సిన కొందరు వీఏవోలు అవినీతికి పాల్పడుతున్నారు. మరికొందరు కమీషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇకపై అక్రమాలు చోటు చేసుకుంటే వారినే బాధ్యులను చేయనున్నారు. సభ్యుల నుంచి ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

### పారదర్శక విధానంతో సత్ఫలితాలు

స్త్రీనిధి రుణాలకు సంబంధించి సభ్యులు సొమ్ము జమ చేసే సమయంలో ఈ యాప్ ద్వారా వ్యక్తిగత సమగ్ర సమాచారంతో వీవోఏలు రసీదు అందజేస్తారు. ఈ విధానంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి వీలుపడుతుంది. ఇప్పటికే వీవోఏలకు యాప్ అందుబాటులోకి వచ్చింది.

– వి.సత్యనారాయణ, ఏజీఎం, స్త్రీనిధి, శ్రీకాకుళం

| | | | |
|---|---|---|---|
| ● జిల్లాలో పొదుపు సంఘాలు: 48 వేలు | ● సభ్యులు: 5,56,000 | ● 2025-26లో స్త్రీనిధి రుణ లక్ష్యం : రూ.277 కోట్లు | ● మంజూరు చేసిన మొత్తం: రూ.260 కోట్లు |

# నేరం ఎక్కడైనా.. బీజం ఇక్కడే!!

## సైబర్, గంజాయి కేసుల్లో యువత

★ పది రోజుల క్రితం గుంటూరు పోలీసులు ఛేదించిన డిజిటల్ అరెస్టు కేసులో కొమరాడ మండల వాసి పట్టుబడ్డాడు. విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలిని బెదిరించి రూ.42 లక్షల దోపిడీ కేసులో అరెస్టు అయ్యాడు. కంబోడియా నుంచి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తికి సహకరించే బృందంలో అతని పాత్ర ఉందని గుర్తించారు.

★ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఇటీవల తెలంగాణ 'ఈగల్' బృందం ఆస్ట్రేలియాకు చెందిన ముగ్గురు యువతులను అరెస్టు చేసింది. వారితో పార్వతీపురానికి చెందిన ఓ యువకుడికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

### పట్టుబడ్డారిలా..

★ కొన్నాళ్ల క్రితం తెలంగాణలో సైబర్ నేరగాళ్లను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో పార్వతీపురం, సీతానగరం, కొమరాడ మండలాలకు చెందిన నలుగురు యువకుల పాత్ర ఉందని గుర్తించారు.

★ ప్రస్తుతం రాష్ట్రం, రాష్ట్రేతర ప్రాంతాల్లో జరుగుతున్న 'పురాతన నాణేలు' విక్రయం పేరిట మోసాలకు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల గ్రామాలే ప్రథమ వేదికలు.

★ పార్వతీపురానికి చెందిన ముగ్గురు యువకులు తక్కువ ధరకే బంగారాన్ని ఇస్తామని గరుగుబిల్లి ఉపాధ్యాయినిని నమ్మించి, మోసగించిన ఘటన ఇటీవల జరిగింది.

జిల్లాలో కొందరు యువకులు పక్కదారిపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా కేసుల్లో పోలీసులు ఎక్కడ నిందితులను అదుపులోకి తీసుకున్నా.. పార్వతీపురం చుట్టుపక్కల మండలాల్లోని వారి ప్రమేయం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చదువు అనంతరం నగరాలకు వెళ్లి.. ఉద్యోగం దొరక్క, నేరగాళ్ల ఉచ్చులో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.

– న్యూస్‌టుడే, పార్వతీపురం, కలెక్టరేట్ ప్రాంగణం

సులువుగా ధనార్జన చేసే క్రమంలో యువతీ, యువకులు నేరాలు చేస్తున్నారు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలవుతున్నారు. నిందితులంతా విద్యావంతులు కావడం గమనార్హం. తల్లిదండ్రులు పిల్లల నడవడిక, సంపాదన, చేస్తున్న పనేమిటి? అనే అంశాలపై దృష్టిసారించాలని.. లేకపోతే నేర ప్రవృత్తివైపు జారిపోయి, జీవితాలు నాశనం చేసుకొనే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

'గత రెండేళ్లలో జిల్లాలో 58 సైబర్ నేరాలు జరగ్గా.. రూ.6.20 కోట్లను కేటుగాళ్లు దోచేశారు. ఇందులో రూ.69.77 లక్షలు మాత్రమే రికవరీ అయింది. నిందితుల్లో స్థానికులూ ఉన్నారు'

| అంశం | 2024 | 2025 |
|---|---|---|
| గంజాయి కేసులు | 39 | 19 |
| సరకు(కిలోల్లో) | 736 | 218 |
| నిందితులు | 78 | 45 |
| వాహనాల సీజ్ | 10 | 17 |

# టిప్పర్ దగ్ధం: క్లీనర్ మృతి

గుడిపాల, న్యూస్‌టుడే: రోడ్డులో గుంతలకు మట్టి పోసే సమయంలో టిప్పర్ విద్యుదాఘాతానికి గురై అందులోని ఒడిశా రాష్ట్రానికి చెందిన క్లీనర్ పీదాంబరి శెఠి(51) మృతి చెందాడని ఎస్సై రామ్మోహన్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. ఏపీలోని చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ముత్తవాండ్ల ఊరు దగ్గర రోడ్డులో ఏర్పడిన గుంతలను పూడ్చడానికి స్థానిక క్వారీకి చెందిన టిప్పర్లో ఎర్రమట్టి తెచ్చి గుంతలు పూడ్చే క్రమంలో పైన ఉన్న విద్యుత్తు తీగలు తగిలి ఒక్కసారిగా వాహనం నుంచి మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన బండపల్లెకు చెందిన డ్రైవర్ దేవేంద్ర(30) ప్రమాదాన్ని గ్రహించి వాహనం నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే క్లీనర్ విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. మృతుడి అల్లుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు.

ప్రమాదంలో దగ్ధమవుతున్న టిప్పర్

## 182 కిలోల భంగు, గంజాయి స్వాధీనం

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లాలోని భీష్మగిరి, ఛాసో నిమ్మఖండి రహదారుల్లో బుధవారం తనిఖీలు చేపట్టిన అబ్కారీ అధికారులు ఓ ఆటో, మరో ద్విచక్ర వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 182 కిలోల భంగును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు. బ్రహ్మపుర రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ యువకుడి నుంచి ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

## రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: గంజాం జిల్లా జరడా రాణా ఆధీనంలో ఖరియాగుడ పోలీసు ఔట్‌పోస్టు పరిధిలోని తుంబాపూర్-మందరడ మార్గంలో బుధవారం సాయంత్రం ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న తితిగావ్ గ్రామస్థుడు కేదార్ నాయక్ (18), బాడితోల గ్రామానికి చెందిన రాహుల్ నాయక్ (26)లు మృతిచెందారు. బనమాలి గ్రామానికి చెందిన రంజన్ నాయక్ (26) తీవ్రంగా గాయపడ్డాడు.

# ఆస్వాదిస్తున్నాం.. అద్వితీయ ప్రతిభతో..

న్యూస్‌టుడే– గరివిడి

తిరుపతి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీవీయూ) ఆధ్వర్యంలో గరివిడి పశువైద్య కళాశాలలో నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల క్రీడా, సాంస్కృతిక సంబరాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తిరుపతి, ప్రొద్దుటూరు, గన్నవరం, గరివిడి పశువైద్య, తిరుపతి డెయిరీ టెక్నాలజీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తమ క్రీడా, సాంస్కృతిక నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. తమ మనోగతాన్ని 'న్యూస్‌టుడే'తో పంచుకున్నారు.

### అంజలి.. గుర్రపు స్వారీ.

నేను తిరుపతి పశువైద్య కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నా. ఎన్‌సీసీ శిక్షణ పొంది 2025లో డైరెక్టరేట్ జనరల్ మెడలియన్ ఛాంపియన్‌గా ఎంపికయ్యా. గతేడాది దిల్లీలో జరిగిన గుర్రపు స్వారీ జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకాన్ని సాధించా. క్రీడా, సాంస్కృతిక సమ్మేళనం పోటీలతో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ అలవడతాయి.

– జి.అంజలి, తిరుపతి

### ఆటే ఆనందం..

గెలిచినా, ఓడినా ఆట ఆడడమే ఆనందం కలిగిస్తోంది. ఇలాంటి క్రీడా, సాంస్కృతిక పోటీల్లో పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఎన్‌సీసీ క్యాడెట్‌గా 2024లో దిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొన్నా. 2025లో రోలర్ హాకీ జాతీయ స్థాయి పోటీల్లో జూనియర్ బాలికల విభాగంలో పతకాలు సాధించా.

– డి.ఓజస్విని, గన్నవరం

### జీవితాన్ని ఎదుర్కొనే స్ఫూర్తి దొరుకుతుంది..



క్రీడలు పతకాలతో పాటు సవాళ్లను ఎదుర్కొనే శక్తి నిస్తాయి. పోటీల్లో గెలుపు, ఓటములు తాత్కాలికమే. అనుభవం, ఆనందం ప్రధానంగా భావించాలి. ఇటీవల సొసైటీ ఆఫ్ యానిమల్ ఫిజియాలజిస్టు ఆఫ్ ఇండియా దక్షిణ భారతదేశ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల్లో మా బృందం మొదటి స్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో ఈ పోటీల్లో పాల్గొంటున్నాను.

– వి.సంజన శర్మ, గరివిడి

### క్రీడా నైపుణ్యానికి పరీక్ష

క్రీడా నైపుణ్యాలు పరీక్షించుకునేందుకు ఇదో చక్కని వేదిక. నాకు వాలీబాల్ క్రీడంటే ఇష్టం. 2025లో అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో పాల్గొన్నా. క్రీడాకారులు సానుకూల దృక్పథం కలిగి ఉంటే అది వారి భవితకు బలమైన పునాది అవుతుంది.

– ఎ.ప్రసన్నసాయి, గరివిడి


సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి

80085 97609


(c) eenadu

ఈనాడు తమిళనాడు

గురువారం జనవరి 8, 2026



## ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జల్లికట్టు పోటీలు

ముహూర్తపు కర్ర నాటుతున్న మంత్రి మూర్తి తదితరులు

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** జల్లికట్టు పోటీలకు బుధవారం పాలమేడు, అలంగానల్లూర్‌లో శంకుస్థాపన జరిగింది. అలంగానల్లూర్ వాడివాసల్ వద్ద ఉన్న ముత్తాలమ్మన్ ఆలయం ఎదుట ముహూర్తపు కర్రను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మూర్తి, ఎమ్మెల్యే వెంకటేషన్, అధికారులు, గ్రామస్థుల సమక్షంలో స్వామికి ప్రత్యేక అభిషేకం చేశారు. పాలమేడు పంచమలై వాడివాసల్‌లోనూ ముహూర్తపు కర్ర నాటారు. అనంతరం మూర్తి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మదురై జిల్లాలో జల్లికట్టు పోటీలు జరగనున్నాయని చెప్పారు. అలంగానల్లూర్ పోటీని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రారంభించనున్నారని తెలిపారు. బహుమతులుగా కారు, బైక్, ట్రాక్టర్లు అందించనున్నామని వివరించారు.

## వేళాంకణ్ణిలో హెలికాప్టర్ సేవలు

### ఈనెల చివరిలో ప్రారంభం

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** నాగపట్టినం జిల్లాలో ప్రసిద్ధి చెందిన వేళాంకణ్ణి చర్చికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు. పర్యాటకులను ఆకట్టుకునేలా వేళాంకణ్ణిలో హెలికాప్టర్ సేవలు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా చర్చికి సొంతమైన ప్రదేశంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. వేళాంకణ్ణి చుట్టూ సుమారు 25 కి.మీ మేర గగనతలంలో హెలికాప్టర్ ఎగురుతుంది. మొత్తం ఆరుగురు ప్రయాణించవచ్చు. ఒకరికి రూ.6 వేలు ఛార్జీ వసూలు చేయనున్నారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ వేళాంకణ్ణికి రానుంది. విపత్తు సమయాల్లో అత్యవసరంగా ఆర్మీ హెలికాప్టర్లు వచ్చి దిగేలా, రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల పర్యటనలకు ఉపయోపడేలా హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. హెలికాప్టర్ సేవలు ఈనెల చివరిలో ప్రారంభం కానున్నాయని జిల్లా యంత్రాంగం తెలిపింది.

## టీనేజీ కాన్పు.. ప్రాణానికే ముప్పు

**మొత్తం ప్రసవాల్లో టీనేజీ కాన్పుల శాతం**

| | |
|---|---|
| **పూందమల్లి పరిధిలో..** | |
| నేమం | 8.9 |
| పూందమల్లి గ్రామీణ | 6.7 |
| పూందమల్లి పట్టణం | 11.1 |
| సోరాంజేరి | 4.4 |
| తిరుమళిసై | 15.6 |
| తిరునింద్రవూర్ | 17.8 |
| **ఆవడి కార్పొరేషన్ పరిధిలో..** | |
| చూళైమేడు | 6.7 |
| మిట్టణమల్లి | 6.7 |
| పరుత్తిపట్టు | 6.7 |
| పెరియార్ నగర్ | 2.2 |
| తండురై | 2.2 |
| తిరుముల్లైవాయల్ | 8.9 |
| విళింజియంబాక్కం | 2.2 |
| **వయసుల వారీగా** | |
| **గర్భిణుల** | **శాతం** |
| 15ఏళ్లలోపు | 0 |
| 15-16 | 1.8 |
| 16-17 | 4.6 |
| 17-18 | 20.3 |
| 18-19 | 73.3 |

కాలేజీకెళ్లే వయసులో గర్భం దాల్చుతుండటం కలవరపెడుతోంది. అలాంటివారిలో చాలామంది కాన్పు సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాణాలతో చెలగాటంలా ఉండే ఆ కేసుల విషయమై వైద్యనిపుణులు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. **- ఈనాడు-చెన్నై**

గర్భం దాల్చిన తక్కువ వయసున్న ఆరుగురు ఆడపిల్లలకు ఎలాగైనా కాన్పు చేయించాలని గతేడాది కృష్ణగిరి డెంకణికోట్టై ప్రాంతంలో నకిలీ ఆధార్ కార్డులు తయారుచేసి వయసును పెంచారు. గుర్తించిన ఆసుపత్రి వర్గాలు వారిపై కేసులు పెట్టాయి. మైనర్లు గర్భందాల్చిన ఘటనలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ఈ కేసుల్లో నేరం ఒక కోణమైతే.. అసలు వారి గర్భం, కడుపులోని బిడ్డ, కాన్పు పరిస్థితి ఏమిటనే మరో కోణంలో ఆరోగ్యశాఖ ఆలోచించింది. చెన్నైకి ఆనుకుని ఉన్న పూందమల్లి, ఆవడి ప్రాంతాల్ని నమూనాగా తీసుకుని ఆసుపత్రుల్లో నమోదైన వివరాలపై అధ్యయనం చేసింది. 2022-23 నుంచి 2024-25 మధ్య మూడేళ్ల గణాంకాల్ని తీసింది. అక్కడ ఏకంగా 281 మంది టీనేజీ అమ్మాయిలకు కాన్పులు జరిగినట్లు తేలింది.

ఆరోగ్యశాఖ వైద్యనిపుణులు నందినీ సెల్వనేశన్, ప్రదీపా.బి, రామకృష్ణన్.టి.ఎస్, ప్రభాకరన్.జె జరిపిన ఈ అధ్యయనంలో గర్భం దాల్చిన టీనేజీ అమ్మాయిల్లో 17-19 ఏళ్ల వయసువారే 93.6 శాతం మంది ఉన్నారు. 15-17ఏళ్ల చిన్న వయసులోనూ 6.4 శాతం మంది బిడ్డల్ని ప్రసవించారు.

### గంటల తరబడి శ్రమించి

టీనేజీ కాన్పుల్లో 23.3 శాతం కేసులు హైరిస్క్‌గా నమోదైనట్లు పరిశోధకులు వెల్లడించారు. తల్లి, బిడ్డ ప్రాణం కాపాడేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చిందని వెల్లడిస్తున్నారు. గర్భం దాల్చిన అమ్మాయిల్లో రక్తపోటు, గుండె సంబంధ ఇబ్బందులతోపాటు కడుపులోని బిడ్డకు అవయవాల వృద్ధి సరిగా లేకపోవడం లాంటి లక్షణాలుండటంతో వైద్యులకు పెద్ద పరీక్షగా మారింది. అధ్యయన పరిధిలోకి తీసుకున్న కేసుల్లో 66 శాతం సాధారణ కాన్పులు కాగా 32శాతం సిజేరియన్లు జరిగాయి. అత్యవసర పరిస్థితుల్లో సిజేరియన్లు చేయాల్సి వచ్చిందని వైద్యులంటున్నారు. 2శాతం కేసుల్లో అబార్షన్లయ్యాయి.

### దుష్ప్రభావాలు చాలానే

ఈ తరహా గర్భాల ద్వారా అటు తల్లికి, ఇటు పుట్టిన బిడ్డకూ ప్రమాదమేనని వైద్యులు చెబుతున్నారు. రక్తహీనత, అధిక రక్తపోటు సమస్యలు సవాలుగా మారుతుండగా. . నెలలు నిండకు ముందే బిడ్డ పుట్టడం, సరిపడా బరువు లేకపోవడంలాంటి ఇబ్బందులుంటున్నాయని వెల్లడిస్తున్నారు. ఇది వారి భవిష్యత్తు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు.

### ప్రత్యేక కార్యచరణ అవసరం

● సరైన అవగాహన లేకపోవడం, పేదరికం ప్రభావంతో టీనేజీలోనే అమ్మాయిలు త్వరగా పెళ్లిళ్లు చేసుకుని గర్భం దాల్చుతున్నట్లు వివరించారు. ● కాన్పు అయ్యాక తదనంతర దుష్ప్రభావాలపై ప్రత్యేకించి అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోందని తెలిపారు. ● ఇప్పటికీ ఈ వయసువారిలో గర్భధారణ కనిపిస్తోందని, వారిలో హైరిస్క్ కేసుల్ని గుర్తించేందుకు ప్రత్యేక కార్యచరణ అవసరమవుతోందని పేర్కొన్నారు. ● ఎదురయ్యే దుష్ప్రభావాలపై పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. వారి కుటుంబాలకూ కౌన్సెలింగ్ అవసరమంటున్నారు. ● తల్లి ఆరోగ్యం, నవజాత శిశువుల ఇబ్బందులు, భవిష్యత్తు దుష్ప్రభావాలు, సవాళ్లు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలనే రీతిలోనూ అవగాహన అవసరమని తెలిపారు.

సంక్షేమ సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్

## అమిత్‌షా ఆరోపణలు అవాస్తవం

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. దిండుగల్ జిల్లా వేలునాచ్చియార్ ప్రాంగణంలో బుధవారం ఉదయం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో రూ.1,595 కోట్ల పూర్తయిన 111 పనులను ప్రారంభించారు. 212 కొత్త పనులకు శంకుస్థాపన చేశారు. 2,62,864 మంది లబ్ధిదారులకు రూ.1082.86 కోట్ల విలువైన సంక్షేమ సహాయాలు అందించారు.

■ **సీఎం మాట్లాడుతూ..** అన్నాడీఎంకే పాలనలో పదేళ్లలో కొనుగోలు చేసిన ధాన్యం 1.79 కోట్ల మెట్రిక్ టన్నులని తెలిపారు. డీఎంకే పాలనలో నాలుగున్నరేళ్లలో 1.99 కోట్ల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు గుర్తుచేశారు. ■ 2019లో ఈపీఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించడాన్ని నిలిపివేశారన్నారు. ప్రస్తుతం 10లక్షల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించామన్నారు. ■ తమిళనాడులో ప్రభుత్వం హిందూ మతపరమైన ఆచారాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అమిత్‌షా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ■ డీఎంకే పాలనలోకి వచ్చిన తర్వాత 4 వేల ఆలయాలకు కుంభాభిషేకం నిర్వహించిందన్నారు. ఆలయాలకు చెందిన 7,655 ఎకరాల భూమిని కాపాడామని తెలిపారు. అన్ని మతాలపై విశ్వాసం కలిగించే, మతపరమైన హక్కులను పరిరక్షించే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పెరియసామి, పెరియకన్నన్, చక్రపాణి, కేకేఎస్ఎస్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.

### పేలిన సీఎం కారు టైర్

**ఆర్కేనగర్:** మదురై సమీపంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రయాణించిన కారు టైరు పేలింది. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దిండుగల్ జిల్లాలో బుధవారం ఉదయం ప్రభుత్వ కార్యక్రమం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. మదురై జిల్లా తిరుమంగళం కుత్తియార్‌గూండు వద్ద వెళ్తుండగా ఆకస్మికంగా సీఎం ఉన్న కారు టైరు పేలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే మరో వాహనంలో ఆయన మదురై విమానాశ్రయానికి తరలివెళ్లారు.

## పొంగల్ సెలవులకు వండలూర్ జూలో ప్రత్యేక ఏర్పాట్లు

**మామల్లపురం, న్యూస్‌టుడే:** పొంగల్‌ను పురస్కరించుకొని వండలూర్ జూలో సందర్శకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటన విడుదల చేశారు. శుద్ధిచేసిన తాగునీరు, పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక గదులు, సందర్శకులకు వెయిటింగ్ హాళ్లు, మరుగుదొడ్ల వసతి కల్పించామన్నారు. చిన్నారుల కోసం క్రీడా ఉపకారణాలను పునరుద్ధరించామన్నారు. సందర్శకుల కోసం 7-డి థియేటర్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యం సాయంత్రం 4 గంటలకు సందర్శకులకు అల్పాహారం అందిస్తున్నామన్నారు. జూను సులభంగా చుట్టి రావడానికి 25 బ్యాటరీ వాహనాలను సిద్ధంగా ఉన్నాయన్నారు. జూలో 2,500కు పైగా అరుదైన వన్యప్రాణులు, రకరకాల పక్షులు చూడొచ్చని తెలిపారు.

## నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం

**వడపళని, న్యూస్‌టుడే:** మందవెల్లిలోని రామకృష్ణమఠం రోడ్డులో తాగునీటి పైపులైన్లలో 'చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్' చేపడుతున్న మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 10 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటలకు ట్రిప్లికేన్, రాయపేట, మైలాపూర్, శాంథోమ్, నందనం, రాజా అన్నామలైపురం, మందవెల్లి ప్రాంతాల్లో సరఫరాలో అంతరాయం కలగనుందని మెట్రో వాటర్ బోర్డు ప్రకటనలో పేర్కొంది. మరమ్మతుల కారణంగా ఎమ్మార్సీ నగర్ నీటి పంపిణీ కేంద్రం తాత్కాలికంగా మూసి ఉంటుందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తాగునీరు కావాలనుకునే వారు మెట్రో వాటర్ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించి ట్యాంకర్ల ద్వారా తెప్పించుకోవచ్చు.

## అధికారంలో భాగస్వామ్యం కావాల్సిందే: కేఎస్ అళగిరి

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** అధికారంలో భాగస్వామ్యం విషయమై దృఢంగా ఉన్నామని టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. తిరువారూర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరుప్పరంకుండ్రంలో వందేళ్లుగా దీపం వెలిగించని ఒక రాతిస్తంభంలో దీపం వెలిగించాలని ఒక వర్గంవాళ్లు చెప్పడాన్ని ఎన్నికల కోసమేనని అర్థం చేసుకోవాలన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఈ విషయంలో రాజకీయాలు చేయడం లేదన్నారు. అధికారంలో భాగస్వామ్యం న్యాయమైనదే అన్నారు. ఇది కాంగ్రెస్ మాత్రమే చెప్పడం లేదన్నారు. వైగో, తిరుమా, వామపక్షాలు కూడా అధిక సీట్లు కోరుతున్నాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తమ పాలన అందిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధికారంలో భాగస్వామ్యం కావాలని స్పష్టంగా ఉన్నారన్నారు.

## ఫర్నిచర్‌కు పత్తి నూలు అందాలు

■ అల్లికలతో వ్యాపారం చేస్తున్న ఐటీ ఉద్యోగిని

■ కోటి టర్నోవర్‌తో విజయపథం

ఐటీ ఉద్యోగిని పత్తి నూలుతో అల్లిన ఫర్నిచర్ తమిళనాడు దాటి ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు కూడా వెళ్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ సమయంలో వచ్చిన ఆలోచనకు పదును పెట్టి చేతివృత్తిలా ప్రారంభమైన వ్యాపారం.. ఇప్పుడు సంవత్సరానికి కోటి టర్నోవర్ లక్ష్యాన్ని చేరుకుంది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా అల్లికకళను పరిచయం చేస్తున్నారు చెన్నైకి చెందిన ఐటీ ఉద్యోగిని సూర్య. ఆమె తన వ్యాపారం గురించి వివరించారిలా...

**- న్యూస్‌టుడే, ఆర్కేనగర్**

అవార్డులతో సూర్య

### ఉద్యోగాన్ని నమ్ముకుంటే లాభం లేదని..

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఐటీ ఉద్యోగులు తమ కొలువులు కోల్పోవడం, సగం జీతాలే చేతికందడం వంటి అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నారు. నేనూ ఆ సమస్య చవిచూశాను. మావారి పరిస్థితి అదే. ఆ సమయంలో నేను ఓ ఐటీ కంపెనీలో గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేస్తున్నాను. ఇకపై ఉద్యోగాన్ని నమ్ముకుని ఉంటే లాభం లేదని భావించి చిరుధాన్యాల విక్రయాలు చేద్దామనుకున్నాను. కానీ, చాలామంది అదే పనిలో ఉన్నారని తెలుసుకొని ఆలోచనలో పడ్డాను. మేము చెన్నైలోని గూడువాంజేరిలో నివసిస్తున్నాం. మా సొంతూరు చెంగల్పట్టు సమీపంలోని చిన్న గ్రామం. మా ఇంట్లో తాత కోసమంటూ ఓ నులక మంచం ఉండేది. దానిపై పడుకుంటే మంచి నిద్ర వస్తుందని, నడుమునొప్పి ఉండదని, ఒంట్లో వేడి తగ్గుతుందని తాత చెప్పేవారు. ఆరోగ్యానికి అంత మంచి చేసే నులక మంచాలు ఇప్పుడెవరూ వాడటం లేదని గ్రహించాను. దానినే వ్యాపారంగా మలుచుకోవాలని అనుకున్నాను. కానీ నాకు నులకతో మంచాలు అల్లడం రాదు. నేర్చుకోవడానికి మార్గం లేదు. యూట్యూబ్‌లో విదేశాల్లో నులక మంచాల తయారీ, విక్రయాల గురించి తెలుసుకున్నా. ఒక్క మంచం విలువ రూ.లక్షన్నర అని తెలిసి ఆశ్చర్యమేసింది. తర్వాత అల్లడం నేర్చుకున్నాను.

ఉయ్యాల బల్ల, కుర్చీలు

### విదేశాలకు ఎగుమతి

సాధారణంగా కొబ్బరి, కలబంద, తాటి పీచు, నైలాన్, ప్లాస్టిక్‌తో చాపలు నేస్తారు. నేను వీటన్నింటినీ కాదని పత్తి నూలుతో నేయాలనుకున్నాను. మా ఇంటి మేడపైనే తయారీ ప్రారంభించి వీడియోలు సామాజిక మాధ్యమంలో అప్‌లోడ్ చేశాను. మంచి ఆదరణ లభించింది. ఇంటిని వెతుక్కుంటూ వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్లారు. కొందరు తమ ఇళ్లలో ఉన్న పాత మంచాలను అల్లివ్వాలని అడిగేవారు. మొదటి మంచాన్ని రూ.2,500కు విక్రయించాను. ఇంటికి వెళ్లి అల్లిస్తే రూ.1,500 తీసుకున్నాను. రెండేళ్లుగా నులక మంచాలనే తయారుచేసి అమ్ముతున్నాను. దీన్ని పెద్ద వ్యాపారంగా మార్చాలని భావించి ఫర్నిచర్ వస్తువులను తయారు చేయాలనుకున్నాను. క్రమంగా కుర్చీలు, సోఫాలు, డైనింగ్ టేబుళ్లు, స్టూళ్లు, ఆఫీస్ కుర్చీలు, దివాన్ కుర్చీలు, స్వింగ్, రోలింగ్ కుర్చీలు, ఈజీ ఛైర్లు, టీపాట్ ఇలా చాలానే ప్రయత్నించాను. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి నాణ్యమైన అకాసియా చెట్లను దిగుమతి చేసుకున్నాము. నా కంపెనీకి 'ఇళయం' అనే పేరు పెట్టాను. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారానికే పరిమితం అయ్యాను. పెట్టుబడి కోసం తల్లిదండ్రులు నగలు అమ్మి డబ్బులిచ్చారు. ప్రసవించిన 30 రోజుల్లోనే బిడ్డను తీసుకొని మంచం అల్లే పనికి వెళ్లాను. ఆ కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కుతోంది. మా ఉత్పత్తులు ఇప్పుడు విదేశాలకు కూడా వెళ్తున్నాయి.

విగ్రహాన్ని తొలగిస్తున్న అధికారులు, గుడిని కూల్చివేస్తున్న దృశ్యం

## తిరుప్పూర్‌లో అక్రమంగా నిర్మించిన ఆలయం కూల్చివేత

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** తిరుప్పూర్ జిల్లా అవినాశీ సమీపం ఈట్టివీరంపాళెం పంచాయతీ పరిధిలోని రాక్కియాపట్టి ప్రాంతంలో 2.8 ఎకరాల ప్రభుత్వ పొరంబోకు స్థలం ఉంది. దానిని ఆక్రమించి మురుగన్, వినాయకుడు, శివలింగం, నంది తదితర సన్నిధులతో కూడిన సెల్వముత్తు కుమారస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని అవినాశీ తహసీల్దార్ చంద్రశేఖర్, డీఎస్పీ శివకుమార్ నేతృత్వంలో భారీ భద్రత నడుమ యంత్రాలతో బుధవారం ఉదయం కూల్చివేసే పని చేపట్టారు. అందుకు హిందు మున్నని, స్థానిక మహిళలు భారీగా గుమికూడి వ్యతిరేకత తెలిపి ఆందోళనకు దిగారు. ఆలయాన్ని కూల్చివేయవద్దని కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులు, ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొని తొక్కిసలాట జరిగింది. కోర్టు తీర్పు మేరకు ఆలయాన్ని పోలీసుల భద్రత నడుమ కూల్చివేశారు.

చెన్నై ఎగ్మోర్‌లోని కన్నిమర గ్రంథాలయాన్ని పునరుద్ధరించారు. అందులోని లాబీ, ఆడిటోరియం, పిల్లల విభాగాలను బుధవారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మంత్రులు శేఖర్‌బాబు, అన్బిల్ మహేష్ పొయ్యామొళి, ఎంపీ దయానిధి మారన్‌తో కలిసి ప్రారంభించారు.

-వేళచ్చేరి, న్యూస్‌టుడే

## చంద్రశేఖరస్వామికి ప్రత్యేక పూజలు

మాడవీధుల్లో ఊరేగుతున్న ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి

**తిరువణ్ణామలై, న్యూస్‌టుడే:** తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలోని ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామి ప్రత్యేక అలంకరణలో మాడ వీధుల్లో బుధవారం ఊరేగారు. ఆలయంలో ఉత్తరాయణ పుణ్యకాల ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెండోరోజు అరుణాచలేశ్వరస్వామి, ఉన్నాములై అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

## నేడు పొంగల్ కానుకల పంపిణీ

### ప్రారంభించనున్న సీఎం

**కాంచీపురం, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా 2,22,91,710 బియ్యం రేషన్ కార్డులకు, శ్రీలంక శరణార్థులకు కిలో పచ్చిబియ్యం, కిలో చక్కెర, ఒక పూర్తి చెరకు గడను ప్రభుత్వం తరఫున పొంగల్ కానుకగా, రూ.3 వేల నగదు అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు పొంగల్ కానుకల పంపిణీని గురువారం కాంచీపురం జిల్లా ఆలందూర్ నియోజకవర్గంలో సీఎం స్టాలిన్ ప్రారంభించనున్నారు. రేషన్ కార్డుదారులు 15 వరకు చౌకదుకాణాల్లో పొంగల్ కానుకలు పొందొచ్చు.

పళనిసామికి పుష్పగుచ్ఛం అందిస్తున్న అన్బుమణి

## ఎన్డీయే కూటమిలో చేరిన పీఎంకే

**వేళచ్చేరి, న్యూస్‌టుడే:** ఎన్డీయే కూటమిలో పీఎంకే చేరినట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిసామి, పీఎంకే నేత అన్బుమణి సంయుక్తంగా బుధవారం ప్రకటించారు. అన్బుమణి తన మద్దతుదారులతో కలిసి బుధవారం ఉదయం చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని పళనిసామిని కలిసి సుమారు 30 నిమిషాల పాటు సంప్రదింపులు జరిపారు. అనంతరం ఈపీఎస్, అన్బుమణి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకే, పీఎంకే మధ్య కూటమి ఏర్పడిందని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకేను ఓడించి, అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు.

### ఆ చర్చలు చట్ట విరుద్ధం రామదాస్

**వేళచ్చేరి:** అన్నాడీఎంకేతో అన్బుమణి పీఎంకే పేరుతో చర్చలు జరిపి ఎన్నికల పొత్తు ప్రకటించడం చట్ట విరుద్ధమని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాస్ పేర్కొన్నారు. ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో.. దిల్లీ హైకోర్టు తీర్పు మేరకు రామదాస్ పాట్టాళి మక్కళ్ కట్చి(పీఎంకే)కి ఏకైక సంస్థాగత నాయకుడని, పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని పేర్కొందని గుర్తు చేశారు. డిసెంబరు 17 నుంచి రామదాస్‌ను పీఎంకే అధ్యక్షుడిగా కార్యనిర్వాహక కమిటీ, జనరల్‌బాడీ కమిటీ ఆమోదించిందని ఆ తీర్మానప్రతిని ఎన్నికల కమిషన్‌కు సమర్పించామన్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా అన్బుమణితో లేదా ఎవరితోనైనా పొత్తు చర్చలు జరపకూడదని తెలిపారు. ఎన్నికల పొత్తు గురించి మాట్లాడటానికి రామదాస్‌కు మాత్రమే అధికారం ఇచ్చిందన్నారు.

## గేట్ కీపర్ గొప్ప మనసు

☛ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు

అరుల్‌జ్ఞాన డెల్ఫిన్

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** గొప్పమనసు చాటుకున్న రైల్వే గేట్ కీపర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తంజావూర్ జిల్లా పిన్నవాసల్ సమీపంలోని చిత్తాదిక్కాడు గ్రామం వద్ద రైల్వే గేట్‌కీపర్‌గా అరుల్‌జ్ఞాన డెల్ఫిన్ అనే యువతి పనిచేస్తున్నారు. ఈనెల 3న విధుల్లో ఉన్నప్పుడు రాత్రి 7.45 సమయంలో రామేశ్వరం-తాంబరం ఎక్స్‌ప్రెస్ వెళ్లడానికి రైల్వేగేట్ మూసి ఉంచారు. పిన్నవాసల్ ప్రాంతానికి చెందిన అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళను బైక్‌లో పేరావూరణిలోని ఆస్పత్రికి వారి బంధువులు తీసుకెళ్తున్నారు. రైల్వేగేట్ మూసి ఉండటంతో అరుల్‌జ్ఞాన డెల్ఫిన్ వద్ద గేట్ తెరవడానికి సాయపడాలని బంధువులు ప్రాధేయపడ్డారు. రైలు ఆయిరంగుడి దాటేసిందని, గేటు తెరవకూడదని ఆమె తెలిపారు. కాపాడమని వారు మళ్లీ అభ్యర్థించారు. తనను నమ్మి పలు ప్రాణాలు రైల్లో వస్తున్నాయని, తన బైక్ అటువైపు ఉంది దానిని తీసుకొని ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే బంధువులు మహిళను ఎత్తుకొని పట్టాలు దాటి గేట్‌కీపర్ బైక్‌లో వెళ్లేయత్నం చేశారు. అంతలోనే బంధువు ఒకరు బైక్‌లో రావడంతో అందులో తీసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది. గొప్ప మనసుతో సహాయం చేయడానికి ముందుకొచ్చిన రైల్వే గేట్‌కీపర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

## సివిల్స్ కోచింగ్ విద్యార్థిని మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ

■ వెంబడించి అడ్డుకున్న బాధితురాలు

చేతికి గాయమైన యువతి

**మామల్లపురం, న్యూస్‌టుడే:** పట్టపగలు ఓ దొంగ యువతి మెడలో బంగారు గొలుసు లాక్కెళుతుండగా బాధితురాలి ప్రతిఘటించింది. చివరకు గొలుసుకు ఆమె చేతికి చేరింది. చెంగల్పట్టు జిల్లా గూడువాంజేరికి చెందిన 22 ఏళ్ల యువతి చెన్నై తాంబరంలోని ఓ కేంద్రంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ తీసుకుంటోంది. మంగళవారం తరగతులు ముగించుకొని బస్టాండ్ వైపు నడిచి వెళుతుండగా లుంగీ, చొక్కా ధరించిన గుర్తు తెలియని వ్యక్తి వెంబడించి ఆమె మెడలోని 7 సవర్ల గొలుసు లాక్కొని పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ యువతి ధైర్యంగా వెంబడించి అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ప్రతిఘటించడంతో ఆమెను పక్కకు తోసేసి గొలుసుతో పారిపోయాడు. బాధితురాలు బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించగా దొంగ రైల్వే పట్టాలను దాటుకొని పొదల్లోకి వెళ్లి దాక్కొన్నాడు. అదే సమయంలో యువతి వద్ద లాక్కున్న గొలుసును రోడ్డు పక్కన విసిరేయడంతో స్థానికులు తీసుకుని ఆమెకు అప్పగించారు. దాని విలువ రూ.9 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. యువతి చేతికి, మెడకు గాయాలవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తాంబరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి దొంగ కోసం గాలిస్తున్నారు.

## పుదుచ్చేరిలో మహిళలకు ఆర్థికసాయం పెంపు

విలేకరులతో మాట్లాడుతున్న సీఎం రంగసామి

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** పుదుచ్చేరిలో మహిళలకు అందజేసే ఆర్థికసాయాన్ని పెంచి ఇస్తామని ముఖ్యమంత్రి రంగసామి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. . ప్రభుత్వ నుంచి ఎలాంటి సాయం పొందని గృహిణులకు రూ.వెయ్యి ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. దానిని రూ.2,500గా పెంచుతామన్నారు. 12న లేక పొంగల్ తర్వాతైనా ఆ మొత్తాన్ని పంపిణీ చేస్తామన్నారు. పసుపు రేషన్‌కార్డు ఉన్న గృహిణులకు కూడా ఆర్థికసాయం అందించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పుదుచ్చేరిలో పొంగల్ నగదు కానుక ఇస్తామని చెప్పారు. నకిలీ మందుల వ్యవహారంలో పారదర్శకమైన నివేదిక విడుదల చేస్తామన్నారు.

(c) eenadu

## రామేశ్వరంలో కంచి కామకోటి పీఠాధిపతులు

పరమాచార్య పంచలోహ విగ్రహాన్ని అందిస్తున్న శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి

**కాంచీపురం, న్యూస్‌టుడే:** కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి రెండు రోజుల క్రితం కాంచీపురం నుంచి రామేశ్వరం శంకరమఠానికి యాత్రగా వెళ్లారు. అక్కడి మఠంలో పూజలు నిర్వహించడానికి వీలుగా 1.75 అడుగుల ఎత్తు, 3.75 అడుగుల వెడల్పుతో తయారు చేసిన పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పంచలోహ విగ్రహాన్ని నిర్వాహకులకు బుధవారం ఉదయం అందజేశారు. రామేశ్వరం శంకరమఠం మేనేజర్ ఆడిటర్ సుందర్, సభ్యుడు సుందర వాద్దియార్ సహా పలువురు భక్తులు పాల్గొన్నారు.

## జస్టిస్ జి.ఆర్.స్వామినాథన్‌కు వ్యతిరేకమైన పుస్తకానికి నిషేధం

**చెన్నై, న్యూస్‌టుడే:** న్యాయమూర్తి జస్టిస్ జి.ఆర్.స్వామినాథన్‌కు వ్యతిరేకంగా ముద్రించిన పుస్తకం విక్రయాలకు మద్రాసు హైకోర్టు నిషేధం విధించింది. మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంలో జ్యోతి వెలిగించడానికి ఉత్తర్వులు జారీ చేసిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జి.ఆర్.స్వామినాథన్‌కు వ్యతిరేకంగా పలువురు గళం విప్పి విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా ముద్రించిన పుస్తకాన్ని చెన్నై 49వ పుస్తక ప్రదర్శనలో విక్రయించనున్నట్లు ప్రకటించారు. న్యాయమూర్తికి కళంకాన్ని ఆపాదించేలా ఉన్న ఈ పుస్తకం విక్రయాలను నిషేధించాలని కోరుతూ వేలూర్‌కు చెందిన నవీన్ ప్రసాద్ అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పుస్తకం న్యాయశాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకొనేలా ఉండటంతో దానిని విక్రయించరాదంటూ ప్రభుత్వానికి పిటిషన్ పంపినా చర్యలు లేవన్నారు. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.శ్రీవాస్తవ, జస్టిస్ అరుళ్‌మురుగన్‌లతో కూడిన ధర్మాసనం సమక్షంలో బుధవారం విచారణకు వచ్చింది. 'ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి ఉండాలి, దానికి కూడా కోర్టు ఆదేశించాలా?' అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రదర్శనలో ఆ పుస్తకాన్ని విక్రయించడానికి ఎలా అనుమతించారని ప్రశ్నిస్తూ మేధోసంపత్తి వేదికగా ఉన్న పుస్తక ప్రదర్శనలో ఇలాంటి చర్యలను అనుమతించలేమని తెలిపారు. పుస్తక ప్రచురణ సంస్థ కీళైకాట్రుపై సుమోటోగా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు తెలుపుతూ 3వారాల్లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. పుస్తకాలను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ 22కి వాయిదా వేశారు.

## సీఎం సభకు స్థల ఎంపిక

స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి నాజర్ తదితరులు

**రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే:** తిరువళ్లూర్ జిల్లా రెడ్‌హిల్స్ సమీపం పాడియనల్లూరులో ఈనెల 9న ముఖ్యమంత్రి స్టాలిన్ 'ఉంగ కణవై సొల్లుంగో'(మీ కలలు చెప్పండి) పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు స్థల ఎంపిక బుధవారం నిర్వహించారు. పాడియనల్లూరులోని ప్రభుత్వ మహోన్నత పాఠశాల వెనుక భాగంలోని సువిశాలమైన మైదానంలో వేదిక ఏర్పాటుకు నిర్ణయించారు. మంత్రి నాజర్, జిల్లా కలెక్టర్ ప్రతాప్, డీఆర్వో సురేష్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ డైరక్టర్ జయకుమార్, ఆర్డీవో రవికుమార్ పాల్గొన్నారు.

# బస్సుల కొరతకు తాత్కాలిక పరిష్కారం

- లీజుకు ప్రైవేటు బస్సులు
- కొత్తవి కొనే వరకు సేవలు

**- న్యూస్‌టుడే, వడపళని**

కొత్త బస్సులను కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతున్నందున చెన్నై నగరంలోని చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఎంటీసీ) సహా రాష్ట్ర రవాణా సంస్థలు ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకునేందుకు లేదా లీజు పద్ధతిలో తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వీటిల్లో ఛార్జీలు మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సులలోలాగే ఉంటాయి. ప్రస్తుతం స్టేట్ ఎక్స్‌ప్రెస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(ఎస్ఈటీసీ), తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్(టీఎస్‌టీసీ) లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల స్థానంలో మొఫిసిల్ ఆపరేటర్లు మాత్రమే ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ విధానం పండుగ రోజులు లేదా వారాంతపు రోజుల్లో డిమాండు ఉన్న సమయంలో అత్యవసర పరిస్థితులకు పరిమితం చేసింది.

ప్రైవేటు ఆపరేటర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతుందని కార్మిక సంఘాల్లో ఆందోళన నెలకొంది.

### కార్మిక సంఘాల్లో ఆందోళన

ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త నిర్ణయంతో నిర్వహణ వ్యయం ఎక్కువ కావడంతోపాటు ఒక కిలోమీటరుకు రాష్ట్ర రవాణా సంస్థల తరఫున సేవలు నిర్వహిస్తున్న ప్రైవేటు ఆపరేటర్లకు ప్రభుత్వం రూ.51, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ప్రభుత్వ బస్సులకు రూ.40 నుంచి రూ.45 చెల్లిస్తుంది. ఇది ప్రైవేటు సంస్థలు సందర్శనా స్థలాలు, వివాహాలు లేదా పర్యాటక ప్రాంతాలకు బస్సులను అద్దెకు తీసుకున్నప్పుడు ప్రభుత్వం వసూలు చేసే దానికన్నా ఎక్కువని చెబుతున్నారు.

### నిర్ణయం సరికాదు

లీజింగ్ వ్యవస్థతో రవాణా అధికారులు, ప్రయివేటు ఆపరేటర్ల మధ్య లేనిపోని సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వ బస్సుల్లో పని చేస్తున్న సిబ్బంది ఆరోపిస్తున్నారు. దీపావళి సమయంలో కిళాంబాక్కం టెర్మినస్‌లో ముందుగా ప్రయివేటు బస్సులు నిండిపోయే విధంగా, రాష్ట్ర బస్సులు తెల్లవారు జామున 2 లేదా 3 గంటల తర్వాత సర్వీసులోకి వచ్చేలాగా అధికారులు నడుచుకున్నట్టు ఆరోపించారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం 11,900 కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించిందని, 2026 మార్చి నాటికి 3,500 బస్సులను మాత్రమే కొనుగోలు చేసినట్టు పేర్కొంటున్నారు. ఎన్నికలకు ముందుగానే 2025-26లో 3వేల బస్సులను కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కొత్త బస్సుల కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఇటీవల రూ.1,031 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు ముందు కనీసం 1,800 బస్సులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

## మెట్రో స్టేషన్లలో అదనంగా ఏఎఫ్‌సీ గేట్లు

మెట్రో స్టేషనులో ఏఎఫ్‌సీ గేట్లు

**వడపళని, న్యూస్‌టుడే:** మెట్రో స్టేషన్లలో రద్దీ నియంత్రణకు సీఎంఆర్ఎల్ అదనంగా ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్(ఏఎఫ్‌సీ) గేట్లను ఏర్పాటు చేస్తోంది. త్యాగరాయ కాలేజీ, సైదాపేట మెట్రో స్టేషన్లలో ఇటీవల బయటకు వెళ్లేందుకు రెండు గేట్లను అదనంగా అమర్చారు. అన్నానగర్ ఈస్ట్, షెనాయ్‌నగర్ స్టేషన్లలోనూ త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. త్యాగరాయ కాలేజీ స్టేషనులో రోజుకు సగటున 6 వేల మంది ప్రయాణిస్తున్నారు. రద్దీని తగ్గించేందుకు అక్కడ గేట్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. మెట్రో మొదటిదశలోని 41 స్టేషన్లలో కాన్‌కోర్స్(హాలు) ప్లాట్‌ఫారమ్‌ల మధ్య లోపలికి, బయటకు వెళ్లడానికి సగటున 12 ఏఎఫ్‌సీ గేట్లు ఉంటాయి. సెంట్రల్ మెట్రో, ఆలందూరు మెట్రోలాంటి ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లలో 18 నుంచి 20 గేట్లు ఉంటాయని తెలిపారు.

## రోగులతో అగౌరవంగా ప్రవర్తించిన నర్సు

### విధుల నుంచి శాశ్వతంగా తొలగింపు

సెలైన్ డ్రిప్ పెడుతున్న నర్సు రంజిత

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** క్యాన్సర్ బాధితులతో నిర్లక్ష్యంగా, అగౌరపరుస్తూ మాట్లాడిన తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రి నర్సు వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంది. తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రికి చుట్టుపక్కల జిల్లాల నుంచి రోజూ వేలసంఖ్యలో రోగులు వస్తుంటారు. వైద్య సిబ్బంది రోగుల బెడ్ వద్దకే వెళ్లి డ్రిప్స్ వేయాలి. తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సకు వచ్చిన క్యాన్సర్ రోగులను గది ముందు వరుసగా నిలిపి ఒక్కొక్కరిని లోపలికి పిలిచి కుర్చీలో కూర్చొని నర్సు రంజిత నిర్లక్ష్యరీతిలో సెలైన్ డ్రిప్ ఎక్కించింది. దీనిని వ్యతిరేకించిన రోగులను ఆమె అసభ్యకరంగా దూషించింది. దీనిని అక్కడున్న ఒకరు సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఆమెను శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తూ ఆస్పత్రి డీన్ చర్యలు తీసుకున్నారు.

## 'బ్లూ లైన్'లో సేవలు పెంచిన సీఎంఆర్ఎల్

**వడపళని, న్యూస్‌టుడే:** మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో 'బ్లూ లైన్'లో సర్వీసుల సంఖ్య పెంచినట్లు సీఎంఆర్ఎల్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఆ మేరకు ఉదయం 8 గంటల నుంచి 11, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వీసుల్లో మార్పులు జరిగాయి. ● ఎయిర్‌పోర్ట్ మెట్రో-అరిజ్ఞర్ అన్నా ఆలందూర్ మెట్రో ప్రతి ఆరు నిమిషాలకో సర్వీసు, అరిజ్ఞర్ అన్నా ఆలందూర్ మెట్రో-వాషర్‌మెన్‌పేట్ మెట్రో ప్రతి మూడు నిమిషాలకొకటి, వాషర్‌మెన్‌పేట్ మెట్రో-వింకోనగర్ డిపో మెట్రో వరకు ప్రతి ఆరు నిమిషాలకొకటి నడుస్తాయి. మార్పు తక్షణమే అమల్లో ఉంటుందని ప్రకటన పేర్కొంది.

## మా ప్రాంతానికి ఏం చేశారు?

### కాంగ్రెస్ ఎంపీని నిలదీసిన యువకుడు

యువకుడితో వాగ్వాదం చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తరఫున గ్రామాలవారీగా ప్రచారం చేస్తున్నారు. గ్రామంలో ఎంపీ మాట్లాడుతుండగా.. మా గ్రామానికి ఏం చేశారని ఓ యువకుడు వాగ్వాదానికి దిగాడు. అక్కడున్న పార్టీ వర్గీయులు అతన్ని తరిమికొట్టే యత్నం చేశారు. అనంతరం ఆ యువకుడు వీధిలో వెళ్తున్న శునకాన్ని ఎత్తుకొని ముద్దాడటంతో మద్యంమత్తులో ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత జ్యోతిమణి స్థానికులతో మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం పేరు మార్చడంతోపాటు నిధులు కూడా తగ్గించేశారన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న అనేక కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయన్నారు.

## నటుడు మాదంపట్టి రంగరాజ్ పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు

**చెన్నై:** కాస్ట్యూమ్ డిజైనర్ జాయ్ క్రిజిల్డా తన గురించి సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేయడం, హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించడంపై స్టే విధించాలని కోరుతూ నటుడు మాదంపట్టి రంగరాజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. చెఫ్, నటుడు, మాదంపట్టి తంగవేలు హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో మాదంపట్టి రంగరాజ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తన బిడ్డకు ఆయనే తండ్రి అంటూ జాయ్ క్రిజిల్డా గతంలో ఆరోపించారు. నగర పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో జాయ్ క్రిజిల్డా తనపై ఆరోపణలు, హ్యాష్‌ట్యాగ్‌లు చేయడం కారణంగా వ్యాపారానికి ఆర్థికనష్టం జరిగిందని, ఆ చర్యలకు స్టే విధించాలని కోరుతూ మాదంపట్టి రంగరాజ్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిసి తీర్పును న్యాయమూర్తి జస్టిస్ ఎన్.సెంథిల్‌కుమార్ రిజర్వులో ఉంచారు. సామాజిక మాధ్యమాల్లో హ్యాష్‌ట్యాగ్‌ల కారణంగా కంపెనీకి నష్టం జరిగినట్లు పిటిషన్‌దారు నిరూపించలేకపోయారని, అలాంటి వాటిపై నిషేధం ఇవ్వవలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు బుధవారం న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.

## మంచుతో ఇబ్బంది పడుతున్న ప్రజలు

**వేళచ్చేరి, న్యూస్‌టుడే:** నీలగిరి జిల్లాలో రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. కున్నూర్, పరిసర ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా అక్కడి గడ్డి భూములు, నీటి వనరులు ఆకుపచ్చ తివాచీపై పడిన ముత్యాల పందిరిలా మంచుతో కప్పబడి ఉన్నాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన వాహనాలపై మంచు కమ్ముకుంటోంది. కున్నూర్‌లో పండించే క్యారెట్, బీట్‌రూట్‌తో సహా కూరగాయల పంటలను సైతం మంచు కప్పేస్తోంది. మంచు ప్రభావం మరింత పెరిగితే తేయాకు మొక్కలు, ఇతర పంటలకు నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కున్నూర్, పరిసర ప్రాంతాలైన కోలకంబాయి, సెలాస్, కరుంబళం, చిన్న కరుంబళం, కున్న కంబై, జింఖానా, తదితర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 0 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలితీవ్రత ఎక్కువగా ఉంటోంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

## శక్తిగా ఎదిగిన విజయ్

విలేకరులతో మాట్లాడుతున్న ప్రవీణ్ చక్రవర్తి

**ట్రిప్లికేన్, న్యూస్‌టుడే:** విజయ్‌ను రాజకీయ నాయకుడిగా ప్రజలు చూస్తున్నారని, తమిళనాడులో ఆయన ఒక శక్తిగా ఎదిగారని కాంగ్రెస్ పార్టీ డేటా విశ్లేషణ విభాగం అధిపతి ప్రవీణ్ చక్రవర్తి అన్నారు. కోయంబత్తూరులో ఓ ప్రైవేటు హోటల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 60 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేదని, మరిన్ని సీట్లు, పాలన, అధికారంలో వాటానే తమ డిమాండ్ అని చెప్పారు. విజయ్‌తో తాను మాట్లాడానని.. ఇద్దరు వ్యక్తులు ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు. దిల్లీలో అలాంటి చాలా మందిని కలిశానని, తమిళనాడులో మాత్రమే ఇలా అడుగుతున్నారని బదులిచ్చారు. టీవీకే గురించి అంచనాలు వేయాల్సిన అవసరం లేదన్నారు. విజయ్ ప్రచారానికి ప్రజలు ఉత్సాహంగా వస్తున్నారని చెప్పారు. అది ఓట్లుగా మారుతుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. ప్రజలు ఆయనను నటుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా చూడటానికి వస్తున్నారన్నారు.

## టీవీకేలో చేరిన డీఎంకే నిర్వాహకుడు

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** తిరుప్పరంకుండ్రం యూనియన్ డీఎంకే కార్యదర్శి కార్తికేయన్ విజయ్ సమక్షంలో టీవీకేలో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తిరుప్పరంకుండ్రంలో దీపం వెలిగించాలన్న కోర్టు ఆదేశాన్ని డీఎంకే ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మనస్తాపం చెందన్నారు. 2014లో డీఎంకే యూనియన్ కార్యదర్శిగా ఉన్న కార్తికేయన్ తర్వాత స్థానిక ఎన్నికల్లో యూనియన్ కార్యదర్శి పదవికి పోటీ చేసి ఓటమి పాలవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

## మారుతున్న కాలంలో మూలాలు మర్చిపోకూడదు

బహుమతులు అందుకున్న విద్యార్థులతో అతిథులు, నిర్వాహకులు

**టీనగర్, న్యూస్‌టుడే:** మారుతున్న కాలంలో మూలాలను మర్చిపోకూడదని అమెరికాలోని టెక్సాస్‌లో శంకర నేత్రాలయ యూఎస్ఏ పాలకమండలి సభ్యుడు నరసింహారెడ్డి ఊరిమిండి పిలుపునిచ్చారు. ఆలూరి రామస్వామి పూర్ణవతి తెలుగు ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో బుధవారం తెలుగు విద్యార్థులకు సంక్రాంతి పోటీలు నిర్వహించారు. 'మన తెలుగు సిరి సంపదలు' అనే అంశంపై చెన్నై మైలాపూరులోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనం వేదికగా జరిగిన కార్యక్రమానికి భవన నిర్వాహక కమిటీ అధ్యక్షుడు కాకుటూరు అనిల్‌కుమార్‌రెడ్డి నేతృత్వం వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నరసింహారెడ్డి ఊరిమిండి ప్రసంగిస్తూ తాను విదేశాల్లో ఉంటున్నా ఏళ్లుగా సాహితీసేవలు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపేలా పద్యాలతోనే ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వివిధ పోటీల్లో విజేతలకు ట్రస్టు వ్యవస్థాపకులు డా.ఏవీ శివకుమారి అతిథులతో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. అనిల్‌కుమార్‌రెడ్డి ట్రస్టుకు రూ.20 వేల విరాళం అందించారు. న్యాయనిర్ణేతలుగా గజగౌరి, అరుణా శ్రీనాథ్ వ్యవహరించారు. ఆచార్యులు మాదా శంకర్ బాబు మోక్షశ్రీ పేరిట రాసిన సాహిత్య వ్యాసాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. గౌరవ అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షుడు ఎంవి నారాయణగుప్తా, తెలుగు ప్రముఖులు అనంతకుమార్‌రెడ్డి, ట్రస్టు కోశాధికారి గీతారాణి తదితరులు పాల్గొన్నారు.

## సవిత దంతవైద్య విద్యార్థుల ప్రతిభ

రికార్డు సాధించిన విద్యార్థులతో నిర్వాహకులు

**వడపళని, న్యూస్‌టుడే:** 'సవిత డెంటల్ కాలేజ్' (ఎస్ఐఎంఏటీఎస్) ఓరల్ మెడిసిన్, రేడియాలజీ, స్పెషల్ కేర్ డెంటిస్ట్రీ విభాగాల పీజీ విద్యార్థులు 'రాబా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్'లో స్థానం పొందినట్లు సంస్థ బుధవారం ప్రకటన విడుదల చేసింది. అనస్తీషియా, కాన్షియస్ సెడేషన్, జనరల్ అనస్తీషియా కింద ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలున్న 1,411 మంది రోగుల దంతాలకు సంబంధించిన వైద్యాన్ని అందించినందుకు డాక్టర్ సౌమ్య అవార్డు అందుకున్నారు. ఓరల్ మ్యూకోనల్, ఓరోఫేషియల్ నొప్పి, రుగ్మతలు ఉన్న 562 మందికి చికిత్సలందించినందుకు డాక్టర్ మధుమిత గౌరవ పురస్కారాన్ని స్వీకరించారు. 67 మంది దంత సమస్యలున్న వారికి జనరల్ అనస్తీషియాతో చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ బాలాజీ ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థులను సవిత యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.

## డీఎంకే కూటమిలోనే కొనసాగుతాం

కప్పు అందిస్తున్న సురాజ్‌హెగ్డే

**పొన్నేరి, న్యూస్‌టుడే:** ముఖ్యమంత్రి స్టాలిన్ సమర్థవంతమైన పాలన అందిస్తుండటంతో తాము డీఎంకే కూటమిలో కొనసాగి శాసనసభ ఎన్నికలు ఎదుర్కొంటామని ఏఐసీసీ కార్యదర్శి సురాజ్ హెగ్డే స్పష్టం చేశారు. తిరువళ్లూర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పొన్నేరిలో శాసనసభ ఎన్నికల్లో విజయంపై వ్యూహ రచన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎన్నికల పొత్తుకు సంబంధించి ఇతర పార్టీలతో చర్చించినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని సురాజ్‌హెగ్డే పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే విషయంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుటుందని చెప్పారు. దేశంలో అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోని పక్షంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల పొత్తుకు సంబంధించి మాత్రం అధిక సమయం వెచ్చిస్తుండటం దారుణమని విమర్శించారు. అంతకు ముందు క్రికెట్ పోటీల్లో విజేతలకు హెగ్డే బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే దురైచంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

## హైడ్రోకార్బన్ బావిని తెరవకూడదు: పీఆర్ పాండ్యన్

**టీనగర్, న్యూస్‌టుడే:** ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో చోటుచేసుకున్న ఓఎన్‌జీసీ బ్లోఅవుట్‌పై తమిళనాడులోని కావేరి డెల్టా రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరువారూర్ జిల్లా పెరియకుడి హైడ్రోకార్బన్ బావి కారణంగా ఎప్పుడైనా పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని రైతు సంఘాల సమన్వయ సమితి అధ్యక్షుడు పీఆర్ పాండ్యన్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన తిరునెల్వేలిలో విలేకర్లతో మాట్లాడారు. 2013 ఏప్రిల్‌లో పెరియకుడిబావి పేలి మంటలు చెలరేగాయని, అప్పటి నుంచి దాన్ని తాత్కాలికంగా మూసివేశారని గుర్తు చేశారు. తెర వెనుక వాటిని తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ బావులను తిరిగి తెరుస్తామని డీఎంకే ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు అక్కడ పని చేసే సిబ్బంది చెబుతున్నారన్నారు. దీన్ని అంగీకరించేదిలేదన్నారు.

## స్టాలిన్ క్షమాపణ కోరాలి

మాట్లాడుతున్న కేంద్ర సహాయమంత్రి మురుగన్

**కోయంబత్తూరు, న్యూస్‌టుడే:** ముఖ్యమంత్రి స్టాలిన్‌కు హిందువులపై నిజంగా శ్రద్ధ ఉండే తిరుప్పరంకుండ్రం వెళ్లి పూర్ణచంద్రన్ కుటుంబీకులను క్షమాపణ కోరాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. కోయంబత్తూర్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. తిరుప్పరంకుండ్రంలో కార్తికదీపం వెలిగించే వ్యవహారంలో డీఎంకే ప్రభుత్వ నకిలీ ముఖం ప్రస్తుతం బయటపడిందని చెప్పారు. డీఎంకే భక్తులు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దాడుల సంఘటనలు కూడా మంగళవారం వెలుగులోకి వచ్చాయని తెలిపారు. డీఎంకే ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని ఆరోపించారు.

## పేదలకు కుట్టుయంత్రాలు అందజేత

కుట్టుయంత్రాలు అందిస్తున్న మంత్రి కోవి సెళియన్

**రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే:** తిరువళ్లూర్ జిల్లా రెడ్‌హిల్స్ సమీప గోనిమేడులో డీఎంకే యువజన విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిరుపేదలకు కుట్టుయంత్రాలు అందించారు. 22 మందికి మంత్రి కోవి సెళియన్ కుట్టు మిషన్లు అందజేశారు. ఎమ్మెల్యే సుదర్శనం, డీఎంకే ప్రధాన కార్యాలయ వక్త సామ్‌రాజ్, యూనియన్ కార్యదర్శి దయాళన్ తదితరులు పాల్గొన్నారు.

## తిరుప్పరంకుండ్రం తీర్పులో బైబిల్ వాక్యం

**చెన్నై, న్యూస్‌టుడే:** తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంలో జ్యోతి వెలిగించవచ్చన్న తీర్పులో బైబిల్‌లోని వాక్యాన్ని మదురై ధర్మాసనం ఉటంకించింది. తిరుప్పరంకుండ్రం వ్యవహారంలో జస్టిస్ జి.ఆర్.స్వామినాథన్ ఆదేశాలను సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం మంగళవారం తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 170 పేజీల ఆ తీర్పు మొదట్లో.. 'దేవుడు-వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇది బైబిల్‌లోని ఆదికాండము 1:3లోని వాక్యం. ఇందులో దేవుడు వెలుగును తన మాటతో కలిగించారు. ఇది సృష్టి, నమ్మకం, దైవీక శక్తిని వెల్లడిస్తోంది. తిరుప్పరంకుండ్రం వ్యవహారం చర్చలు ద్వారా సుముఖంగా పరిష్కరించాల్సిన విషయం. దురదృష్టవశాత్తు కొన్ని శక్తులతో పెనువివాదమైంది' అని పేర్కొన్నారు.

## విద్యార్థిని పీహెచ్‌డీ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత

**చెన్నై, న్యూస్‌టుడే:** గవర్నర్ చేతులు మీదుగా పీహెచ్‌డీ అందుకోవడానికి నిరాకరించిన విద్యార్థిని పట్టాను రద్దు చేయాలన్న పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. తిరునెల్వేలికి చెందిన రాంకుమార్ ఆదిత్తన్ మదురై ధర్మాసనంలో దాఖలు చేసిన పిటిషన్‌లో.. మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో గతేడాది ఆగస్టు 13న జరిగిన స్నాతకోత్సవంలో వర్సిటీ కులపతి, గవర్నర్ ఆర్.ఎన్.రవి చేతుల మీదుగా పీహెచ్‌డీ అందుకోవడానికి జీన్ జోసెఫ్ నిరాకరించి ఉప కులపతి నుంచి అందుకున్నారని తెలిపారు. తమిళం కోసం గవర్నర్ ఏమీ చేయలేదని, అందుకే ఆయన్నుంచి పట్టా పొందడానికి ఇష్టంలేదని బహిరంగ ప్రదేశాల్లో ఆమె ఆరోపించారని పేర్కొన్నారు. ఆమె భర్త డీఎంకేలో ఉండటంతో రాజకీయ కారణాలతో గవర్నర్‌ను అవమానించారని, పీహెచ్‌డీని రద్దు చేయాలని, ఉప కులపతి చంద్రశేఖరన్‌పై చర్యలకు ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ విచారణకు తగినది కాదని న్యాయమూర్తి జస్టిస్ కె.కె.రామకృష్ణన్ ధర్మాసనం పేర్కొంటూ దానిని తోసిపుచ్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

## డిమాండ్ల సాధనకు అంగన్‌వాడీ ఉద్యోగుల సమ్మె

నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీ ఉద్యోగులు

**వేలూరు, న్యూస్‌టుడే:** వేలూరు అన్నా కలైయరంగం వద్ద అంగన్‌వాడీ ఉద్యోగులు, సహాయకుల సంఘం తరఫున మంగళవారం ఒక రోజు సమ్మె చేపట్టారు. జిల్లా కార్యదర్శి జూలీ అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్షురాలు ఎం.జయలక్ష్మి, కోశాధికారి వి.విజయలక్ష్మి నేతృత్వం వహించగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దేవి ప్రసంగించారు. ఎన్నికల హామీ ప్రకారం రెవెన్యూ గ్రామ సహాయకుడికి రూ.6,750 ప్రత్యేక పింఛన్‌తో పాటు కరవు భత్యం అందించాలని, అంగన్‌వాడీ ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో రూ.19,500 పీరియాడిక్ జీతం, ఆఫీస్ అసిస్టెంట్ స్థాయిలో వంట సహాయకుడికి రూ.15,700 చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వశాఖల్లో ఖాళీల భర్తీ సమయంలో అర్హులకు అవకాశం కల్పించాలని కోరారు.

## పొంగల్‌కు ప్రత్యేక రైళ్లు

**వడపళని, న్యూస్‌టుడే:** పొంగల్ పండుగ రద్దీ కారణంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ రైల్వే బుధవారం ప్రకటన విడుదల చేసింది. ● **06058** తిరునెల్వేలిలో 13, 20 తేదీలు 03.45కు బయలుదేరి అదే రోజు 14.00కి తాంబరానికి వస్తుంది. ● **06057** తాంబరంలో 13, 20 తేదీలు 15.00కి బయలుదేరి మరుసటి రోజు 02.00కి తిరునెల్వేలి చేరుతుంది. ● **06154** తిరునెల్వేలిలో 14న 03.45కి బయలుదేరి అదే రోజు 13.15కి చెంగల్పట్టు చేరుకుంటుంది. ● **06153** చెంగల్పట్టులో 14న 15.30కి బయలుదేరి మరుసటి రోజు 02.00కి తిరునెల్వేలి వెళ్తుంది. ● **06166** తిరునెల్వేలిలో 12, 19 తేదీలు 00.30కి బయలుదేరి అదే రోజు 13.30కి తాంబరానికి వస్తుంది. ● **06165** తాంబరంలో 12, 19 తేదీలు 16.40కి బయలుదేరి మరుసటి రోజు 08.00కి తిరునెల్వేలి చేరుతుంది. ● **06194** పొదనూరులో 8న 23.30కి బయలుదేరి మరుసటి రోజు 09.50కి చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ● **06193** చెన్నై సెంట్రల్‌లో 9న 23.50కి బయలుదేరి మరుసటి రోజు 09.05కి పొదనూరు వెళ్తుంది. ● **06151** చెన్నై సెంట్రల్‌లో 12, 19 తేదీలు 23.50కి బయలుదేరి మరుసటి రోజు 12.15కి ట్యుటికొరిన్ చేరుతుంది. ● **06152** ట్యుటికొరిన్‌లో 13, 20 తేదీలు 17.50కి బయలుదేరి మరుసటి రోజు 09.45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. అన్ని రైళ్లకు రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి.

## గతేడాది 266 మంది అవయవాలు దానం

**ఆర్కేనగర్, న్యూస్‌టుడే:** రాష్ట్రంలో 2025లో జీవన్మృతి చెందిన 266 మంది అవయవాలు అందుకొని 1,476మంది పునర్జన్మ పొందారు. అవయవమార్పిడి కమిషన్ సభ్య కార్యదర్శి బాలకృష్ణన్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ చర్యల కారణంగా అవయవదాతల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోందన్నారు. ప్రతి సంవత్సరం 1,500 మంది వరకు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గతేడాది ప్రమాదంలో చిక్కుకొని 186 మంది, సాధారణంగా 80 మంది జీవన్మృతి చెందారన్నారు. వారిలో 211మంది పురుషులు, 55మంది మహిళలు ఉన్నారన్నారు. 154 మంది ప్రభుత్వ, 112 మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ జీవన్మృతి చెందిన తర్వాత బంధువులు అవయవదానాలు చేశారన్నారు.

## మంత్రి నాజర్ చొరవతో కుదిరిన సయోధ్య

**రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే:** తిరువళ్లూర్ జిల్లా పెరియపాళ్యం సమీపం తిరునిలై గ్రామానికి చెందిన మునివేల్ ఎల్లాపురం యూనియన్ డీఎంకే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రాళ్లపాడిలో మూడ్రోజుల క్రితం డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఆహ్వానపత్రం అందలేదని మునివేల్.. ఎమ్మెల్యే గోవిందరాజన్‌తో వాగ్వాదానికి దిగారు. ఆవేశం చెందిన ఎమ్మెల్యే మునివేల్‌పై చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. ఎమ్మెల్యేపై చర్యలు చేపట్టాలని తిరునిలై గ్రామస్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి నాజర్ ఎమ్మెల్యే గోవిందరాజన్, మునివేల్‌ను ఆవడిలోని తన నివాసానికి పిలిపించి బుధవారం చర్చలు జరపడంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది.

## 'మెట్రో' కార్డుదారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎంఆర్ఎల్

**వడపళని, న్యూస్‌టుడే:** మెట్రో రైలు ప్రయాణికులు వాడుతున్న స్టోర్డ్ వాల్యూ కార్డులు, సింగార చెన్నై కార్డులను పోగొట్టుకుంటే అందులో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని బదిలీ చేయడం, తిరిగి చెల్లించడం వంటిది కుదరదు. ప్రయాణికులు కార్డులను జాగ్రత్త చేసుకోవాలని సీఎంఆర్ఎల్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పోగొట్టుకున్న కార్డు ఆఫ్‌లైన్ వాలెట్‌లోని డబ్బు ఆర్బీఐ/ఎన్‌పీసీఐ మార్గదర్శకాలు, జారీ చేసే విధానాల మేరకు తిరిగి చెల్లించడం కుదరదని పేర్కొంది. కార్డు మరొకరి చేతికి వెళ్తే అవతలి వ్యక్తి అందులో ఉన్న నగదు మొత్తాన్ని దుర్వినియోగం చేసే వీలుందని హెచ్చరించారు.

## శిలాశాసనాలపై పరిశోధన

**వడపళని, న్యూస్‌టుడే:** రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లా రాజపాలెయం తాలూకా చోళపురంలో ఉన్న వెంకటేశ పెరుమాళ్ ఆలయంలోని శిలాశాసనాలపై పరిశోధకులు పరిశోధనలు చేపట్టారు. ఈ మేరకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఎపిగ్రఫీ డైరెక్టర్ ప్రకటనలో తెలిపారు.

EENADU Classifieds JOBS
ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

(c) eenadu

## జన నాయగన్ విడుదలపై కోర్టు తీర్పు 9న

**చెన్నై, న్యూస్‌టుడే:** హెచ్.వినోద్ దర్శకత్వంలో విజయ్ కథానాయకుడిగా నటించిన 'జన నాయగన్' చిత్రం ముందుగా ప్రకటించిన మేరకు శుక్రవారం విడుదల కావడంపై సందిగ్ధత నెలకొంది. 'జన నాయగన్' 9న విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీ దగ్గర పడినా ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ అందించకపోవడంతో నిర్మాణ సంస్థ కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ బుధవారం మళ్లీ విచారణకు రాగా.. చిత్రాన్ని చూసిన సెన్సార్ బోర్డు సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పునఃసమీక్ష కమిటీని ఏర్పాటు చేసినట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. దీంతో చిత్రానికి యు/ఏ ధ్రువపత్రం అందించాలని నిర్ణయించిన తర్వాత పునఃసమీక్షకు పంపాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. చిత్రంలో సైనికదళం లోగోను ఉపయోగించడంతో ఆ శాఖ నిపుణుడి అభిప్రాయాన్ని కోరాల్సి ఉందని, సెన్సార్ కమిటీలో లేని సభ్యులతో కూడిన కొత్త కమిటీ మళ్లీ చూడాల్సి ఉందని సెన్సార్ బోర్డు తరఫు న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించిన అధికారాలు సెన్సార్ బోర్డు ఛైర్మన్‌కు ఉందని పేర్కొన్నారు. చిత్రంలోని 14 సన్నివేశాలను తొలగించాలని ఇప్పటికే తెలిపామని, శుక్రవారం విడుదల చేయాల్సి ఉండటంతో వెంటనే సెన్సార్ ధ్రువపత్రాన్ని కోరలేరని తెలిపారు. దీంతో కోర్టు ఏకీభవిస్తూ... నిబంధనల మేరకే పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించగలదని, సెన్సార్ బోర్డు టైమ్ లైన్‌ను పాటించాల్సి ఉందని తెలిపింది. తీర్పును శుక్రవారం వెల్లడించనున్నట్లు తెలిపింది. అదేరోజు చిత్రం విడుదల తేదీ కావడంతో సందిగ్ధత నెలకొంది.

## 20 ఏళ్ల తర్వాత తంబి రీరిలీజ్

**చెన్నై, న్యూస్‌టుడే:** ఎన్టీకే చీఫ్ కన్వీనర్ సీమాన్ దర్శకత్వంలో 2006లో విడుదలైన హిట్ చిత్రం 'తంబి'. ఇందులో విప్లవాత్మక భావాలు ఉన్న కథానాయకుడి పాత్రలో మాధవన్ నటించారు. ప్రస్తుతం దశాబ్దాల హిట్ చిత్రాల హవా నడుస్తున్న నేపథ్యంలో 'తంబి'ని కూడా రీరిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టరును సీమాన్ ఆవిష్కరించారు. ఫిబ్రవరిలో రీరిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

పోస్టరు ఆవిష్కరిస్తున్న సీమాన్

## హాట్‌స్పాట్ 2 ట్రైలర్ విడుదల

**చెన్నై, న్యూస్‌టుడే:** విఘ్నేశ్ కార్తిక్ దర్శకత్వంలో 2024లో విడుదలైన 'హాట్‌స్పాట్'కు ప్రస్తుతం రెండో భాగం రూపొందుతోంది. ప్రియా భవానీ శంకర్, తంబి రామయ్య, రక్షన్, అశ్విన్‌కుమార్, ఆదిత్య భాస్కర్, ఎం.ఎస్.భాస్కర్ తదితరులు ముఖ్యతారాగణంగా నటిస్తున్నారు. నటుడు విష్ణువిశాల్‌కు చెందిన నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. సతీశ్ రఘునాథన్ సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అందులో.. '2050-లయు ధోనీ రిటైర్డ్ ఆగలైయా?' అనే డైలాగ్ చోటుచేసుకుంది.

## 5 కోట్ల వీక్షణలు దాటిన పరాశక్తి ట్రైలర్

**చెన్నై, న్యూస్‌టుడే:** సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన 'పరాశక్తి' శనివారం విడుదల కానుంది. అథర్వ మురళీ, రవి మోహన్, శ్రీలీల తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించడం, సంక్రాంతి రేసులో 'జన నాయగన్'కు పోటీగా బరిలోకి దిగుతుండటంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్‌ను కొద్దిరోజుల కిందట విడుదల చేయగా యూట్యూబ్‌లో 5కోట్ల వీక్షణలు దాటి రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ట్రైలర్ కన్నా ముందుగా విడుదలైన 'జన నాయగన్' 4.1 కోట్ల వీక్షణలు దాటింది. ఇది శివకార్తికేయన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని, విజయ్ అభిమానుల్లో కాస్తంత నిరుత్సాహాన్ని నింపింది.

## రూ.7 వేలు బోనస్ ఇవ్వాలి

**వేలూరు, న్యూస్‌టుడే:** కార్మిక సంక్షేమ బోర్డుల ద్వారా పొంగల్ బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసంఘటిత కార్మికుల మండలి తరఫున బుధవారం వేలూరు కలెక్టరేట్ వద్ద నిరసన జరిగింది. రాష్ట్రమంతటా బోర్డుల్లో నమోదు చేసుకున్న అన్ని అసంఘటిత నిర్మాణ కార్మికులకు రూ.7 వేలు బోనస్ ఇవ్వాలని, 60ఏళ్లు నిండినవారికి కనీసం రూ.6 వేల పింఛన్ అందించాలని, కొత్త కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

జెండాలతో నినాదాలు చేస్తున్న కార్మికులు

చెన్నై వళ్లువర్‌కోట్టంలో తమిళనాడు నైపుణ్యాభివృద్ధి కళగం తరఫున బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొని సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రదర్శన తిలకించారు. ఎంపీ దయానిధిమారన్, ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.ఎళిలన్, ప్రత్యేక పథకాల అమలు శాఖ ప్రాజెక్టు అదనపు ప్రధాన కార్యదర్శి ప్రదీప్ యాదవ్ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. **-వేళచ్చేరి, న్యూస్‌టుడే**

చెన్నై నగర పోలీసు కమిషనర్ అరుణ్ బుధవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
-ట్రిప్లికేన్, న్యూస్‌టుడే

### సీబీఐకు దర్యాప్తు అప్పగించాలన్న పిటిషన్
## పోలీసుశాఖ సమాధానం కోరిన హైకోర్టు

**చెన్నై, న్యూస్‌టుడే:** సీబీఐకు దర్యాప్తు అప్పగించాలని కోరిన పిటిషన్‌పై పోలీసుశాఖ సమాధానం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. గత ఏడాది నవంబరు 4న పీఎంకేకు చెందిన సేలం పశ్చిమ ఎమ్మెల్యే అరుళ్, ఆయన మద్దతుదారులపై అదే పార్టీలోని అన్బుమణి రామదాసు వర్గం దాడికి పాల్పడినట్లు సేలం ఏత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అన్బుమణి వర్గానికి చెందిన సెంథిల్‌కుమార్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో... తమపై ఎమ్మెల్యే అరుళ్ దాడి చేయించారని, ఫిర్యాదుపై ఏత్తాపూర్ పోలీసులు ఇప్పటివరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. ఆయన తరఫున ఇచ్చిన ఫిర్యాదుతో తమ వర్గానికి చెందిన 9 మందిని అరెస్టు చేశారని, అరుళ్ ఎమ్మెల్యేగా ఉండటంతో దర్యాప్తు నిజాయతీగా జరగలేదని పేర్కొన్నారు. పోలీసుశాఖ ఏకపక్షంగా వ్యవహరించడంతో కేసు దర్యాప్తును సీబీఐకు మార్చాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర సమక్షంలో విచారణకు రాగా పిటిషన్‌దారుని ఫిర్యాదుపై పోలీసుశాఖ ఎలాంటి చర్యలు చేపట్టిందని ప్రశ్నించారు. ఎలాంటి చర్యలు చేపట్టకుంటే కేసు దర్యాప్తును సీబీసీఐడీకి మార్చనున్నట్లు తెలిపారు. పిటిషన్‌పై పోలీసుశాఖ సమాధానం ఇవ్వాలంటూ తదుపరి విచారణను 20కి వాయిదా వేశారు.

## డీఎస్పీపై చర్యలకు హైకోర్టు ఆదేశం

**చెన్నై, న్యూస్‌టుడే:** తనపై తప్పుడు కేసు పెట్టిన పోలీసులు, డీఎస్పీపై చర్యలు చేపట్టాలన్న ఫిర్యాదుపై దర్యాప్తు జరపాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తూత్తుకుడికి చెందిన ఓ మహిళ మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో దాఖలు చేసిన పిటిషన్‌లో... లైంగిక వేధింపుల గురించి తాను ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా బెయిల్‌పై విడుదలైన అతను కక్షసాధింపు చర్యగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద తనపై తూత్తుకుడి సిప్కాట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడని తెలిపారు. పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారని, ఇందు కోసం డీఎస్పీ కతిర్ తప్పుడు వాంగ్మూలాలు సృష్టించారని పేర్కొన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో వేరొక డీఎస్పీకి కేసు మార్పుగా తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదంటూ ఆ కేసును ఆయన పరిష్కరించారని తెలిపారు. పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎల్.విక్టోరియా విచారించి ఫిర్యాదుపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు చేపట్టాలని సౌత్ జోన్ ఐజీని ఆదేశించారు.

## ఆలయం కూల్చివేత తగదు: అన్నామలై

**వేళచ్చేరి, న్యూస్‌టుడే:** తిరుప్పూర్‌లో పురాతన మురుగన్ ఆలయాన్ని కూల్చివేయడాన్ని ఖండిస్తున్నట్లు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. ఆయన బుధవారం ఎక్స్ పేజీలో... తిరుప్పరంకుండ్రం మురుగన్ ఆలయ కొండపై ఉన్న దీపస్తంభంపై దీపాన్ని వెలిగించాలని న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు ప్రతీకారంగా డీఎంకే ప్రభుత్వం బుధవారం పోలీసులను మోహరించి పురాతన ఆలయాన్ని కూల్చి వేసిందన్నారు.

## 9న కొత్త పార్టీ ఆవిర్భావం

**వేళచ్చేరి, న్యూస్‌టుడే:** సేలం ఓమలూర్‌లో జె.గురు పాట్టాళి మక్కల్ కట్చిని 9న ప్రారంభిస్తున్నట్లు కాడువెట్టి గురు కుమార్తె విరుదాంబికై తెలిపారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆమె మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో తమ పార్టీ పేరు నమోదు చేశామని చెప్పారు. సామాజిక న్యాయమే పార్టీ విధానమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు వన్నియర్లను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. పార్టీ ప్రారంభించిన తర్వాత ఉత్తరాది జిల్లాల్లో సుమారు 50 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ప్రజలను కలుస్తామని చెప్పారు. ఫిబ్రవరి 1వ కాడువెట్టి గురు జయంత్యుత్సవం, 22న ధర్మపురిలో పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తామని వివరించారు.

మాట్లాడుతున్న విరుదాంబికై

## తిరుప్పరంకుండ్రం కేసులో తీర్పు దిగ్భ్రాంతికరం

**వేళచ్చేరి, న్యూస్‌టుడే:** తిరుప్పరంకుండ్రం కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు దిగ్భ్రాంతికి గురి చేసిందని వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ తెలిపారు. బుధవారం చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. నమ్మకం ఆధారంగా ఇచ్చిన తీర్పులా కనిపిస్తోందని, ఇది కోర్టు విశ్వసనీయతను దెబ్బతీస్తుందన్నారు.

## జల్లికట్టు పోటీలను ప్రభుత్వం నిర్వహించడమే మంచిది

మదురై ధర్మాసనం

**చెన్నై, న్యూస్‌టుడే:** జల్లికట్టు పోటీలను గతంలో ప్రైవేటు వ్యక్తులు నిర్వహించడంతో పలు సమస్యలు తలెత్తిన దృష్ట్యా వాటిని ప్రభుత్వం నిర్వహించడమే మంచిదని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం తెలిపింది. మదురై జిల్లా అవనియాపురంలో ఈనెల 15న జల్లికట్టు నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం తరఫున ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో మురుగన్ అనే వ్యక్తి మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పోటీలను అవనియాపురంలోని అన్ని సామాజికవర్గాలకు చెందిన ప్రతినిధులతో కూడిన గ్రామ ఉమ్మడి కమిటీ నిర్వహించడానికి అనుమతి కోరుతూ జిల్లా యంత్రాంగానికి పిటిషన్ అందించినా ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ జయచంద్రన్, జస్టిస్ రామకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణకు స్వీకరించింది. జల్లికట్టు పోటీ ఐపీఎల్ మ్యాచ్ కాదని, పలు పోరాటాలు, సమస్యలు తర్వాత జల్లికట్టు నిర్వహణకు అనుమతి లభించిందని ధర్మాసనం తెలిపింది. గతంలో జల్లికట్టు పోటీలను ప్రైవేటు వ్యక్తులు నిర్వహించడంతోనే పలు సమస్యలు తలెత్తాయని, ప్రభుత్వం నిర్వహించడమే మంచిదని పేర్కొంటూ పిటిషన్‌ను పరిష్కరించింది.

## రోడ్ షోలు 3గంటల్లోపు ముగించాలి

■ అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలకు దారివ్వాలి

■ మార్గదర్శకాలు రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం

**చెన్నై, న్యూస్‌టుడే:** రాజకీయ పార్టీల రోడ్ షోలు, బహిరంగసభలకు మార్గదర్శకాలు రూపొందించి తమిళనాడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కరూర్ జిల్లాలో సెప్టెంబరు 27న జరిగిన టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ ప్రచారసభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 41 మంది మరణించిన నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీల నేతల రోడ్ షోలు, బహిరంగ సభలు వంటివాటికి స్థిరమైన మార్గదర్శకాలు రూపొందించి జనవరి 5న కోర్టుకు సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించి జీవో విడుదల చేసింది.

**ప్రధాన అంశాలివి..**

■ సాధారణ సభలకు కనీసం 10 నుంచి 21 రోజులకు ముందు, 50వేల మందికిపైగా పాల్గొనే భారీ మహానాడులకు అనుమతి కోసం 30 రోజులకు ముందే సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారి లేక డీఎస్పీ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ■ రోడ్ షోలను 3గంటల్లోపు ముగించాలి. పేర్కొన్న, అనుమతించిన సంఖ్య కన్నా జనాభా 50శాతం ఎక్కువగా ఉంటే అది నిబంధనలను అతిక్రమించినట్లు తీవ్రంగా పరిగణిస్తారు. కార్యక్రమం ప్రారంభించడానికి 2 గంటలకు ముందుగా అనవసరమైన జనరద్దీని నివారించాలి. ■ రోడ్ షో ప్రారంభమయ్యే, ముగిసే చోటు, ప్రసంగించే చోటును వెల్లడించాలి. ముఖ్యమైన నేతలు ప్రారంభచోటుకు వచ్చే సమయం, ముగిసే సమయం వెల్లడించాలి. జాతీయ, రాష్ట్ర రహదారి సంస్థలు వద్ద రాతపూర్వకంగా అనుమతి పొందాలి. ■ వేదికలు, బ్యారికేడ్లు, విద్యుత్తు కనెక్షన్లు వంటివాటి స్థిరత్వానికి జిల్లా కలెక్టరు నియమించిన ఇంజినీరు నుంచి ధ్రువపత్రం పొంది కార్యక్రమం ప్రారంభానికి 4 గంటలకు ముందు పోలీసుశాఖకు అప్పగించాలి. ■ అగ్నిమాపకశాఖతో కలిసి చాలినమేరకు అగ్నిప్రమాద భద్రతా ఏర్పాట్లు చేయాలి. ■ వాహనాలను కేటాయించిన స్థలాల్లో మాత్రమే నిలపాలి. 50 వాహనాలకు ఓ వాలంటీరు చొప్పున వాహనాలను క్రమబద్ధీకరించాలి. ■ అంబులెన్సు, అగ్నిమాపక, పోలీసు వాహనాలు నిరాటంకంగా వెళ్లేందుకు దారి ఇవ్వాలి. ■ గర్భిణులు, వృద్ధులు, పిల్లలు, దివ్యాంగులు జనరద్దీలో చిక్కుకోకుండా భద్రత కల్పించాలి. వారికి ప్రత్యేక ప్రాంతాన్ని, వారిని చూసుకోవడానికి వాలంటీర్లను కేటాయించాలి. ■ ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ముఖ్యమైన ట్రాఫిక్ జంక్షన్లకు అంతరాయం కలిగించకూడదు. ■ ప్రసంగించే చోట్లలో సుమారు 500 అడుగుల దూరానికి బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలి. ■ 500 మందికి ఒకటి చొప్పున మరుగుదొడ్డిని ఏర్పాటు చేయాలి. వ్యక్తికి రోజుకు 4 లీటర్ల చొప్పున తాగునీటిని అందించే ఏర్పాటు చేయాలి. ■ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లితే వాటికి కార్యక్రమ నిర్వాహకులే బాధ్యత వహించి నష్టపరిహారం అందించాలి. సమావేశం ముగిసిన తర్వాత ఆ చోటును శుభ్రం చేసి పూర్వపు స్థితిలో అప్పగించాలి. ■ ప్రతి జిల్లాకు కలెక్టరు నేతృత్వంలో జిల్లాస్థాయి కార్యక్రమ భద్రతా పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసి వాటి ద్వారా అత్యధిక రిస్కు ఉన్న సమావేశాలపై పర్యవేక్షణ ఏర్పాటు. ■ శబ్ద కాలుష్య నిబంధనలు పాటించాలి. కోన్ టైప్ స్పీకర్లను ఉపయోగించకూడదు. ■ 10వేలకు పైగా, 50వేలలోపు వ్యక్తులకు ఒకటి, 50వేలకు పైబడిన వ్యక్తులకు 7 ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ■ 25వేల మందికి ఒక వైద్య బృందం ఉండాలి. అందులో ఓ వైద్యుడు, ఓ నర్సు, ఇద్దరు పారా మెడికల్ సిబ్బంది ఉండాలి. ■ కార్యక్రమం జరిగే ప్రాంతమంతటిని సీసీటీవీ కెమెరాలు ద్వారా పర్యవేక్షించాలి. వాటి పుటేజీలను పోలీసుశాఖకు అప్పగించాలి.

## యువకుడి అనుమానాస్పద మృతి

**శోళింగర్, న్యూస్‌టుడే:** రాణిపేట జిల్లా శోళింగర్ పట్టణం ఆయిల్ గ్రామానికి చెందిన స్టీఫెన్(26) గతనెల 16న అదృశ్యమయ్యాడు. అతని తల్లిదండ్రులు శోళింగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం అక్కడి వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు స్టీఫెన్ ఉరి వేసుకుని శవంగా కనిపించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం శోళింగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్టీఫెన్‌ది ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

స్టీఫెన్(పాతచిత్రం)

### పొలం వద్ద విద్యుదాఘాతంతో..

**ట్రిప్లికేన్:** అరక్కోణం వద్ద కుందేళ్లను వేటాడేందుకు వెళ్లిన నరికురవర్ వర్గానికి చెందిన యువకుడు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అరక్కోణం వద్ద తణిగై పోలూర్‌లో నరికురవర్ వర్గానికి చెందిన వెంకటేశన్(30), 12 ఏళ్ల సూర్య, 15 ఏళ్ల సంతోష్‌తో మంగళవారం రాత్రి కుందేళ్ల వేటకు ఉలియంబాక్కంకి వెళ్లాడు. అక్కడ రైతు సుందరప్పన్ వ్యవసాయ భూమిలో అడవి పందులను అరికట్టడానికి ఏర్పాటుచేసిన విద్యుత్ కంచెను వెంకటేశన్ తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కాపాడటానికి యత్నించిన సూర్య కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సంతోష్ ఇచ్చిన సమాచారంతో ప్రజలు ఇద్దరినీ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు వెంకటేశన్ మృతి చెందినట్లు తెలిపారు. తీవ్రగాయాలకు గురైన సూర్యకు చికిత్స అందిస్తున్నారు. అరక్కోణం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేశన్‌కు కార్తికదీపోత్సవం రోజున పెళ్లయింది. అంతలోనే నూరేళ్లు నిండాయని కుటుంబీకులు, స్థానికులు విలపించారు.

### భవనంపై నుంచి పడి కార్మికుడు...

**పెరియపాళ్యం:** తిరువళ్లూర్ జిల్లా పెరియపాళ్యం సమీపం వెంగల్‌లో ప్రైవేటు కళాశాల ప్రాంగణంలో కొత్త భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒడిశాకు చెందిన అమియాబిషోయి(34) అనే వ్యక్తి బుధవారం రెండో అంతస్తులో నిలుచుని పనిచేస్తూ అదుపుతప్పి కింద పడి ఘటనా స్థలిలోనే మృతి చెందాడు. వెంగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

## ఇసుక అక్రమ తరలింపు: ఒకరి అరెస్ట్

**తిరుత్తణి, న్యూస్‌టుడే:** ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నైకు ఇసుక అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని తిరుత్తణి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తిరువళ్లూర్ జిల్లాలోని కనకమ్మసత్రం వద్ద చెన్నై-తిరుపతి జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అటువైపు వచ్చిన టిప్పర్ లారీలో ఇసుక అక్రమంగా తరలిస్తుండటాన్ని గుర్తించి లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడిని చెన్నై సెంగుండ్రానికి చెందిన బాబుగా గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కుశస్థలి నది నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న లారీ

### అసభ్యకర పోస్టులు పెట్టిన మహిళా ప్రిన్సిపల్..

**టీనగర్:** విద్యార్థినులకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్, తన భర్తతో కలిసి ఓ విద్యార్థినిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ కేసులో తిరునెల్వేలిలోని రాణి అన్నా ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్(ఇన్‌ఛార్జి) సుమిత, ఆమె భర్త పొన్నుదురైలను సైబర్ క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కాలేజీలో పీజీ రెండో ఏడాది చదువుతున్న ఓ విద్యార్థినిపై కొంతకాలంగా సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా, అసభ్యకరంగా పోస్టులు వస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదు అందడంతో సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రిన్సిపల్ సుమిత, ఆమె భర్త పొన్నుదురై(బ్యాంకు ఉద్యోగి)తో కలిసి ఈ అసభ్యకర పోస్టులు పెట్టినట్లు నిర్ధారించారు. కాలేజీలో బోధన సరిగా లేదని ఆ విద్యార్థిని గతంలో సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేయడమే ఈ కక్ష సాధింపునకు కారణమని తెలుస్తోంది. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.

### డ్రగ్స్ విక్రయించిన ఐదుగురు..

**ట్రిప్లికేన్:** శరవణంపట్టిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... కోయంబత్తూరు శరవణంపట్టిలో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు గస్తీ విధులు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని పట్టుకుని విచారించారు. వారు గణపతి ప్రాంతానికి చెందిన రేవంత్, రత్నపురికి చెందిన ఫెలిక్స్‌ప్రదీప్, వడవల్లికి చెందిన ప్రతీశ్‌గా గుర్తించారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి కళాశాల విద్యార్థులు, యువకులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో వర్షత్‌కుమార్, హరిప్రసాద్‌ను అరెస్టు చేశారు.

### మత్తుపదార్థాల కేసులో మరో నిందితుడు..

**గిండి, న్యూస్‌టుడే:** మత్తు పదార్థాల విక్రయం కేసులో మరో నిందితుడిని అరెస్టు చేశారు. తిరుమంగళం పోలీసుల వివరాల మేరకు.. చెన్నై యాంటిడ్రగ్స్ పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు గత ఏడాది నవంబరు 19న పోలీసులు పార్కు రోడ్డు, శరవణ ఫర్నిచర్ షోరూం వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న దియోనేశ్వరన్‌ను అరెస్టు చేసి మత్తుపదార్థాలు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో శరత్, ముహమ్మద్ మస్తాన్ షర్బుద్దీన్, శీనివాసన్‌ల ప్రమేయం ఉండడంతో వారిని 20న అరెస్టు చేసి 10 గ్రాముల గంజాయి, రూ.27.91 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు దినేష్‌రాజ్‌ను డిసెంబరు 6న అరెస్టు చేసి ఐఫోన్ స్వాధీనం చేసుకున్నారు. గణేశన్‌ను మంగళవారం అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు.

గణేశన్

క్రైం కార్నర్

### లైంగిక దాడి కేసులో..

**గిండి:** లైంగిక దాడి కేసులో నిందితుడి పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నానగర్ ప్రాంతానికి చెందిన మహిళ(31) గతనెల 28న రాత్రి నొలంబూర్ ముగప్పేర్ వెస్ట్ ప్రాంతంలో నడిచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి బైకుపై వచ్చి లైంగికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నొలంబూర్ పోలీసులు కేసు నమోదు చేసిన పద్మనాభన్(40)ను మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.

పద్మనాభన్

### మహిళా కౌన్సిలర్‌పై కేసు నమోదు

**రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే:** తిరువళ్లూర్ సమీపం సేలై గ్రామానికి చెందిన శివగామి చేపల వ్యాపారి. ఈమె పెరియకుప్పంలో రెండ్రోజుల కిందట రోడ్డు పక్కన చేపలు విక్రయిస్తుండగా తిరువళ్లూర్ మున్సిపాలిటీ 26వ వార్డు డీఎంకే కౌన్సిలర్ ధనలక్ష్మి వచ్చి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని పేర్కొంటూ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకున్న శివగామిని హత్య చేస్తానని బెదిరించారు. శివగామి టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ధనలక్ష్మిపై బుధవారం కేసు నమోదు చేశారు.

## ప్రేమికురాలిని హత్య చేసి లొంగిపోయిన ప్రేమికుడు

**వేళచ్చేరి, న్యూస్‌టుడే:** అటవీ ప్రాంతంలో ప్రేమికురాలిని హత్యచేసిన ప్రేమికుడు పోలీసుస్టేషన్‌లో లొంగిపోయారు. పోలీసుల వివరాల మేరకు.. విరుదునగర్ జిల్లా రాజపాళ్యం సమీప దళవాయ్‌పురం ప్రాంతానికి చెందిన వెళ్లైచ్చామి కుమార్తె ఉమ(19) తెన్‌కాశి జిల్లా తిరువేంగడం ప్రాంతంలోని ప్రైవేట్ కోచింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతూ వచ్చింది. అదే పాఠశాలలో తిరువేంగడం సమీప కొలకట్టార్ కురిచ్చికి చెందిన మారిరాజ్ కుమారుడు రాజేష్ కూడా శిక్షణ పొందుతున్నాడు. వారి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమకు దారి తీసింది. ఉమ, రాజేష్ మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై తూత్తుకుడి జిల్లా కయత్తారు సమీప కళుగుమలై కస్తూరి రంగపురం ప్రాంతంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో గొడవ జరగడంతో ఆగ్రహించిన రాజేష్ ఉమను నేలపై తోసి తీవ్రంగా కొట్టడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది. రాజేష్ వెంబకోట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న కోవిల్‌పట్టి డీఎస్పీ జగనాథన్, ఇన్‌స్పెక్టర్(బాధ్యతలు) కాళిముత్తు, పోలీసులు రాజేష్‌ను వెంటబెట్టుకొని ఉమను హత్య చేసిన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నెల్లై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఉమ(పాతచిత్రం)

## నగల కోసం వృద్ధురాలి హత్య

**వేలూరు, న్యూస్‌టుడే:** నగలకోసం వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన వాణియంబాడి వద్ద చోటుచేసుకుంది. వారి కథనం మేరకు. తిరుప్పత్తూరు జిల్లా వాణియంబాడి వద్ద పెత్తకల్లుపల్లికి చెందిన నటరాజన్ భార్య పొనమ్మాళ్(65) పుత్తుకోవిల్ టోల్ బూత్‌వద్ద ఉన్న సరస్సు ఒడ్డున షెడ్డు నిర్మించుకుని ఆవులను మేపుతుంటుంది. అక్కడ అక్రమంగా మద్యం కూడా విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మద్యం విక్రయిస్తున్న పొనమ్మాళ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు నొక్కి, రాయితో కొట్టి హత్య చేసి ఆమె మెడలో ఉన్న నాలుగు సవర్ల బంగారు నగలు దోచుకుని పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అంబలూరు ఎస్పీ శ్యామలాదేవి, పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. స్నిఫర్ డాగ్ సాయంతో ఆధారాలు సేకరించడానికి యత్నించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులకోసం గాలిస్తున్నారు.

పొనమ్మాళ్ (పాతచిత్రం)

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల
(అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Ph: 044-28232390
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 97910 83205, 97910 74993

(c) eenadu

# ఈనాడు ఏలూరు

జంట సొరంగాల వద్ద సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, ఎంపీ మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు సొంగా రోషన్‌కుమార్, పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, బడేటి చంటి, చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, మద్దిపాటి వెంకట్రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు

# పోలవరంతో సస్యశ్యామలం

**ఈనాడు-ఏలూరు, పోలవరం, న్యూస్‌టుడే**

పోలవరం పూర్తితో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కన్నా ముందే పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. బుధవారం ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గంటన్నరకు పైగా ప్రాజెక్టులో సుడిగాలి పర్యటన చేశారు. పనులను హెలికాప్టర్‌లో కూర్చొని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి చేయటమే కాదు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారుల సమీక్షలో సూచించారు.

'ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులయ్యే వారికి పునరావాసం, వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పునరావాసం, భూసేకరణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలి' అని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. భూసేకరణలో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో భాగంగా నిర్దేశిత గడువు పెట్టుకుని భూములు సేకరించి ఇవ్వాలన్నారు. పునరావాస కాలనీల్లో ఇప్పటికే 25 పూర్తయ్యాయని. మిగిలినవి సకాలంలో పూర్తి చేయాలని.. దీనిపై పునరావాస కమిషనర్, ఇతర అధికారులు దృష్టి సారించాలని అని' సూచించారు.



పనుల పురోగతి చిత్రాలు పరిశీలిస్తున్న చంద్రబాబు, రామానాయుడు తదితరులు

**రాజకీయాలు తగవన్న సీఎం..** క్షేత్రపర్యటన, అధికారుల సమీక్ష తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర దశ, దిశను మార్చే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేస్తుంటే ఇంకా రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా వరకు ప్రాజెక్టులు తెదేపా హయాంలోనే ప్రారంభించి పూర్తిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎంకి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ తదితరులు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు.

**చింతలపూడి ఎత్తిపోతలకు కార్యాచరణ..** 'అసంపూర్తిగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పట్టాలెక్కించాలి. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని' సీఎం సూచించారు. రెండు రోజుల క్రితమే జిల్లా మంత్రి పార్థసారథి, అంతకు ముందు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ ముఖ్యమంత్రిని కలిసి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు అడ్డంకిగా ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులు కేంద్రం వద్ద పరిష్కారమయ్యాయని, ఉత్తర్వులు ఈ వారంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ద్వారా అందనున్నాయని చెప్పారు. బుధవారం మరోసారి వారు ఈ ఎత్తిపోతల పథకం పనుల గురించి సీఎం వద్ద ప్రస్తావించారు.

● ప్రాజెక్టు అనుబంధ పనుల్లో భాగంగా దేవరగొంది, మామిడిగొంది గ్రామాల మధ్య జరుగుతున్న జంట సొరంగాల లోపలకు సీఎం చంద్రబాబు వెళ్లి పరిశీలించారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఫొటో తీసుకున్నారు.

# పునరావాసానికి మంచిరోజులు

★ ఈ ఏడాది అంతా అదే పనిలో.. ★ నిర్వాసితులకు సీఎం తీపి కబురు

**కుక్కునూరు, న్యూస్‌టుడే:** నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. బుధవారం పోలవరం సందర్శనకు వచ్చిన ఆయన ప్రాజెక్టు పురోగతితో పాటు, పునరావాసంపై సమీక్ష జరిపారు. ప్రాజెక్టులో 2027 జులై నాటికి కనీసం 119 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా పునరావాసం పూర్తిచేయాల్సి ఉంటుంది. 41.15 కాంటూరు, మొదటి ప్రాధాన్య గ్రామాలను తరలించగలిగితే, నీటి నిల్వకు ఆస్కారం ఏర్పడుతుంది. సీఎం ఇది గుర్తించి 2026 ఏడాది మొత్తం పునరావాసంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు.

**జిల్లాలో 41.15 కాంటూరు పరిధిలో ఇలా.. (రూ.కోట్లలో)**

| మండలం | వేలేరుపాడు | కుక్కునూరు |
|---|---|---|
| కుటుంబాలు | 4076 | 2944 |
| అందుకున్నవి | 3727 | 2785 |
| ఇచ్చిన మొత్తం | 98.89 | 70.07 |
| చెల్లించాల్సిన కుటుంబాలు | 349 | 159 |
| ఇవ్వాల్సిన మొత్తం | 13.68 | 5.52 |
| **మొదటి ప్రాధాన్యత గ్రామాల చెల్లింపులు ఇలా..** | | |
| గ్రామాలు | 14 | 01 |
| కుటుంబాలు | 1351 | 174 |
| చెల్లించాల్సిన పరిహారం | 92.56 | 11.94 |

**రూ.2100 కోట్లు ఖర్చు..** ప్రాజెక్టు పనులు 2007లో ప్రారంభమైనా పునరావాసం అరకొరగానే కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా హయాం 2014లో భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం వంటి పనులతో నిర్వాసితులకు ఊపిరిపోశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పునరావాసంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2025 జనవరి, నవంబరు నెలల్లో దాదాపు రూ.2,100 కోట్లు పునరావాసంపై ఖర్చు పెట్టింది. 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారం, స్థిరాస్తి విలువలను చాలావరకూ చెల్లించింది. వారందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తయితే తరలించేందుకు వెసులుబాటు కలుగుతుంది.



చల్లవారిగూడెంలోని పునరావాస కాలనీలో 3,905 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,400 నిర్మించారు. మరో 1505 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. - న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం గ్రామీణ

41.15 కాంటూరు, మొదటి ప్రాధాన్యత గ్రామాలకు మిగిలిన చెల్లింపులు జరపడం, ఇళ్లు పూర్తిచేసి, వారిని పునరావాస కాలనీలకు తరలించడం లక్ష్యంగా 2026 ఏడాది పొడవునా పనులు చేపట్టనున్నారు. గిరిజన రైతులకు భూమికి భూమి, మిగిలిన భూములు సేకరణ, కాలనీల నిర్మాణం పూర్తి చేసి, 40 గ్రామాలను ఖాళీ చేయించగలిగితే, 2027 జులైలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 119 టీఎంసీల నిల్వకు మార్గం ఏర్పడుతుంది.

## శివా స్నానానికి వెళ్లలేం.. వెళ్తే దర్శనానికి రాలేం

వేలేరుపాడు మండలం కట్కూరులో ఉమారామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలోని గోదావరి ఒడ్డున భక్తులు స్నానాలు చేసేందుకు 2015లో రేవు నిర్మించారు. గత పాలనలో నిర్వహణ గాలికొదిలేయడంతో ఇలా తయారైంది. దీంతో అల్లూరి సీతారామ రాజు జిల్లా నుంచి పడవలపై ఆలయానికి వచ్చే భక్తులు పంట పొలాల్లో దిగి నడిచి రావాల్సిన దుస్థితి. స్నానాలు చేసేందుకు వీల్లేకుండా పోతోంది. - న్యూస్‌టుడే, వేలేరుపాడు గ్రామీణ

# చెరువులను చెరమట్టి

**ద్వారకాతిరుమల, కామవరపుకోట, న్యూస్‌టుడే:** మట్టి అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. అధికార పార్టీ నాయకులను అడ్డం పెట్టుకుని మాఫియా రెచ్చిపోతోంది. అనుమతులు లేకుండా కళ్లముందే తవ్వుకుపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు.

చీకటి పడితే చాలు ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట కృష్ణాపురం చెరువు, గొల్లగూడెం దొరచెరువులో మట్టి మాఫియా వాలిపోతోంది. పొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లతో ఇళ్ల స్థలాల మెరకకు, పునాదుల్లోకి, ఇటుక బట్టీలకు, ఆయిల్ పామ్ తోటల్లో దారుల అభివృద్ధికి తోలుతున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి దూరాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పైగా అమ్ముతూ జేబులు నింపుకొంటున్నారు.

గొల్లగూడెం దొరచెరువును ఇలా తవ్వేశారు

**అనుమతులే ఉండవు..** తవ్వకాలకు ముందుగా అనుమతులు పొందాలి. మట్టి తరలించేందుకు ప్రభుత్వానికి సీనరేజి చెల్లించాలి. ఇవేవీ లేకుండానే రోజుకు వందకు పైగా టిప్పర్ల మట్టి తరలిస్తున్నారు. కామవరపుకోట మండలం తాడిచర్ల చాచ్చెరువులోనూ ఇదే తంతు. దీంతో చెరువులు పెద్ద పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారుతున్నాయి.

**బెదిరింపుల పర్వం..** మండలంలోని అధికార పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పి మట్టి మాఫియా బెదిరింపులకు పాల్పడుతోంది. వారు వెనుక ఉండి మట్టి మాఫియాను నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 'నా దృష్టికి రాలేదు. వెంటనే స్థానిక వీర్వోలను అప్రమత్తం చేసి అడ్డుకుంటాం. తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకుంటాం అని' ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావు తెలిపారు.

సూర్యచంద్రరావుపేట చెరువులో రాత్రిళ్లు రవాణా

## ట్రాఫిక్‌పై విద్యార్థుల ఫ్లాష్ మాబ్

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** జాతీయ రహదారి భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని నూజివీడు ప్రాంతీయ రవాణా యూనిట్ కార్యాలయ అధికారుల పర్యవేక్షణలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద త్రివిధ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఆకట్టుకుంది. ఎంవీఐ ఎస్‌బీ శేఖర్, ఏఎంవీఐలు కృష్ణవేణి, అన్నపూర్ణలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. విద్యార్థులు హెల్మెట్ వినియోగం, రహదారిపై జరిగే ప్రమాదాలు, పౌరుల బాధ్యత తదితరాల గురించి అవగాహన కల్పించారు. నృత్యం, అభినయంతో చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.

# లెక్క తీసుకుంటారా! తేలుస్తారా..!

**ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే:** అనర్హులు సామాజిక పింఛన్లు పొందుతున్నారంటూ కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులందిన నేపథ్యంలో.. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారుల సర్వేను 2024 డిసెంబరులో చేపట్టారు. తొలుత ఇళ్ల వద్ద మంచానికే పరిమితమైన వారి వివరాలు సేకరించారు. 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు ఇతర విభాగాల పింఛనర్ల సర్వే నిర్వహించారు. తొలి విడత సర్వేలో 4,695 మందిని అనర్హులుగా గుర్తించి.. తాకీదులు జారీ చేశారు. దాంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాంతో అర్హతలున్న వారు అప్పీల్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 4,131 మంది అప్పీల్ చేసుకోగా, వారందరికీ రెండో విడత చేపట్టిన సర్వే పూర్తయింది.

పూర్తయిన రెండో విడత పింఛనర్ల సర్వే

వివరాలు సేకరిస్తున్న అధికారులు

**ఇంకా 645 మంది..** జిల్లాలో 2,59,151 మంది సామాజిక పింఛన్లు పొందుతున్నారు. తొలి విడత సర్వే అనంతరం 4,695 మందిని అనర్హులుగా తేల్చారు. వారిలో మంచానికే పరిమితమైన వారు 645 మంది ఉన్నారు. మలి విడతలో 4,131 మందికి సర్వే చేపట్టగా.. 3,529 మంది వివరాలు సేకరించారు. ఇంకా 602 మందికి సర్వే చేయాల్సి ఉంది. మిగతా వారంతా ఆయా గ్రామ/ వార్డు సచివాలయాల్లో లేదా ఎంపీడీవో కార్యాలయాల కెళ్లి సర్వే చేయించుకోవాలని డీఆర్‌డీఏ పీడీ విజయరాజు తెలిపారు. రెండో విడత నిర్వహించిన సర్వేలో ఎంతమందిని అనర్హులుగా గుర్తించారనేది ఇంకా వెల్లడించలేదు. ఆ జాబితాను ప్రభుత్వానికి నివేదించినానంతరం.. ఎలాంటి చర్యలు అవలంబిస్తోందో వేచి చూడాల్సిందే!

**నాలుగింట్లో..** మొత్తం నాలుగు విభాగాల్లో సర్వే చేశారు. ఇళ్ల వద్ద మంచానికే పరిమితమైన వారిని కాకుండా ఇతర విభాగాల లబ్ధిదారుల వివరాలు సేకరించారు. ఆ వివరాలిలా..

| విభాగం | సర్వే చేసింది | పూర్తయింది |
|---|---|---|
| దివ్యాంగులు | 2,417 | 2,065 |
| అంధులు | 754 | 665 |
| బధిరులు | 697 | 605 |
| మనోవైకల్యం | 263 | 194 |

# ఆదాయం తెస్తున్నాం.. అవస్థలతో నెట్టుకొస్తున్నాం

## సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసతుల లేమి

**మండవల్లి, కైకలూరు, ముదినేపల్లి, నూజివీడు న్యూస్‌టుడే:** ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయ వనరులు సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవస్థల నిలయాలుగా మారాయి. బ్రిటిష్ కాలంలో నిర్మించిన కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధమై భయాందోళనలు కలిగిస్తున్నాయి. అరకొర సౌకర్యాలు ఉన్న ఇరుకు అద్దె భవనాల్లోనే మరికొన్ని అటు ఉద్యోగులను, ఇటు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలకు తాగునీరు, మరుగుదొడ్లు, వేచి ఉండేందుకు గదులు లేకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. మారుతున్న ప్రభుత్వాలు వీటిపై వచ్చే ఆదాయాన్ని తీసుకోవడం తప్ప కనీస వసతులపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పెంకులూడి పడటంతో పరదా ఏర్పాటు చేసిన కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం

**శిథిలావస్థలో..** కైకలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనం కావడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వర్షాకాలంలో గోడలు ఉరుస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భవనం వరండాలో పైకప్పు పెంకులు ఊడి పడుతుండటంతో ఇక్కడి అధికారులు వరండా బారున పరదాను రక్షణగా ఏర్పాటు చేశారు. తాగునీరు, మరుగుదొడ్ల వసతి అంతంతమాత్రమే.

**అద్దె భవనాలే దిక్కు..** మండవల్లి, ముదినేపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత గూడు లేక దశాబ్దంగా ఇరుకు గదుల్లోని అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. ముదినేపల్లి భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతున్నాయి. కూర్చునేందుకు ఒకటే బల్ల ఉండటం.. మరుగుదొడ్లు లేక రిజిస్ట్రేషన్లకు వచ్చే మహిళల ఆత్మ గౌరవానికి ఆటంకం కలుగుతోంది.

**100 ఏళ్లకు దగ్గరైనా..** నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 1929 నుంచి వాడకంలో ఉన్నా సరైన వసతులు లేవు. రిజిస్ట్రేషన్లకు వచ్చే కక్షిదారులు గంటల తరబడి నిలబడే ఇరుకు వరండాలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం వేచిచూసే గది లేకపోవడం, మరుగుదొడ్లు దారుణంగా ఉండడం, వాహనాలు నిలిపేందుకు స్థలం లేక ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజూ సగటున 350 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతూ వార్షికాదాయం రూ.340 కోట్ల వరకు ఉంది.

# ప్రతిభ కొలమానం.. ప్రగతికి సోపానం

**ఉంగుటూరు, కొయ్యలగూడెం గ్రామీణ, తాడేపల్లిగూడెం పట్టణం, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మెరుగయ్యాయి. వైకాపా ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడంతో విద్యార్థులు కనీసం మాతృభాషలో కూడా చదవడం, రాయడం రాని పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాగానే విద్యావ్యవస్థను గాడిలో పెడుతోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1-5 తరగతులు చదివే విద్యార్థులు కనీస సామర్థ్యాలను సాధించేందుకు సర్కారు పాఠశాలల్లో 75 రోజుల ప్రణాళికతో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ గ్యారంటీ కార్యక్రమాన్ని విద్యాశాఖ ద్వారా శ్రీకారం చుట్టింది. బేస్‌లైన్ సర్వేలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు గతం కంటే పెరిగాయి.

విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేస్తున్న సీఆర్పీ

**జిల్లాలో క్లస్టర్లు 111**
**పాఠశాలలు 1,562**
**విద్యార్థులు 46,040**

**జిల్లాలో ఇలా..**

| సబ్జెక్టు | స్ట్రీమ్ | మౌంటెయిన్ | స్కై |
|---|---|---|---|
| తెలుగు | 4,614 | 11,685 | 29,595 |
| ఆంగ్లం | 6,039 | 17,160 | 22,780 |
| గణితం | 4,975 | 7,558 | 33,443 |

**మూడు విభాగాలుగా విభజించి..** విద్యార్థులందరికీ ప్రాథమిక అక్షరాస్యత (చదవడం, రాయడం), సంఖ్యాజ్ఞానం (లెక్కలు) నేర్పించడం జీఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే ముఖ్య ఉద్దేశం. ఒకటో తరగతి నుంచే పద ప్రయోగం, గణితం ఇతర అంశాలపై ఉన్నత పాఠశాలలకు వెళ్లేలోపు సంసిద్ధులను చేయాలన్నదే జీఎఫ్‌ఎల్‌ఎన్ సర్వే లక్ష్యం. ఇటీవల చేపట్టిన బేస్‌లైన్ సర్వేలో తెలుగు, ఆంగ్లం, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలను ఆధారంగా మూడు విభాగాలుగా విభజించారు. బాగా చదివితే ఆకాశం (స్కై), మధ్యస్థంగా చదివితే పర్వతం(మౌంటెయిన్), వెనకబడిన విద్యార్థులు(అక్షరాలు సైతం రాకపోవడం, సులువైన పదాలు కొన్ని పలకలేకపోవడం) ప్రవాహం (స్ట్రీమ్)గా గుర్తించారు.

## ముందు మంచు.. దీపాలు ఉంచు

జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు దట్టమైన పొగమంచు కురిసింది. రహదారులపై ముందు వెళ్తున్న వాహనాలు కూడా కనిపించలేదు. వాహనదారులు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. దెందులూరు జాతీయ రహదారిపై దృశ్యమిది. - ఈనాడు, దెందులూరు

## నీలిరంగు వేసినట్లు.. నీలాకాశం వాలినట్లు..

గోదావరి అందాలు వర్ణనాతీతం. పోలవరం ప్రాజెక్టు చెంత బుధవారం నీలిరంగులో నింగీ నేల ఏకమైనట్లు కనిపించింది. - ఈనాడు, పోలవరం

# భీమవరంలోనే కలెక్టరేట్

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** జిల్లా కలెక్టరేట్ భవనాలు భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోనే నిర్మిస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సూచనలతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి రూ.100 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భీమవరంలోని ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 'నా పాలనలో శాంతియుత వాతావరణంలో అభివృద్ధే లక్ష్యం. భీమవరం పట్టణంలో రూ.26.53 కోట్లతో 151 పనులు, వీరవాసరం, భీమవరం మండలాల్లో రూ.31.69 కోట్లతో 160 పనులు చేపట్టగా కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయని' చెప్పారు.

# మెడికో పంతం.. పంచ్‌కో పతకం!

**బాక్సింగ్‌లో రాణిస్తున్న యువతులు**

**ఏలూరు నగరం, న్యూస్‌టుడే:** ఇష్టానికి శ్రమ జోడిస్తే.. విజయం వరిస్తుంది. పతకాలు మెడలో పూల మాలలవుతాయని నిరూపించారు ఇద్దరు వైద్య విద్యార్థినులు. బాక్సింగ్‌లో రెండేళ్లుగా శిక్షణ పొందుతూ.. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో మెరుస్తున్నారు. అమ్మానాన్నల తోడ్పాటుతో.. అధ్యాపకుల ప్రోత్సాహంతో.. శిక్షకుడు అవినాశ్ పర్యవేక్షణలో రోజురోజుకూ మెరుగవుతున్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో పతకాల సాధనే ధ్యేయంగా రింగులో శ్రమిస్తున్నారు. వారి ప్రస్థానం 'న్యూస్‌టుడే'తో పంచుకున్నారు..

**శారీరక దారుఢ్యం..** నా పేరు దారబోయిన శివాని. నాన్న కిరణ్, అమ్మ స్వర్ణలత. ఇద్దరూ చిరుద్యోగులే. ఏలూరులో బీడీఎస్ ఆఖరి సంవత్సరం చదువుతున్నా. విద్యాభ్యాసం పూర్తయ్యాక దంత వైద్యురాలిగా స్థిరపడతా. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు బాక్సింగ్‌ను ఎంచుకున్నా. రెండేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నా. ఎప్పటికప్పుడు మెలకువలు నేర్చుకుంటూ మరింత రాటుదేలుతున్నా. గతేడాది డిసెంబరులో పిఠాపురం వేదికగా నిర్వహించిన ఎలైట్ సీనియర్ మహిళల బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించా. ఆ పతకం నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. ప్రత్యేక గుర్తింపూ తీసుకొచ్చింది. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని రింగులో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నా.

**ఆత్మరక్షణకు దోహదం..** నా పేరు భావన లక్ష్మి. నాన్న గణపతిరావు గుత్తేదారు. అమ్మ రాజేశ్వరి హైదరాబాద్ హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగిని. ఏలూరులో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నా. వైద్య విద్యలో ముందుంటూ.. రెండేళ్లుగా బాక్సింగ్ నేర్చుకుంటున్నా. ఆత్మరక్షణే ధ్యేయంగా బాక్సింగ్ నేర్చుకోవాలనుకున్నా. ఆ తర్వాత ఆటపై మక్కువ ఏర్పడింది. రోజూ 2 గంటల సమయం కేటాయిస్తూ శిక్షణ పొందుతున్నా. ఇటీవల నిర్వహించిన ఎలైట్ సీనియర్ మహిళల బాక్సింగ్ పోటీల్లో 54-57 కిలోల విభాగంలో సత్తాచాటి రజత పతకం సాధించా. వైద్యురాలిగా ప్రజలకు వైద్య సేవలందించడంతో పాటు ఇష్టమైన బాక్సింగ్‌లో మరింత రాటుదేలి ఒలింపిక్స్ స్థాయి ఎదగాలనుకుంటున్నా. ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తున్నా.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు ఈనాడులో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494

(c) eenadu

## యువత అన్ని రంగాల్లో రాణించాలి

మాట్లాడుతున్న రత్నప్రసాద్

**ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే:** యువత అన్ని రంగాల్లో రాణించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యాన బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. విద్యా శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రధానాచార్యుడు రాజ్‌కృష్ణ, మాస్టర్ శిక్షకుడు పి.రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

## పీఎఫ్ ఖాతాలు అందుబాటులో ఉంచాలని వినతి

**ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే:** ఉమ్మడి జిల్లాలోని ఉపాధ్యాయుల జడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రెడ్డిదొర, టి.రామారావు కోరారు. స్థానిక జడ్పీ కార్యాలయంలో డిప్యూటీ సీఈవో భీమేశ్వర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పీఎఫ్ ఖాతాలను అందుబాటులో ఉంచడం ద్వారా ఖాతాల్లోని నిల్వలు తెలుసుకోవడంతో పాటు మిస్సింగ్ క్రెడిట్స్‌ను సరిచేసుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొన్నారు.

## ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకం

మాట్లాడుతున్న ప్రసాద్

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** రోగ నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని జిల్లా మలేరియా అధికారి పి.ఎస్.ఎస్.ప్రసాద్ అన్నారు. స్థానిక జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లతో బుధవారం సమావేశమై మాట్లాడారు. రోగులతో ప్రేమ, ఆప్యాయతతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. బోదకాలు బాధితులకు రాత్రివేళ రక్త పరీక్షలు చేయాలన్నారు.


## ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ LXIII OF 1951 క్రింద ఏర్పాటు చేయబడింది.
విశాఖపట్నం బ్రాంచ్, # 52-14-77/1, కొత్త రేసపువానిపాలెం, బుల్లయ్య కాలేజ్ దగ్గర, విశాఖపట్నం-530013. ఫోన్ : 0891-2747661 & 94908 24955, ఇ-మెయిల్ : vizag@apsfc.com

### డిమాండ్ నోటీసు

1. ఋణగ్రహీత : (i) M/s. Averx Drugs Pvt. Ltd, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామినేని నాగశేఖర్, రిజిష్టర్డ్ ఆఫీస్ & యూనిట్ ఆవరణ చిరునామా : ఫ్లాట్ నెం. 27A31A & 27A32, APIIC ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా-531061.
2. డైరెక్టర్లు/ష్యూరిటీలు/హామీదారులు/చట్టపరమైన వారసులు:
(i) శ్రీమతి బుర్రా ఉమారాణి, భర్త : శ్రీ బి. వెంకటేశ్వరరావు, నివాస ఫ్లాట్ నెం.జి2, శ్రీ నిలయం, పెద్దిరెడ్డి వారి వీధి, శాంతి నగర్, కాకినాడ-533003.
(ii) శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి, భర్త : శ్రీ టి. అమృతరావు, నివాస ఫ్లాట్ నెం.302, స్కై ఆదిత్య అపార్ట్‌మెంట్స్, సందీపిని నగర్, గీతం కాలేజ్ రోడ్, ఎండాడ, విశాఖపట్నం-530045.
(iii) శ్రీ KVNS గోపాల రాజు, తండ్రి : శ్రీ వెంకట రామరాజు, డి.నెం.16-48, కొప్పులవారి వీధి, చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా-534460.
(iv) శ్రీ రామినేని నాగశేఖర్, తండ్రి : శ్రీ ఆర్. సూర్యనారాయణ, హెచ్ నెం.1-71, బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు, గుంటూరు జిల్లా-522214.
(v) శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి, భర్త : శ్రీ ఎన్. రామ కృష్ణారావు (లేటు), నివాస డి.నెం.70-3-48/4, ఫ్లాట్ నెం.1A, శ్రీ హ్యాపీ హైట్స్, విద్యానగర్-1, రమణయ్యపేట, కాకినాడ-533005.
(vi) శ్రీమతి N.S.S.R. ధనలక్ష్మి, భర్త : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), కుమారి ఎన్. మణి భావన, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), శ్రీ N.V.V. సత్య సాయి, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), ఫ్లాట్ నెం.24, ప్రతిభ స్కూల్ దగ్గర, సాయి అభిలాష్ నగర్, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440.

డియర్ సర్/మేడమ్,

ఋణగ్రహీత అయిన మీరు, M/s. Averx Drugs Pvt.Ltd, ఫ్లాట్ నెం. 27A31A & 27A32, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా వారు పొందిన ఋణాలకు సంబంధించి నిరర్థక ఆస్తులుగా (NPA) గా మార్చబడినందున **తేది.30.09.2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తం రూ.3,97,89,541/- (మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే)**, APSFC ఇప్పటికే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.23.10.2025** న డిమాండ్ నోటీసును జారీ చేసింది. కొరియర్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌తో పంపిన నోటీసు ఈ క్రింది వ్యాఖ్యలతో డెలివరీ కాకుండా తిరిగి వచ్చినది. **"చిరునామాలో వ్యక్తి లేనందున"**.

పైన పేర్కొన్న బకాయి మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించడంలో మీరు విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ఋణగ్రహీతలు/హామీదారులకు సంబంధించిన ఆస్తులను (దిగువ వివరించిన విధంగా) స్వాధీనం చేసుకుంటుందని APSFC తెలియజేయబడుతుంది.

**మార్ట్‌గేజ్ / హైపోథికేటెడ్ ఆస్తులు యొక్క వివరములు**

| క్ర.సం | తనఖాదారుని యొక్క పేరు | ఆస్తి వివరములు |
|---|---|---|
| 1. | ఋణగ్రహీత : | |
| | M/s. Averx Drugs Pvt.Ltd | --- |
| 2. | హామీదారులు/చట్టరీత్యా వారసులు | |
| | ష్యూరిటీ హోల్డర్ : 1. శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి | ఐటమ్ నెం.1 : కాకినాడ జిల్లా, సర్పవరం, కాకినాడ, రమణయ్యపేట, జయేంద్రనగర్, సర్వే నెం.127, ఫ్లాట్ నెం. 134 ప్రకారం విస్తీర్ణం 600 చ॥గ॥లులోని భూమితో పాటు రెసిడెన్షియల్ భవనం డి నెం.70-14-11 తో కలదు. |
| | 2. శ్రీమతి బుర్రా ఉమారాణి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యారావుపేట, సౌజన్యనగర్ వద్ద సర్వే నెం.220/4B, ఫ్లాట్ నెం.62 ప్రకారం విస్తీర్ణం 172.22 చ॥గ॥లులోని భూమి. |
| | 3. శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, రమణయ్యపేట వద్ద బ్లాక్ నెం.69, వార్డు నెం.29, సర్వే నెం.195, ఫ్లాట్ నెం.3 & ఫ్లాట్ నెం.5 భాగం ప్రకారం విస్తీర్ణం 481.37 చ॥గ॥లులోని భూమి. |

సలహాలు దిగువ తెలుపబడినవి :
1) మరిన్ని వివరాల కొరకు పోస్టల్ అధికారులు మీకు పంపిన ఒరిజినల్ నోటీసు/కవర్‌ను దిగువ సంతకందారు నుండి సేకరించి, పూర్తి వివరాల కొరకు దరఖాస్తు చేసుకోవలెను మరియు
2) SARFAESI చట్టం క్రింద తదుపరి చర్యలను నివారించడానికి పైన పేర్కొన్న నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు వడ్డీ మరియు ఖర్చులు మొదలైన వాటితో సహా మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించవలెను.

తేది : 08.01.2026
ప్రదేశం : విశాఖపట్నం
సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ



## శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము

ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి), ఏలూరు జిల్లా-534426, ఫోన్: 08829 - 271427
Website: www.dwarakatirumala.org, e-mail: endow-eodtiru-ap

### ఇ-ప్రొక్యూర్‌మెంట్ / సీల్డ్ టెండర్ / బహిరంగ వేలం ప్రకటన

కంప్యూటర్ ఇన్ నెం.90990, REV65/24/2025-C2, Dt.07/01/2026

శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము, ద్వారకాతిరుమల, ఏలూరు జిల్లాకు చెందిన ఈ క్రింది తెలియపరచిన వివిధ లైసెన్స్ హక్కులకు గాను తేది:19-01-2026 న ఉదయం 11.00 గం॥లకు దేవస్థానము పాదుకా కళ్యాణ మండపము వద్ద ఇ-ప్రొక్యూర్‌మెంట్ / సీల్డు టెండర్ / బహిరంగ వేలము మరియు శ్రీ స్వామి వారి దత్తత దేవాలయమైన I S జగన్నాథపురం నందు ది:29-01-2026 నుండి ది:03-02-2026 వరకు ఉత్సవములలో తాత్కాలికంగా షాపులు మరియు సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేసుకొనుటకు గాను I S జగన్నాథపురం కొండ దిగువ మండపం వద్ద ది:20-01-2026 న బహిరంగ వేలము నిర్వహించబడును.

| వ.నెం. | లైసెన్స్ వివరములు | లైసెన్స్ కాలపరిమితి | డిపాజిట్ |
|---|---|---|---|
| 1 | శ్రీ స్వామి వారి కొండపైన తూర్పు వైపున గల షాపింగ్ కాంప్లెక్స్ నందు షాప్ నెం.9 నందు కొబ్బరికాయలు మరియు పూజాసామాగ్రి విక్రయించుకొను లైసెన్సు హక్కునకు (11 వ పర్యాయం) షాప్ నెం.19 మరియు షాపు నెం.20 నందు ఫ్యాన్సీ మరియు జనరల్స్ విక్రయించుకొను లైసెన్స్ హక్కునకు (11 వ పర్యాయం) షాప్ నెం.21 నందు ఫ్యాన్సీ మరియు జనరల్స్ విక్రయించుకొను లైసెన్స్ హక్కునకు (2 వ పర్యాయం) షాపు నెం.25 నందు కూల్‌డ్రింక్స్ మరియు వాటర్ బాటిల్స్ విక్రయించుకొను లైసెన్స్ హక్కునకు (9వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 2 సం॥లు | రూ. 3,00,000/- |
| 2 | శివాలయం వద్ద గల షాపు నెం.2 నందు కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, టీ, కాఫీ వగైరా అమ్ముకొను లైసెన్స్ హక్కునకు (19 వ పర్యాయము) మరియు శివాలయమునకు వచ్చు భక్తుల చెప్పులు స్టాండ్ నందు భద్రపరుచుకునే లైసెన్స్ హక్కునకు (2 వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 2 సం॥లు | రూ. 1,00,000/- |
| 3 | శ్రీ స్వామి వారి కొండపైన గల ధర్మ అప్పారాయ నిలయం (120 గదుల సత్రం వద్ద గల షాపు నందు కాఫీ, టీ, బిస్కెట్స్, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్ అమ్ముకొను లైసెన్స్ హక్కునకు గాను (3వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 2 సం॥లు | రూ. 25,000/- |
| 4 | శ్రీ స్వామి వారికి వినియోగించిన పూలు, పూలదండలు మరియు తులసి మాలలతో అగరవత్తిలను మరియు దూప్ స్టిక్ లను దేవస్థానము వారు సూచించిన ప్రదేశములో తయారు చేసుకొని భక్తులకు విక్రయించుకొను లైసెన్సు హక్కునకు గాను (5వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 2 సం॥లు | రూ. 3,00,000/- |
| 5 | శ్రీ స్వామి వారి కొండ దిగువ గల పాదుకా మండపం వద్ద గల సమాచారము కేంద్రము ఎదురుగా కొబ్బరికాయలు మరియు పూజాసామాగ్రి విక్రయించుకొను లైసెన్సు హక్కునకు (6వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 2 సం॥లు | రూ. 50,000/- |
| 6 | శ్రీ స్వామి వారి దేవస్థానమునకు చెందిన భీమడోలు నుండి ద్వారకాతిరుమల వైపు వచ్చు షాపింగ్ కాంప్లెక్స్ నందు షాపు నెం.3 నందు వ్యాపారము చేసుకొను లైసెన్స్ హక్కునకు గాను (24వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 3 సం॥లు | రూ. 25,000/- |
| 7 | శ్రీ స్వామి వారి కొండ దిగువ గల పద్మరాజా భవనం నందలి షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపు నెం.1 నందు వ్యాపారం చేసుకొను లైసెన్స్ హక్కునకు గాను (17వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 2 సం॥లు | రూ. 25,000/- |
| 8 | శ్రీ స్వామి వారి కొండ దిగువ గల అల్వార్ షాప్ షాపింగ్ కాంప్లెక్స్ నందలి షాపు నెం.3 నందు వ్యాపారం చేసుకొను లైసెన్స్ హక్కునకు గాను (3వ పర్యాయం) | అప్పగించిన తేది నుండి 3 సం॥లు | రూ. 25,000/- |
| 9 | శ్రీ స్వామి వారి దత్తత దేవాలయమైన I S జగన్నాథపురం నందు ది.29-01-2026 నుండి ది.03-02-2026 వరకు ఉత్సవములలో తాత్కాలికంగా షాపులు ఏర్పాటు చేసుకొనుటకు గాను | ది.29-01-2026 నుండి ది.03-02-2026 | రూ. 3,00,000/- |
| 10 | శ్రీ స్వామి వారి దత్తత దేవాలయమైన I S జగన్నాథపురం నందు ది.29-01-2026 నుండి ది.03-02-2026 వరకు ఉత్సవములలో తాత్కాలికంగా సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేసుకొనుటకు గాను | ది.29-01-2026 నుండి ది.03-02-2026 | రూ. 50,000/- |

1. పాటదారులు ఆధార్ కార్డు మరియు పాన్ కార్డు సమర్పించి మాత్రమే బహిరంగ వేలములో పాల్గొనవలెను. 2. టెండర్ షెడ్యూల్ జారీ చేయు తేదీలు ది:11-01-2026 నుండి ది:18-01-2026 ఉ॥ 10.00 గం॥ల నుండి సా॥ 5.00 గం॥ల వరకు దేవస్థానం కార్యాలయము పని వేళల యందు కార్యాలయము నందు పొందవచ్చును. 3. టెండర్ షెడ్యూల్ బాక్స్ నందు వేయు తేది:19-01-2026 ఉ॥ గం॥ 10-00 ల నుండి 11-00 ల వరకు. 4. ఇ-ప్రొక్యూర్‌మెంట్ నందు పాల్గొనువారు ది:11-01-2026 నుండి ది:18-01-2026 సా॥ 5.00 గం॥ల వరకు www.apeprocurement.gov.in బిడ్ దాఖలు చేయవచ్చును. గమనిక: ఇతర వివరముల కొరకు ఈ కార్యాలయం పనిచేయు వేళలో లీజెస్ విభాగము వారిని సంప్రదించగలరు. సెల్: 63003 88355, 84650 44484.

శ్రీ యస్.వి. సుధాకరరావు
అధ్యక్షులు మరియు వ్యవస్థాపక ధర్మకర్త

శ్రీ స్వామి వారి సేవలో
సం/- యర్రంశెట్టి భద్రాజీ, కార్యనిర్వహణాధికారి


# బంతితో మెరుపులు.. ఈ యువకులు మెరికలు

## జాతీయ స్థాయిలో రాణిస్తున్న వైవీఎన్నార్ విద్యార్థులు

**కైకలూరు, న్యూస్‌టుడే:** వాలీబాల్ క్రీడంటే కొల్లేరు ప్రాంత యువతకు ఎంతో మక్కువ. తీరిక దొరికితే చాలు మైదానంలో వాలిపోయి పొద్దుపోయే దాకా సాధన చేస్తూనే ఉంటారు. కఠోర సాధన చేసి విజయాలను సాధిస్తున్నారు కైకలూరు వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. క్రీడలో మెలకువలు ఒడిసి పట్టి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ కొల్లేరు క్రీడా కుసుమాలు.

**రైల్వే ఉద్యోగం కోసం..**

వాలీబాల్ అంటే అమితమైన ఇష్టం. పాఠశాల, కళాశాలల తరపున ఒడిశా, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్‌లలో జరిగిన అనేక పోటీల్లో బహుమతులు సాధించా. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. విజయవాడలో కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో కళాశాల తరపున పాల్గొని విశేష ఆటతీరు కనబరచడంతో జాతీయ స్థాయి జట్టుకు ఎంపికయ్యా. కాకినాడలో జరిగిన సౌత్‌జోన్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించా. వాలీబాల్‌లో ఉత్తమ ఆటగాడిగా ఎదిగి క్రీడా కోటాలో రైల్వే ఉద్యోగం సాధించాలనేది చిరకాల స్వప్నం. **- కె.పూర్ణసాయి**

**దేశం తరపున ఆడతా..**

ఎనిమిదేళ్ల నుంచి వాలీబాల్ దినచర్యలో భాగమైంది. పాఠశాల నుంచే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు, ప్రశంసలు పొందా. పీడీ శివనాగరాజు ఇచ్చిన శిక్షణ ఆట తీరులో మార్పు తెచ్చింది. ప్రస్తుతం బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. 2019-24 వరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించా. సౌత్ జోన్ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నా. దేశం తరపున ఆడాలనేది కోరిక. **- సాగర్‌బాబు**

**మరికొందరికి శిక్షణ ఇస్తా**

వాలీబాల్ ఆటంటే చాలు శరీరం ఎంతకీ అలసి పోదు. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నా. కళాశాలలో ఇచ్చిన శిక్షణతో ఆటలో నైపుణ్యం పెరిగింది. ఇదే స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఆల్ ఇండియా పోటీల్లో యూనివర్సిటీ తరపున నాలుగు పర్యాయాలు పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానం సాధించా. ఇటీవల విజయవాడలో నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపా. వ్యాయామ ఉపాధ్యాయుడిగా మరికొందరికి శిక్షణ ఇవ్వాలని కోరిక. **- వినయ్**

**నిరంతరం శ్రమిస్తున్నా**

బీఏ ప్రథమ ఏడాది చదువుతున్నా. స్నేహితుల ప్రోత్సాహంతో వాలీబాల్‌పై ఆసక్తి కలిగింది. పదుల సంఖ్యలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపా. ఒడిశా, కాకినాడలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించా. మంచి ఆటగాడిగా గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తున్నా. **- రంగారావు**

## క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వండి: ఉపసభాపతి

పోటీలను ప్రారంభిస్తున్న రఘురామకృష్ణరాజు

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. చైత్ర-2026 పేరిట భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కళాశాలల క్రీడాకారుల ఆటల పోటీలను బుధవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు వివిధ క్రీడాంశాల్లో యువతను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. కళాశాల కరస్పాండెంట్, కార్యదర్శి సాగి రామకృష్ణ నిశాంతవర్మ మాట్లాడుతూ కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ పోటీలు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 100 టీమ్‌లు పాల్గొంటున్నాయన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్.వి. రంగరాజు, ప్రిన్సిపల్ కె.వి.మురళీకృష్ణరాజు, కళాశాల పరిపాలన విభాగ అధికారి సీహెచ్.దిలీప్ చక్రవర్తి, పీడీ పి.సత్యనారాయణరాజు, సీహెచ్.హరిమోహన్, జి.సారిక తదితరులు పర్యవేక్షించారు.

## పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ

పాసు పుస్తకం అందిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

**జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పాలన అందిస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ అన్నారు. జంగారెడ్డిగూడెం తెదేపా కార్యాలయంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...భూముల రీ-సర్వేలో భాగంగా తప్పులను సరిదిద్ది ప్రజలకు భూవివాదాలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. సొంత భూములు అన్యాక్రాంతం కాకుండా రైతులకు చట్టబద్ధమైన భరోసా కల్పించామని తెలిపారు. ఇప్పటికే పాత పాసుపుస్తకాలను రద్దు చేసి నూతనంగా రాజముద్రతో ఉన్న పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అనంతరం చింతలపూడి, ఏలూరు శాసనసభ్యులు సొంగా రోషన్‌కుమార్, చంటి మాట్లాడారు.

## రేపు మావుళ్లమ్మ ఆలయ ధర్మకర్తల ప్రమాణస్వీకారం

**భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే:** భీమవరంలో మావుళ్లమ్మ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఛైర్మన్‌గా బొండాడ నాగభూషణం, సభ్యులుగా రామాయణం శ్రీనివాసరావు, మణికంఠమీనాక్షి, ఆంజనేయప్రసాద్, జానకినాగశిరీష, ఆదిలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, గున్నేశ్వరరావు, లక్ష్మీనిర్మల, రమణ, సత్యవతి, సుబ్రహ్మణ్యరాజు, ఏడుకొండలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆలయాధికారి నగేశ్ తెలిపారు.

నిరసన తెలుపుతున్న ఇఫ్టూ నాయకులు, హమాలీలు

## ఉపాధి భద్రత కల్పించండి

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ హమాలీలకు ఉపాధి భద్రత కల్పించాలని ఇఫ్టూ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకటరావు, నగర ప్రధాన కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక డీసీఎంఎస్ కార్యాలయం ఎదుట బుధవారం ఇఫ్టూ నాయకులు, హమాలీలు ఆందోళన చేపట్టారు. ఎరువులు, పురుగు మందుల గోదాములు ప్రైవేట్‌కు అప్పగించాలన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని నినాదాలు చేశారు. డీసీఎంఎస్‌లో పని చేస్తున్న హమాలీలకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

## నష్టాల వలలో ఆక్వా రైతులు

**రూప్‌చంద్ చేపల ధరలో కోత**

చేపలను ట్రేలలో నింపుతున్న కూలీలు

**నిడమర్రు, న్యూస్‌టుడే:** ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఒడుదొడుకులు మధ్య సాగుతోంది. చేపల ధర తగ్గిపోవడంతో ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒక పక్క మేతల ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటం, మరో పక్క చేపల ధరలు తగ్గడంతో సాగు దారులు నష్టాల వలలో చిక్కుకోవాల్సి వస్తోంది. గత సంవత్సరం ఇదే రోజుల్లో రూప్‌చంద్ చేపల ధర కిలో రూ. 130 ఉండగా ప్రస్తుతం రూ.85 పలుకుతోంది. ఈ లెక్కన గత సంవత్సరం ధరలతో పోలిస్తే టన్నుకు రూ.45 వేలు నష్టపోతున్నారు. దీంతో 10 టన్నులకు రూ.4.5 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం వాటిని సాగుచేసిన రైతులంతా ఏంచేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

**పెట్టుబడి కూడా రాని వైనం..** కిలో చేప సాగు వ్యయం రూ.100 అవుతుంది. కనీసం ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగుదారులంతా నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

# మామిడి ఆశలపై మంచు తెర

**✪ ఆలస్యమవుతున్న పూత ✪ దిగుబడిపై ప్రభావం**

**నూజివీడు, న్యూస్‌టుడే:** మామిడి రైతులను మంచు ముంచేస్తోంది. ఏడాది కష్టం నేల పాలయ్యే పరిస్థితి ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా ఏదో ఒక కారణంతో నష్టాల పాలవుతున్నారు. మామిడి రైతులకు మరోసారి నిరాశ తప్పేలా లేదు. కొన్నేళ్లుగా సరైన దిగుబడి లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం పూత బాగానే వస్తున్నప్పటికీ నిలబడక పోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా రాత్రి ఉష్ణోగ్రత 14 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటేనే పూత నిలబడుతుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా రాలిపోతుంది. జిల్లాలో 39 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఏటా 1.50 లక్షల టన్నుల మామిడి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా.

**తెగుళ్లు, పురుగుల ఉద్ధృతి..** ప్రస్తుతం తోటల్లో బూడిద తెగులు, పక్షి కన్ను తెగులు, మసి మంగు, తేనె మంచు, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువగా కనిపిస్తోంది. వీటి నివారణ రసాయన మందులు పిచికారీ చేస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చలికాలంలో పూత నిలబడి బఠాణీ గింజ సైజులో కాయలు ఏర్పడితే ఎండలు ముదిరే కొద్దీ కాయ సైజు పెరిగి అధిక దిగుబడి వస్తుంది. తోటల్లో వచ్చిన పూత మొత్తం నిలబడదు. ఉన్న దాన్ని కాపాడుకోవడానికి సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు పాటించడంతో అధిక లాభాలు పొందవచ్చు.

పూతతో ఉన్న చెట్టు

**నివారణ చర్యలు ఇలా..**

**పూత రావడానికి:** లీటర్ నీటికి బ్లాక్ సల్ఫర్ 5గ్రా, పొటాషియం నైట్రేటు 5గ్రా, జింక్ సల్ఫేటు 2 గ్రా కలిపి పిచికారీ చేయాలి.

**తేనె మంచు పురుగు:** లీటరు నీటికి అజాడి రక్టిన్ 3000 పి.పి.ఎం 2 మి.లీ., బుప్రోఫెజిన్ 1.5 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.

**తామర పురుగు:** నీలి రంగు జిగురు అట్టలు 40-50 చొప్పున తోటల్లో అమర్చాలి. లీటరు నీటికి వేప నూనె 3,000 పీపీఎం 2 మి.లీ కలిపి పిచికారీ చేయాలి.

**బూడిద తెగులు:** హెక్సాకొనజోల్ 2 మి.లీ.ని లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి.

**పక్షి కన్ను తెగులు :** 3 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

**మసి మంగు :** ఎమామెక్టిన్ బెంజయేట్ 0.4 గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

**సస్య రక్షణ తప్పనిసరి..** ఉష్ణోగ్రత అనుకూలిస్తేనే ఆశించిన దిగుబడులు వస్తాయి. లేదంటే పూత ఆలస్యం కావొచ్చు. సస్యరక్షణ చర్యలను పాటించడం ద్వారా పూతను కాపాడుకోవచ్చు.
**- కె.షాజానాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, ఏలూరు.**

## విర్డ్ ఆసుపత్రిని సందర్శించిన హెచ్‌సీఎల్ బృందం

కృత్రిమ కాలు అందజేస్తున్న హెచ్‌సీఎల్ ప్రతినిధి శివప్రసాద్

**ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే:** ద్వారకాతిరుమల విర్డ్ ఆసుపత్రిని హెచ్‌సీఎల్ ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు శివ ప్రసాద్, శ్రీనివాస్ ఆసుపత్రిలో వైద్య సేవలు, రోగులకు సదుపాయాలు, పరిసరాల శుభ్రతను పరిశీలించి చాలా బాగున్నాయన్నారు. ఆసుపత్రిలో ప్రోస్థసిస్ 3డి ప్రింట్‌తో తయారైన కృత్రిమ అవయవాలు, కాలిపర్స్‌ను 30 మంది దివ్యాంగులకు అందజేశారు. గుప్తా ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.ఎం.గుప్తా సహకారంతో కాలిపర్స్ తయారు చేసినట్లు ఆసుపత్రి ఛైర్మన్ ఎస్.వి.సుధాకరరావు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి ధర్మకర్తలు ఐ.వి.ఆర్.సుధాకర్, వి.నారాయణమూర్తి, ఎస్.వి.ఎన్.ఎన్. నివృతరావు, చిన వేంకన్న దేవస్థానం ఈవో భద్రాజీ, ఆసుపత్రి వైద్యులు భవ్యచంద్, హమీద్, బాలాజీ, పి.వి.నాగేంద్రబాబు, సింధు, రమ్య, మహిత తదితరులు పాల్గొన్నారు.

## గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థులు

**ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే:** ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ అక్రమ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. కొంత మంది అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా పొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లపై తరలిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి రాత్రి సమయంలో ఈ వ్యవహారం సాగుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు మంగళవారం రాత్రి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కొన్ని టిప్పర్లు, పొక్లెయిన్ దొడ్డిదారిలో తరలించేశారు. ఒక టిప్పర్‌ను స్థానికులు కదలకుండా ఆపడంతో అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్ పోలీసులు స్థానిక ఎస్సై సుధీర్‌కు సమాచారం ఇచ్చి టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

## రైతులకు కోకో గింజల నాణ్యత వృద్ధి పథకం

**టి.నరసాపురం, న్యూస్‌టుడే:** కోకో సాగు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కోకో గింజల నాణ్యతాభివృద్ధి పథకాన్ని 70% రాయితీతో అందిస్తున్నట్లు ఏలూరు ఏడీ హెచ్ వో కె.సంతోశ్ తెలిపారు. ఈ పథకంలో ఐదు ఎకరాల లోపు రైతులకు యూనిట్. ఖరీదు రూ.18,500. ఇందులో నీల్‌కమల్ 10 ప్లాస్టిక్ ట్రేలను రూ.3,500, నల్ల పట్టాలు 28-18 పొడవు వెడల్పు గలవి రూ.3000, ఉడెన్ పర్మిటెడ్ ఫ్లాట్ ఫార్మ్ 6-5 పొడవు వెడల్పు, ఒక అడుగు ఎత్తుగలవి రూ.112 వేలకు అందిస్తున్నట్లు తెలిపారు. ఐదు నుంచి పది ఎకరాల లోపు గల రైతులకు యూనిట్ ఖరీదు రూ.51,000. 10 ఎకరాలు పైన గల రైతులకు యూనిట్ ఖరీదు రూ.91,000గా అందిస్తుందని, వారికి కూడా 70% రాయితీ వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.

## పర్యాటక కేంద్రంగా పోలవరం : నిమ్మల

ఏటిగట్టు సెంటర్‌లో మంత్రికి వినతిపత్రం అందజేసిన సాధన సమితి సభ్యులు

**పోలవరం, న్యూస్‌టుడే:** ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలవరం వచ్చి, తిరిగి వెళ్తున్న మంత్రి నిమ్మల రామానాయుడిని ఏటిగట్టు సెంటర్‌లో జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ వినతిపత్రం అందజేశారు. ప్లకార్డులు పట్టుకుని కొంతసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఉపాధి కల్పన కోసం ఇప్పటికే పలు హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారన్నారు. పట్టిసీమ వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోలవరం జిల్లా ప్రకటించే విషయంలో పలుసార్లు తర్జన భర్జనలు జరిపిన తర్వాత దూరాభారం పరిగణనలోకి తీసుకొని జిల్లాను ప్రకటించామన్నారు. కనీసం డివిజన్ కేంద్రం చేయాలని నాళం గాంధీ, బుగ్గా మురళీకృష్ణ, కోటంరాజు రాంబాబు, బెజవాడ రామకృష్ణ తదితరులు విజ్ఞప్తి చేశారు. మంత్రి హామీతో సాధన సమితి సభ్యులు తమ దీక్షలు విరమించారు. అంతకు ముందు వచ్చిన మరో మంత్రి కొలుసు పార్థసారథికి సాధన సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు.

## జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో ప్రతిభ

ధరియా

**భీమడోలు, న్యూస్‌టుడే:** మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వేదికగా నిర్వహించిన అండర్-12 ఎయిర్ రైఫిల్ పది మీటర్ల(ఒలింపిక్ క్రీడాంశం) పోటీల్లో సూరప్పగూడేనికి చెందిన చిన్నారి వెజ్జు ధరియా ప్రతిభ సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బాలిక.. రెనెవ్‌నెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. తద్వారా జాతీయ స్థాయి బృందంలో సభ్యురాలిగా అర్హత సాధించారు. బాలిక గుంటూరులోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా.. ఆమెను పలువురు అభినందించారు.

## చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అధికారుల కథనం మేరకు.. ఏలూరుకు చెందిన ఆవుల అనిత మేడపాటి సుధాకర్ నుంచి 2023 ఫిబ్రవరిలో రూ.8.50 లక్షలు అప్పు తీసుకున్నారు. బకాయి తీర్చే క్రమంలో 2024 ఏప్రిల్ 18న రూ.7.50 లక్షల చెక్కు ఇచ్చారు. అది చెల్లుబాటు కాలేదు. దాంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నేరం రుజువు కావడంతో.. అనితకు ఏడాది జైలు శిక్ష విధించడంతో పాటు నష్టపరిహారం రూ7.50 లక్షలు చెల్లించాలని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.

## వసతిగృహ విద్యార్థి అదృశ్యం

**నరసాపురం, న్యూస్‌టుడే:** సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహ విద్యార్థి అదృశ్యమైన ఘటనపై బుధవారం కేసు నమోదు చేసినట్లు నరసాపురం పట్టణ ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలం అంకయ్యగూడేనికి చెందిన అద్దంకి శశి నరసాపురం స్టేషన్‌పేట వద్ద వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 4న రాత్రి వసతి గృహంలో ఉన్న ఆ విద్యార్థి మరుసటి రోజు కనిపించలేదు. దీనిపై ఆ విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా అతడి ఆచూకీ తెలియలేదని వసతిగృహ నిర్వాహకుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

## డివైడర్‌ను ఢీకొట్టిన బైక్.. యువకుడి దుర్మరణం

**పెదపాడు, న్యూస్‌టుడే:** ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందారు. పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీశ్ కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం జంగంపల్లికి చెందిన కుంభ విజయ్ (35) ద్విచక్ర వాహనంపై ఇటీవల విశాఖపట్నం వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి విజయవాడ వస్తుండగా.. మార్గం మధ్యలోని పెదపాడు మండలం కొక్కిరపాడు సమీపంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ను హైవే అంబులెన్స్‌లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. దీనిపై కొక్కిరపాడు వీఆర్వో కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

### వ్యాను ఢీకొని వృద్ధుడు..

సుబ్బారావు (పాతచిత్రం)

**నల్లజర్ల, న్యూస్‌టుడే:** వ్యాను వెనుక నుంచి ఢీకొనడంతో ద్విచక్రవాహనదారుడు మారుబోయిన సుబ్బారావు (70) అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన పుల్లలపాడు జాతీయ రహదారి వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కుంటలగూడెం గ్రామానికి చెందిన సుబ్బారావు బంధువుల ఇంటికి వెళుతుండగా ప్రమాదంలో మరణించారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.

**బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)**
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.


92.7 FM Rajamahendravaram
ఈ FM 92.7 Mee FM

**ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు**
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వా నేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175



EENADU Classifieds

**BUSINESS SERVICES**

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**REAL ESTATE**

**PLOT FOR SALE**

**ఏలూరు, తంగెళ్ళమూడి** దగ్గర అడ్వాన్స్ + ప్రతి నెల నెలా చెల్లించే ఇంటి అద్దెతోనే 1BHK & 2BHK ఫ్లాట్స్‌ను మీ స్వంతం చేసుకోండి. ✆ 93934 33333.

**JOBS**

**భీమవరం ప్రముఖ** పెట్రోల్ బంకు నందు పనిచేయుటకు క్యాషియర్, పంపు బోయ్స్, స్టాఫ్ కావలెను. సెల్: 98481 32896.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**MARKETING/ SALES**

Walk-in Interviews for Marketing Executive & Branch Managers in Cherukuri Group, Job Location: Eluru, Tanuku. Qual: Min. Inter. Call: 9885206666, E-mail ID: hr@cherukurigroup.org. Interview location: Eluru, Date: 9-01-2026.

**గమనిక**

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల్లద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


**నెక్ సూచించిన కోడిగ్రుడ్డ ధర**
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.85 పై॥
తణుకు ఆఫీసు: 08819-224254

# ఏలూరు

•ఏలూరు •దెందులూరు •ఉంగుటూరు

## ఆపత్కాలంలో అండ

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** ఆపత్కాలంలో మహిళలు, బాలికలకు శక్తి బృందం అండగా ఉంటుందని సభ్యులు పేర్కొన్నారు. సత్రంపాడు యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో బుధవారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. పలువురి ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేయించారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్, డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.

## పోషకాహారంతో ఆరోగ్యం: పీడీ

లబ్ధిదారులకు సరకులు అందజేస్తున్న శారద

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** గర్భిణులు రోజూ పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ పీడీ పి.శారద అన్నారు. స్థానిక రహమత్‌నగర్ జయప్రకాశ్ కూడలిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు అందజేసే రాగిపిండి, అటుకులు, వేరుసెనగ చిక్కీ, బెల్లం, ఖర్జూరం, బియ్యం, పప్పు, నూనె, గుడ్లను ప్రతి రోజు తినాలని సూచించారు. అనంతరం లబ్ధిదారులకు సరకులు పంపిణీ చేశారు. సీడీపీవో పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

### మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

| | | | |
|---|---|---|---|
| ఏలూరు అర్బన్: | 80085 74486 | ఏలూరు టూటౌన్: | 80085 74487 |
| దెందులూరు: | 80085 74535 | పెదపాడు, పెదవేగి: | 80085 74483 |
| భీమడోలు: | 80085 74527 | నిడమర్రు గ్రామీణం: | 97040 21765 |
| ఉంగుటూరు: | 94939 90333 | గణపవరం: | 99480 66777 |

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** ? గొల్లాయగూడెం రోడ్డులోని డ్రెయిన్ చెత్తాచెదారంతో పూడిపోయింది. రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన వస్తోంది. - **గంగాధర్, స్థానికుడు**

✔ పారిశుద్ధ్య కార్మికులను పంపి పూడిక తీయిస్తాం. దుర్వాసన రాకుండా బ్లీచింగ్ చల్లిస్తాం. - **శివారెడ్డి, ఉప కమిషనర్**

? చాటపర్రులో దోమల బెడద ఎక్కువగా ఉంది. రాత్రిపూట కునుకు లేకుండా చేస్తున్నాయి. - **సుబ్బారావు, స్థానికుడు**

✔ దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తాం.- **వర్మ, కార్యదర్శి**

## అడగలేక.. అడ్డుకోలేక!

### నగర శివారుల్లో యథేచ్ఛగా ఆక్రమణలు

**న్యూస్‌టుడే- తంగెళ్లమూడి(ఏలూరు గ్రామీణ)**

ఏలూరు నగర శివారులోని ప్రభుత్వ ఆస్తులు, భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. అక్కడ భవనాలు నిర్మించి.. యథేచ్ఛగా వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రధానంగా నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. భూముల ధరలకూ రెక్కలొస్తున్నాయి. దీంతో ఆక్రమణదారుల కన్ను ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలపై పడింది. రూ.కోట్లు విలువైన భూములకు రక్షణ కరవైంది.

**ప్రహరీ ధ్వంసం చేసి..**

తంగెళ్లమూడి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించిన ప్రహరీని కొందరు నేలకూల్చి.. రహదారిని ఆనుకొని ఫుడ్ కోర్టు, మిల్క్ డెయిరీ దుకాణాలు నిర్మించారు. తంగెళ్లమూడి నగరపాలక సంస్థలో విలీనమయ్యాక.. కార్పొరేషన్‌కు చెందిన సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆక్రమణదారులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతో.. వారు నోరు మెదపడం లేదు. గతంలో శనివారపుపేట పంచాయతీ కార్యాలయం(ప్రస్తుత సచివాలయం) ప్రహరీని ధ్వంసం చేసి సీసీ రోడ్డు నిర్మించారు.

ఏలూరు నగర శివారు గ్రామ తంగెళ్లమూడి పంచాయతీ కార్యాలయ ప్రహరీని తొలగించి ఫుడ్ కోర్టు నిర్మించిన దృశ్యమిది. దాన్ని ఆనుకొని పాల కేంద్రమూ అనధికారికంగా ఏర్పాటు చేసి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు.

**అధికారుల పర్యవేక్షణ కరవై..**

తంగెళ్లమూడి, శనివారపుపేట, సత్రంపాడు, చొదిమెళ్ల, వెంకటాపురం, కొమడవోలు, పోణంగి గ్రామ పంచాయతీలు నగరపాలక సంస్థలో విలీనమయ్యాక.. వాటి ఆస్తులన్నీ నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుంది. ఆ భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. వాటిపై కబ్జాదారుల కన్ను పడి ఆక్రమణలకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని శివారు ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 'అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయిస్తాం. ఆక్రమణలు తొలగించి, ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకుంటాం' అని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు.

## మద్యం తీసుకొస్తే కేసులు: సీఐ

మాట్లాడుతున్న కల్యాణి

**భీమడోలు, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ సందర్భంగా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మద్యం తీసుకొస్తే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ సీఐ ఎన్.కల్యాణి హెచ్చరించారు. ఆమె బుధవారమిక్కడ మాట్లాడుతూ.. విద్య, ఉద్యోగ, ఉపాధి నిమిత్తం బయట రాష్ట్రాల్లో ఉన్నవారు అవగాహన లేమితో మద్యం తెస్తుంటారని, ఇది చట్టరీత్యా నేరమన్నారు. బాధ్యులపై అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

## యూరియా అతిగా వాడొద్దు

**భీమడోలు:** వరి సాగులో అతిగా యూరియా, ఇతర రసాయన ఎరువులు వాడితే అనర్థాలు తప్పవని ఏడీఏ ఉషారాజకుమారి అన్నారు. పూళ్లలో బుధవారం నిర్వహించిన 'పొలం పిలుస్తోంది'లో ఆమె రైతులకు ఎరువుల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు.

## తాగునీటి వృథాకు అడ్డుకట్ట

**నారాయణపురం(ఉంగుటూరు), న్యూస్‌టుడే:** నారాయణపురంలో కాలువ గట్టు రోడ్డులో పంచాయతీ పైపులైన్ లీకేజీకి అడ్డుకట్ట పడింది. 'నిర్లక్ష్య ఆనవాళ్లు' శీర్షికన ఈ నెల 6న 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి ఎంపీడీవో రాజ్‌మనోజ్ స్పందించారు. సిబ్బందిని పంపి పైపులైన్‌కు మరమ్మతు చేయించారు.

### ఎట్టకేలకు గుంతలు పూడ్చారు..

**నిడమర్రు గ్రామీణం:** మండలపర్రు-బువ్వనపల్లి వరకు గోతులమయమైన రోడ్డుకు తాత్కాలిక ఉపశమనం లభించింది. 'రోడ్డు.. గుంతలు చూడు' శీర్షికన గత నెల 22న 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి ర.భ.శా. జేఈ భాస్కర్ స్పందించారు. సోమవారం నుంచి గుంతల పూడ్చివేత పనులు ప్రారంభించారు.

## పేదలకు సీఎంఆర్ఎఫ్ ఆసరా: పత్సమట్ల

చెక్కు అందజేస్తున్న ధర్మరాజు

**ఉంగుటూరు, న్యూస్‌టుడే:** ఆపద వేళ పేద, మధ్య తరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలుస్తోందని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు అన్నారు. స్థానిక విడిది కార్యాలయంలో నియోజకవర్గంలోని 50 మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.25,06,444 విలువైన చెక్కులను బుధవారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాధాన్యమిస్తున్నారని కొనియాడారు. ఇప్పటి వరకు 529 మందికి రూ.4,33,47,678 మంజూరు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు.

## అన్నదాతల అభ్యున్నతికి తోడ్పాటు

దెందులూరు: రైతుకు పాసుపుస్తకం ఇస్తున్న సుమతి తదితరులు

**వీరమ్మకుంట(పెదపాడు), న్యూస్‌టుడే:** అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని ఎ.కృష్ణజ్యోతి అన్నారు. వీరమ్మకుంట రెవెన్యూ కార్యాలయ ఆవరణలో రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను బుధవారం రైతులకు అందజేశారు. గ్రామానికి 220 పాసుపుస్తకాలు వచ్చాయని, వాటిని అన్నదాతలకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

**దెందులూరు:** సోమవరప్పాడు సచివాలయంలో రైతులకు తహసీల్దార్ బి.సుమతి బుధవారం పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. పాసుపుస్తకాల్లో ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు. రీ సర్వే డీటీ రవిచంద్ర, దెందులూరు ఏఎంసీ డైరెక్టర్ అల్లు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

## పరిసరాల శుభ్రత పాటిద్దాం

**భీమడోలు, న్యూస్‌టుడే:** పరిసరాల పరిశుభ్రత పాటించటం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చని పీహెచ్‌సీ ఆరోగ్య విస్తరణాధికారి వై.వి.లక్ష్మణరావు సూచించారు. అంబరుపేట, కురెళ్లగూడెం గ్రామాల్లో బుధవారం పూళ్ల పీహెచ్‌సీ సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. కీటక జనిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

## బాల్య వివాహాలను నిర్మూలిద్దాం

**నిడమర్రు గ్రామీణం, న్యూస్‌టుడే:** ప్రజలు, అధికారుల సమష్టి కృషితో బాల్య వివాహాలను నిర్మూలిద్దామని ఎంపీడీవో విజయకుమారి పిలుపునిచ్చారు. 'బేటీ బచావో- బేటీ పఢావో' లో భాగంగా స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ భీమడోలు ప్రాజెక్టు ఆధ్వర్యాన బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. సీడీపీవో రాజశేఖర్, ఉప తహసీల్దార్ రంగలక్ష్మి, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధి రాజు, ఐసీడీఎస్ పర్యవేక్షకులు భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న అధికారులు

## ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

ఏలూరు: రైతులను సన్మానించిన అధికారులు

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని.. ఈ విధానంలో ఆరోగ్యకర పంటలు పండించవచ్చని డీపీఎం బి.వెంకటేశ్ అన్నారు. స్థానిక ఐఏడీపీ హాలులో ప్రకృతి వ్యవసాయంపై బుధవారం మండలస్థాయి కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగు మందులతో పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్న విషయాన్ని రైతులు గుర్తుంచుకోవాలని సూచించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ఏడీఏ అనిల్ కుమారి, ఏవో సంధ్యారాణితో కలిసి సన్మానించారు.

**వెల్లమిల్లి(ఉంగుటూరు):** వెల్లమిల్లిలో రైతు పరిమి రాజేంద్రప్రసాద్ సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన రైతులు బుధవారం సందర్శించారు. తక్కువ పెట్టుబడి, విస్తీర్ణంలో పంటల సాగు విధానంపై వారికి అవగాహన కల్పించారు.

## అన్నే ఆశయ సాధనకు కృషి

చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు

**ఏలూరు అర్బన్, గ్రామీణ- న్యూస్‌టుడే:** ఉద్యమాల నిర్మాత అన్నే వెంకటేశ్వరరావు ఆశయ సాధనకు కృషి చేయాలని వ్యకాసం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి పిలుపునిచ్చారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వెంకటేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మెట్ట ప్రాంతంలో భూ పోరాటాలకు అన్నే నాయకత్వం వహించారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ గుర్తుచేశారు. వ్యకాసం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.లింగరాజు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

## స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుదాం

**నిడమర్రు గ్రామీణం:** పల్లెలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుదామని ఎంపీడీవో విజయకుమారి అన్నారు. పలు గ్రామాల్లో రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను బుధవారం పొక్లెయిన్ల సాయంతో బుధవారం తొలగింపజేశారు. మండలపర్రులో డిప్యూటీ ఎంపీడీవో స్వామి పనులను పర్యవేక్షించారు.

## అరిసెలతో అలంకరణ

**ఏలూరు ఆధ్యాత్మికం:** సంకటహర చతుర్థి సందర్భంగా సత్రంపాడు లక్ష్మీగణపతి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి.. అరిసెలు, జంతికలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తరించారు.

## తోపుడు బండ్ల అందజేత

**ఉంగుటూరు, న్యూస్‌టుడే:** గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఎంపీడీవో రాజ్‌మనోజ్ సూచించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కేటాయించిన అయిదు తోపుడు బండ్లను తల్లాపురం, సీతారామపురం, నీలాద్రిపురం, ఉప్పాకపాడు, కంసాలిగుంట పంచాయతీ కార్యదర్శులకు బుధవారం అందజేశారు.

### పడుతూ.. పట్టాలు దాటుతూ

భీమడోలు రైల్వే గేటు మధ్యలో లోతైన గోతులు, పైకి తేలిన కంకరతో వాహనదారులు, పాదచారులు నరకం చూస్తున్నారు. రైలు పట్టాల మధ్య వాహనాల రాకపోకలకు వీలుగా వేసిన తారు రోడ్డు దెబ్బతింది. గేటు దాటే క్రమంలో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. **- న్యూస్‌టుడే, భీమడోలు**

### రోడ్డు.. మురుగు చూడు

ఏలూరు నగర శివారు లక్ష్మమ్మ చెరువు గట్టుకెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగు చేరి నిలిచిపోతోంది. ఇక్కడి డ్రెయిన్లలో పూడిక తీయకపోవడంతో.. వాడుకపు నీరు రోడ్డుపైకి చేరుతోంది. వాహనదారులు, స్థానికులు మురుగు నీటిలోనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. **- న్యూస్‌టుడే, ఏలూరు గ్రామీణ**

### చెత్త.. తొలగక చింత

పెదవేగి మండలం రాయన్నపాలెం(చింతలపాటివారిగూడెం)లో అంగన్‌వాడీ కేంద్రం సమీప రోడ్డు పక్కన చెత్తాచెదారం పేరుకుపోయింది. రోజుల తరబడి తీయకపోవడంతో దుర్వాసన వస్తోంది. దోమలకు నిలయంగా మారడంతో.. పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. రాత్రివేళ ప్రశాంతంగా నిద్రించలేని పరిస్థితి నెలకొంది. **- న్యూస్‌టుడే, పెదవేగి**

### డ్రెయిన్.. పరేషాన్

నిడమర్రు మండలం దేవరగోపవరం కాలనీలో మురుగునీటి కాలువ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మురుగునీరు ముందుకెళ్లకపోవడంతో దుర్గంధం వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానికులే కచ్చా డ్రెయిన్‌లో పూడిక తీయాల్సి వచ్చింది. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి సిమెంటు కాలువ నిర్మించాలని కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం**

### దారి నిర్మించి.. అంచు మరచి

నిడమర్రు మండలం పెదనింద్రకొలను, చిననింద్రకొలను గ్రామాల్లో రూ.లక్షలతో సిమెంటు రహదారులు నిర్మించారు. రోడ్లకిరువైపులా గ్రావెల్‌తో అంచులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రాత్రివేళ వెనుకొచ్చే వాహనదారులకు దారిచ్చే క్రమంలో.. దారి అంచున ప్రయాణిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. **- న్యూస్‌టుడే, నిడమర్రు గ్రామీణం**

## 'కేసులు బనాయించడం సరికాదు'

ఐక్యత చాటుతున్న నాయకులు

**ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే:** ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని వివిధ సంఘాల నాయకులు హితవు పలికారు. స్థానిక స్ఫూర్తి భవన్‌లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, పీవైఎల్ సంఘాల నాయకులు బుధవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ రౌడీషీట్లు తెరుస్తున్నారన్నారు. వెంటనే కేసులు వెంటనే ఎత్తేయాలని కోరారు. శివకుమార్, వరప్రసాద్, నాని, లెనిన్, భూషణం, బాబూరావు పాల్గొన్నారు.

## బధిర విద్యార్థులకు వితరణ

**పెదపాడు:** అప్పనవీడు, ఏపూరులోని ఆశాజ్యోతి మానసిక వికలాంగులు, ఆదిత్య బధిరుల విద్యాలయాల పిల్లలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హనుమాన్‌జంక్షన్ పూర్వ గవర్నర్ రాంబ్రహ్మం చేయూతనిచ్చారు. తన భార్య జ్ఞాపకార్థం రూ.5 వేలు, 25 కేజీల బియ్యం బుధవారం వితరణ చేశారు.

## ముద్దొచ్చేలా ముస్తాబు!

### బాలల శుభ్రత దిశగా అడుగులు

**భీమడోలు, నిడమర్రు గ్రామీణ- న్యూస్‌టుడే:** బాల్యం నుంచే ఆరోగ్యకర జీవన విధానంపై చైతన్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన అంగన్‌వాడీ కేంద్రాల్లో 'ముస్తాబు' కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, సహాయకులకు బాధ్యతలు అప్పగించింది. తదనుగుణంగా ప్రత్యేకంగా కిట్లు అందజేసింది. చిన్నారులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తోంది.

**అందుబాటులోకి కిట్లు..**

'ముస్తాబు'లో పిల్లలకు చేతులు సరిగా కడుక్కోవడం, పళ్లు తోముకోవడం, శుభ్రమైన దుస్తులు ధరించటం, తల దువ్వుకోవడం, ముఖానికి పౌడర్ రాసుకోవడం తదితర ప్రాథమిక అలవాట్లపై అవగాహన కల్పిస్తున్నారు. సమయానికి భోజనం చేయడం, ఉపాధ్యాయుల మాట వినడం, క్రమం తప్పకుండా అంగన్‌వాడీ కేంద్రాలొచ్చేలా తర్ఫీదునిస్తున్నారు. ఆటపాటలు, కథలు ద్వారా శుభ్రత ప్రాముఖ్యాన్ని కార్యకర్తలు వివరిస్తున్నారు. ప్రతి కేంద్రంలో దువ్వెన, అద్దం, పౌడర్, నెయిల్ కట్టర్, ఇతరత్రా వస్తువుల కిట్లు సరఫరా చేశారు.

'ముస్తాబు' ప్రారంభోత్సవం రోజున అంబరుపేట అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి తల దువ్వి పూలు పెడుతున్న పీడీ పి.శారద

**జీవన శైలికి దోహదం**

'ముస్తాబు కార్యక్రమం ద్వారా పిల్లల్లో ఆరోగ్యకర జీవనశైలి అలవడుతుంది. భవిష్యత్తులో వ్యాధుల బారిన పడకుండా ఇది దోహదపడుతుంది. బాలల అభివృద్ధికి ఈ కార్యక్రమం ఉపయుక్తంగా మారింది' అని ఐసీడీఎస్ భీమడోలు ప్రాజెక్టు సీడీపీవో ఎం.రాజశేఖర్ తెలిపారు.

**ప్రాజెక్టు వివరాలిలా..**

| మండలం | అంగన్‌వాడీలు | చిన్నారులు | బాలింతలు | గర్భిణులు |
|---|---|---|---|---|
| భీమడోలు | 64 | 2,858 | 257 | 244 |
| ఉంగుటూరు | 85 | 3,266 | 291 | 310 |
| నిడమర్రు | 47 | 1,799 | 174 | 167 |
| మొత్తం | 196 | 7,923 | 722 | 721 |

## భక్తితో కొలిస్తే శ్రీనివాసుడు దాసోహం

ప్రవచనం చేస్తున్న స్వస్వరూపానందగిరి స్వామిజీ

**ఏలూరు నగరం, న్యూస్‌టుడే:** భక్తిశ్రద్ధలతో కొలిస్తే వేంకటేశ్వరస్వామి దాసోహం అవుతారని తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీలలితా పీఠం స్వస్వరూపానంద గిరి స్వామిజీ అన్నారు. స్థానిక ఆర్ఆర్ పేటలోని శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ధ్యానం, జీవితంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. అంతకుముందు స్వామిజీకి పాలకవర్గ ఛైర్‌పర్సన్ పాలడుగు రమాదేవి, పలువురు సభ్యులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. ద్రోణంరాజు శైలజ గాత్ర సంగీతం, వి.రామలక్ష్మి శాస్త్రి ఆలపించిన శ్రీకృష్ణ గాన లహరి భక్తి సంకీర్తనలు ఆకట్టుకున్నాయి.

## తవ్వేసి నెల.. పూర్తికి నిర్లక్ష్యమేల?

కోటదిబ్బకెళ్లే మార్గంలో అసంపూర్తిగా కల్వర్టు నిర్మాణం

**ఏలూరు అర్బన్, న్యూస్‌టుడే:** ఒకటో పట్టణం కోటదిబ్బకు వెళ్లే మార్గంలో.. డ్రెయిన్‌పై సిమెంట్ దిమ్మె(కల్వర్టు) నిర్మాణంలో జాప్యం నెలకొంది. ఇక్కడ మురుగునీటి పారుదల సవ్యంగా సాగేందుకు పనులు చేపట్టడం సహేతుకమే. అయినప్పటికీ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సుమారు నెల రోజుల క్రితం మురుగు కాలువ తవ్వారు. కొన్నాళ్ల కిందట డ్రెయిన్‌కు ఇరువైపులా సిమెంట్ దిమ్మెలు నిర్మించారు. సుమారు నెల రోజులుగా దారిని మూసివేయడంతో.. ఈ మార్గంలో రాకపోకలు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు.

***రాకపోకలు నిలిపివేసి..*** తహసీల్దారు, ఉప ఖజానా కార్యాలయాలతోపాటు ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు వెళ్లేందుకు ఇది ప్రధాన మార్గం. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సమీపంలో సిమెంట్ తూరలు అడ్డుగా పెట్టి రాకపోకలు నిలిపేశారు. ఆయా కార్యాలయాలకెళ్లే ఉద్యోగులు, సిబ్బంది, కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థులు, అధ్యాపకులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

జూనియర్ కళాశాల సమీపంలో రోడ్డుకు అడ్డుగా తూరలు

కోటదిబ్బకు అవతలి వైపునున్న మార్గం నుంచి మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. నగరపాలక అధికారులు స్పందించి మురుగు కాలువపై కల్వర్టు నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని స్థానికులు కోరుతున్నారు. పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు.

## నిబంధనలు ఉల్లంఘించొద్దు

**ఉంగుటూరు, న్యూస్‌టుడే:** వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని చేబ్రోలు ఎస్సై మామిడ సూర్యభగవాన్ హెచ్చరించారు. స్థానిక టోలు గేటు వద్ద జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కరపత్రాలను బుధవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్‌హెచ్ఏఐ బృంద సారథి శ్రీనివాసరావు, ఆర్ఈ శ్రీనివాస్‌రెడ్డి, మేనేజర్లు బాలసుబ్రహ్మణ్యం, ఇంతియాజ్, సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

## క్లస్టర్ల పరిశీలకుల ఎంపిక

**పెదవేగి(పెదపాడు), దెందులూరు, న్యూస్‌టుడే:** నియోజకవర్గంలో క్లస్టర్ల పరిశీలకులుగా 62 మందిని నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తెలిపారు. పార్టీ పటిష్ఠతే లక్ష్యంగా నిత్యం ప్రజల్లో ఉంటూ సేవలందించే వారికి ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. రెండు నుంచి నాలుగు గ్రామాలను క్లస్టర్‌గా విభజించినట్లు వివరించారు. త్వరలోనే గ్రామ స్థాయి, అనుబంధ కమిటీల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

## కోడి పందేలు నిర్వహిస్తే ఉపేక్షించం

మాట్లాడుతున్న కృష్ణజ్యోతి

**పెదపాడు, న్యూస్‌టుడే:** సంప్రదాయం పేరిట పండగ రోజుల్లో కోడి పందేలు, జూద శిబిరాలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని తహసీల్దారు ఎ.కృష్ణజ్యోతి హెచ్చరించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, పశుసంవర్ధక, పంచాయతీ సిబ్బందితో ఆమె సమావేశమై మాట్లాడారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

## విధి నిర్వహణలో అంకితభావం అవసరం



**గణపవరం, న్యూస్‌టుడే:** విధి నిర్వహణలో అంకితభావం అవసరమని, అప్పుడే ఉద్యోగులు రాణించగలరని ఎంపీడీవో సత్యనారాయణ అన్నారు. గ్రేడ్-2 కార్యదర్శులు డి.రామాంజనేయులు, ఆర్.డి.రామారావు, ఏ.శ్రీరంగ, పి.శ్రీనివాసరావు ఇటీవల గ్రేడ్-1గా ఉద్యోగోన్నతి పొందారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం వారిని సత్కరించి జ్ఞాపిక అందజేశారు.


**SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**
శ్రీరామ్‌నగర్ బ్రాంచ్ ఏలూరు (12722)
శనివారపుపేట రోడ్, ఏలూరు, ఏలూరు జిల్లా-534003

**వాహనము ఇ-వేలం అమ్మకపు ప్రకటన**

"ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలా నిబంధన" లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీరామ్‌నగర్ బ్రాంచ్, ఏలూరు, ఏలూరు జిల్లా వారు ఋణగ్రహీత యొక్క దిగువ తెలిపిన వాహనము ఇ-వేలం కొరకు ఇ-కొటేషన్ కోరబడుచున్నవి. EMI లు చెల్లించుటలో ఋణగ్రహీత విఫలమైనందున బ్యాంకు వారు కారు ను సీజ్ చేసినారు, అది తేది.22-01-2026న (గురువారం) "ఆన్‌లైన్" లో వేలం వేయబడును.

| ఋణగ్రహీత పేరు మరియు చిరునామా | వాహనము యొక్క వివరములు రిజిస్ట్రేషన్ నెం./ మోడల్ | రిజర్వు ధర & ధరావత్తు | వేలం తేది & సమయం |
|---|---|---|---|
| శ్రీ బిట్ర వెంకట కృష్ణ చైతన్య, తండ్రి : బి.వీర వెంకట సత్యనారాయణ, ఇంటి నెం. 4-91/ఎ. రామాలయం గుడి దగ్గర, దుగ్గిరాల గ్రామం, పెదవేగి (మం), ఏలూరు జిల్లా-534003. కార్ లోన్ ఖాతా నెం. 40975046878 | Make and Model of the Vehicle : Honda Amaze (I-VTec) Chassis No : MAKDF556DN4309287 Engine No. : L12B47529252 RC No. : AP39NB7747 Colour : PLATINUM WHITE | రూ. 4,00,000/- & రూ. 40,000/- | తేది.22-01-2026 ఉదయం గం.11.00 ల నుండి మధ్యాహ్నం గం.12-00 వరకు |

ఇ-వేలం నిబంధనలు మరియు షరతులు: (1) ఇ-వేలం "ఎక్కడ ఎలా ఉన్నది అక్కడ అలా ప్రాతిపదికన" ఆన్‌లైన్ లో నిర్వహించబడును. అమ్మకం యొక్క సవిరమైన నియమ నిబంధనల కొరకు, సెక్యూర్డ్ క్రెడిటార్స్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వెబ్‌సైట్ : www.sbi.co.in/web/sbi-in-the-news/auction-notices లో ఏర్పాటు చేసిన లింకును రిఫర్ చేయండి. రిజిస్ట్రేషన్, ఐయండి, వేలం యొక్క వివరములు మొదలగు వాటి గురించి సర్వీసు ప్రొవైడర్ M/s PSB Alliance యొక్క వెబ్‌పోర్టల్ : https://baanknet.com/eauction-psb టోల్ ఫ్రీ ఫోన్ నెం. : 82912 20220 ను సంప్రదించండి. (2) పూర్తి బిడ్ మొత్తం చెల్లించిన తరువాత RTA కొత్త RC కొరకు దరఖాస్తు చేయుటకు ద్వారా కాలక్రమంలో గెలుపొందిన బిడ్డరుకు RC ఏర్పాటు చేయబడుతుంది. సంబంధిత ఖర్చులు మొత్తం గెలుపొందిన బిడ్డరు భరించవలెను. అయితే అమ్మకం సర్టిఫికేట్ వెంటనే ఏర్పాటు చేయబడుతుంది. (3) వాహనములను తనిఖీ మరియు ఇతర వివరములకు తేది: 10.01.2026 వరకు ఉ॥10.30 గం॥ల నుండి సా॥ 04.00 గం॥ల వరకు సంప్రదించగలరు. (4) రిజిస్ట్రేషన్ చార్జీలు మరియు ఇతర ఖర్చులు విజయవంతమైన బిడ్డరు మాత్రమే భరించవలెను. ఏవిధమైనా చెల్లించాల్సిన అన్ని చట్టబద్ధమైన/చట్టబద్ధతలేని బకాయిలు, పన్నులు, GST, రేట్లు అసెస్‌మెంట్లు, ఛార్జీలు, రుసుములు మొదలైన వాటి చెల్లింపులు విజయవంతమైన బిడ్డరే పూర్తిగా చెల్లించవలెను. (5) వేలం సమయం ప్రతిసారి 10 ని॥ల అపరిమిత పొడిగింపులతో రెండు గంటలు ఉంటుంది. కనీస బిడ్ పెంపుదల రూ.5,000/- (6) పాల్గొనుటకు అభ్యర్థన/KYC డాక్యుమెంట్లు/బయానా చెల్లింపు ఋజువు పత్రాలు తేది: 21.01.2026న మ. 03.00 గం॥లలోపుగా దాఖలు /అప్‌లోడ్ చేయవలెను. (7) అమ్మకం బ్యాంకు నిర్ధారించిన నియమాలు/ నిబంధనలకు లోబడి ఉంటుంది మరియు ఏ కారణం తెలుపకుండా ఏదేని/అన్ని ఆఫర్లను అంగీకరించుట లేదా తిరస్కరించుటకు బ్యాంకుకు హక్కు కలదు. (8) వాహనము తనిఖీ మరియు విక్రయం యొక్క ఏదైనా స్పష్టీకరణ కోసం బిడ్డర్లు అధీకృత అధికారి, చీఫ్ మేనేజర్, మొబైల్ నెం.93478 61556, ఇ-మెయిల్ ఐడి: sbi.12722@sbi.co.in నందు సంప్రదించవలెను మరియు బిడ్డర్లు బ్యాంక్ ఆమోదించబడిన రిజల్యూషన్ ఏజెన్సీ శివ సొల్యూషన్స్, మొబైల్ : 80744 55769 ని కూడా సంప్రదించవచ్చును.

తేది : 07.01.2026, ప్రదేశము : ఏలూరు సం/- అధీకృత అధికారి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


(c) eenadu

# పోలవరం

•పోలవరం • చింతలపూడి

## నేత్రపర్వంగా శ్రీవారి గ్రామోత్సవం

**ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే:** ధనుర్మాసం సందర్భంగా ద్వారకాతిరుమల శ్రీవారి గ్రామోత్సవం బుధవారం నేత్రపర్వంగా జరిగింది. తొలుత స్వామి, అమ్మవార్లను తొళక్కం వాహనంపై కొలువు తీర్చి విశేషంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి హారతి ఇచ్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.

మొక్క నాటుతున్న కిరణ్‌కుమార్

## యువత ఆదర్శంగా నిలవాలి

**కొయ్యలగూడెం, న్యూస్‌టుడే:** గ్రామాల్లో యువత అభివృద్ధికి సహకరించి ఆదర్శంగా నిలవాలని ఎంపీడీవో కిరణ్‌కుమార్ కోరారు. దిప్పకాయలపాడులో స్థానిక తెదేపా, జనసేన పార్టీలకు చెందిన యువత ఓ కమిటీగా ఏర్పడి గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా దాదాపు 100 కుండీలను ఏర్పాటు చేశారు. అందులో వివిధ రకాల పూల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎంపీడీవో బుధవారం ప్రారంభించారు.

## ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

బాలరాజుకు కేకు తినిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

**కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే:** పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాసనసభ్యుడు చిర్రి బాలరాజుకు బుధవారం ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే గురువారం పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్న సందర్భంలో ప్రాజెక్టు సమావేశ మందిరం వద్ద పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో ఎమ్మెల్యేతో కేకు కోయించిన సీఎం ఆయనకు తినిపించారు. దీంతో ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు హెలిప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే పలు సమస్యల పరిష్కారం కోరుతూ సీఎంకు వినతిపత్రం అందజేశారు.

## గూటాల అంజన్న సేవలో మంత్రి మనోహర్

**పోలవరం, న్యూస్‌టుడే:** పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గూటాలలోని భక్తాంజనేయస్వామిని బుధవారం దర్శించుకున్నారు. సీఎం పోలవరం ప్రాజెక్టు సందర్శనలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంలో మంత్రికి స్థానిక జనసేన నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి వెంట ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

## స్వాగతించారు.. విన్నవించారు..

**పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే:** పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్‌కుమార్, పితాని సత్యనారాయణ, మిర్యాల శిరీషదేవి, పత్సమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్, ఏపీ ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏపీ ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, డీసీఎంఎస్ ఛైర్మన్ చాగంటి మురళీకృష్ణ, ఏపీ భవననిర్మాణ సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ, శాప్ డైరెక్టరు కొవ్వాసు జగదీశ్వరి, మాజీ శాసనసభ్యుడు ఘంటా మురళీరామకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతించారు.

**పాల్గొన్న అధికారులు:** ఐజీ అశోక్‌కుమార్, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కమిషనర్ పి.ప్రశాంతి, కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్‌శివకిశోర్, జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు ఈఎన్‌సీ కె.నరసింహమూర్తి, మెగా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి, ఎస్‌ఈ కె.రామచంద్రరావు, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫిషియో జాయింట్ కలెక్టరు వి.అభిషేక్, జిల్లా సంయుక్త కలెక్టరు ఎం.జె.అభిషేక్ గౌడ, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీవోలు ఎం.వి.రమణ; ఎం.అచ్యుత అంబరీశ్, ఏలూరు ఉడా ఛైర్మన్ పెద్దిబోయిన వాణిశివప్రసాద్, జడ్పీ సీఈవో ఎం.శ్రీహరి తదితరులు ఉన్నారు.

**చింతలపూడి, న్యూస్‌టుడే:** పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ బుధవారం వినతిపత్రం అందజేశారు. చింతలపూడి, లింగపాలెం మండలాలను ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో కలపాలని, చింతలపూడిలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు.

**పోలవరం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే:** పోలవరం ప్రాజెక్టు సందర్శనకు బుధవారం విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెలిప్యాడ్ వద్ద నేతలు స్వాగతం పలికారు. అనంతరం మండలాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, కొత్తూరు చెరువు, కృష్ణారావుపేట, కొత్త పట్టిసీమ పుంతరోడ్లను అభివృద్ధి చేయాలని, పక్కనే గోదావరి ఉన్నప్పటికీ తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, పోలవరంలో మంచినీటి పథకం ఏర్పాటు చేయాలని కోరుతూ మండల తెదేపా అధ్యక్షుడు మంగిన వెంకటరమణ, కొత్తూరు చెరువు నీటి సంఘం అధ్యక్షుడు పాదం ప్రసాద్ సీఎంకు వినతిపత్రం అందజేశారు. • నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వేలేరుపాడుకు చెందిన నిర్వాసితులు, పొగాకు ఉత్పత్తులపై ఇటీవల పెంచిన జీఎస్టీను తగ్గించాలని కొందరు నాయకులు సీఎంకు వినతిపత్రం అందజేశారు.



చంద్రబాబుకు వినతిపత్రం అందజేస్తున్న రోషన్ కుమార్

అర్జీని పరిశీలిస్తున్న చంద్రబాబు

## పోలవరం, పెద్దవాగు సమస్యలపై వినతి

**వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే:** పోలవరం, పెద్దవాగు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వేలేరుపాడు తెదేపా మండలాధ్యక్షుడు అమరవరపు అశోక్ బుధవారం పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం అందించారు. పెద్దవాగు ప్రాజెక్టు లేకపోవడంతో 20 వేల ఎకరాల ఆయకట్టు రైతులు నష్టపోతున్నారని.. ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కురిమెల్ల సుధాకర్, కోటిపల్లి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

## చూశారు.. విన్నారు.. చేస్తామన్నారు..

### 'వాక్ విత్ మున్సిపల్ కమిషనర్'లో రమణ

**జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే:** అంతర్గత రహదారుల్లో రాకపోకలు సాగించేందుకు వీలుగా రోడ్లు అనుసంధానించాలని వైఎస్సార్ నగర్ కాలనీ వాసులు పురపాలక కమిషనర్ కేవీ రమణ దృష్టికి తీసుకొచ్చారు. జంగారెడ్డిగూడెం 7వ వార్డులో 'ఈనాడు' ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన 'వాక్ విత్ కమిషనర్' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో తిరుగుతూ.. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడి.. సమస్యలు తెలుసుకున్నారు. రోడ్లు, మురుగు కాలువల నిర్వహణ, చెత్త తరలింపు తదితర వాటిని ఆయన స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

? వైయస్సార్ నగర్ కాలనీలో అంతర్గత రహదారులు సగం నిర్మించి వదిలేశారు. దీంతో రాకపోకలకు సాగించాలంటే ఇబ్బందిగా ఉంటోంది. **- అయితా పురుషోత్తం.**

? మురుగు కాలువలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. డ్రెయినేజీ ద్వారా నీరు వెళ్లడం లేదు. ఇంటి ముందు రోడ్డు లేకపోవడంతో నీరంతా వచ్చి ఇక్కడే ఉంటోంది. **- లక్కవరపు నాగేశ్వరమ్మ**

? ఇళ్లలోని వాడకం నీరు బయటకు వెళ్లే మార్గం లేక దిగువకు వచ్చేస్తుంది. దీంతో పల్లపు ప్రాంతాల్లోని ఇళ్ల వద్దకు మురుగు వచ్చి చేరుతోంది. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. **- వరద సోమరాజు**

అసంపూర్తిగా వదిలేసిన రోడ్డు, మురుగు కాలువను పరిశీలిస్తూ.. స్థానికుల సమస్యలు వింటున్న కమిషనర్

? కాలనీలో వీధిదీపాలు సరిగా వెలగడం లేదు. కొన్ని వీధుల్లో వెలిగి ఆరిపోతున్నాయి. చీకట్లోనే తిరగాల్సి వస్తోంది. **- తడికమళ్ల బాలకృష్ణ, సింహాద్రి సుబ్రహ్మణ్యం**

? డ్రెయిన్లలో పూడిక సరిగా తీయడం లేదు. చెత్త తరలింపు ఆలస్యం అవుతోంది. రోడ్లు సరిగా లేకపోవడంతో చెత్త తరలించే వాహనాలు ఇంటి వద్దకు రావడం లేదు. **-కంబాల సత్యనారాయణ**

? వైయస్సార్ కాలనీకి సమీపంలోని డంపింగ్ యార్డు నుంచి దుర్వాసన వస్తోంది. వ్యర్థాలు తగలబెట్టినప్పుడు వచ్చే పొగతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. **- బోయిన వెంకన్న**

? కాలనీలోని ఏడో రోడ్డులో మురుగు కాలువ సమాంతరంగా లేకపోవడంతో వాడకం నీరు నిలిచిపోతోంది. దుర్వాసన వస్తోంది. **- బి.రఘు**

### పరిష్కరిస్తాం..

తన దృష్టికి కాలనీవాసులు తీసుకొచ్చిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కేవీ రమణ హామీ ఇచ్చారు. అంతర్గత రహదారులు, మురుగు, వీధి దీపాలు, చెత్త తరలింపు తదితర సమస్యలు ఉన్నట్లు గుర్తించామన్నారు. కాలనీలో ఇప్పటికే రూ.7.50 లక్షలతో ప్రధాన డ్రెయిన్ నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు. మరో రూ.25 లక్షల పనులకు సంబంధించి కౌన్సిల్‌లో ఆమోదం తెలిపారని.. త్వరలోనే కాలనీలో మిగతా అంతర్గత రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపడతామని చెప్పారు. వీధి దీపాలు వెలిగేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు మురుగు కాలువలను శుభ్రం చేస్తామని వెల్లడించారు.



### చింత చెట్టు.. పర్యాటకులను ఆకర్షించేట్టు

**వేలేరుపాడు గ్రామీణ, న్యూస్‌టుడే:** పాపికొండల విహార యాత్రకు అనేక జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పాపికొండల యాత్రలో పేరంటాలపల్లి వద్ద దర్శనమిచ్చే ఏళ్లకాలంనాటి చింత చెట్టు కనువిందు చేస్తోంది. అక్కడ ఉండే శివాలయాన్ని చూడటానికి వచ్చే పర్యాటకులకు గోదావరి ఒడ్డున స్వాగతం పలుకుతుంది. పాపికొండల యాత్రలో ఈ చెట్టు ఓ భాగం అయ్యింది. పర్యటకులు ఈ చెట్టుతో చిత్రాలు దిగుతున్నారు. వరదలకు గట్టు కోతకు గురైనా.. కేవలం వేర్ల సాయంతో అన్నింటినీ తట్టుకుని ఠీవీగా నిలబడటం విశేషం.

## ఎద్దుల బండి.. వ్యానెక్కెనండి..!

**వేలేరుపాడు, న్యూస్‌టుడే:** ఒకప్పుడు పల్లెల్లో ఎక్కడ చూసినా.. ఎద్దుల బండ్లే కనిపించేవి. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులతోపాటు రవాణాకు వాటినే వినియోగించేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణాలతోపాటు పల్లెల్లోనూ కార్లు, ద్విచక్ర వాహనాలు, వ్యాన్లు, ట్రాక్టర్ల సంఖ్య అధిక మవడంతో ఎద్దుల బండ్ల మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈక్రమంలో వేలేరుపాడు మండలంలోని పడమరమెట్టకు చెందిన ఓ గిరిజన రైతు తన వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేకంగా ఎద్దుల బండిని తయారు చేయించి వ్యాన్‌పై ఎక్కించి ఇంటికి తీసుకెళ్తున్నారు. మండలంలోని పెదబుర్రతోగు సమీపంలో కనిపించిన ఈ దృశ్యాన్ని 'న్యూస్‌టుడే' క్లిక్‌మనిపించింది.

## ప్రకృతి వ్యవసాయంపై సమీక్ష

**కుక్కునూరు, న్యూస్‌టుడే:** ప్రకృతి వ్యవసాయంపై విస్తృత ప్రచారం చేయాలని ఎన్‌ఎఫ్ఏ హుస్సేన్ తెలిపారు. బుధవారం కుక్కునూరులో వ్యవసాయ, ఉపాధి, వెలుగు సిబ్బంది సమైక్య ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవామృతం, ఘన జీవామృతం, 30 రకాల ధాన్యాలపై వివరించారు.

## తెదేపా తీర్థం పుచ్చుకున్న నాయకులు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న మద్దిపాటి

**ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే:** ద్వారకాతిరుమల మండలం గొల్లగూడేనికి చెందిన వైకాపా నాయకులు తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక వైకాపా ఎంపీటీసీ భీమడోలు మౌనిక భర్త సురేశ్, ఉప సర్పంచి చీకట్ల శ్యామల భర్త సుందరరావులకు నల్లజర్ల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కండువాలు కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు.

**జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే:** జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన సామాజిక వేత్త దాకారపు కృష్ణ బుధవారం తెదేపాలో చేరారు. వీరితోపాటు ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కౌన్సిలర్ కఠారి వాసు, నిమ్మలగూడెం గ్రామ సర్పంచి మనికె వెంకటలక్ష్మితోపాటు పలువురు నాయకులు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌యాదవ్, జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

## మట్టి అక్రమ తవ్వకాలపై అధికారుల దాడి

పట్టుకున్న పొక్లెయిన్, లారీలతో అధికారులు

**కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే:** మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఎర్రంపేట సమీపంలోని అన్నపచెరువులో మట్టి తవ్వుతున్న పొక్లెయిన్, తరలిస్తున్న లారీని తహసీల్దారు ఎన్.నాగరాజు, జలవనరులశాఖ ఏఈ రాహుల్‌భాస్కర్ పట్టుకుని కొయ్యలగూడెం తరలించారు.

## విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ

**జీలుగుమిల్లి (బుట్టాయగూడెం), న్యూస్‌టుడే:** రాచన్నగూడెం పంచాయతీ జిల్లెళ్లగూడెంలో తాటిచెట్టు విద్యుత్తు తీగలపై పడి నిలిచిపోయిన సరఫరాను అధికారులు బుధవారం పునరుద్ధరించారు. విరిగిపోయి కూలిన స్తంభాలు, సింగిల్ ఫేజ్ పరివర్తకం స్థానంలో నాలుగు కొత్త స్తంభాలు, ఒక పరివర్తకాన్ని ఏర్పాటు చేసినట్లు విద్యుత్తు శాఖ డీఈఈ రమేశ్ తెలిపారు. పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామంలోని మంచినీళ్ల ట్యాంకు నుంచి తాగునీటి సరఫరా కూడా పునరుద్ధరించారు.

## పబ్లిక్ నోటీసు

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పట్టణ కాపురస్తులు ఎర్రం వినయ్‌కుమార్, తండ్రి ఉదయ్‌కుమార్ అను వారు నాకు ఇచ్చిన సంజాయిషీ ప్రకారం యావన్మందికి తెలియపరచుచున్న విషయం. ఈ క్రింది షెడ్యూల్డ్ ఆస్తిని జంగారెడ్డిగూడెం మండలం, పేరంపేట గ్రామ కాపురస్తులు యిర్ల వీరారెడ్డి, తండ్రి సూర్యనారాయణ రెడ్డి గారి నుండి కొనుగోలు చేసి ది. 24-11-2025న క్రియ అగ్రిమెంటు నా క్లయింటు పొందియున్నారు. 15 రోజులులోగా క్రియ దస్తావేజు వ్రాయించుకుని రిజిష్టరీ పొందుటకు సిద్ధముగా ఉన్నాము అనియునూ కావున ఈ వ్యవహారముపై ఎవ్వరికైనను ఏవిధమైన ఆక్షేపణలుగాని, అభ్యంతరములు గాని ఉన్ననూ తగిన ఆధారాలతో ఈ క్రింది అడ్రస్ వారిని 7 రోజులులోగా సంప్రదించవలెను. అలా ఏవిధమైన అభ్యంతరములు పైన తెలిపిన టైములోగా రానిచో ఈ క్రింది షెడ్యూల్డ్ ఆస్తి ఏవిధమైన వివాదములు లేని ఆస్తిగా భావించి నా క్లయింటు క్రియ దస్తావేజు పొందెదరు. ఆ తదుపరి వచ్చిన ఆక్షేపణలు, అభ్యంతరములు పరిగణనలోనికి తీసుకొనబడవు అని గమనించవలెను.

**షెడ్యూల్డ్ ఆస్తి వివరం**

ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలం, జంగారెడ్డిగూడెం సబ్ రిజిష్ట్రీలో చేరిన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలోని జిరాయితీ రెవిన్యూ సర్వే నెంబరు 298/1రు చ॥గ॥ 115 ఖాళీ స్థలమునకు హద్దులు.
**తూర్పు:** 23.0 అ॥లు ఏసారపు నూకరత్నం, కోండ్రపు కొండమ్మ గారి స్థలం
**పడమర:** 23.0 అ॥లు పంచాయతీ రోడ్డు
**ఉత్తరం:** 45.0 అ॥లు రాజాన సత్యనారాయణ గారి బిల్డింగ్ గోడ
**దక్షిణం:** 45.0 అ॥లు దింటకుర్తి సీతారామాంజనేయులు గారి బిల్డింగ్

జంగారెడ్డిగూడెం
ది. 08-01-2026

సం/- **మాడా రామమోహనరావు**
అడ్వకేట్ & నోటరీ

**మారిశెట్టి అంజన్‌కుమార్**
అడ్వకేట్, జంగారెడ్డిగూడెం, సెల్: 80740 02266

## భార్యను వేధిస్తున్న భర్తపై కేసు

**జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే:** భార్యను వేధిస్తున్న భర్తపై జంగారెడ్డిగూడెం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై వీరప్రసాద్ కథనం ప్రకారం.. వేగవరం గ్రామానికి చెందిన గంజి వనజకు... జోషిబాబుతో ఏడాది కిందట వివాహమైంది. వివాహ సమయంలో రూ. 5 లక్షల నగదు, 6 కాసుల బంగారం ఇతర లాంఛనాలు ఇచ్చారు. కొంత కాలంగా జోషిబాబు భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇందుకు అతడి కుటుంబ సభ్యులు సహకరిస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు.

## ఏడుగురు బైండోవర్

**జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే:** జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలో పలు జూద కేసులకు సంబంధించి ఏడుగురిని బుధవారం అదుపులోకి తీసుకుని తహసీల్దార్ స్లీవజోజి ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై వీరప్రసాద్ తెలిపారు.

## సేవాభావంతో ముందుకు సాగాలి

**చింతలపూడి, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ సేవా భావంతో ముందుకు సాగాలని లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ పాపారావు నాయుడు అన్నారు. లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు దేశావత్ వెంకటరావు ఆర్థిక సహాయంతో యర్రంపల్లి ఉన్నత పాఠశాలలో రూ.లక్షతో నిర్మించిన సైకిల్ స్టాండ్‌ను పాపారావు నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థినికి రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు. గ్రామంలోని వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

## బోర్లు మంజూరు చేయాలని వినతి

**బుట్టాయగూడెం, న్యూస్‌టుడే:** తమ వ్యవసాయ భూముల్లో బోర్లు మంజూరు చేయాలని పలువురు గిరిజన రైతులు కోరారు. ఈ మేరకు కేఆర్ పురం ఐటీడీఏలో బుధవారం గిరిజన దర్బార్‌లో వినతిపత్రాలు అందజేశారు. ఐటీడీఏ ఏవో రామారావు అర్జీలు స్వీకరించారు. మొత్తం ఐదు వినతులు వచ్చాయని ఆయన తెలిపారు.




(c) eenadu

# నూజివీడు

• నూజివీడు • కైకలూరు

## ప్రతి సమస్యను పరిష్కరిస్తాం

పాసు పుస్తకాలు అందిస్తున్న తహసీల్దార్ రామకృష్ణ

**కలిదిండి, న్యూస్‌టుడే:** రీ సర్వేలో తలెత్తిన ప్రతి సమస్యను పరిష్కరించి రైతుల ఇబ్బందులను తొలగిస్తామని తహసీల్దార్ రామకృష్ణ అన్నారు. మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని కొండూరు, పోతుమర్రు గ్రామాల్లో రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందించారు. జాయింట్ ఎల్పీ నంబర్ల సమస్యలున్న రైతులు సబ్‌డివిజన్ కోసం దరఖాస్తు చేస్తే తక్షణం పరిష్కరించేలా చూస్తామన్నారు. ఇందులో ఆర్ఐ శ్యామల, సర్వేయర్ రమేశ్, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.

## రెండు ఆలయాలకు కమిటీల ఏర్పాటు

**ముదినేపల్లి, న్యూస్‌టుడే:** మండలంలోని రెండు ప్రముఖ ఆలయాలకు పాలకవర్గ కమిటీలను ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఉత్తర్వులు ఇచ్చారు. సింగరాయపాలెంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీలో బూరబోయిన బాలాజీ, జంపాన నాగ గిరిరాజు, నీలం మంగమ్మ, కుందేటి పావని, చలపాక మహంకాళమ్మ, చింతగుంట శ్రీనివాస్, ఎం.కమల, కొర్రగంటి ఫణీంద్ర, పామర్తి సీతామహాలక్ష్మికి చోటు కల్పించారు. అమృతేశ్వర స్వామి ఆలయానికి మీగడ ఫణీంద్రకుమార్, కాగిత వెంకట పిచ్చమ్మ, మసిముక్కు నాగలక్ష్మి, బోలెం శ్రీనివాసరావు, కోటా కల్యాణి, కె.వెంకటసుబ్బారావు, కంతేటి హైమావతి, చింతగుంట అనసూయ, కాకర్ల ధనలక్ష్మిని నియమించారు. నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు.

## నేడు గ్రహణం మొర్రి వారికి వైద్య శిబిరం

**నూజివీడు, న్యూస్‌టుడే:** గ్రహణం మొర్రి(పెదవి చీలిక, అంగిలి చీలిక) లోపం ఉన్న వారికి ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని బాలల సత్వర కేంద్రం రూమ్ నంబర్-78లో ఈ నెల 8న ఉదయం 9 గంటల నుంచి ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి కె.నరేంద్ర కృష్ణ తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా మిషన్ స్మైల్ స్వచ్ఛంద సంస్థ ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని, వివరాలకు 91761 53063 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

## బాధిత కుటుంబాన్ని ఆదుకున్న నాయకులు

**మండవల్లి, న్యూస్‌టుడే:** మండవల్లి మండలం గన్నవరంలో గత సంవత్సరం జంట హత్యలకు గురైన రొయ్యూరి సురేశ్ కుటుంబాన్ని కూటమి నాయకులు ఆదుకున్నారు. సురేశ్‌తోపాటు అతని తల్లిని మారు తల్లి కొడుకే కడతేర్చడంతో సురేశ్ భార్య, ఇద్దరు చిన్నారులు రోడ్డున పడ్డారు. దీంతో కూటమి నాయకులు రూ.92 వేలు ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించారు. నాయకులు తలపంటి ఆంజనేయులు, గంజాల శ్రీనివాస్, వీరవల్లి శివయ్య, గుడివాడ గణేశ్, గోల్కొండ చంద్రశేఖర్, రాజు పాల్గొన్నారు.

## హుండీ ఆదాయం లెక్కింపు

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** పట్టణ పరిధిలోని ఆలయాల్లో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఆలయాల ఇన్‌స్పెక్టర్ కేవీ అనూరాధ, ఈవో అలివేణి పర్యవేక్షణలో ఈ హుండీ లెక్కింపు జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో రెండు హుండీలు నాలుగు నెలలకు రూ.1,54,236, వెంకటాచల స్వామి దేవస్థానంలో 4 హుండీల్లోని నగదు నాలుగు నెలలకు రూ.3,59,816 వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

## రహదారి అంచుల్లో చెత్త తొలగింపు

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** నూజివీడులో ట్రిపుల్ ఐటీ వెళ్లే దారిలోని రహదారి అంచుల్లో ఉన్న చెత్తను తొలగించారు. ఈ నెల 4వ తేదీన 'రహదారి అంచుల్లో గుట్టలుగా చెత్త' అంటూ 'ఈనాడు'లో ప్రచురితమైన కథనంపై నూజివీడు మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య స్పందించారు. మంగళ, బుధవారాల్లో ట్రాక్టర్లు, డోజర్ ఏర్పాటు చేసి చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు పంపించే ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఎవరైనా ఇక్కడ చెత్త వేస్తే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ప్రతిష్ఠాత్మకమైన ట్రిపుల్ ఐటీకి వెళ్లే దారిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పట్టణ ప్రజలపైన ఉందని గుర్తించాలన్నారు. ఆయా వార్డుల ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో స్పందించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

## ట్రాఫిక్ పద్మవ్యూహం

### జనాభాకు తగ్గట్టు విస్తరించని రహదారులు

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** నూజివీడులో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జటిలమవుతోంది. పురపాలక సంఘంలో జనాభా, వాహనాల సంఖ్య పెరిగినప్పటికీ పంచాయతీ కాలం నాటి ఇరుకు రోడ్డుల్లోనే ఇప్పటికీ ప్రయాణించాల్సి వస్తోంది. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని నూజివీడు ప్రజలు ఊహల్లో విహరించడం మినహా సమస్య పరిష్కారం కావడం లేదు. రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులున్నా మార్పు కనిపించడం లేదు. ముఖ్యంగా రహదార్ల విస్తరణకు వ్యాపారులు ససేమిరా అనడం ఇందుకు ప్రధాన కారణం. ఎవరు అధికారంలో ఉంటే వారి వైపు మొగ్గు చూపించి.. లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నారు. దీంతో ఈ సమస్య తెగడం లేదు. డ్రెయిన్లను ఆక్రమించి వ్యాపారం చేసే వారు కొందరైతే.. షాపుల ఎదుట స్థలాలను అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకునే వారు మరికొందరు. నూజివీడులోని బస్‌స్టాండ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్ రహదారి, పెద్ద గాంధీ బొమ్మ, మైలవరం రహదారి, తిరువూరురోడ్డులలో అవస్థల ప్రయాణమే. అధికారుల తూతూ మంత్రపు సమీక్షలు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించలేక పోతున్నాయి.

బస్‌స్టాండ్ రోడ్డులో రెండు వరుసల్లో నిలిచిన వాహనాలు

**పోలీసు సిబ్బంది కొరత**

ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సరిపడా పోలీసు కానిస్టేబుళ్లు లేరు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే అదనపు బాధ్యతలతో సతమతం అవుతున్నామని ఉన్నతాధికారులే చెబుతారు. పట్టణంలోని ఆక్రమణలు తొలగించాలని ఏ అధికారైనా ప్రయత్నిస్తే అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు.. మావాళ్లే నంటూ వెనుకేసుకువస్తున్నారు. ఆటోవాలాల ఆగడాలకు కొదవ ఉండదు. తోపుడు బండ్లకు ప్రధాన రహదార్లే అడ్డా. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి బయట పడాలంటే రహదారుల వెడల్పు, ఆక్రమణల తొలగింపు అనివార్యం. వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులతో పాటు మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు ఇతర శాఖల అధికారులు సమన్వయంతోనే ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

**సలహా కమిటీ సూచనల ప్రకారం చర్యలు..** ఇటీవలే నూజివీడు సబ్‌కలెక్టరు అధ్యక్షతన ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించాం. వాహనాల పార్కింగ్, స్ట్రీట్ వెండర్లకు స్థలం గుర్తించడం, ఆర్టీసీ బస్సులు ఎక్కడబడితే అక్కడ నిలుపుదల చేయకుండా బస్ బే ఏర్పాటు, పాఠశాల, కళాశాల బస్సుల నియంత్రణ తదితరాలు చర్చకు వచ్చాయి. త్వరలోనే ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపుతాం. - కేవీవీఎన్‌వీ ప్రసాద్, డీఎస్పీ

## సమాచారం ఇస్తే కోడి పందేలపై దాడులు

మాట్లాడుతున్న తహసీల్దారు భద్రు, చిత్రంలో కమిషనర్ పీరయ్య, ఎస్ఐ నాగేశ్వరరావు తదితరులు

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** పట్టణ, మండల పరిధిలో కోడి పందేలు నిర్వహిస్తే దాడులు చేసి పట్టుకుంటామని నూజివీడు తహసీల్దారు భద్రు స్పష్టం చేశారు. బుధవారం తహసీల్దారు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మండలంలో కోడి పందేలు వేసే గ్రామాలైన రావిచర్ల, పోతురెడ్డిపల్లి, మిట్టగూడెం, సుంకొల్లు, గొల్లపల్లి, మీర్జాపురంలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణ పరిధిలో ట్రిపుల్ ఐటీ రహదారిలో ఏర్పాటు చేస్తున్న కోడి పందేల బరిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పట్టణ ఎస్.ఐ. నాగేశ్వరరావుకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య, ఇన్‌ఛార్జి ఎంపీడీవో బేబి, ఈవోపీఆర్డీ, డీటీ రవికిరణ్ సింగ్, ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు.

**బరులు నిర్వహిస్తే చర్యలు.. చాట్రాయి, న్యూస్‌టుడే:** కోడి పందేలు నిర్వహించే వ్యక్తులపై చర్యలు తీసుకుని, వాటిని నిరోధించేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తహసీల్దారు భద్రు తెలిపారు. చాట్రాయి రెవెన్యూ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇవోఆర్డీ విజయలక్ష్మి, ఏఎస్ఐ గఫార్, ఉప తహసీల్దారు ఈశ్వరరావులతో కమిటీని ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో రెవెన్యూ కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలన్నారు. బృందం సభ్యులు పర్యటిస్తూ జిల్లా అధికారులకు సమాచారం అందిస్తారని తహసీల్దారు భద్రు తెలిపారు.

## దీక్ష విరమించిన ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు

### ఫోన్‌లో మాట్లాడిన మంత్రి పార్థసారథి

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** పదిహేను రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లతో బుధవారం సాయంత్రం మంత్రి కొలుసు పార్థసారథి ఫోన్‌లో మాట్లాడారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఉండటంతో మీ వద్దకు రాలేకపోయానని చెప్పారు. తాను ఇప్పటికే జీతాల పెంపు విషయంలో ఛాన్సలర్ మధుమూర్తితో మాట్లాడానని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు. విశ్వవిద్యాలయ అంతర్గత నిధుల నుంచి ఐఆర్ ప్రకటించేలా మాట్లాడతానని హామీ ఇచ్చారు. దీంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లు దీక్ష విరమించారు.

## గ్రామీణ క్రీడలకు ప్రోత్సాహం అభినందనీయం: కామినేని

వాలీబాల్ ఆడుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్

**కైకలూరు, న్యూస్‌టుడే:** గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో మండలంలోని రాచపట్నంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను బుధవారం రాత్రి కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి ఉత్సాహంగా వాలీబాల్ ఆడుతూ సందడి చేశారు. యువత నిత్యం సామాజిక మాధ్యమాలకు బానిసలు కాకుండా ఏదో ఒక క్రీడను ఎంచుకుని రాణించాలని సూచించారు. క్రీడల విభాగంలోనూ ప్రభుత్వ ఉద్యోగులైన వారు కోకొల్లలుగా ఉన్నారని, వారి స్ఫూర్తితో క్రీడల్లో పట్టు సాధించాలని తెలిపారు. ఇందులో ఎంపీపీ అడవికృష్ణ, కూటమి నేతలు బీకేఎం నాని, పూల రామచంద్రరావు, బోడావుల ఏలీషారావు, బోయిన శ్రీనివాస్, కరేటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

## భూసార పరీక్ష కార్డుల పంపిణీ

రైతులతో వ్యవసాయశాఖ అధికారులు

**ముదినేపల్లి, న్యూస్‌టుడే:** రైతులు సారాన్ని బట్టి మాత్రమే ఎరువులు వినియోగించాలని మండవల్లి ఏడీఏ జి.వెంకటమణి సూచించారు. దాకరంలో బుధవారం నిర్వహించిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు భూసార పరీక్ష కార్డులు పంపిణీ చేశారు. సర్పంచి జాస్తి రాజా మాట్లాడుతూ రైతులు వ్యవసాయాధికారులు సూచనలు తప్పక పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. మూస పద్ధతిలో అధిక ఎరువులు వినియోగించడం వల్ల నష్టమే గాని, ఉపయోగం ఉండదని గుర్తుంచుకోవాలన్నారు. ఏవో వేణుమాధవ్, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.

## అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యం

భూమిపూజ చేస్తున్న నాయకులు

**మండవల్లి, న్యూస్‌టుడే:** అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని నాయకుడు చాపరాల దుర్గాప్రసాద్ తెలిపారు. మండవల్లి మండలం మూడుతాళ్లపాడులో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న డ్రెయినేజీ పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే కూటమి ప్రభుత్వం చక్కదిద్ది అభివృద్ధి వైపునకు నడిపిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కైకలూరు నియోజకవర్గంలో రూ.80 కోట్లతో సీసీ, బీటీ రోడ్లను నిర్మించినట్లు వివరించారు. ఎస్సీ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుదలకు చొరవ చూపడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. ఇందులో సర్పంచి రాజసులోచన, పలువురు నాయకులు పాల్గొన్నారు.

## అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో విద్య

విద్యాకిట్లు అందుకున్న చిన్నారులతో ప్రిన్సిపల్, రెడ్‌క్రాస్ బృంద సభ్యులు

**కైకలూరు, న్యూస్‌టుడే:** అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆట పాటలతో కూడిన విద్య అందిస్తున్నారని కైకలూరు వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వై.శ్రీలత, యూత్ రెడ్‌క్రాస్ కోఆర్డినేటర్ ఎం.హరిప్రసాద్ అన్నారు. కళాశాల, యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మండలంలోని ఆటపాక అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. ప్రైవేటు పాఠశాలలో కన్నా అంగన్‌వాడీల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు వారికి అవసరమైన వ్యాధి నిరోధక టీకాలను నిర్ణీత సమయానికి అందించడం అభినందనీయమన్నారు. గ్రామంలో ఇంటి చెంత ఉండే అంగన్‌వాడీ కేంద్రాలను చిన్నారుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ సూపర్‌వైజరు శ్యామల గౌరి, సర్పంచి తలారి జాన్‌మణి, అధ్యాపకులు సంధ్య, విజయ్‌కుమార్, అంగన్‌వాడీ కార్యకర్తలు కల్పన, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.

## అభ్యసన సామర్థ్యం పెంచాలి: ఎంఈవో

**ముసునూరు, న్యూస్‌టుడే:** ప్రాథమిక దశలోనే అన్ని అంశాలపై విద్యార్థులకు కనీస పరిజ్ఞానాన్ని అందించాలని ఎంఈవో బీవీఎస్ సుబ్బారావు అన్నారు. బుధవారం ముసునూరు మండలం కొర్లగుంట మండల ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, రికార్డుల నిర్వహణ, ఉపాధ్యాయుల బోధన తదితర అంశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థుల్లో శక్తి సామర్థ్యాలు పెంపొందించాలన్నారు.

## రెండో రోజు కొనసాగిన నిరసన

కైకలూరులో నినాదాలిస్తున్న పీఏసీఎస్ ఉద్యోగులు

**కలిదిండి, కైకలూరు, న్యూస్‌టుడే:** ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రాథమిక సహకార బ్యాంకుల సిబ్బంది కలిదిండి, కైకలూరులోని కేడీసీసీ బ్యాంకుల వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండోరోజు కొనసాగాయి. జీవో నంబరు 36ను తక్షణ అమలు చేసి పదవీ విరమణ వయసును సడలించడంతో పాటు ఆరోగ్య బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఇరు మండలాల్లోని అన్ని గ్రామాల పీఏసీఎస్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** నూజివీడు కోఆపరేటివ్ బ్యాంక్ పరిధిలోని సహకారం సంఘాల కార్యదర్శులు, సిబ్బంది రిలే నిరాహార దీక్ష రెండో రోజు బుధవారం కొనసాగింది. ఏఐటీయూసీ నాయకులు రాజు, హనుమాన్లు తదితరులు పాల్గొని కార్యదర్శులు, సిబ్బందికి సంఘీభావం తెలిపారు. ఎ.ఆంజనేయప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

**వెంటనే పరిష్కరించాలి.. మండవల్లి, న్యూస్‌టుడే:** సహకార సంఘాలలోని సమస్యలను వెంటనే పరిష్కరించి సిబ్బందికి ఉద్యోగ భద్రతను కల్పించాలంటూ సిబ్బంది మండవల్లి సహకార బ్యాంక్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మూడో రోజు కొనసాగిన దీక్షలో 7 సంఘాలలోని సభ్యులు పాల్గొని డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి కమిటీలు చేసిన సిఫార్సులను తప్పక అమలు చేయాలని, 2019 తర్వాత చేరిన వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు.

**ముదినేపల్లి, న్యూస్‌టుడే:** తమ డిమాండ్ల సాధనకు పీఏసీఎస్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష స్థానిక కేడీసీసీ బ్యాంకు వద్ద రెండో రోజు బుధవారం కొనసాగాయి. దీక్ష చేస్తున్నవారికి స్థానిక నాయకులు చింతపల్లి అశోక్ చౌదరి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. 2019 తర్వాత ఔట్ సోర్సింగ్ విధుల్లో చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని పీఏసీఎస్‌ల ద్వారానే రైతులకు రుణాలు అందజేయాలని ఉద్యోగులు నినాదాలు చేశారు. సొసైటీల సీఈవోలు శ్రీనివాసరావు, దుర్గారావు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

## సంక్రాంతికి ఊరెళ్తున్నారా..

## ఇల్లు జాగ్రత్త!

**తాళాలు వేసినవే లక్ష్యంగా చోరీలు**

నూజివీడులో చోరులు మంచంపై చిందరవందరగా పడేసిన వస్తువులు (పాత చిత్రం)

**నూజివీడు, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా.. విహార యాత్రలు, సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారా...? అయితే జర జాగ్రత్త. ఇదే అదనుగా దొంగలు కూడా మాటు వేసి ఉన్నారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నారు. గతంలో పలు ఇళ్లలో చోరీలు జరిగిన ఘటనలున్నాయి. నగదు, విలువైన బంగారం, వెండి వస్తువులు మాయమయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కొందరు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తుంటారు. దొంగలు ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడే ముఠాలు సైతం సంచరిస్తుంటాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఇల్లు గుల్లయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

● నాలుగు నెలల క్రితం ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి తిరుపతి వెళ్లారు. బీరువాలో ఉన్న రూ.68.5 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు చోరీకి గురయ్యాయి.

● రెండు నెలల క్రితం నూజివీడు నెహ్రూపేటలో ఓ ఇంటికి తాళం వేసి బంధువుల వద్దకు వెళ్లారు. ఆ ఇంట్లో దొంగలు చొరబడ్డారు. అల్మరాలు పగులగొట్టి దొరికినంత దోచేశారు.

**వీటిని పాటించండి..**

బంగారం, వెండి ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్‌లో భద్రపరచుకోవాలి. ప్రధాన ద్వారాలకు సెంట్రల్ లాక్ సిస్టమ్‌తో పాటు సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లు ఏర్పాటు చేసుకోవాలి. ఊరెళ్లే ముందు స్థానిక పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇస్తే నిఘా ఉంటుంది. అనుమానాస్పద వ్యక్తులు సంచారాన్ని గమనిస్తే పోలీసులకు డయల్ 112 ద్వారా సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాలను అమర్చుకుని వాటి ఫుటేజీలను తరచూ ఆన్‌లైన్‌లో చూసుకుంటూ ఉండాలి. ప్రధాన ద్వారానికి వేసిన తాళాలు కనిపించకుండా కర్టెన్లు వేయాలి. మీరు ఊరు వెళ్లిన విషయాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. నమ్మకమైన కాపలాదారులను పెట్టుకోవాలి. వారి వివరాలు తీసుకోవాలి.

**ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...**

దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లే వారు సమీప పోలీసు స్టేషన్‌లో సమాచారం ఇవ్వడం ద్వారా ఆ గృహాలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది. రాత్రి వేళ గస్తీ, తనిఖీలు ముమ్మరం చేస్తాం. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.

-కేవీవీఎన్‌వీ ప్రసాద్, డీఎస్పీ, నూజివీడు.

## సారా తయారు చేసినా, అమ్మినా రూ. లక్ష జరిమానా

**చాట్రాయి, న్యూస్‌టుడే:** సంక్రాంతి సందర్భంగా సారా తయారీ చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దారు భద్రు హెచ్చరించారు. చాట్రాయి రెవెన్యూ కార్యాలయంలో పదిహేను మందిని బుధవారం హాజరుపరిచారు. ఏడాది కాలంలో మళ్లీ తప్పు చేస్తే లక్ష జరిమానా విధిస్తామని ఆయన తెలిపారు. వెలివల తులసి, తాళం రాము, బొల్లింకొండ సావిత్రి, కల్వకొల్లు రెడ్డియ్య(పోలవరం), మిద్దె కుమారి, మోదుగుమూడి రమేశ్(కోటపాడు), తాళ్ళూరి ప్రేమానందం, తాళ్లూరి శ్రీలక్ష్మి, వేముల గ్రేసమ్మ(మర్లపాలెం), హసావతు సాయికుమార్, భూక్యా భద్రు, హసావతు బాలరాజు, ఒడిత్యా భిక్షాలు(పోతనపల్లి), పరసా నాగేశ్వరరావు (చిన్నంపేట), గంధం వెంకటేశ్వరమ్మ(టి.గుడిపాడు)లను బైండోవర్ చేశారు. ఎక్సైజ్ సీఐ మస్తాన్‌రావు మాట్లాడుతూ బెల్లం ఊటను నిల్వ చేసే భూ యజమానులపై కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉప తహసీల్దారు ఈశ్వరరావు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

**అయిదుగురి బైండోవర్.. ముసునూరు, న్యూస్‌టుడే:** నాటుసారా తయారీ కేసులో పట్టుబడిన పాత నేరస్థులను బుధవారం ముసునూరు తహసీల్దార్ ప్రశాంతి ఎదుట హాజరు పరిచినట్లు నూజివీడు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. చెక్కపల్లికి చెందిన బాలిన వెంకటేశ్వరరావు, చిట్టిబొమ్మ అంకరాజు, ముసునూరుకు చెందిన చిలుకబత్తుల మల్లయ్య, గోగులంపాడుకు చెందిన పామర్తి రామారావు, అక్కిరెడ్డిగూడెనికి చెందిన తాడేపల్లి జ్యోతిని బైండోవర్ చేశామన్నారు. ఏడాది కాలంలో వీరు మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే రూ.లక్ష జరిమానాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.

## వ్యాయామం తప్పనిసరి

సాధన చేయిస్తున్న ప్రశాంతి

**ముసునూరు, న్యూస్‌టుడే:** శారీరక వైకల్యం, పాక్షిక పక్షవాతం వంటి సమస్య ఉన్న దివ్యాంగ చిన్నారులకు భవిత కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫిజియో థెరపిస్టు ప్రశాంతి తెలిపారు. బుధవారం ముసునూరు మండలం మండల ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రంలో దివ్యాంగ చిన్నారులకు చికిత్సలు చేశారు. చిన్నారులకు ఇంటి వద్ద చేయించే వ్యాయామ పద్ధతులను చేసి చూపించారు. దివ్యాంగ బాల, బాలికలకు భవిత కేంద్రంలో ఉచిత ఫిజియోథెరపీ వైద్య శిబిరం నిర్వహిస్తారన్నారు. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న బాల బాలికలను తల్లిదండ్రులు ఈ శిబిరానికి తీసుకురావాలన్నారు. ఐఈఆర్పీలు డీఎంవీఎల్ నారాయణరావు, నాగమల్లేశ్వరి పాల్గొన్నారు.

## కమ్మిలి అప్పారావు చిరస్మరణీయుడు: మాగంటి

ఆహార ప్యాకెట్ అందిస్తున్న మాజీ ఎంపీ బాబు

**కైకలూరు, న్యూస్‌టుడే:** దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే కమ్మిలి అప్పారావు కైకలూరు నియోజకవర్గ అభివృద్ధి అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు(బాబు) అన్నారు. బుధవారం అప్పారావు వర్ధంతి సందర్భంగా స్థానిక మసీదు కూడలిలోని ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఇందులో స్వర్ణకుమారి, భాజపా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కీర్తి వెంకటరాంప్రసాద్ పాల్గొన్నారు.

## విజన్ బిల్డింగ్-2పై శిక్షణ



మాట్లాడుతున్న ఏపీఎం ప్రసాద్

**నూజివీడు రూరల్, న్యూస్‌టుడే:** రానున్న ఐదు సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా కుటుంబ వ్యక్తిగత తీరు ఏ విధంగా ఉండాలనే అంశంపై సభ్యులు అవగాహన కలిగి ఉండాలని నూజివీడు ఐకేపీ ఏపీఎం పి.ప్రసాద్ తెలిపారు. బుధవారం నూజివీడులోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్-2పై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, మార్కెటింగ్ సదుపాయాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సేవలు, వైద్య సేవలు, ప్రభుత్వ రంగ సేవలు మొదలైన అంశాల పైన అవగాహన కల్పించారు. ఎమ్మెస్ అధ్యక్షులు కె.రాధ, ఎమ్మెస్ కార్యదర్శి ఎల్.భవాని, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

## అవే గ్రామాలు.. వారే నిర్వాహకులు

తరలిస్తున్న కోళ్ల బుట్టలు

**ముదినేపల్లి, న్యూస్‌టుడే:** ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కోడి పందేల శిబిరాల ఏర్పాటుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు. గత ఏడాది ఏర్పాటు చేసిన గ్రామాల్లోనే బరుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. పలుచోట్ల ఇప్పటికే భూములు చదును, బరులు, అంతర్గత రహదారుల పనులు చేస్తున్నారు. గతంలో ఈ పందేల నిర్వహించడం వల్ల కలిగే అనర్థాలపై పోలీసులు గ్రామ గ్రామాన అవగాహన, హెచ్చరిక సమావేశాలు నిర్వహించేవారు. ఈ ఏడాది అవి సైతం జరగడం లేదు. ఇప్పటికే వాడవల్లి, ముదినేపల్లి, చిగురుకోట, పెదపాలపర్రు గ్రామాల్లో భారీ ఎత్తున కోళ్లను పెంచుతున్నారు. వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతుండటంతో ఈసారి పెద్దఎత్తున పందేలు ఉంటాయని జూదరులు ఆశా భావంలో ఉన్నారు. గత ఏడాది బొమ్మినంపాడు, పేరూరులో పోటాపోటీ బరులు ఏర్పాటు చేశారు. బొమ్మినంపాడులో గొడవలు జరగడంతో పోలీసులు పందేలు ఆపించి, ఆపై మళ్లీ అవకాశం ఇచ్చిన ఘటనలు ఉన్న నేపథ్యంలో ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు. సంక్రాంతి సంబరాల పేరుతో పండగకు రెండు రోజుల ముందు రంగవల్లులు, గ్రామీణ క్రీడలు, పశు ప్రదర్శన తదితర కార్యక్రమాలు నిర్వహించి మూడురోజుల పాటు కోడి పందేలు, లోన.. బయట, కోత ముక్క, గుండాట, నంబరు ఆట తదితర వాటిని నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.

## వంద రోజుల ప్రణాళికపై నిర్లక్ష్యం వద్దు

**చాట్రాయి, న్యూస్‌టుడే:** పది పరీక్షలపై వంద రోజుల ప్రణాళికను నిర్లక్ష్యం చేయొద్దని మండల పర్యవేక్షకుడు జోజిబాబు తెలిపారు. చాట్రాయి ఉన్నత పాఠశాలలో బోధన తీరుపై విద్యార్థులతో మాట్లాడారు. చదువులో వెనుకబడినవారి విషయంలో తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. ★ టెన్త్ విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని చాట్రాయి ఉన్నత పాఠశాలలో ఎంఈవో శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

## విద్యార్థుల భోజన ఇక్కట్లు

అసంపూర్తి భవనంలో అన్నం తింటూ ఇలా..

**చాట్రాయి, న్యూస్‌టుడే:** చనుబండ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినేందుకు ఇక్కట్లు తప్పడం లేదు. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 184 మంది అయిదు తరగతుల్లో ఉన్నారు. భోజనం చేసేందుకు వసతి కరవై విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 1962లో పాఠశాల ఏర్పాటు చేస్తే అప్పటి భవనాలు శిథిలమై అదే ఆవరణలో నూతన భవనాలు నిర్మించారు. పాత భవనాల వద్ద సైకిల్ స్టాండ్ ఉండగా ఇక్కడ భోజనాన్ని తయారు చేస్తున్నారు. నాడు-నేడులో మరో భవనాన్ని నిర్మించగా గత పాలనలో వైఫల్యంతో అసంపూర్తిగా మిగిలింది. స్టాండ్‌లో తయారు చేసిన భోజనాన్ని విద్యార్థులకు వడ్డిస్తే అక్కడ నిలువ నీడ లేక అసంపూర్తిగా భవనం వద్ద భుజిస్తున్నారు. ఇక్కడే నీటి వసతి ఉండి తప్పనిసరిగా రావాల్సి వస్తోంది.

**పని చేయని సురక్షా పథకం..** ఇక్కడ నిర్మించిన రక్షిత నీటి పథకం పని చేయకపోవడంతో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన బోరు నీటిని వాడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో నీటి పథకాన్ని బాగు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రాక ఏళ్ల తరబడిగా ఇక్కట్లు తప్పడం లేదు.

**దాతలు ముందుకు వచ్చారు.** భోజన శాల లేక విద్యార్థులు పడే ఇబ్బందులను స్థానిక ప్రముఖులు వనమా కేశవరావు కుమారులు నవీన్, సుధాకర్ దృష్టికి తీసుకు వెళ్లగా స్థలాన్ని పరిశీలించి ఇబ్బందులు తీరుస్తామని హామీ ఇచ్చారని హెచ్.ఎం. రవీంద్రనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది మొదట్లో పనులు చేపడతామని తెలిపారన్నారు.

## పోషకాహారంతో ఆరోగ్యం: పీడీ

**ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే:** గర్భిణులు రోజూ పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ పీడీ పి.శారద అన్నారు. స్థానిక రహమత్‌నగర్ జయప్రకాశ్ కూడలిలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులు, పిల్లలకు అందజేసే రాగిపిండి, అటుకులు, వేరుసెనగ చిక్కీ, బెల్లం, ఖర్జూరం, బియ్యం, పప్పు, గుడ్లను ప్రతి రోజూ తినాలని సూచించారు.

## పందులు తరలించండి.. మహాప్రభో..

**ముదినేపల్లి, న్యూస్‌టుడే:** మండల కేంద్రం ముదినేపల్లిలో పోలీసు స్టేషన్, బస్సు స్టాండు, ఆసుపత్రులకు సమీపంలో పందుల సంచారం విపరీతంగా ఉంది. గ్రామానికి ప్రధాన రహదారి కావడంతో నిత్యం అధికంగా ఈ ప్రాంతంలో జన సంచారం ఉంటుంది. ఇక్కడ పందులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చెత్తా చెదారం వద్ద సంచరిస్తూ తీవ్ర దుర్వాసనకు కారణమవుతున్నాయి. ముక్కు మూసుకొంటే తప్ప వెళ్లలేని పరిస్థితి ఉంది. దోమల వ్యాప్తితో రోగాలు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి రమేశ్ దృష్టికి తీసుకువెళ్లగా.. వెంటనే పందుల పెంపకందారులకు నోటీసులు ఇచ్చి వాటిని తరలించే చర్యలు తీసుకుంటామని వివరించారు.

(c) eenadu

## 'ఈఎస్ఎల్'లో సత్తా చాటిన యువత

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు, చిత్రంలో ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస సుబ్రహ్మణ్యం, తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి, జీఎస్ఎల్ వైద్య విద్యా సంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు, ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, జీజీయూ ప్రొ.వీసీ కె.వి.బి.రాజు

**రాజానగరం, న్యూస్‌టుడే:** రాజమహేంద్రవరం సమీపంలోని జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజంట్స్ ఈఎస్ఎల్- 2025 పోటీలు బుధవారం ముగిశాయి. గత కొన్ని రోజులుగా సాగిన మ్యాచ్‌ల్లో యువ క్రీడాకారులు సత్తా చాటారు. ఫైనల్స్‌లో జూనియర్స్ విభాగంలో జీబీఆర్, సీనియర్స్‌లో ఐడియల్ డిగ్రీ కళాశాల, మహిళల్లో జిల్లా క్రికెట్ సంఘం జట్లు విజేతలుగా నిలిచాయి. అనంతరం జరిగిన బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ఆయా జట్ల క్రీడాకారులకు ముఖ్యఅతిథులు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' కృషి అభినందనీయమని అతిథులు ప్రశంసించారు.

జూనియర్స్ విభాగంలో హోరాహోరీగా తలపడుతున్న జీబీఆర్ కళాశాల, గైట్ కళాశాలల జట్ల క్రీడాకారులు

## ఇద్దరు ఉపాధ్యాయులపై విచారణ?

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం మండలం కట్టమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తించడం, వారి కుటుంబ వ్యక్తిగత వివరాలను అడగడంపై అందిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖాధికారులు బుధవారం విచారణ జరిపినట్లు తెలిసింది. సంబంధిత బాలికలు, తల్లిదండ్రులను ఆరా తీసి, ఇద్దరు ఉపాధ్యాయులను విచారణ చేసినట్లు సమాచారం. దీనిపై ఉప విద్యాశాఖాధికారి ఈరంకి ప్రభాకర శర్మను వివరణ అడగ్గా, గ్రామస్థుల ద్వారా విషయం తెలిసిందని, విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామన్నారు. గ్రామానికి చెందిన భాజపా జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ గ్రామస్థుల ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఇద్దరు ఉపాధ్యాయులపై శాఖాపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.

## గ్రామస్థుల గుండెల్లో రాళ్లు

### క్వారీల్లో నిబంధనలకు తూట్లు

కొండలు కరుగుతున్నాయి.. వేల టన్నుల నల్లరాయి తరలిపోతోంది. క్వారీల్లో బ్లాస్టింగ్ కలవరపెడుతోంది.. బ్లాస్టింగ్ భద్రమేనా అనే ప్రశ్న వేధిస్తోంది. లీజులు ఇచ్చాకా క్వారీయింగ్‌ను పర్యవేక్షించే వారే కరవయ్యారు. రౌతులపూడి మండలంలో ములగపూడి, ఎస్. పైడిపాల, మాతయ్యపేట, తిరుపతమ్మ పేట, ఉప్పంపాలెం ప్రాంతాల్లో నల్లరాయి క్వారీలు కొనసాగుతున్నాయి.

– న్యూస్‌టుడే, రౌతులపూడి

అనుమతులు లేని బ్లాస్టింగ్‌తో చెల్లాచెదురుగా రాళ్లు

**పర్యవేక్షణ ఏదీ..?**

రౌతులపూడి మండలంలో 1, 15, 44, 90, 135, 261 సర్వే నంబర్లలో క్వారీల నిర్వహణకు అనుమతులు ఉన్నాయి. నల్లరాయి, గ్రానైట్, నల్లరాయి, బౌల్డర్ (బండరాళ్ల) తవ్వకాలకు 29 క్వారీలకు పూర్తిస్థాయి అనుమతులుండగా.. 13 మాత్రమే పనిచేస్తున్నాయని గణాంకాలు తెలుపుతున్నాయి. సెమీ మెకనైజ్డ్ ఓపెన్ క్యాస్ట్ పద్ధతి, బెంచీల వెట్ జాకెట్ డ్రిల్లింగ్, నియంత్రిత బ్లాస్టింగ్ పద్ధతులు అమలుచేయాల్సి ఉంది. క్వారీల నిర్వహణకు అనుమతులు పొందడం, భద్రత, పర్యావరణ అనుమతులను అనుసరించి బ్లాస్టింగ్ చేయాల్సి ఉంది. అనుమతులు ఉన్న విస్తీర్ణంలోనే తవ్వకాలు జరపాలి. నిబంధనల ఉల్లంఘనకు అవకాశం లేకుండా పేలుడు పదార్థాలను అనుమతులు ఉన్న సంస్థల నుంచే క్వారీ నిర్వాహకులు కొనుగోలు చేయాలి. నిపుణులే బ్లాస్టింగ్ ప్రక్రియ చేపట్టాలి.

మండలంలోని క్వారీలకు ఓ రాజకీయ నాయకుడు ద్వారా పేలుడు పదార్థాల సరఫరా సాగుతోందని, నిబంధనలు, ధరల్లో వ్యత్యాసం ఉన్నా.. తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నిర్వాహకులకు ఏర్పడినట్టు తెలుస్తోంది. బ్లాస్టింగ్ పక్కాగా సాగేలా అధికార యంత్రాంగం రోజూ పర్యవేక్షణ చేయాలి. క్వారీ ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగిన సమయాల్లోనే తనిఖీలు చేస్తున్న అధికారులు.. నిత్యం పర్యవేక్షించి నిబంధనల ప్రకారం జరిగేలా చూడాలి.

**ప్రమాదాలు జరిగితేనే తనిఖీలు..**

మండలంలోని పలు క్వారీల్లో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. అనుమతులు లేని క్వారీలో పేలుడు ద్వారా గతంలో ఎస్.పైడిపాలలో ఇద్దరు మృతి చెందారు. క్వారీ ప్రాంతంలోని కార్యకలాపాలను రోజూ గమనిస్తున్నామని, పేలుడు సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చర్యలను నిర్వాహకులకు వివరించామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.

సంప్రదాయ దుస్తుల్లో విశాఖ కళాకారుల ప్రదర్శన

## వేడుక.. సాంస్కృతిక వీచిక

యానాం ప్రజా ఉత్సవాలలో భాగంగా రెండో రోజు గురువారం కళాకారులు నిర్వహించిన ప్రదర్శనలు, స్థానిక కళాకారుల నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఉత్సవాల్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు. వైజాగ్‌కు చెందిన రాజశేఖర్ బృందం నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కోల్‌కతా పీఆర్ ఈవెంట్స్ ఫ్యాషన్ షో, గారడీ, నెల్లూరు కళాకారుల ప్రత్యేక ప్రదర్శన, రష్యన్ కళాకారుల నృత్యాలు, ర్యాంప్ వాక్ అలరించాయి.

-న్యూస్‌టుడే, యానాం

## సరిహద్దులు చూపిద్దాం.. కొలతలు వేయిద్దాం!

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

గత ప్రభుత్వంలో హడావుడి భూముల రీ-సర్వేలో చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. వీటిని సరిచేయడంపై దృష్టి పెట్టింది. కొన్ని గ్రామాల్లో రెండు, మూడు విడతల్లో వేల ఎకరాల భూముల్లో రీ-సర్వే చేశారు. తాజాగా నాలుగో విడత ప్రక్రియను ఈ నెల 2 నుంచి ప్రారంభించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా కచ్చితమైన సమాచారం నమోదు చేయనున్నారు. జిల్లాలోని 11 మండలాల పరిధిలో 24 రెవెన్యూ గ్రామాల్లోని 63,600 ఎకరాల్లో దీనిని చేపడుతున్నారు. మూడు నెలల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు.

**జిల్లాలో నాలుగో విడత రీసర్వే ప్రారంభం**

రీసర్వే చేస్తున్న సిబ్బంది

**71 బృందాల ఏర్పాటు**

సర్వే నిమిత్తం గ్రామ/మండల సర్వేయరు, వీఆర్వో, వీఆర్ఏలతో 71 బృందాలు ఏర్పాటు చేశారు. తొలుత ప్రభుత్వ, అసైన్డ్, తర్వాత ప్రైవేటు భూములు లెక్కించనున్నారు. రైతు సమక్షంలోనే వారి భూమి సరిహద్దులు పరిశీలించి, కచ్చితమైన లెక్కలతో విస్తీర్ణం నమోదుకు చర్యలు చేపట్టారు. దీనికి అందరూ సహకరించాలని సర్వేశాఖ ఏడీ కట్టా శ్రీనివాస్ పేర్కొన్నారు.

| | | |
|---|---|---|
| రీసర్వే గ్రామాలు | – 24 | మొత్తం భూమి విస్తీర్ణం (ఎకరాల్లో) |
| ప్రైవేటు భూమి | – 45,670.20 | |
| ప్రభుత్వ భూమి | – 17,930.18 | 63,600.38 |

**ఏయే గ్రామాల్లో చేస్తారంటే..**

● జగ్గంపేట నియోజకవర్గంలో రాగంపేట, సూరంపాలెం, గొల్లలగుంట, మన్యం వారిపాలెం, కాండ్రేగుల, రాజపూడి, బూరుగుపూడి ● పెద్దాపురం నియోజకవర్గంలో ఆనూరు ● తుని నియోజకవర్గంలోని ఇందుగుపల్లి, భీమవరపుకోట, తొండంగి, వల్లూరు, కొలిమేరు, లోవకొత్తూరు ● ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పొదురుపాక, బాపభూపాలపట్నం, మెరక చామవరం, శృంగవరం, గిడజాం, కొత్తూరు, ఎన్.నరేంద్రపట్నం, తిరుపతమ్మ పేట, మండపం, లింగంపర్తి

**ఇదీ లెక్క**

గత ప్రభుత్వంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 1.56 లక్షల మంది రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు రాగా, పంపిణీ చేస్తున్నారు. పైలెట్, రెండు, మూడు విడతల కింద చేపట్టిన రీసర్వేకు సంబంధించి ఇంకా కొన్ని ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది. అనంతరం వీటికి సంబంధించిన రైతులకు రాజముద్రతో పాసుపుస్తకాలు జారీ చేస్తారు.

## బస్సు ఎక్కడమే గగనం

**సాయంత్రం వేళల్లో రద్దీతో ప్రయాణికులకు ఇక్కట్లు**

న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్(కాకినాడ)

కాకినాడలో బస్సు ఎక్కేందుకు ప్రయాణికుల తోపులాట

రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. కాకినాడ జిల్లా కేంద్రానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో జనం రాకపోకలు సాగిస్తుంటారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు ఎక్కువ మంది ఉంటారు. చాలా మంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. వీరంతా తిరుగు ప్రయాణంలో సాయంత్రం బస్టాండుకు చేరుకోవడంతో ఒక్కసారిగా రద్దీ నెలకొంటోంది. ఆ సమయంలో సర్వీసులు అంతంతమాత్రంగా ఉండడంతో బస్సు ఎక్కడమే గగనంగా మారుతోంది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్థులు తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలని ఫుట్‌పాత్‌లపై ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్నారు.

**ఈ రూట్లలో ఇక్కట్లే..**

ప్రధానంగా కాకినాడ నుంచి రావులపాలెం, తుని, అమలాపురం వెళ్లే బస్సులు అత్యంత రద్దీగా ఉంటున్నాయి. కళాశాలల విద్యార్థులు ఒక్కసారిగా వందలాది మంది బస్టాండుకు చేరుకోవడంతో సాధారణ ప్రయాణికులకు సీటు దొరకని పరిస్థితి నెలకొంది. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడంతో వారికీ అవస్థలు తప్పడం లేదు. కొన్నిసార్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని పలువురు వాపోయారు.

**రద్దీలో ఎలా ఎక్కగలం..**

సాయంత్రం 5 గంటలకు బస్టాండుకు చేరుకుంటే.. 6 గంటలు దాటినా బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులతో పోటీ పడి బస్సు ఎలా ఎక్కగలం. ఆ సమయంలో అదనంగా బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలి.

-సూర్యనారాయణ,ప్రయాణికుడు వేళంగి

థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా?
అధునాతన రోబోటిక్ సర్జరీతో మీ థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం
APEX HOSPITALS
ప్రకాష్ నగర్, రాజమండ్రి
Dr. Nitin Rimmalapudi, M.S. Robotic Surgeon
అపాయింటుమెంట్ కొరకు సంప్రదించండి
93 922 922 00
సోమవారం నుండి శనివారం

## పిఠాపురం.. సంక్రాంతి సంబరాలకు సిద్ధం

### నేటి సాయంత్రం జిల్లాకు చేరుకోనున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

ఏర్పాట్లపై చర్చిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్, ఎస్పీ బిందుమాధవ్

**పిఠాపురం, న్యూస్‌టుడే:** ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ బిందుమాధవ్, ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 9 నుంచి 11 వరకు మూడు రోజులపాటు సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తామన్నారు. వేదికను ఒబీఎస్ పాఠశాల మైదానం నుంచి ఆర్ఆర్‌బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలోకి మార్చినట్లు చెప్పారు. స్టాళ్ల నిర్వహణపై అధికారులతో మాట్లాడారు. బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు, ఇతర భద్రత చర్యలపై ఎస్పీతో సమీక్షించారు. ప్రజలంతా సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ 8వ తేదీ సాయంత్రానికి ఉప ముఖ్యమంత్రి పిఠాపురం చేరుకుంటారని తెలిపారు. ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసు, ఏఎస్పీ మనీష్‌పాటిల్‌దేవరాజ్, జడ్పీ సీఈవో లక్ష్మణరావు, డీఆర్వో వెంకటరావు, ఆర్డీవో మల్లిబాబు, డ్వామా పీడీ వెంకటలక్ష్మి, పాడా పీడీ శ్రీనివాసరావు, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

**సాంస్కృతిక ప్రదర్శనలు ఇవే..**

సంక్రాంతి సంబరాల్లో థింసా, రేలారే రేలా, కొమ్ము, కోయ, గరగ నృత్యాలు, కోలాటం, డప్పులు, తప్పెటగుళ్లు, సినీ కళాకారులతో స్టేజీ ప్రదర్శనలు, కూచిపూడి నాట్యం, సంగీత విభావరులు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. చేనేత హస్తకళా ప్రదర్శనలు, కొండపల్లి బొమ్మలు, ఆహార పదార్థాల స్టాళ్లు, బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు. గంగిరెద్దులు, హరిదాసులు సందడి చేయనున్నారు.

**మంత్రులు, సినీ కళాకారుల రాక..**

తొలిరోజు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, పొంగూరు నారాయణ పాల్గొంటారు. కమెడియన్ హైపర్ ఆది, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, సినీ నటుడు ఆర్కే నాయుడు హాజరవుతారు. 10న ఎమ్మెల్సీ నాగబాబు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రముఖులు వస్తారు. సినీ నటుడు పృథ్వి, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, రాకెట్ రాఘవ తదితరులు పాల్గొంటారు. 11న దర్శకుడు హరీష్ శంకర్, నటులు నవీన్ పొలిశెట్టి, కిరణ్ అబ్బవరం సంబరాలకు హాజరవుతారు.

## తొలగిన ముప్పు.. వదలని నిప్పు

**భారీ యంత్రాలను మోహరించిన ఓఎన్జీసీ నిపుణుల బృందం**

మూడో రోజు బుధవారం ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది యత్నం

**ఈనాడు, అమలాపురం; న్యూస్‌టుడే, మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం:** మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో తలెత్తిన బ్లోఅవుట్ మంటలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. చుట్టూ ఏకధాటిగా నీటిని విరజిమ్మడం, గ్యాస్ పీడన స్థాయి తగ్గి అగ్నికీలల ఉద్ధృతి కొంత క్షీణించింది. ఓఎన్జీసీ నిపుణుల బృందం పర్యవేక్షణలో ముందుగా బావి చుట్టూ కాలిపోయిన యంత్ర సామగ్రిని భారీ క్రేన్లతో బయటకు తరలిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన ఓ రైతు పొలం మీదుగా రోడ్డు నిర్మించారు. అధునాతన యంత్రాలను మోహరించారు. గురువారం నుంచి విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని సమీక్షిస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనున్నాయి. గ్యాస్ లీకేజీని అరికట్టి బావిని మూసేయడానికి వారం లేదా పక్షం రోజులు పడుతుందని రీజనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీం (ఆర్‌సీఎంటీ) హెడ్ శ్రీహరి తెలిపారు.

**ఒక్క నిమిషంలోనే అంతా..**

ఘటనలో కాలిపోయిన భారీక్రేన్

ఓఎన్జీసీ సిబ్బంది ఒకరు ఆ రోజు ఏం జరిగిందో వివరించారు. 'మోరీ-5 బావిని డీప్ ఇండస్ట్రీస్ కంపెనీ నిర్వహిస్తోంది. పాతబావిలో మిగిలిన నిక్షేపాల వెలికితీతకు అవసరమైన డ్రిల్లింగ్ పూర్తిచేసి.. మంగళవారం నుంచి గ్యాస్ ఉత్పత్తి మొదలు పెట్టేందుకు సిద్ధంచేశారు. ఈ క్రమంలోనే గ్యాస్ లీకేజీని గుర్తించి కట్టడికి ప్రయత్నించారు. ఒక్క నిమిషంలోనే గ్యాస్ ఉవ్వెత్తున వ్యాపించి మంటలు అంటుకున్నాయి' అని తెలిపారు.

**ఇళ్లకు చేరుకున్న బాధితులు..**

పునరావాస కేంద్రాల్లోని ఇరుసుమండ, లక్కవరం వాసులు ఇళ్లకు చేరుకున్నారు. ప్రభుత్వ సాయం అందించేందుకు బాధితుల వివరాలను అధికారులు నమోదు చేస్తున్నారు. కాగా బుధవారం రాత్రి మళ్లీ బ్లోఅవుట్ మంటలు 20 మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్నాయి.

**పీసీబీ బృందం పరిశీలన..**

పీసీబీ, ఇతర అధికారుల బృందం విశాఖ నుంచి వచ్చి పరిశీలించింది. వాయు, జల, భూగర్భ కాలుష్యానికి ఎలాంటి అవకాశాలున్నాయో గమనించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ పూర్వ డైరెక్టర్ వీఎస్ఆర్కే ప్రసాద్, పీసీబీ సీనియర్ పర్యావరణ ఇంజినీర్ కేవీరావు, సీనియర్ పర్యావరణ శాస్త్రవేత్త ఆర్.వీరేంద్రకుమార్, విశ్రాంత వీసీ మురళీకృష్ణ ఉన్నారు.

అమృతమూర్తికి అశ్రునివాళి

కీ॥శే॥ సంకురాత్రి గోపాలకృష్ణ గారు
మరణం: 30-12-2025
మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, అందరి మన్ననలు పొందిన మీరు మా నుండి దూరమైనందుకు మిక్కిలి చింతిస్తూ... ముక్కోటి ఏకాదశి పర్వదినాన దైవసన్నిధికి చేరిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ, బాధాతప్త హృదయాలతో...
భార్య: భాగ్యలక్ష్మి
కుమార్తెలు: రజనీ కిరణ్ అల్లుళ్లు: డా॥ వైట్ల శ్రీరామ్
ప్రీతికృష్ణ - గుణ్ణం విద్యాసాగర్
మనవరాళ్లు: నివ్రితి, శ్రీక్రిష్వి, సహస్వి
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు
పెద్దకార్యం: ది.10-1-2026 శనివారం, 50 బిల్డింగ్స్, భాస్కర్ నగర్, కాకినాడలోని మా స్వగృహమునందు జరుగును.

## చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

## గ్యాస్ ఒత్తిడి సెం.మీ.కు 480 కేజీలు

**గత బ్లోఅవుట్ల కంటే ఇది చిన్నదే**

**–'ఈనాడు'తో ఓఎన్జీసీ ఆర్‌సీఎంటీ హెడ్ శ్రీహరి**



**ముఖాముఖి**

**ఈనాడు, అమలాపురం:** 'ఇరుసుమండ బ్లోఅవుట్ సమయంలో బావి నుంచి ఎగజిమ్మే గ్యాస్ ఒత్తిడి (ప్రెజర్) సెంటీమీటర్‌కు 480 కేజీల బరువు ఉంది. అంతటి ఒత్తిడిని తక్షణం నియంత్రించే శక్తి సాంకేతికంగా సాధ్యం కాదు. ఇంటిలో వాడే సిలిండర్ గ్యాస్ ఒత్తిడి సెం.మీ.కు 2 కేజీలు. అదుపు తప్పితే దానినే నియంత్రించలేం. ఇంత తీవ్రస్థాయిలో మంటలు ఎగసినప్పుడు ఆ పీడన స్థాయి తగ్గిన తర్వాతనే విపత్తు నిర్వహణ పనులు మొదలుపెట్టాలి' అని ఓఎన్జీసీ రీజనల్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీం(ఆర్‌సీఎంటీ) హెడ్ శ్రీహరి తెలిపారు. బుధవారం బ్లోఅవుట్ ప్రాంతంలో పర్యవేక్షిస్తున్న ఆయన 'ఈనాడు'తో మాట్లాడారు.

**ఎదుర్కొనేందుకు 4 బృందాలు**

'చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత సమయంలో బ్లోఅవుట్లు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇవి గ్యాస్ కంటే చమురు బావుల్లో జరిగితేనే కష్టం. సమర్థంగా ఎదుర్కొనేందుకే ఓఎన్జీసీ నరసాపురం, వడోదర, ముంబయి, అసోంలోని శివసాగర్‌లో ఆర్‌సీఎంటీ బృందాలు ఏర్పాటుచేసింది. ఓఎన్జీసీలో ఇప్పటివరకు సుమారు 45 బ్లోఅవుట్లు జరగ్గా 25 చోట్ల స్వయంగా పాల్గొని నియంత్రించాం. 22 ఏళ్లుగా ఈ బృందంలో పనిచేస్తున్నాను. ఈనెల 18న గోవాలో నిజమైన బ్లోఅవుట్‌ను సృష్టించి కట్టడిలో సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం.' అని శ్రీహరి తెలిపారు.

**ఆ తర్వాతే వెల్‌క్యాప్ పనులు**

'ఇప్పటివరకు జరిగిన బ్లోఅవుట్‌లలో ఇరుసుమండలోది చిన్నదే. బావి చుట్టూ కాలిపోయిన సామగ్రిని తరలించి వెల్ క్యాప్ పనులు మొదలుపెడతాం. రిగ్ కాలిపోవడంతో మూతవేయడానికి సాధ్యం కాదు. బావి మొదలులో చిన్నపాటి క్యాపింగ్ చేసి మూత అమర్చుతాం. విపత్తుల బృందం బావి సమీపంలో నీటి చెరువును సృష్టించి నిరంతరం శీతలీకరణ చేయిస్తున్నాం. ఈనెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్నాను. ఆఖరి ఆపరేషన్ విజయవంతంగా, త్వరితగతంగా నిర్వహించేందుకు కృషిచేస్తున్నాం' అని పేర్కొన్నారు.

అమృతమూర్తికి అశ్రునివాళి

మమ్మల్ని ఆప్యాయత, అనురాగాలతో పెంచి, బంగారు భవితకు బాటలు వేసిన శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...
కుమారులు - కోడళ్లు
మెర్ల వీరయ్య చౌదరి - లక్ష్మీ బుల్లెమ్మ
మెర్ల అగస్త్యయ్య - విజయ సుబ్బలక్ష్మి
కుమార్తెలు - అల్లుళ్లు:
చల్లగళ్ళ బ్రహ్మోవతి - Dr. C.N. Rao IFS (Retd.)
పాతూరి సూర్యకుమారి (లేటు) - వెంకట్రావు (లేటు)
మనుమలు, మనుమరాండ్రు
మునిమనుమలు, మునిమనుమరాండ్రు
ఇనిమనుమలు, ఇనిమనుమరాండ్రు
కీ॥శే॥ శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారు
W/o భాస్కరరావు గారు (లేటు)
జననం: 10-02-1922 మరణం: 05-01-2026
పెద్దకార్యం: ది. 15-01-2026 గురువారం వేళంగిలో మా స్వగృహము నందు జరుగును.

(c) eenadu

# హోరాహోరీగా తుది పోరు..

- ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2025 ఫైనల్స్
- విజేతలుగా జీబీఆర్, ఐడియల్ డిగ్రీ కళాశాల, జిల్లా క్రికెట్ అసోసియేషన్ మహిళా జట్లు



ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందుకున్న విజేతలు గొలుగూరి బాపిరాజు కళాశాల-అనపర్తి(జూనియర్స్), ఐడియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(సీనియర్స్), తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు (మహిళలు)

రాజానగరం, న్యూస్‌టుడే : ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ప్రజంట్స్ ఈనాడు స్పోర్ట్స్‌లీగ్ - 2025 పోటీల ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి బంతి వరకు ఏ జట్టు విజయం సాధిస్తుందో ఉత్కంఠగా అటు క్రీడాకారులు, ఇటు ప్రేక్షకులు ఎదురుచూశారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ) క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ - 2025 పోటీలు బుధవారంతో ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.


EENADU SPORTS LEAGUE 2025

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
Medical Partner: GSL
FM Partner: Mee FM
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Organised by ఈనాడు ఉత్సాహం క్లబ్


## ఆఖరి బంతికి జీబీఆర్ జయభేరి..

జూనియర్ విభాగంలో గైట్ పాలిటెక్నిక్ కళాశాల - జీబీఆర్ జూనియర్ కళాశాల మధ్య జరిగిన పోరులో గైట్ కళాశాల జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జీబీఆర్ కళాశాల జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 75 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఈ జట్టులో చైతన్య 22 బంతులకు 34 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ జట్టు ఆఖరి ఓవర్‌లో ఆరు బంతులకు మూడు పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బంతికి పరుగు ఏమీ రాలేదు. రెండో బంతికి ఒక పరుగు తీశారు. మూడు, నాలుగో బంతులకు పరుగులు రాలేదు. ఐదో బంతికి ఒక పరుగు చేయడంతో స్కోరు సమమైంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి విజయానికి అవసరమైన పరుగును సాధించి జీబీఆర్ జట్టు క్రీడాకారులు విజయానందంలో మునిగిపోయారు.

## డిగ్రీ కళాశాలదే 'ఐడియల్' విజయం

ఐడియల్ ఆర్ట్స్,సైన్స్ కళాశాల(కాకినాడ), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల(కాకినాడ) మధ్య జరిగిన ఇంజినీరింగ్ కళాశాల టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లతో ఎనిమిది వికెట్లు నష్టపోయి 74 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడియల్ ఆర్ట్స్, సైన్స్ కళాశాల జట్టు ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లతో విజయం సాధించడంతో క్రీడాకారులు సంబరాలు చేసుకుని ట్రోఫీని అందుకున్నారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే హర్షవర్ధిని (4 వికెట్లు)

## మహిళా విజేత జిల్లా క్రికెట్ సంఘం జట్టు..

శ్యామలా సెంటర్, న్యూస్‌టుడే: మహిళల విభాగంలో ఫైనల్స్ ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా మహిళా క్రికెట్ అసోసియేషన్, ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (దేవరపల్లి) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత జిల్లా క్రికెట్ సంఘం జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు 15 పరుగులకు ఆలౌటయ్యారు. బ్యాటర్లు ఉమాదేవి 2 పరుగులు మినహా మిగతా వారందరూ డకౌట్లు కావడం కొసమెరుపు. జిల్లా క్రికెట్ సంఘం జట్టులోని హర్షవర్ధిని 1.4 ఓవర్లకు 4 వికెట్లు, సౌమ్యశ్రీ 2 ఓవర్లకు 3 వికెట్లు పడగొట్టడంతో ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జిల్లా మహిళా సంఘం జట్టు 2.4 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 16 పరుగులు సాధించి సునాయాసంగా విజయం సాధించింది. 4 వికెట్లు తీసిన హర్షవర్ధిని ప్లేయర్ ఆఫ్ ద డేగా నిలిచారు.

### క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' పాత్ర భేష్

✦ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అతిథులు

రాజానగరం, న్యూస్‌టుడే : యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న 'ఈనాడు' కృషి అభినందనీయమని జీజీయూ ఛాన్సలర్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) అన్నారు. జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజంట్స్ ఈఎస్ఎల్ స్పోర్ట్స్ లీగ్ - 2025 పోటీలు బుధవారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో..

● జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వ్యక్తి ఆరోగ్యానికి క్రీడలు, జాగింగ్, యోగ, మెడిటేషన్ వంటివి చేయాలన్నారు. ఆటల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. క్రీడా పోటీలను ఈనాడు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ● జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఈనాడు యువతను క్రీడారంగంలో జాగృతం చేస్తోందన్నారు. 50 ఏళ్ల కిందట ఈనాడు పత్రికను ప్రారంభించి రామోజీరావు తెలుగు ప్రజలలో పత్రికను చదవాలనే కాంక్షను ప్రేరేపించారన్నారు. క్రికెట్ అంటే మానియా కాదని, శారీరక దారుఢ్యం, ధ్యానాన్ని పెంచే ఒక క్రీడగా యువతకు ఈనాడు నేర్పించిందన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ● ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి మాట్లాడుతూ.. పోటీల్లో కష్టనష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వరిస్తాయన్నారు. ఇందుకు భారత క్రికెట్ జట్టులో కాంబ్లీ, టెండూల్కర్ ఇద్దరూ ఒకే స్కూల్ నుంచి వచ్చి సమానంగా విజయాలు సాధించేవారని, అనంతర కాలంలో టెండూల్కర్ విజయశిఖరాలకు చేరుకున్నాడని దానిని స్ఫూర్తిగా తీసుకుని యువ క్రీడాకారులు మంచి మార్గంలో ముందుకు వెళ్తూ విజయాలు సాధించాలన్నారు. ● తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చేతి ద్వారా ఏర్పాటై ఒక వ్యవస్థగా రూపుదిద్దుకుని ఈనాడు, ఈటీవీ ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల నుంచి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చూపి ఐపీఎల్,రంజీ, భారత జట్టులో కూడా అవకాశాలు వచ్చి పాల్గొనాలని ఆకాంక్షించారు. ● ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ సంస్థ రాష్ట్ర స్పాన్సర్‌గా, జిల్లా స్పాన్సర్‌గా జీజీయూ (గైట్) ఉన్నారన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఈ పోటీల్లో 1100 జట్లు పాల్గొన్నాయని, జిల్లా స్థాయి పోటీల్లో ఇక్కడ విజేతలైన వారు ఇక్కడే నిర్వహించనున్న రీజనల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో రీజనల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు క్రీడామైదానాన్ని సమకూర్చిన చైతన్యరాజు, పోటీలు నిర్వహించిన అన్ని రోజులు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించిన డా.గన్ని భాస్కరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలైన జూనియర్స్, సీనియర్స్ బాలుర జట్టు, మహిళల జట్టుకు బహుమతులు అందజేశారు.

ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకుంటున్న రన్నర్స్ గైట్ కళాశాల(జూనియర్స్), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల (సీనియర్స్), ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (మహిళలు)

మ్యాచ్‌లో తలపడుతున్న మహిళా క్రికెటర్లు

## కాకినాడలో రూ.20 కోట్లతో స్కిల్ హబ్ నిర్మాణం: ఎంపీ

కాకినాడ నగరం: కాకినాడలో రూ.20కోట్లతో స్కిల్ హబ్‌ను నిర్మిస్తున్నట్లు ఎంపీ (రాజ్యసభ) సానా సతీష్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేఎన్‌టీయూ ఎదురుగా ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో రెండెకరాల స్థలంలో దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఎంపీ నిధులను తాత్కాలిక అవసరాలకు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలకు వినియోగించాలనే ఉద్దేశంతో ఈ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యువతకు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం కాకుండా, ఉద్యోగాలు సృష్టించే విధంగా తీర్చిదిద్దనున్నట్లు ఆయన వివరించారు.


# ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ LXIII OF 1951 క్రింద ఏర్పాటు చేయబడింది.
విశాఖపట్నం బ్రాంచ్, # 52-14-77/1, కొత్త రేసపువానిపాలెం, బుల్లయ్య కాలేజ్ దగ్గర, విశాఖపట్నం-530013. ఫోన్ : 0891-2747661 & 94908 24955, ఇ-మెయిల్ : vizag@apsfc.com

## డిమాండ్ నోటీసు

1. ఋణగ్రహీత : (i) M/s. Averx Drugs Pvt. Ltd, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామినేని నాగశేఖర్, రిజిష్టర్డ్ ఆఫీస్ & యూనిట్ ఆవరణ చిరునామా : ప్లాట్ నెం. 27A31A & 27A32, APIIC ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా-531061.
2. డైరెక్టర్లు/ష్యూరిటీలు/హామీదారులు/చట్టపరమైన వారసులు:
(i) శ్రీమతి బుర్రా ఉమారాణి, భర్త : శ్రీ బి. వెంకటేశ్వరరావు, నివాస ఫ్లాట్ నెం.జి2, శ్రీ నిలయం, పెద్దిరెడ్డి వారి వీధి, శాంతి నగర్, కాకినాడ-533003.
(ii) శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి, భర్త : శ్రీ టి. అమృతరావు, నివాస ఫ్లాట్ నెం.302, స్కై ఆదిత్య అపార్ట్‌మెంట్స్, సందీపని నగర్, గీతం కాలేజ్ రోడ్, ఎండాడ, విశాఖపట్నం-530045.
(iii) శ్రీ KVNS గోపాల రాజు, తండ్రి : శ్రీ వెంకట రామరాజు, డి.నెం.16-48, కొప్పులవారి వీధి, చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా-534460.
(iv) శ్రీ రామినేని నాగశేఖర్, తండ్రి : శ్రీ ఆర్. సూర్యనారాయణ, హెచ్ నెం.1-71, బ్రాహ్మణ కోడూరు, పొన్నూరు, గుంటూరు జిల్లా-522214.
(v) శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి, భర్త : శ్రీ ఎన్. రామ కృష్ణారావు (లేటు), నివాస డి.నెం.70-3-48/4, ఫ్లాట్ నెం.1A, శ్రీ హ్యాపీ హైట్స్, విద్యానగర్-1, రమణయ్యపేట, కాకినాడ-533005.
(vi) శ్రీమతి N.S.S.R. ధనలక్ష్మి, భర్త : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), కుమారి ఎన్. మణి భావన, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), శ్రీ N.V.V. సత్య సాయి, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), ఫ్లాట్ నెం.24, ప్రతిభ స్కూల్ దగ్గర, సాయి అభిలాష్ నగర్, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440.

డియర్ సర్/మేడమ్,

ఋణగ్రహీత అయిన మీరు, M/s. Averx Drugs Pvt.Ltd, ఫ్లాట్ నెం. 27A31A & 27A32, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, లాలం కొడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా వారు పొందిన ఋణాలకు సంబంధించి నిరర్థక ఆస్తులుగా (NPA) గా మార్చబడినందున **తేది.30.09.2025 నాటికి చెల్లించవలసిన బకాయి మొత్తం రూ.3,97,89,541/- (మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే)**, APSFC ఇప్పటికే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.23.10.2025** న డిమాండ్ నోటీసును జారీ చేసింది. కొరియర్/రిజిష్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌తో పంపిన నోటీసు ఈ క్రింది వ్యాఖ్యలతో డెలివరీ కాకుండా తిరిగి వచ్చినది. **"చిరునామాలో వ్యక్తి లేనందున"**.

పైన పేర్కొన్న బకాయి మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించడంలో మీరు విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ఋణగ్రహీతలు/హామీదారులకు సంబంధించిన ఆస్తులను (దిగువ వివరించిన విధంగా) స్వాధీనం చేసుకుంటుందని APSFC తెలియజేయబడుతుంది.

**మార్ట్‌గేజ్ / హైపోథికేటెడ్ ఆస్తులు యొక్క వివరములు**

| క్ర.సం | తనఖాదారుని యొక్క పేరు | ఆస్తి వివరములు |
|---|---|---|
| 1. | ఋణగ్రహీత : | |
| | M/s. Averx Drugs Pvt.Ltd | --- |
| 2. | హామీదారులు/చట్టరీత్యా వారసులు | |
| | ష్యూరిటీ హోల్డర్ : 1. శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మీ | ఐటమ్ నెం.1 : కాకినాడ జిల్లా, సర్పవరం, కాకినాడ, రమణయ్యపేట, జయేంద్రనగర్, సర్వే నెం.127, ఫ్లాట్ నెం. 134 ప్రకారం విస్తీర్ణం 600 చ॥గ॥లులోని భూమితో పాటు రెసిడెన్షియల్ భవనం డి.నెం.70-14-11 తో కలదు. |
| | 2. శ్రీమతి బుర్రా ఉమారాణి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యారావుపేట, సౌజన్యనగర్ వద్ద సర్వే నెం.220/4B, ఫ్లాట్ నెం.62 ప్రకారం విస్తీర్ణం 172.22 చ॥గ॥లులోని భూమి. |
| | 3. శ్రీమతి తిరుపతి ధనలక్ష్మీ | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, రమణయ్యపేట వద్ద బ్లాక్ నెం.69, వార్డు నెం.29, సర్వే నెం.195, ఫ్లాట్ నెం.3 & ఫ్లాట్ నెం.5 భాగం ప్రకారం విస్తీర్ణం 481.37 చ॥గ॥లులోని భూమి. |

సలహాలు దిగువ తెలుపబడినవి :
1) మరిన్ని వివరాల కొరకు పోస్టల్ అధికారులు మీకు పంపిన ఒరిజినల్ నోటీసు/కవర్‌ను దిగువ సంతకందారు నుండి సేకరించి, పూర్తి వివరాల కొరకు దరఖాస్తు చేసుకోవలెను మరియు
2) SARFAESI చట్టం క్రింద తదుపరి చర్యలను నివారించడానికి పైన పేర్కొన్న నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు వడ్డీ మరియు ఖర్చులు మొదలైన వాటితో సహా మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించవలెను.

తేది : 08.01.2026
ప్రదేశం : విశాఖపట్నం
సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ


## సైబర్‌క్రైమ్, డిజిటల్ పోలీసింగ్‌పై సిబ్బందికి శిక్షణ

● జేఎన్‌టీయూ(కే)తో ఒప్పందం

గాంధీనగర్, న్యూస్‌టుడే: సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, డిజిటల్ పోలీసింగ్‌లో పోలీసు సిబ్బంది నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, జేఎన్‌టీయూ(కాకినాడ) మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా జేఎన్‌టీయూకే వీసీ సీఎస్ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ సివిల్, ఏపీ ఎస్పీ కానిస్టేబుళ్లకు దీనిపై 9 నెలల సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తామని తెలిపారు. ఇది సైబర్ క్రైమ్ దర్యాప్తు, ఫోరెన్సిక్ రంగాల్లో పోలీసులకు ఆధునిక నైపుణ్యాలను అందించడంలో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ కార్యాలయం నుంచి అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్(ట్రైనింగ్) మోకా సత్తిబాబు, జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్ ఆర్. శ్రీనివాసరావు, యూనివర్సిటీ డైరెక్టర్లు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.

ఒప్పంద పత్రాలతో జేఎన్‌టీయూకే వీసీ ప్రసాద్, పోలీస్ అధికారులు

## తుని రైల్వేస్టేషన్‌లో మంటలు

తుని, న్యూస్‌టుడే: తుని రైల్వేస్టేషన్ ముఖద్వారం వద్ద బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నల్లటి పొగ కమ్మేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది సైతం శకటంతో స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై రైల్వే అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో అయోమయం నెలకొంది. విద్యుత్తు సరఫరాకు సంబంధించి ఏవిధమైన లోపం లేదని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే ఎలక్ట్రికల్ విభాగాధికారి సుభాష్ స్పష్టం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న తహసీల్దార్ ప్రసాద్ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని సూచించారు.

స్టేషన్ ముఖద్వారం వద్ద పొగలు

## సముద్రునికి కుంభ హారతి

గాంధీనగర్: సూర్యారావుపేటలోని స్వయంభూ భోగి గణపతి పీఠం ఆధ్వర్యంలో బుధవారం సాగరతీరంలో సముద్రుడికి విష్ణు సహస్రనామ పారాయణం మధ్య కుంభ హారతి నిర్వహించారు. పీఠం నుంచి మట్టికుండలో అన్నం కుంభంగా ఉంచి ఆవునేతితో దీపారాధన చేసిన అనంతరం భక్తులు సముద్రతీరానికి తరలివెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి, సముద్రునికి ధాన్యం, నూతన వస్త్రాలను సమర్పించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గణపతి పీఠం భక్తులు, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.

సాగరతీరంలో సేవకుల పూజలు


PUBLICATION

IN THE COURT OF THE HON'BLE PRL CIVIL JUDGE SENIOR DIVISION, KAKINADA
E.P. No. 17 of 2025 In
O.S. No. 4 of 2024 (on the file of Civil Judge Senior Division at Amalapuram)
Between:
Pappoppula Naga Durga Nageswara Rao, S/o. Adinarayana, Hindu, age 32 years, Private employee, D No 11-216, Near Ramakrishna Samithi, Konkapalli, Amalapuram 533 201, Dr BR Ambedkar Konaseema Dist ... DHr
Vs
Palepu Sri Naga Sai Ravi Chaitanya, S/o. Gavarraju, Hindu, age 31 years, D No 68-10-13/2, Royal Estate Apartment, Vidyut Nagar, Sivalayam, 5th Street, Kakinada Urban, Kakinada Dist ... JDr
The above named D Hr has instituted the above EP No 17 of 2025 seeking attach the property of you under Or 21, R 54 CPC and the same stands posted to 30-01-2026 at 10.30 AM for your appearance, you are hereby required to appear personally or through advocate attend before this Hon'ble court at 10.30 AM and file your objections if any, failing which the matter will be heard and determined in your absence exparte as per Law.
//by the orders of the Hon'ble court)
K.SATYA SRINIVASA RAO
Advocate, Kakinada
Kakinada, Dt: 07-01-2026. Cell : 9848165578


## ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా బాధ్యతలు

కరప, న్యూస్‌టుడే: ఎంఎస్ఎంఈ డైరెక్టర్‌గా కరప మండలం గొర్రిపూడికి చెందిన నల్లె ప్రసన్నకుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు డైరెక్టర్ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తానని తెలిపారు.

## వాణిజ్య పన్నుల సేవల సంఘం కాలమానిని ఆవిష్కరణ

సర్పవరం: కాకినాడ గ్రామీణం రమణయ్యపేటలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో బుధవారం ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ క్యాలెండర్‌ను జాయింట్ కమిషనర్ (ఎస్టీ) డి.శ్రీలక్ష్మి ఆవిష్కరించారు. సంఘ అధ్యక్షుడు ప్రత్తిపాటి విజయ కుమార్, కార్యదర్శి అనిశెట్టి వీవీఎస్ స్వామి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

క్యాలెండర్ ఆవిష్కరిస్తున్న జాయింట్ కమిషనర్ శ్రీలక్ష్మి


# ప్రకటన

మా క్లయింటు అనపర్తి మండలం, అనపర్తి గ్రామ కాపురస్థులైన సత్తి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు సత్తి సతీష్ రెడ్డి గారు ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా, మా క్లైంటు తూర్పుగోదావరి జిల్లా అనగా ప్రస్తుత కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు సబుడి శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామపంచాయితీ, యరకాపురం గ్రామ తాలూకాలో చేరిన జిరాయితీ మెరక సర్వే నెంబరులు 31-3, 32-4, 32-1a, 32-21, 32-3, 121, 120 లో గల మొత్తం 14 ఎకరాల 86 సెంట్ల భూమిని అనపర్తి రత్నారావు గారి కుమారుడు అనపర్తి రమేష్ చౌదరి దగ్గర నుండి హెచ్చు ధరకు కొనుటకు ప్రయత్నం చేయుచున్నారు. అలాగే ఇదివరలో పైన తెల్పిన సర్వేనెంబర్లలో గల సర్వే నెం.32-4లో గల ఎ.1-28 సెంట్లు భూమిని సాయి స్పందన ప్రవేట్ ట్రస్ట్ వారు నుండి శ్రీనిధి ట్రస్ట్ వారు కొనుగోలుచేసియున్నారు. తర్వాత ఆ ఎ.1.28 సెంట్లు భూమి రెండు మారకములు అయిన అనంతరం పైన తెలిపిన అనపర్తి రమేష్ చౌదరి గారు కొనుగోలుచేసియున్నారు. ప్రస్తుతం నాటినుండి నేటి వరకు అనపర్తి రమేష్ చౌదరి గారు స్వాధీనంలోనే ఉన్నది. వీరి నుండి నా క్లయింటు సత్తి సతీష్ రెడ్డి గారు పైన తెల్పిన మొత్తం య.14.86 సెంట్లు భూమిని కొనుటకు అంగీకారమైనది.

కాబట్టి సదరు పైన తెల్పిన రెండు ప్రతుల విషయంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరములు అనగా బ్యాంకు బాకీలు మరియు కోర్టు తగాదాలు మరియు ఇతర తగాదాలు ఉన్నను నేటి నుండి 15 రోజుల్లో ఈ అడ్రస్సుకు తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. లేనియెడల సదరు ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు లేని నిష్పేచి నిర్వివాద ఆస్తి అని మా క్లయింటు భావించి తదుపరి కార్యక్రమములు జరుపుటకు నిర్ణయించుకొనును. ఆ తదుపరి దీనిపై ఎవరు ఎటువంటి వాదనలు జరిపినను అవి ఏమియు మా క్లయింటును బైండు చేయనేరవని గ్రహించవలెను.

సత్తి సతీష్ రెడ్డి, Contact No: 9515994399, 9849548354

వందే విజయ రాజ్ కుమార్, B.A., B.Ed, L.L.B
అడ్వకేట్, D.No: 18-8-23/1, కో ఎక్సెల్ ఆఫీస్ బ్యాక్‌సైడ్, గణపతినగర్, సామర్లకోట. Pin: 533440, Cell: 8555051549, 9951063349


## 11న పారా అథ్లెట్ల ఎంపికలు

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ డీఎస్ఏలో ఈనెల 11న జిల్లాస్థాయి పారా అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు సంఘ జిల్లా అధ్యక్షురాలు శివగంగ ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాల వారు పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 81213 94478 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

### ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

| కొబ్బరి (క్వింటాళ్ళలో) | ధర (రూ॥లలో) |
|---|---|
| కొత్తకొబ్బరి | 18,000 |
| కురిడీ (వెయ్యింటికి): | |
| పాతకాయ: గండేరా | 27,000 |
| గటగట | 25,000 |
| కొత్తకాయ: గండేరా | 26,000 |
| గటగట | 24,000 |
| నీటి కాయ (వెయ్యింటికి): | |
| పాత (ముక్కుడు) కాయ | 16,000-17,000 |
| కొత్త (పచ్చి) కాయ | 15,000-16,000 |
| కొబ్బరినూనె మార్కెట్: | |
| 15 కిలోలు | 5,000 |
| కిలో | 350 |

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

| | |
|---|---|
| ఫారంరేటు | 152-00 |
| రిటైల్ లైవ్ | 179-00 |
| డ్రెస్డ్ | 260-00 |
| స్కిన్‌లెస్ | 295-00 |


EENADU Classifieds

BUSINESS SERVICES

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

FINANCIAL SERVICES

స్థిరాస్తులపై ఉభయగోదావరి జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి బ్యాంక్. ✆ 9396999669

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి ✆7386201191.

REAL ESTATE

FLAT FOR SALE
RAJAMAHENDRAVARAM CITY

రాజమండ్రి సిటీలో అపార్ట్మెంట్ నందు 2nd ఫ్లోర్‌లో 3 BHK Flats అమ్మకమునకు ఉన్నవి. లిఫ్ట్, కార్స్ పార్కింగ్, జనరేటర్స్ కలవు. Cont: 82970 66516.

LAND FOR SALE
JAGGAMPETA

రాజమండ్రికి 30కి.మీ. దూరం మురారి గండేపల్లి మధ్య నేషనల్ హైవేకి చేర్చి 100అ॥ల రోడ్ ఫేసింగ్‌తో 60 సెంట్లు భూమి అమ్మకం. (నో బ్రోకర్స్), 9032988265.

PLOT FOR SALE
GENERAL

RJY: 2అ॥కే ఒక సెంటు, ప్లాట్ సైజు 4+6+8 & మోర్, కోరుకొండ-గోకవరం మధ్య 4 లైన్ రోడ్ దగ్గర. ఈరేటు రేపు సండే వరకు, నెక్స్ట్ రేటు ఛేంజ్. ✆ 7674833422

JOBS

Wanted Male Academic Principals Qualification Any Degree/ P.G. Age Limit: 30 to 45 Years, Must be Married. Salary: 30,000/- to 35,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. స్త్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

డొమెస్టిక్ కార్గో కొరియర్ సర్వీసెస్‌లో పర్క్‌చేయుటకు కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.

TEAM MEMBERS కావలెను. తెలుగు, హిందీ మాట్లాడగలవారు Can work Offline/ Online. Contact: 98855 82788 - Viswaus

Hyd ఇంట్లో వంట చేయడానికి వంట మనిషి కావలెను. శాలరీ: 20-25k వసతి కూడా ఇవ్వబడును. సంప్ర. కాల్: 9490215936

కంప్యూటర్ ఆపరేటర్స్ (M/F) మరియు ANM, GNM, గైనిక్‌లో అనుభవంగల నర్సులు కావలెను. సంప్ర॥ ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రకాష్‌నగర్ మెయిన్‌రోడ్, రాజమండ్రి.

రాజమండ్రిలో మాఆఫీస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F) & టెలికాలింగ్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. పాత సోమాలమ్మ గుడి రోడ్డు, దివ్య హాస్పిటల్ దగ్గర, Cont. Cell: 85006 44978, 93461 45948.

EENADU for Advertisement Contact: 8008597607

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Kakinada
12-234/B, Lakhsmi Complex, Dantu Vari Street, Suryaraopet, Kakinada-AP -533001
Murali Krishna 9030411112
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

నెక్ సూచించిన కోడిగుడ్డ ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-85 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


(c) eenadu

# కాకినాడ

## రైతుబజార్‌లో కూరగాయల ధరలు(కిలోకు)

గాంధీనగర్, న్యూస్‌టుడే: టమాటా- 28, 30, వంకాయలు- 24, 32, 36, బెండకాయలు- 60, పచ్చిమిర్చి- 36, 40, 42, కాకరకాయ- 60, బీర- 50, క్యాలీఫ్లవర్- 25, 30, క్యాబేజీ- 26, క్యారెట్- 40, దొండకాయలు- 44, బంగాళాదుంపలు- 18, 22, ఉల్లి- 26, 32, దోసకాయలు- 36, చిక్కుళ్లు- 18, చేమదుంపలు- 30, బీట్‌రూట్- 28, కీరదోస- 32, బీన్స్‌కాయలు- 60, అల్లం- 68, క్యాప్సికం- 70, బొబ్బర్లు- 20, చిలకడదుంపలు- 38, ఒకటి చొప్పున ఆనపకాయ- 30, 35, పొట్లకాయ- 25, 30, అరటికాయ- 5, 7, మునగకాడ- 12, 15, మామిడికాయ- 15, 20, నిమ్మకాయలు(డజన్) - 18, 24, 30.

**నగరంలో సినిమాలు** ఆనంద్ సినీమాస్ 4స్క్రీన్- సైక్ సిద్ధార్థ, ఈషా, అవతార్ ఫైర్ అండ్ యాష్, దురంధర్, దేవీ మల్టీప్లెక్స్ 4స్క్రీన్- సైక్ సిద్ధార్థ, 45, నీలకంఠ, ఛాంపియన్, లక్ష్మి- ఈషా, సత్యగౌరి - అవతార్ ఫైర్ అండ్ యాష్, తిరుమల- మార్క్, సీఅండ్‌సీ 1- శంబాల, సీఅండ్‌సీ 2- వనవీరా, శ్రీప్రియ - ఛాంపియన్, పద్మప్రియ- అఖండ 2, సూర్య1(వాకలపూడి) - ఈషా, సూర్య 2.- శంబాల.
-న్యూస్‌టుడే, గాంధీనగర్

## మేమున్నాం.. మీకు తోడుగా

### ఫ్లెక్సీలతో ఇక్కట్లు

కాకినాడ గాంధీ బొమ్మ కూడలి వద్ద ఫ్లెక్సీలు అడ్డుగా ఉండటంతో రాకపోకల సమయంలో మలుపులో వచ్చే వాహనాలు కనబడక ఇబ్బందులు పడుతున్నామని, సంబంధిత అధికారులు స్పందించి వాటిని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

### రహదారిపై గుంతను పూడ్చారు..

స్పందనకు వందనం

కాకినాడ సినిమారోడ్డులోని కల్పనా సెంటర్ వద్ద ప్రధాన రహదారి అధ్వానంగా ఉందని 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టారు.

### పిచ్చిమొక్కలు తొలగించారు..

గాంధీనగర్ చాగంటి వారి వీధిలో ఓ ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగి చిట్టడవిని తలపిస్తోందని 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. పిచ్చి మొక్కలు తొలగించి సమస్యను పరిష్కరించారు.

-న్యూస్‌టుడే, సాంబమూర్తినగర్, మసీదు సెంటర్

**మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు**

ఉ॥ 10 - మ॥ 1

| | |
|---|---|
| కాకినాడ నగరం 80085 74157 | మసీదుసెంటర్ 91541 18210 |
| సాంబమూర్తినగర్ 91548 46719 | గాంధీనగర్ 80085 74159 |
| | బాలాజీచెరువు 80085 74154 |

## కలిపేశారు.. వసతులు మరిచారు

### విలీన ప్రాంతాల వాసులకు తప్పని ఇక్కట్లు

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్

వీధి దీపాలు వెలగవు.. డ్రెయిన్లు పారవు.. తాగునీటి సరఫరా అరకొర, రహదారులు అధ్వానం.. ఈ సమస్యలన్నీ ఎక్కడో కాదు నగరంలో అంతర్భాగమైన ఎస్.అచ్యుతాపురంలోనివే. ఈ ప్రాంతాన్ని 20 ఏళ్ల కిందట కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేశారు. రెండుసార్లు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినా.. ఈ డివిజన్‌కు మాత్రం నిర్వహించలేదు. దీంతో ఇక్కడ అభివృద్ధి.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఎస్.అచ్యుతాపురం గ్రామ పంచాయతీగా ఉండగా, సౌకర్యాలు మెరుగ్గా ఉండేవని, నగరపాలిక విలీనం చేసి పన్నులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు తప్ప. సదుపాయాల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఇక్కడి ప్రజలు పెదవి విరుస్తున్నారు.

కనీస సౌకర్యాలు లేని ఎస్.అచ్యుతాపురం

● డివిజన్: 48 ● జనాభా: 12,000 ● ఓటర్లు: 8,500 ● గృహాలు: 3,000 ● సచివాలయాలు: 2

### సేవల్లో చిత్రం..!

రెవెన్యూశాఖ సేవల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. కుల, ఆదాయ, ఇతర ధ్రువపత్రాల జారీ కాకినాడ అర్బన్ తహసీల్దారు కార్యాలయ పరిధిలోకి తెచ్చారు. ప్రజాపంపిణీ వ్యవస్థను గ్రామీణ తహసీల్దారు కార్యాలయానికి అప్పగించారు. మహిళా స్వశక్తి సంఘాల నిర్వహణ కాకినాడ గ్రామీణ మండలం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ అర్బన్‌లో విలీనం చేయలేదు. ఇలా వివిధ శాఖలకు సంబంధించిన సేవలను ఒకేచోట నుంచి అందించకుండా ప్రజలను ఇక్కట్లు పాలుచేస్తున్నారు.

### ఎవరూ పట్టించుకోవడంలేదు

రాత్రయితే చిమ్మ చీకట్లు అలుము కుంటున్నాయి. వీధి దీపాలు వెలగడంలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పన్నులు వసూలు చేస్తున్న యంత్రాంగం ప్రజల సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. వివిధ శాఖల సేవలను ఒకే గొడుగు కిందకు తేవాలి. ఈ సారి 48వ డివిజన్‌కు ఎన్నిక నిర్వహించాలి.

- కోనాల కృష్ణ, ఎస్.అచ్యుతాపురం

### రూరల్ వెళ్లాల్సి వస్తోంది

రెవెన్యూశాఖ సేవలను కాకినాడ అర్బన్ మండలం నుంచి అందిస్తున్నారు. కొత్త రేషన్‌కార్డులకు గ్రామీణ మండలంలో దరఖాస్తు చేయమంటున్నారు. దీంతో కాళ్లు అరిగేలా తిరుగుతున్నాం. డివిజన్‌లో రెండు వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా అర్బన్ కార్యాలయాలను ఏర్పాటుచేసి సేవలు అందించాలి.

- కడారి నాగేశ్వరరావు, ఎస్.అచ్యుతాపురం

## రంగరాయలో ఇన్‌ఛార్జి కలెక్టర్, ఎస్పీ పరిశీలన

రంగరాయ కళాశాలలో ఏర్పాట్లపై చర్చిస్తున్న జిల్లా అధికారులు

కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఈ నెల 10న కాకినాడలోని రంగాయ వైద్యకళాశాలను సందర్శించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వభరత్, ఎస్పీ బిందుమాధవ్, ఏఎస్పీ మనీష్ దేవారాజ్ పాటిల్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం రాంకోసా ఆధ్వర్యంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఉపముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ విష్ణువర్ధన్‌తో వారు చర్చించారు. రంగరాయ పూర్వవిద్యార్థులతో పవన్‌కల్యాణ్ ముఖాముఖి కానున్న నేపథ్యంలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

## శ్రీప్రకాష్ పాఠశాల వార్షికోత్సవం 10న

పెద్దాపురం, న్యూస్‌టుడే: పెద్దాపురం పట్టణం రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ 18వ వార్షికోత్సవాన్ని ఈ నెల 10వ తేదీ సాయంత్రం నిర్వహించనున్నట్లు పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. ముఖ్యఅతిథిగా మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్, విశిష్ట అతిథులుగా భారతీయ విదేశీ సేవా అధికారి డాక్టర్ సుయాష్ యశ్వంతరావుచవాన్ (ఐఎఫ్ఎస్), శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కె.కేశవరావు పాల్గొంటారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.

పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించిన డీఈవో తదితరులు

## క్రీడాకారులకు అభినందన

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ స్కేటింగ్ జాతీయస్థాయి పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పలువురు పతకాలు సాధించారు. క్రీడాకారులు బుధవారం జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి సుధారాణి ఆధ్వర్యంలో డీఈవో పి.రమేష్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని డీఈవో అభినందించారు.

## ట్రాఫిక్ నియమాలు పాటిస్తే ప్రమాదాల నివారణ

సాంబమూర్తినగర్(కాకినాడ), న్యూస్‌టుడే: యువత ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించకూడదని, నిబంధనలను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని రవాణా శాఖ ఉప కమిషనర్ కె.శ్రీధర్ అన్నారు. కాకినాడ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో 'శిక్షణతో భద్రత', 'సాంకేతిక ద్వారా పరివర్తన' అనే నినాదంతో విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీధర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగం, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, వేగ పరిమితులను గౌరవించడం వంటి అంశాలను వివరించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ట్రాఫిక్ సీఐ రమేష్, ఎంవీఐలు ఎం.హరినాథ్‌రెడ్డి, ఎన్.సబిత, ఏఎంవీఐలు గౌరీశంకర్, డి.కాశీవిశ్వేశ్వరరావు, రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ ఏవీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఉప రవాణా కమిషనర్ శ్రీధర్

గోధుమ పిండి పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కొండబాబు

## పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. స్థానిక 36వ డివిజన్ పరిధిలోని రేషన్ దుకాణంలో గోధుమ పిండిని ఎమ్మెల్యే కొండబాబు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో రేషన్ దుకాణాలను మినీ సూపర్ బజార్లగా తీర్చిదిద్దనున్నారని తెలిపారు తహసీల్దారు జితేంద్ర, పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య, నగర తెదేపా అధ్యక్షుడు మల్లిపూడి వీరు, డివిజన్ పార్టీ ఇన్‌ఛార్జి నల్లూరి తులసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

## ఈ-ఆఫీస్ నిర్వహణపై శిక్షణ

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: వైద్యసిబ్బందికి ఈ-ఆఫీస్ నిర్వహణపై డీఎంహెచ్‌వో డా.నరసింహనాయక్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. మంగళగిరి నుంచి వచ్చిన ఎంసీహెచ్ అదనపు డైరెక్టర్ డా.అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఇకపై అన్ని కార్యకలాపాలు ఈ-ఆఫీస్ విధానంలో పొందుపరచాలన్నారు. ప్రతిఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు. డీఐవో డా.సుబ్బరాజు, డా.రవి, డా.ప్రభాకర్, డా.అరుణ, డా.ప్రశాంతి, డా.ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

## భావనారాయణపురంలో భూముల సర్వే

సర్పవరం, న్యూస్‌టుడే: సర్పవరం పంచాయతీ భావనారాయణపురంలో పలు భూముల్ని దేవాదాయ శాఖ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్‌కు కాకి సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వేయర్ రామకృష్ణ మాట్లాడుతూ సర్వే నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. గ్రామస్తులు ముమ్మిడి సత్యనారాయణ, జాన్ ప్రసాద్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

## వృద్ధులు, అనాథలకు చేయూత

గాంధీనగర్, న్యూస్‌టుడే: అలయెన్స్‌క్లబ్ సభ్యులు తమ ఇళ్లలో జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి వేడుకల సమయంలో వృద్ధులు, అనాథలకు అండగా ఉండేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అలయెన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెంకే గోవిందరాజు, క్లబ్ ఇంటర్నేషనల్ ఇన్నర్‌వీల్ కమిటీ సభ్యుడు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. అలయెన్స్‌క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బుధవారం క్లబ్ అధ్యక్షుడు ఎం.వికాస్ అధ్యక్షతన క్లబ్ సభ్యురాలు విజయరత్నకుమారి జన్మదినం సందర్భంగా విముక్తి కాలనీలో పేదలు, మహిళలకు నూతన వస్త్రాల పంపిణీ చేసి, అనంతరం అన్నదానం నిర్వహించారు.

రంగవల్లులు తీర్చిదిద్దుతున్న మహిళలు

## ఉత్సాహంగా రంగవల్లుల పోటీలు

గాంధీనగర్: సంక్రాంతి సంబరాల సందర్భంగా బుధవారం నగరంలోని ప్రగతి విద్యాసంస్థలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి, విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్.పూర్ణచంద్రరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## కాలువ మూసుకుపోయింది!

నగరంలోని అశోక్‌నగర్ ప్రధాన రహదారిలో మురుగుకాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించకుండా నెలల తరబడి వదిలేడంతో అది మొత్తం మూసుకుపోయింది. దీంతో మురుగు పారేదారిలేక స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాల విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా డ్రెయిన్లలో పూడికతీత తీస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నా.. కొన్నిచోట్ల కనీసం మట్టి తీయడం లేదు. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని పూడిక తీసి మురుగుపారేలా చర్యలు చేపట్టాలని ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, బాలాజీచెరువు

## కల్వర్టు.. ఇక్కట్లు

కాకినాడ పల్లంరాజునగర్‌లోని ఓ వీధిలో కల్వర్టుపై స్లాబురాయి ధ్వంసమై అధ్వానంగా ఉన్నాయి. ఆ రహదారి గుండా రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడతామోనని భయాందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, మసీదు సెంటర్

## వృథా తప్పదు.. అధికారులకు పట్టదు

కాకినాడ భాస్కర్‌నగర్ ప్రధాన రహదారిలో నాలుగు రోడ్ల కూడలి వద్ద తాగునీరు వృథాగా పోతోంది. భూమి లోపలి భాగంలో పైపులైను లీకుతో గత కొన్ని రోజులుగా నీరంతో రోడ్డు పాలై గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా నగరపాలక అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.

–న్యూస్‌టుడే, భానుగుడి సెంటర్

## పలువురికి జైలు, జరిమానా

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: మద్యం తాగి వాహనం నడిపిన 50 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా 20 మందికి జైలు శిక్ష, 30 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ కాకినాడ స్పెషల్ మొబైల్ అదనపు జేఎఫ్‌సీఎం న్యాయమూర్తి ఉషా లక్ష్మీకుమారి తీర్పు చెప్పారు. 20 కేసుల్లో ఒకరికి 10 రోజులు, మరొకరికి 6 రోజులు, ఇద్దరికి 5 రోజులు, ఇద్దరికి 4 రోజులు, 8 మందికి మూడు రోజులు, ఆరుగిరికి 2 రోజుల చొప్పున జైలు శిక్ష విధించారని నగర ట్రాఫిక్-1,2 సీఐలు ఎన్.రమేష్, రామారావు తెలిపారు.

## అలరించిన సర్వదేవతా దర్శనం

గాంధీనగర్, న్యూస్‌టుడే: సకల దేవతలు ఒకేచోట కొలువయ్యారా అన్నట్లుగా సాగిన నృత్య రూపకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్ఎఫ్‌సీఎల్ రోడ్డులోని సత్కళావాహిని వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి సర్వదేవత దర్శనం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి ఈవి.కృష్ణమాచార్యులు, అధ్యక్షుడు నరసరాజు, కలగా శివరాణి, పి.సత్యానందం, భాజపా చీఫ్‌జిల్లా ఉపాధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

రూపకాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు

## స్మార్ట్ బస్‌షెల్టర్ వినియోగంలోకి తెస్తాం

పరిశీలిస్తున్న కమిషనర్ సత్యనారాయణ

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: వివేకానంద పార్కు ఎదురుగా గల స్మార్ట్ బస్ షెల్టర్నఉ త్వరలోనే వినియోగంలోకి తెస్తామని నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. రామారావుపేట మూడు లైట్ల జంక్షన్ నుంచి జీఆర్‌టీ హోటల్ రోడ్డు వరకు జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం ఆయన పరిశీలించారు. అక్కడ షెల్టర్‌ను పరిశీలించి, లోపల సీలింగు ఊడిపోవటం, ఫర్నిచర్, దీపాలు లేకపోవటాన్ని గమనించారు. దీనిని బాగుచేస్తామని చెప్పారు.

## సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలి

మసీదు సెంటర్ (కాకినాడ), న్యూస్‌టుడే: కాకినాడ జీజీహెచ్, ఆర్ఎంసీ సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌కు బుధవారం వినతిపత్రాన్ని అందజేశారు. సీఐటీయూ కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలన్నారు. చాలాకాలంగా అమలవుతున్న క్యాజువల్ లీవులు నిలిపివేయడం తగదని పేర్కొన్నారు. సంక్రాంతి నేపథ్యంలో ఈనెల 9న జీతాలు చెల్లించాలని, పండగ మూడురోజుల్లో ప్రతికార్మికుడికి ఏదో ఒక రోజు జీతంతో కూడిన ప్రత్యేక సెలవు మంజూరు చేయాలని సూచించారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ధర్మ, భాగలక్ష్మి, ఇతర నాయకులు సోమరాజు, శ్రీనివాస్, భాస్కరరావు పాల్గొన్నారు.

జీజీహెచ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఇన్‌ఛార్జికి వినతిపత్రం అందజేస్తున్న సీఐటీయూ నాయకులు

## ప్రాంగణ ఎంపికల్లో ప్రతిభ

గాంధీనగర్, న్యూస్‌టుడే: నగరంలోని లక్ష్మీనారాయణ నగర్‌లో గల ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం ప్రముఖ సంస్థ కాగ్నిజెంట్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 86మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఆదిత్య డిగ్రీ, పీజీ కళాశాలల అకడమిక్ డైరెక్టర్ బీఈవీఎల్ నాయుడు తెలిపారు. కాగ్నిజెంట్ హెచ్ఆర్ ప్రతినిధి తిరుమురుగన్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆదిత్య విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్.శేషారెడ్డి, కార్యదర్శి ఎన్.సుగుణరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ నాయుడు, ప్రిన్సిపాల్స్ కె.కరుణ, డి.బ్యూలా, వైస్ ప్రిన్సిపాల్స్, ప్లేస్‌మెంట్ కోఆర్డినేటర్లు అభినందనలు తెలియజేశారు.

ఉద్యోగాలు సాధించిన విద్యార్థులతో కళాశాల ప్రతినిధులు

## కొట్లాట కేసులో నిందితులకు జరిమానా

మసీదుసెంటర్: కొట్లాట కేసులో అయిదుగురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.2వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు కాకినాడ ఒకటో పట్టణ సీఐ నాగదుర్గారావు ఓ ప్రకటనలో తెలిపారు. 2023లో కాకినాడ పప్పులమిల్లి వద్ద నాటి వెంకటలక్ష్మి ఇల్లు నిర్మిస్తుండగా, ఆ ప్రాంతానికి చెందిన మల్లాడి సత్తిబాబు, గంగారావు,గంగాద్రి, కామేశ్వరరావు, సోమనాయుడు వచ్చి వారిపై గొడవ పడి కొట్టారు. దీనిపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాదోపవాదనలు అనంతరం నిందితులపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

## రోడ్డుప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలు

మసీదుసెంటర్, న్యూస్‌టుడే: రోడ్డుప్రమాదంలో వృద్ధుడికి తీవ్రగాయాలైన సంఘటనపై కాకినాడ రెండో పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కాకినాడకి చెందిన మైలా రామారావు ఈనెల 6న స్థానిక నూకాలమ్మగుడి సమీపంలో రోడ్డు దాటుతుండగా ద్విచక్రవాహనదారుడు రాంగ్ రూట్‌లో వచ్చి ఢీకొట్టాడు. ఆయన తలకు గాయమవడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

## సందడి చేశారు.. సత్తా చాటారు

కాకినాడ నగరం, న్యూస్‌టుడే: స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం 'పీఆర్ ఉత్సవ్ 2కే26' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంబీఏ, బీబీఏ, కామర్స్ విద్యార్థులకు నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత ప్రిన్సిపల్ డా.కె.ఆంజనేయులు పిఠాపురం మహారాజా చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయా కోర్సులకు సంబంధించి నైపుణ్య పోటీలు నిర్వహించారు. అందాల పోటీలూ ఏర్పాటుచేశారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమ డైరెక్టర్ డా.జెట్టి పాండురంగారావు, డా.పసుపులేటి హరిరామప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. వంటల పోటీలు, నృత్య పోటీలు, వస్త్రధారణ, కబడ్డీ పోటీల్లో విద్యార్థులు సత్తా చాటారు.

### ఆనందంగా ఉంది..

సంక్రాంతి పండగ ముందు కళాశాలలో నిర్వహించిన 'పీఆర్ ఉత్సవ్' కనుల పండువగా సాగింది. సహచర విద్యార్థులతో ఈ వేడుకలో పాల్గొనడం మధురానుభూతిని మిగిల్చింది. కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచాం. ప్రిన్సిపల్ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందుకోవటం ఆనందంగా ఉంది.

-వి.మౌనిక, బీకాం

### కబడ్డీలో బహుమతి..

పీఆర్ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నా. కళాశాలలో ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వినగానే ఆనందపడ్డా. అందులో పాల్గొని పేరుతెచ్చుకోవాలని ప్రయత్నించా. అనుకున్నట్టుగానే కబడ్డీలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలచా. ఇది ఎంతో గర్వంగా ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తా.

- అచ్చమ్మ, బీకాం

### మెదడుకు పదును పెట్టా..



'పీఆర్ ఉత్సవ్ 2కే26' పేరుతో కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనటం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో క్విజ్ పోటీల్లో పాల్గొన్నాను. ప్రథమ స్థానంలో పాల్గొన్నాను. మెదడుకు పదునుపెట్టి ప్రతిభ చూపాను. బహుమతి సాధించడం మరిచిపోలేనిది.

- ఎం.కరుణకుమార్, బీఎస్సీ

### ప్రేరణ కలిగించింది..

కళాశాలలో చాలా కాలం తరువాత నిర్వహించిన కార్యక్రమం ఎంతో ప్రేరణ కలిగించింది. నాకు ఒక గుర్తింపు రావాలని కబడ్డీ పోటీల్లో పాల్గొన్నా. ప్రథమ స్థానంలో నిలచా. ఇకపై ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తా. చదువుతో పాటే అన్ని రకాల పోటీల్లో పాల్గొని పేరు తెచ్చుకుంటాం.

-టి.చంద్రిక, బీకాం

## వసతుల కల్పనకు కృషి

సర్పవరం, న్యూస్‌టుడే: కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు, రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. బుధవారం తూరంగిలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో గ్రామ ఆరోగ్య కేంద్రం, తిమ్మాపురంలో రూ.60 లక్షలతో రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. డీఈ సత్యశ్రీనివాస్, ఎంపీపీ అనంతలక్ష్మి, కార్పొరేషన్ డైరెక్టర్ శిరంగు శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షుడు మాదరపు తాతాజీ, తెదేపా నాయకుడు బోళ్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. తూరంగిలో రైతులకు ఎమ్మెల్యే నానాజీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు.


**ప్రకటన**

మా క్లయింట్లు కాకినాడ నగర కాపురస్తులు డా॥ముత్తా వెంకటేష్ గారి కుమారుడు 1.డా॥ ఆదిత్యకృష్ణ వీరి భార్య 2.చవి అగర్వాల్ గార్ల సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా.
మా క్లయింట్లకు లేటు గుత్తుల రత్నేశ్వరమ్మ, W/o. లేటు గుత్తుల నరసింహస్వామి వారి యొక్క స్త్రీ ధనపు ఆస్తి అనగా ది.15-04-1966 సం॥ తేదీన దస్తావేజు నెం.1828/66గా గల దిగువ షెడ్యూల్ దాఖలా ఆస్తి అయివున్నదని మరిన్ని సదరు రత్నేశ్వరమ్మ గారు ది.29-03-1998వ సం॥రంన Intestate గా కాలముచేయగా వారి ఏకైక వారసుడైన సత్యనారాయణ మూర్తి గారు కూడా ది.03-03-1996న ముందుగానే కాలం చేయగా ది.02-01-2026 న తాసిల్‌దారు గారు ఇచ్చిన Family Member Certificate ద్వారా గుత్తుల విజయలక్ష్మి, గుత్తుల శ్రీనివాసమూర్తి, గుత్తుల నరసింహమూర్తి, పితాని రత్నకుమారిల గార్లకు Hindu Succession Act ద్వారా దఖలు పడిందని. ఆ విధముగా వారులు జాయింట్ గా అనుభవిస్తున్న నిర్వివాద నిష్పేచి ఆస్తి అని నా క్లయింట్లుకు తెలియచేసియుచున్నారు. కావున సదరు విషయమై ఎవ్వరికైన ఎటువంటి అభ్యంతరములు యున్ననూ, మరియు సదరు ఆస్తిపై ఎటువంటి Financial Issues గాని Court attachements గాని ఉన్ననూ, మాకు లిఖిత పూర్వకమైన ఆధారములతో 15 రోజులలోగా తెలియచేయవలెను, లేని యెడల మా క్లయింట్లు క్రమమైన రిజిష్టరి దస్తావేజు ద్వారా ఆస్తిని పొందగలరని యావన్మందికి తెలియచేయడమైనది.
షెడ్యూల్: కాకినాడ సూర్యరావుపేట శివారు మాధవనగర్‌కు చెందిన T.S.No.54/53 తాలుకు Layout plan దాఖలా 34వ నెం. flat యొక్క దిగువ సుదహరించిన హద్దులు మధ్యస్థమైన 521 చ॥గజములు. తూర్పు: 94' – కొమ్ము సూర్యారావు గారి తాలుకా ప్లాట్ నెం.35. దక్షిణం: 50' – జిల్లా పోలీసు సూపరిండెంట్ వారి బిల్డింగ్. పడమర: 93.6' – ప్లాన్ దాఖలా 33వ నెం. స్థలం. ఉత్తరం: మెయిన్ రోడ్డు.
**CHEKKA N.V.S. SRINIVAS**
**SK.PREM NAZIR, A.OMKAR**
Advocates, KAKINADA. Mobile: 9848293766

**వేలం ప్రకటన**

మహారాజశ్రీ కాకినాడ 3వ అదనపు జిల్లా జడ్జివారి కోర్టులో
**E.P. 29/2023 in O.S. 33/2013**
Between:
1.సాగి సీతారామరాజు (Died)
2.సాగి వెంకట సత్యవతమ్మ, W/o.సీతారామరాజు, గృహిణి, డోర్.నెం.68-10A-21, రాజేశ్వరి నగర్, కాకినాడ – 3. ...DHr
మరియు
దాట్ల వెంకట సత్యసీతారామచంద్రరాజు, S/o. అంజనేయ వర్మ, వ్యాపారం, డోర్.నెం.68-10A-21, రాజేశ్వరి నగర్, కాకినాడ-3. ...JDr
పై నెంబరు అమలు గ్రంథములో DHr కు JDr వల్ల రావలసిన డిక్రీ బాకీ రాబట్టుకునే నిమిత్తం ఈ క్రింది షెడ్యూల్ దాఖలా స్థిరాస్తిని ది.23-01-2026 సం॥ తేదీన ఉ॥గం.10.30 ని॥ల నుండి పై కోర్టు వారు వేలంపాట నిర్వహించెదరు. కావున సదరు వేలంపాటలో పాల్గొనదలచిన వారు కోర్టు వారి నాజరు గారి ఆఫీసులో గానీ ఈ క్రింది DHr తరపు ప్లీడరు గార్ని గానీ సంప్రదించవలెను. షరతులకు లోబడి వేలం పాట నిర్వహించబడును.
**SCHEDULE:** East Godavari District, Kakinada District, Kakinada Sub-Registry, Kakinada Urban Mandal, Kakinada Ramanayyapeta, Rajeswari Nagar, S.Nos: 158/31, 159/16, 159/17 divided into house plots of L.P.No.29/89 in which plot no.7 a site to an extent of 305.55 sq.yards consisting of RCC Daba house bearing D.No.68-10A-21 within the following boundaries : **East:** Property of Plot No.8; **West:** Open space; **South:** Property of Plot no.12; **North:** Road. Within the above boundaries the RCC Roofed Daba house in an extent of 305.55 sq.yards with all easement rights etc.

| | |
|---|---|
| DHr Value | : Rs. 60,00,000/- |
| Amin Value | : Rs. 1,50,00,000/- |
| JDr Value | : Not Given |
| Market Value | : Rs.1,34,85,510/- |

**D.S.S. SANKAR,** Advocate
#8-4-8, Tirumalarao St., Gandhi Nagar, KAKINADA. Cell: 90103 26816


(c) eenadu

# కాకినాడ గ్రామీణం

• కాకినాడ గ్రామీణం • పెద్దాపురం • పిఠాపురం

## ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధన

**పిఠాపురం, న్యూస్‌టుడే:** పిఠాపురంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంగమేశ్వరి సంగీ సమాఖ్య ఆధ్వర్యంలో సంగీత విభావరి, పట్టణంలో నగర సంకీర్తన జరిగింది. పంచ రత్న కీర్తనలు జగానందకారక, సాధించెనే ఓ మనసా, ఎందరో మహానుభావులు, గోష్ఠి గానం జరిగింది. వీరికి వయోలిన్‌పై కె.టి. సుబ్బరాయన్, మృదంగంపై కె.సాయికృష్ణ సహకారం అందించారు. వింజమూరి గాయత్రి, వేమూరి లక్ష్మీరాజేశ్వరి, గండికోట లలితారామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకుడు విజయజనార్దనాచార్యులు పాల్గొన్నారు.

## రైల్వే వంతెన నిర్మాణానికి స్థల సేకరణపై చర్చలు

**గొల్లప్రోలు:** గొల్లప్రోలు శివారులో నంబరు 433 బోడిగట్ల గేటు ప్రాంతంలో రైల్వే పైవంతెన (ఆర్‌వోబీ) నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణకు రైల్వే, రెవెన్యూ సర్వేయర్లు బుధవారం రైతులతో చర్చించారు. బోడిగట్ల గేటు ఎదురుగా పొలాల మధ్యలో ఉన్న పుంత రోడ్డు వినియోగించేలా రైల్వే పైవంతెన నిర్మించాలని, ఇందుకు అదనంగా అవసరమయ్యే భూమిని ఇస్తామని రైతులు తెలిపారు. పంట పొలాలకు వెళ్లేందుకు వంతెనకు రెండువైపులా మార్గాలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రైల్వే ఉన్నతాధికారులకు నివేదిస్తామని సిబ్బంది తెలిపారు. రైల్వే సర్వేయర్ నర్సింగ్, గ్రామ సర్వేయర్ రాజాబాబు, మాజీ ఎంపీపీ మొగలి చిట్టిబాబు, రైతు ప్రతినిధులు మొగలి రాంబాబు, వెంకటేశ్వరరావు, యాళ్ల లచ్చారావు, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

## ఆకట్టుకున్న ముందస్తు సంక్రాంతి సంబరాలు

దుర్గాడ విశ్వభారతి స్కూల్‌లో భోగిమంట చుట్టూ విద్యార్థులు

**గొల్లప్రోలు:** గొల్లప్రోలు దుర్గాడ విశ్వభారతి ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో బుధవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సాగాయి. భోగి మంటలు, రంగవల్లులు వేసి గాలిపటాలు ఎగురవేసి సందడి చేశారు. హరిదాసు వేషధారణ, సంప్రదాయ దుస్తుల్లో చిన్నారులు అలరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కరస్పాండెంట్ రాజశేఖర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

### కిట్స్ కళాశాలలో నేడు..

**పెద్దాపురం:** మండల పరిధి దివిలిలోని కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 8, 9వ తేదీల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నట్లు కళాశాల ఛైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు తెలిపారు. భోగి మంటలు, ఫ్యాషన్ షో, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

## డంపింగ్ యార్డులు.. కాలుష్య కారకాలు

పట్టణాల్లో కొరవడిన స్వచ్ఛత

**పెద్దాపురం, న్యూస్‌టుడే:** రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో 2025 అక్టోబరు 2 నాటికి డంపింగ్ యార్డుల్లో చెత్త తొలగించి, మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ఆచరణలో ఎక్కడా అమలు కాలేదు. అన్ని పురపాలక సంఘాల్లోని డంపింగ్ యార్డుల్లో చెత్త గుట్టలు పెరిగిపోయాయి. రోజూ సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. వ్యర్థాలు పెరిగిపోయి పర్యావరణానికి ముప్పు వాటిల్లడంతోపాటు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట, తుని, పిఠాపురం పురపాలక సంఘాలు, ఏలేశ్వరం, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల పరిస్థితి దారుణంగా ఉంది.

| పురపాలికలు/ నగర పంచాయతీలు | రోజువారీ చెత్త (మె.టన్నుల్లో) |
|---|---|
| పెద్దాపురం | 28 |
| తుని | 56 |
| పిఠాపురం | 25 |
| సామర్లకోట | 28 |
| గొల్లప్రోలు | 10.5 |
| ఏలేశ్వరం | 8 |

### సమస్యలివీ..

● కొన్ని పట్టణాల్లో డంపింగ్ యార్డులు జనావాసాలకు సమీపంలో ఉండటంతో కాలుష్యంతో సతమతమవుతున్నారు. సంవత్సరాల తరబడి వ్యర్థాలను నిల్వ చేయడంతో వర్షానికి తడిసి, ఎండకు ఎండి భూమిలో పది మీటర్ల లోతుకు కాలుష్య కారకాలు చేరుతున్నాయి.

● డంపింగ్ యార్డులను శుభ్రం చేయాలంటే వీల్లేని పరిస్థితి ఏర్పడింది. తవ్వే కొద్దీ గుట్టలుగా చెత్త బయటకు వస్తోంది. ఇక్కడ పచ్చదనం పెంచాలంటే కనీసం పది మీటర్ల మేర మట్టిని తొలగించి, కొత్త మట్టి తెచ్చి పోస్తే తప్ప ఉద్యానాలుగా మారే పరిస్థితి కనిపించడం లేదు.

● డంపింగ్ యార్డులు చెత్తతో నిండిపోవడంతో రోజూ సేకరించిన చెత్తను వేయడానికి స్థలం ఉండటం లేదు. అక్కడ కొండల్లో పెరిగిపోవడంతో రహదారులు, కాలువల పక్కన వ్యర్థాలను వేసేస్తున్నారు.

● చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటే చాలావరకు సమస్య పరిష్కారమవుతుందని పలువురు సూచిస్తున్నారు.

కట్టమూరు పుంత వద్ద డంపింగ్ యార్డులో చెత్త

### ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి

డంపింగ్ యార్డులో ఉన్న చెత్తను తరలించడానికి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనిపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. వచ్చిన తరువాత పనులు చేపడతాం.

- కె.శ్రీకాంత్‌రెడ్డి, శ్రీవిద్య, కమిషనర్లు, పెద్దాపురం, సామర్లకోట

## శ్రీప్రకాష్ పాఠశాల వార్షికోత్సవం 10న

**పెద్దాపురం, న్యూస్‌టుడే:** పెద్దాపురం పట్టణం రామారావుపేటలోని శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్ 18వ వార్షికోత్సవాన్ని ఈ నెల 10వ తేదీ సాయంత్రం నిర్వహించనున్నట్లు పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. ముఖ్యఅతిథిగా మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజాకిరణ్, విశిష్ట అతిథులుగా భారతీయ విదేశీ సేవా అధికారి డాక్టర్ సుయాష్ యశ్వంతరావుచవాన్ (ఐఎఫ్‌ఎస్), శ్రీప్రకాష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఛైర్మన్ కె.కేశవరావు పాల్గొంటారన్నారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.

## మండల బడ్జెట్ సమావేశం నేడు

**గొల్లప్రోలు, న్యూస్‌టుడే:** గొల్లప్రోలు మండల పరిషత్ బడ్జెట్ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సలాట్రాజు తెలిపారు. ఎంపీపీ అరిగెల అచ్చియమ్మ అధ్యక్షతన జరిగే సమావేశంలో 2026-2027 సంవత్సర అంచనా బడ్జెట్, 2025-26 సంవత్సర సవరణ బడ్జెట్ ప్రవేశపెడతారన్నారు. సభ్యులకు అజెండా, బడ్జెట్ ప్రతులను అందజేసినట్లు చెప్పారు.

## ఆయుర్వేద మొక్కలపై అవగాహన

**సర్పవరం, న్యూస్‌టుడే:** ఎన్ఆర్ఐ సింహాద్రి లచ్చయ్య బుధవారం రమణయ్యపేటలోని శుభా నికేతన్ స్కూల్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆయుర్వేద మొక్కలపై అవగాహన కల్పించారు. మారిషస్‌లోని తన నివాసంలో పెంచుతున్న ఆయుర్వేద వనం, దాని ఉపయోగాలు, తెలుగు భాష గొప్పదనం, కళలు తదితర అంశాలపై ఆయన వివరించారు. ఇటీవల గుంటూరులో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆంధ్ర సారస్వత సేవా పురస్కారం అందుకున్న లచ్చయ్య గొప్పదనాన్ని పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు తెలియజేసింది. అనంతరం లచ్చయ్యను సన్మానించారు. సర్పవరం భావనారాయణస్వామిని లచ్చయ్య దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆయుర్వేద మొక్కతో ఎన్ఆర్ఐ సింహాద్రి లచ్చయ్య

## 10న గొల్లప్రోలులో పవన్‌కల్యాణ్ పర్యటన

**గొల్లప్రోలు, న్యూస్‌టుడే:** ఈనెల 10న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ గొల్లప్రోలులో పర్యటించనున్నారు. స్థానిక కొత్తకాలనీ మార్గంలో సుద్దగెడ్డపై రూ.3.20 కోట్లతో నిర్మించిన వంతెన, అప్రోచ్ రోడ్డులను పరిశీలిస్తారు. అనంతరం కొత్తకాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడతారు. పవన్‌కల్యాణ్ పర్యటన నేపథ్యంలో ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్ అపూర్వభరత్, ఎస్పీ బిందుమాధవ్ బుధవారం సాయంత్రం సుద్దగెడ్డపై వంతెన, కొత్తకాలనీని పరిశీలించారు. ఏర్పాట్లు, బందోబస్తు గురించి అధికారులతో చర్చించారు. ప్రజలతో చర్చించేందుకు కొత్తకాలనీలో అనువైన స్థలాన్ని గుర్తించారు. కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, ఏఎస్పీ దేవరాజ్ మనీష్‌పాటిల్, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ రామ్‌కుమార్, నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసులు, ఎస్సై రామకృష్ణ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

గొల్లప్రోలు కొత్తకాలనీలో పవన్‌కల్యాణ్ పర్యటన కోసం పరిశీలిస్తున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్

## గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన

**సర్పవరం, న్యూస్‌టుడే:** కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలు, రహదారులు, మురుగు కాలువలు, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. బుధవారం తూరంగిలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో గ్రామ ఆరోగ్య కేంద్రం, తిమ్మాపురంలో రూ.60 లక్షలతో రహదారుల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. డీఈ సత్యశ్రీనివాస్, ఎంపీపీ అనంతలక్ష్మి, కార్పొరేషన్ డైరెక్టర్ శిరంగు శ్రీనివాసరావు, జనసేన అధ్యక్షుడు మాదరపు తాతాజీ, తెదేపా నాయకుడు బోళ్ల కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. తూరంగిలో రైతులకు ఎమ్మెల్యే నానాజీ పట్టాదారు పాసు పుస్తకాలు అందించారు.

## అభివృద్ధి పనులకు భూమిపూజ

రోడ్డు, డ్రెయిన్ పనులకు భూమిపూజ చేస్తున్న సర్పంచి, తదితరులు

**తాళ్లరేవు, న్యూస్‌టుడే:** పాత కోరంగి, పోలేకుర్రులో ఉపాధి నిధులు రూ.46 లక్షలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, తెదేపా మండల అధ్యక్షుడు ధూళిపూడి వెంకటరమణ బుధవారం భూమి పూజ చేశారు. సర్పంచి పెయ్యల మంగేష్, పొన్నమండ రామలక్ష్మి, వాడ్రేవు వీరబాబు, జక్కల ప్రసాదబాబు పాల్గొన్నారు.

### చెరువులో నాచు తొలగింపు

పాతకోరింగ చెరువులో తాగునీరు కలుషితం కాకుండా కూటమి శ్రేణులు, పంచాయతీ కార్యదర్శి సురేష్ బుధవారం కూలీలతో నాచును తొలగించారు. చుట్టూ కంచె నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు సర్పంచి మంగేష్ తెలిపారు.

## రబీలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు

**కాజులూరు, న్యూస్‌టుడే:** రబీ సీజన్‌లో నీటి ఎద్దడి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఈస్టర్న్ డెల్టా ఛైర్మన్ మురాలశెట్టి సునీల్‌కుమార్ అన్నారు. బుధవారం జగన్నాథగిరిలో 26 మంది లస్కర్లకు టార్చిలైట్లను పంపిణీ చేశారు. రాత్రి సమయాల్లో కాలువలు, పొలాల్లో నీటి పర్యవేక్షణలో లస్కర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని టార్చిలైట్లు అందించినట్లు తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు.

### ఎట్టకేలకు ట్రాక్టర్ తొట్టెల సరఫరా

ఈనాడు కథనానికి స్పందన

**గొల్లప్రోలు:** మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ల తొట్టెలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు సరఫరా చేశారు. 'ట్రాక్టర్లిచ్చారు.. ట్రక్కేది..?' శీర్షికతో గత నెల 2న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వన్నెపూడి, ఎ.కె.మల్లవరం, చెందుర్తి, కొడవలి గ్రామాలకు సంవత్సరం క్రితం ట్రాక్టర్ ఇంజిన్లు సరఫరా చేయగా ఇప్పుడు తొట్టెలు వచ్చాయి.

## కార్మికులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

**సర్పవరం, న్యూస్‌టుడే:** రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా వాకలపూడి పారిశ్రామిక ప్రాంతంలో భారీ వాహనాల డ్రైవర్లు, కార్మికులకు బుధవారం కాకినాడ ట్రాఫిక్-2 పోలీస్ స్టేషన్ సీఐ డి.రామారావు, ఎస్సై ఆర్.వెంకటరత్నం ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు నివారణ, రాత్రి పూట డ్రైవింగ్ విధానం, అతివేగం వల్ల నష్టాలు, లైసెన్సులు, ఫిట్‌నెస్ తదితర పత్రాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు, అపరాధ రుసుములు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రదర్శన ఇచ్చారు.

### పెద్దాపురంలో వ్యాపారులకు..

**పెద్దాపురం:** నిబంధనలను ఉల్లంఘించి ట్రాఫిక్‌కు అడ్డంకులు కల్పించే వ్యాపారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పెద్దాపురం సీఐ విజయ్‌శంకర్ అన్నారు. బుధవారం పెద్దాపురం ప్రధాన రహదారి, దర్గా సెంటర్‌లో దుకాణాల యజమానులకు ఆయన అవగాహన కల్పించారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా దుకాణాలను లోపలికి పెట్టుకోవాలని సూచించారు.

## అన్న క్యాంటీన్‌లో ఉచిత భోజనం పంపిణీ

పుట్టినరోజు వేడుకలో తెదేపా నాయకులు, మహిళా గ్రూపు సభ్యులు

**పెద్దాపురం, న్యూస్‌టుడే:** పెద్దాపురం పురపాలక సంఘ మాజీ ఛైర్మన్, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబురాజు పుట్టిన రోజు వేడుకలను బుధవారం నిర్వహించారు. స్థానిక అన్న క్యాంటీన్ వద్ద కేకు కోసి పంచారు. క్యాంటీన్‌లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తెదేపా నాయకులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, ఎంఆర్ సత్రం ఛైర్మన్ మట్టే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

## రోడ్డు ధ్వంసం.. ప్రయాణం కష్టం



పిఠాపురం మండలం పి.రాయవరంలో చెరువు గట్టుపైనున్న సీసీ రోడ్డు ధ్వంసమైంది. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డుపై రాకపోకలకు రైతులు అవస్థలు పడుతున్నారు. పంట ఉత్పత్తులు, చెరువుల్లో పట్టిన చేపలను ఈ రోడ్డు మీదుగా తరలిస్తారు. ఏఈ నూకరాజుకు తెలపగా నిధులు మంజూరయ్యాయని, త్వరలో పనులు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, పిఠాపురం

## కాలువలో తీశారు.. గట్టుపై వేశారు

సామర్లకోట-కాకినాడ గోదావరి కాలువలో నీటి ప్రవాహానికి అవరోధంగా ఉన్న గుర్రపుడెక్కను తొలగించి అయిదు తూముల మలుపు వద్ద గట్టుపై గుట్టలుగా వేశారు. మలుపులో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. జలవనరుల శాఖ జేఈ శైనీని వివరణ కోరగా రెండు, మూడు రోజుల్లో గుర్రపుడెక్క ఎండిపోతుందని, గుత్తేదారు తరలిస్తారని తెలిపారు. – న్యూస్‌టుడే, సామర్లకోట

## రహదారిపైనే మురుగు..



పట్టణంలో వడ్లమూరు వెళ్లే ప్రధాన రహదారిలో శ్మశానవాటిక ఎదుట మురుగు కాలువ వ్యవస్థ లేకపోవడంతో పద్మనాభ కాలనీలో వాడుకనీరు ప్రవహిస్తోంది. మురుగు, చెత్త పేరుకుపోయి దుర్వాసనతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చెత్త తొలగించి, మళ్లీ ఎవరూ వేయకుండా చర్యలు తీసుకుంటామని, కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తామని కమిషనర్ కె.శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. – న్యూస్‌టుడే, పెద్దాపురం

## ఈ కేంద్రం.. అలంకారప్రాయం

కరప మండలం జి.భావవరంలోని సంపద తయారీ కేంద్రాన్ని వినియోగించక కంపోస్టు తొట్టెలు అలంకారప్రాయంగా మారాయి. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఆయా కేంద్రాలకు తరలించడం లేదు. కాలువలు, రోడ్ల పక్కన వేసి నిప్పుపెడుతున్నారని, పొగతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్థులు అంటున్నారు. డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, కరప

## కంకర వేసి వదిలేశారు..



కొత్తపల్లి నుంచి ఎస్సీ పేట మీదుగా సుబ్బంపేట వెళ్లే రహదారిలో కంకర వేసి వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రహదారి అభివృద్ధికి పనులు ప్రారంభించారు. కంకర వేసి వదిలేయడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సమస్యను పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావుకు తెలపగా త్వరలో పనులు ప్రాంభిస్తామన్నారు. – న్యూస్‌టుడే, కొత్తపల్లి

## చిన్నారులకు దుస్తులు అందజేత

**తాళ్లరేవు, న్యూస్‌టుడే:** సంక్రాంతి సందర్భంగా పరదేశమ్మపేట ఆనంద నిలయంలో 120 మంది చిన్నారులకు యానాం జక్రియనగర్‌కు చెందిన దాత తలాటం ప్రకాష్ బుధవారం నూతన వస్త్రాలు అందించారు. అనంతరం భోజనాలు వడ్డించారు. జడ్పీటీసీ సభ్యుడు దొమ్మేటి సామ్యూల్ సాగర్, దర్జీ శ్రీనివాసరావు, దడాల మహేంద్ర పాల్గొన్నారు.

## ఉత్సాహంగా క్రీడా పోటీలు

**పిఠాపురం:** సంక్రాంతి సందర్భంగా పిఠాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలబాలికల జట్లకు ఖోఖో, కబడ్డీ పోటీలు బుధవారం నిర్వహించారు. ముగ్గుల పోటీలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.పి.సుభాషిణి తెలిపారు.

## తాటాకిల్లు దగ్ధం.. మహిళ మృతి

**కాజులూరు:** విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైన ఘటనలో కాలిన గాయాలైన పడాల వరలక్ష్మి (55) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. మంగళవారం రాత్రి కోలంక ఎస్సీపేటలో ఇల్లు దగ్ధమవుతుండగా స్థానికులు గమనించి లోపల నిద్రిస్తున్న వరలక్ష్మిని బయటకు తీసుకువచ్చారు. గాయాలైన ఆమెను 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరలక్ష్మికి భర్త అర్జునరావు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని వీఆర్వో సూర్యనారాయణమూర్తి పరిశీలించి వివరాలు తీసుకున్నారు.

## దాబాలో 83 మద్యం సీసాలు స్వాధీనం

**పెద్దాపురం:** సామర్లకోట రహదారిలోని దాబాలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం దాడి చేసి 83 సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం ఎస్సై వి.మౌనిక తెలిపారు. దాబా యజమాని మారిశెట్టి సూరిబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

## నిరుపేదలకు సేవలందించాలి

**తాళ్లరేవు, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ నిరుపేదలకు సేవలందించాలని వాసవీ క్లబ్ జిల్లా గవర్నర్ సమయమంతుల కృష్ణమోహన్ అన్నారు. కోరింగ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో తాళ్లరేవు మండల వాసవీ కపుల్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో కృష్ణమోహన్, నాళం అండాళ్, ప్రగళ్లపాటి కనకరాజు మాట్లాడారు. స్థానిక వాసవీ క్లబ్ అందించిన సేవలకు అవార్డులు వచ్చాయన్నారు. వాసవీ కపుల్స్ క్లబ్ అధ్యక్షురాలిగా గుండు సీత, కార్యదర్శిగా కొమ్మూరి నాగరత్నమాల, కోశాధికారిగా సామా అన్నపూర్ణ ఎన్నికయ్యారు. పేకేటి సతీష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సామా లావణ్య, అద్దేపల్లి సత్తిరాజు, సామా సూర్యప్రకాష్, అత్తూలూరి శ్రీనివాసరావు, వరదా శేషు, అద్దేపల్లి తాతాజీ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న వాసవి కపుల్స్ క్లబ్ కార్యవర్గం

## భావనారాయణపురంలో భూముల సర్వే

**సర్పవరం:** సర్పవరం పంచాయతీ భావనారాయణపురంలో పలు భూముల్ని దేవాదాయశాఖ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్‌కు కాకి సురేష్ ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వేయర్ రామకృష్ణ మాట్లాడుతూ సర్వే నివేదిక ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. గ్రామస్తులు ముమ్మిడి సత్యనారాయణ, జాన్ ప్రసాద్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.

## వేతన బకాయిలు చెల్లించాలని వినతి

**గొల్లప్రోలు:** ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసిన తమకు వేతన బకాయిలు చెల్లించాలని సిబ్బంది బుధవారం జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. గొల్లప్రోలు, చెందుర్తి, చేబ్రోలు సొసైటీల పరిధిలోని రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టీఏ, డీఈవో, హెల్పర్లుగా ప్రతి సీజన్‌లో 3 నెలలకన్నా ఎక్కువ రోజులు పనిచేశామని చెప్పారు. రెండు నెలల కాలానికి మాత్రమే వేతనాలు చెల్లించారన్నారు. లోవ గంగాధర్, గాజుల స్వామి, రమేష్, దొరబాబు వివిధ గ్రామాల సిబ్బంది పాల్గొన్నారు.

## పశువుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి

**పెదపూడి:** పశువుల ఆరోగ్యంపై రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు కృష్ణమూర్తి సూచించారు. బుధవారం పెదపూడి మండలం సంపర గ్రామంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో పశువులకు గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఉప సంచాలకులు డా.అంబేద్కర్, డా.ప్రమీల, డా.కల్యాణి, పెదపూడి పశువైద్యులు వరుణ్ దత్తు తదితరులు పాల్గొన్నారు.

## పవన్‌కల్యాణ్‌తో చర్చకు అవకాశం కల్పించండి

**పిఠాపురం:** స్థానిక సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌తో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని, లేకుంటే ఆయన్ను అడ్డుకుంటామని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం పిఠాపురంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల బాధితులతో సంతకాల సేకరించారు. చెరుకూరి గణపతి, మేకల సుబ్బారావు, పాల్గొన్నారు.


మహారాజశ్రీ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి వారి కోర్టులో :: కాకినాడ
O.S.No. 450 / 2023
Between:
కడియాల రాంబాబు ...వాది
మరియు
యనమదల సుబ్రహ్మణ్యం ...ప్రతివాది
To: యనమదల సుబ్రహ్మణ్యం, S/o. యనమదల అప్పారావు, డో.నెం.4-28, పెద్దపుంత, కరప మండలం, గొర్రిపూడి, తూ॥గో॥ జిల్లా.
పై నెంబరు దావాలో ప్రతివాది అయిన మీకు శ్రీ కోర్టువారి ద్వారా సమ్మన్సు పంపినను తీసుకొనక కాలయాపన చేయుచున్నారు. కావున శ్రీ కోర్టువారు మీ హాజరు నిమిత్తం ది.21-01-2026 సం॥రం తేదీకి వాయిదా వేసినారు. మీరు ఆరోజు ఉదయం గం॥ 10.30 ని॥లకు పై కోర్టువారి ఎదుట హాజరయ్యి మీ యొక్క ఆక్షేపణలు తెలియపర్చుకోవలెను. లేనియెడల పై దావా మీ పరోక్షమున తీర్మానించబడును.
మేడపాటి రామారెడ్డి
అడ్వకేట్, కాకినాడ, సెల్: 9059429999


## కొత్త చట్టం.. శ్రామికులకు ప్రయోజనం

● 'వీబీ జీ రామ్ జీ'పై అవగాహన

న్యూస్‌టుడే, పిఠాపురం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన వీబీ జీ రామ్ జీ (వికసిత్ భారత్ రోజ్‌గార్, ఆజీవికా హామీ మిషన్) చట్టం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తే కలిగే ప్రయోజనాలపై గ్రామాల్లో ఉపాధి శ్రామికులకు అవగాహన కల్పిస్తున్నారు. పంచాయతీల నుంచి అధికారులు తీర్మానాలు తీసుకున్నారు.

### అన్ని గ్రామాల్లో ఒకేరోజు..

పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లోని అన్ని పంచాయతీల్లో ఈ నెల 4న అవగాహన సమావేశాలు నిర్వహించారు. 100 నుంచి 125 రోజుల పనిదినాలు, నిరుద్యోగ భృతికి మెరుగైన ఏర్పాటు, సమయానికి కూలి చెల్లింపు, నీటి సంరక్షణ పనులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి మెరుగుదలపై వివరించారు.

| మండలాల వారీగా వివరాలు.. | | |
|---|---|---|
| మండలం | జాబ్‌కార్డులు | వేతన శ్రామికులు |
| పిఠాపురం | 13,594 | 20,614 |
| గొల్లప్రోలు | 10,382 | 15,634 |
| కొత్తపల్లి | 12,390 | 18,714 |
| కరప | 9,199 | 14,459 |
| సామర్లకోట | 9,439 | 13,581 |
| పెద్దాపురం | 12,670 | 17,453 |
| కాకినాడగ్రామీణం | 8,713 | 12,443 |
| తాళ్లరేవు | 8,590 | 12,830 |
| కాజులూరు | 9,788 | 16,287 |

గ్రామసభ ద్వారా వికసిత్ పంచాయతీ ప్రణాళిక చేశారు. వ్యవసాయంలో కూలీల సమన్వయం, పరిపాలనా వ్యయ పరిమితి పెంపు వంటి అంశాలపై చర్చించారు.

### మరింత పకడ్బందీగా..

ఈ ఏడాది నుంచి కూలీల మస్తర్‌ను ఏఐ ద్వారా పరిశీలిస్తారు. ఇద్దరు, ముగ్గురు మేట్‌లు ఒకే వ్యక్తి పేరున మస్తర్ వేస్తే ఏఐ కనిపెట్టేస్తుంది. ఇందుకు గత నెలలో కూలీల వివరాలు ఈకేవైసీ చేశారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఆధార్ కార్డు ఆధారంగా కూలీలకు మస్తర్ వేస్తారు. వేతనదారులకు 125 పని దినాలతోపాటు రోజువారి వేతనం రూ.307 అందించనున్నారు. ఇలా కొత్తగా వచ్చిన చట్టంతో అవకతవకలకు అడ్డుకట్ట వేయనున్నారు.

వేతనదారులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

### శ్రామికులకు వివరిస్తున్నాం..



కొత్త చట్టంపై ఉపాధి శ్రామికులకు అవగాహన కల్పించాం. వేతనం, పనిదినాలు పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్) నుంచి నూతన చట్టం ద్వారా పనులు మొదలవుతాయి.

- ఏవీబీ నాయుడు, ఏపీవో, పిఠాపురం


మేమున్నాం.. మీకు తోడుగా
ఫోన్ చేయండి: కాకినాడ గ్రామీణం: 80085 74325
ఉ॥ 10 - మ॥ 1 పెద్దాపురం: 80085 74198, పిఠాపురం: 80085 65544


సమస్య: పెద్దాపురం శంకరయ్యపేటలో రహదారిపై చెత్త, దుర్వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. - శ్రీనివాసరావు

పరిష్కారం: పారిశుద్ధ్య అధికారి ఆదినారాయణకు తెలపగా కార్మికులతో తీయించారు.

– న్యూస్‌టుడే, పెద్దాపురం

సమస్య: గొల్లప్రోలు ఈబీసీ కాలనీ కూడలిలో రోడ్డు పక్కన చెత్త పేరుకుపోయి సమీప ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. - స్థానికులు

పరిష్కారం: ఇన్‌ఛార్జి పారిశుద్ధ్య పర్యవేక్షణాధికారి రఘుప్రసాద్ సిబ్బందితో చెత్తను తొలగింపజేశారు.

– న్యూస్‌టుడే, గొల్లప్రోలు


ప్రకటన
మా క్లయింట్లు కాకినాడ నగర కాపురస్తులు డా॥ముత్తా వెంకటేష్ గారి కుమారుడు 1.డా॥ ఆదిత్యకృష్ణ వీరి భార్య 2.డా॥ అగర్వాల్ గార్ల సంజాయిషీపై యావన్మందికి తెలియజేయునది ఏమనగా.
మా క్లయింట్లకు లేటు గుత్తుల రత్నేశ్వరమ్మ, W/o. లేటు గుత్తుల నరసింహస్వామి వారి యొక్క స్త్రీ ధనపు ఆస్తి అనగా ది.15-04-1966 సం॥ తేదీన దస్తావేజు నెం.1828/66గా గల దిగువ షెడ్యూల్ దాఖలా ఆస్తి అయివున్నదని మరియు సదరు రత్నేశ్వరమ్మ గారు ది.29-03-1998వ సం॥రంన Intestate గా కాలముచేయగా వారి ఏకైక వారసుడైన సత్యనారాయణ మూర్తి గారు కూడా ది.03-03-1996న ముందుగానే కాలం చేయగా ది.02-01-2026 న తాసిల్‌దారు గారు ఇచ్చిన Family Member Certificate ద్వారా గుత్తుల విజయలక్ష్మి, గుత్తుల శ్రీనివాసమూర్తి, గుత్తుల నరసింహమూర్తి, పితాని రత్నకుమారిల గార్లకు Hindu Succession Act ద్వారా దఖలు పడిందని. ఆ విధముగా వారులు జాయింట్ గా అనుభవిస్తున్న నిర్వివాద నిష్పేచి ఆస్తి అని నా క్లయింట్లుకు తెలియచేసియున్నారు. కావున సదరు విషయమై ఎవ్వరికైన ఎటువంటి అభ్యంతరములు యున్ననూ, మరియు సదరు ఆస్తిపై ఎటువంటి Financial Issues గాని Court attachements గాని ఉన్ననూ, మాకు లిఖిత పూర్వకమైన ఆధారములతో 15 రోజులలోగా తెలియచేయవలెను, లేని యెడల మా క్లయింట్లు క్రమమైన రిజిష్టరు దస్తావేజు ద్వారా ఆస్తిని పొందగలరని యావన్మందికి తెలియచేయడమైనది.
షెడ్యూల్: కాకినాడ సూర్యారావుపేట శివారు మాధవనగర్‌కు చెందిన T.S.No.54/53 తాలుకు Layout plan దాఖలా 34వ నెం. flat యొక్క దిగువ నుదహరించిన హద్దులు మధ్యస్థమైన 521 చ॥గజములు. తూర్పు: 94' - కొమ్ము సూర్యారావు గారి తాలూకా ప్లాట్ నెం.35. దక్షిణం: 50' - జిల్లా పోలీసు సూపరిండెంట్ వారి బిల్డింగ్. పడమర: 93.6' - ప్లాన్ దాఖలా 33వ నెం. స్థలం. ఉత్తరం: మెయిన్ రోడ్డు.
CHEKKA N.V.S. SRINIVAS
SK.PREM NAZIR, A.OMKAR
Advocates, KAKINADA, Mobile: 9848293766


(c) eenadu

# తుని

•తుని • ప్రత్తిపాడు • జగ్గంపేట

విద్యార్థులను అభినందిస్తున్న ఈవో

## స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థుల ప్రతిభ

అన్నవరం, న్యూస్‌టుడే : అన్నవరం దేవస్థానంలో స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. హైదరాబాద్‌లో శ్రీ జనార్దనానంద స్వామి సంస్కృతి ట్రస్ట్ నిర్వహించిన విద్వత్ సభల్లో 10 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 2 నుంచి 4 వరకు జరిగిన సభల్లో జరిగిన మౌఖిక పరీక్షల్లో విద్యార్థులంతా ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. వీరిని ఈవో వి.త్రినాథరావు అభినందించారు.

## ఏపీపీఎస్సీ పరీక్షలను పరిశీలించిన సోనీవుడ్

గండేపల్లి, న్యూస్‌టుడే: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిపార్ట్‌మెంటల్ పరీక్షలను ఏపీపీఎస్సీ సభ్యుడు ఎం. సోనీవుడ్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 5నుంచి 10వ తేదీ వరకు అన్నిశాఖల ఉద్యోగులకు విడతల వారీగా పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. బుధవారం వివిధ శాఖల నుంచి 170మంది ఉద్యోగులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు.

పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏపీపీఎస్సీ సభ్యుడు సోనీ వుడ్

## అగ్నిప్రమాదాలపై అవగాహనే రక్షణ

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: అగ్నిప్రమాదాల జరిగినప్పుడు నష్టాన్ని నివారించేందుకు చేపట్టే చర్యలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రిన్సిపల్ లలిత సూచించారు. మండలంలోని వి.కొత్తూరు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాల నివారణపై ప్రయోగాత్మకంగా వివరించారు. ప్రాణనష్టం జరగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు. ఫైర్‌స్టేషన్ సిబ్బంది శ్రీనివాస్, రెడ్‌రిబ్బన్ క్లబ్ సమన్వయకర్త అలీనా, పుష్పలత, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

## డ్రగ్స్ వద్దు బ్రో

తొండంగి, న్యూస్‌టుడే: మత్తుకు బానిస అవ్వొద్దు.. అందమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సై జగన్‌మోహన్‌రావు అన్నారు. కేపీ పురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రిన్సిపల్ మెహర్ ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్‌క్రైమ్‌పై అవగాహన కల్పించారు. ప్రస్తుతం యువత గంజాయి, మద్యానికి బానిసలవుతున్నారని వీటిపై సరైన అవగాహన కలిగి ఉండాలన్నారు. వైస్ ప్రిన్సిపల్ దివాకర్, రాము, సతీష్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

అవగాహన కల్పిస్తున్న ఎస్సై జగన్‌మోహన్‌రావు

## దివ్యాంగులకు ట్రైసైకిళ్ల పంపిణీ

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం గతంలో నిర్వహించిన దివ్యాంగుల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా వారికి మంజూరు చేసిన ట్రైసైకిల్స్‌ను మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ఎంపీపీ రాము పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హత ఉన్న మరో వందమందికి పైగా దివ్యాంగులకు పింఛన్లు మంజూరు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆయన తెలిపారు. మండల పరిషత్తు పరిపాలనాధికారి ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పంపిణీ చేస్తున్న ఎంపీపీ రాము

## నమ్మండి.. ఇది ప్రయాణికుల కోసమేనండి!

• సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న షెల్టర్లు

ఏలేశ్వరం, శంఖవరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ నిధులు, దాతలు, పలు సంస్థల సాయంతో నిర్మించిన బస్సు షెల్టర్లు నిర్వహణలోపంతో కునారిల్లుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొంతమంది వాటిని సొంత అవసరాల కోసం వినియోగించుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా బస్సు వచ్చేవరకు ఎదురుచూస్తూ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, మహిళలు, వృద్ధులు.. ప్రైవేటు వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆర్టీసీలో ప్రయాణించేవారు తగ్గుతుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.

### కనీస మరమ్మతులు లేవు..

ఏలేశ్వరంలో డిపో, విశాలమైన ఆర్టీసీ బస్సు స్టేషన్ ఉంది. కాని పలువురు ప్రయాణికులు పాత బస్టాండ్ వద్ద, ఆసుపత్రి సమీపంలో బస్సుల కోసం వేచి ఉంటున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా పాత బస్టాండ్ వద్ద దాత నిర్మించిన షెల్టర్‌ను ఏడాదిన్నర క్రితం తొలగించారు. సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద దాత నిర్మించిన షెల్టర్‌ను వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారు. ప్రయాణికుల కోసం కట్టించిన ఈ నిర్మాణాల నిర్వహణ.. ఆర్టీసీ అధికారులు గాలికొదిలేశారని కనీస మరమ్మతులు చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఆర్టీసీ, స్థానిక సంస్థల అధికారులు స్పందించి ప్రయాణికులకు మేలు చేసేందుకు అవసరమైన పనులు చేయించాలని పలువురు కోరుతున్నారు.

### గ్రామీణంలో ఇదీ పరిస్థితి..

మండలంలోని జె.అన్నవరంలో ఎంపీ నిధులతో గతంలో బస్ షెల్టర్‌ను నిర్మించారు. దీనిని ప్రస్తుతం మాంస విక్రయ దుకాణంగా స్థానికులు వినియోగిస్తున్నారు. తూర్పులక్ష్మీపురంలో దాత నిర్మించిన బస్ షెల్టర్ శిథిలస్థితికి చేరుతోంది. రమణయ్యపేటలో ఏలేశ్వరం లయన్స్‌క్లబ్ నిర్మించిన షెల్టర్‌లో తుప్పలు పెరిగి అస్తవ్యస్తంగా మారింది. సమీపంలో ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఇటీవలే టిప్పర్ ఢీకొట్టింది. దానిని నేటికి తొలగించకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

● శంఖవరం మండలంలో ఓ దాత సాయంతో నిర్మించిన బస్సు షెల్టర్ నిర్వహణలోపంతో అధ్వానంగా మారింది. ప్రత్తిపాడు ఆసుపత్రి సమీపంలో ఉన్న షెల్టర్ అపరిశుభ్రంగా ఉంది. దీంతో రాత్రుల్లు విషసర్పాలు తిరుగుతున్నాయి.

జె.అన్నవరం షెల్టర్‌లో మాంస విక్రయ దుకాణం

## అపరాల సాగుతో రైతులకు మేలు

శంఖవరం, న్యూస్‌టుడే: అపరాల సాగుతో రైతులకు మేలు కలుగుతుందని వ్యవసాయాధికారి సంజీవ్‌కుమార్ అన్నారు. మండలంలోని మండపం గ్రామంలో బుధవారం రైతులకు వ్యవసాయ, ఉద్యాన పంటలపై అవగాహన కల్పించారు. రబీలో సాగు చేసే వరి, అపరాల సాగులో యాజమాన్య పద్ధతులను వివరించారు. మామిడి, జీడిమామిడి, పామాయిల్ తోటల్లో అంతర పంటల ప్రాధాన్యత, చీడపీడల నివారణ, రాయితీల కోసం అవగాహన కల్పించారు. ఉద్యానశాఖాధికారిణి దివ్యశ్రీ, ఏవో గాంధీ, ఏఈవో శ్రీనివాస్, సహాయకులు పాల్గొన్నారు.

## పారిశుద్ధ్య సిబ్బందికి దుప్పట్లు అందజేత

ఏలేశ్వరం, న్యూస్‌టుడే : ఏలేశ్వరంలో భాజపా నాయకుడు గొల్లపూడి సత్యనారాయణ, మహాలక్ష్మి దంపతులు మంగళవారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర పంచాయతీలో పనిచేసే 40 మంది పారిశుద్ధ్య సిబ్బందికి దుప్పట్లు పంపిణీ చేశారు. మహిళా కార్మికులకు పసుపు, కుంకుమలను మహాలక్ష్మి చేతుల మీదుగా అందజేశారు.

## బలహీన వర్గాలపై దాడులు హేయం

శంఖవరం, న్యూస్‌టుడే: బడుగు బలహీన వర్గాలపై దాడులు హేయమని తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. ఇటీవలే కత్తిపూడి పాతకొత్తూరు గ్రామానికి చెందిన ముత్తిన రామకృష్ణ దాడికి గురయిన విషయం తెలిసిందే. బాధితుడి కుటుంబాన్ని బీసీ సంఘం నేతలు బుధవారం పరామర్శించారు. మాట్లాడుతూ నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు రాజుబాబు తదితరులు ఉన్నారు.

## బాల్యవివాహ రహిత దేశంగా తీర్చిదిద్దుదాం

కిర్లంపూడి, న్యూస్‌టుడే: బాల్యవివాహ రహిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జగ్గంపేట ప్రాజెక్టు సీడీపీవో ఎం.పూర్ణిమ కోరారు. కిర్లంపూడిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో బాల్యవివాహ విముక్త భారతదేశం అవగాహన కార్యక్రమాన్ని జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు, మండల న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది మధుబాబు, పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు వైకుంఠరావు, డీసీపీయూ కౌన్సిలర్ దుర్గారాణి, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

## కూటమి ప్రభుత్వంలోనే రైతుల ఆనందం

శంఖవరం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వంలోనే రైతుల ఆనందంగా ఉండడం చూస్తున్నామని రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు అన్నారు. కత్తిపూడిలో బుధవారంపాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తహసీల్దార్ తాతారావు, జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్, తెదేపా మండలాధ్యక్షుడు ఈగల దేవుళ్లు, బద్ది రామారావు, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.

పాస్ పుస్తకాలను అందజేస్తున్న రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా ఈశ్వరుడు తదితరులు

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: చినశంకర్లపూడి, ఉత్తరకంచి, పెద్దిపాలెం గ్రామాల్లో రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు డైరెక్టర్ కొమ్ముల కన్నబాబు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. చినశంకర్లపూడిలో 609, పెద్దిపాలెంలో 1053, లంపకలోవలో616, ఉత్తరకంచిలో 1149 పంపిణీ చేస్తున్నట్లు తహసీల్దారు ఎం.సూర్యప్రభ తెలిపారు. సర్పంచులు మంతిన వెంకటరమణ, అమరాది వెంకట్రావు, తెదేపా సీనియర్ నాయకుడు మిరియాల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చినశంకర్లపూడిలో పాల్గొన్న రాష్ట్ర ఖాదీ బోర్డు వైస్ ఛైర్మన్ కన్నబాబు, తహసీల్దార్ సూర్యప్రభ

కిర్లంపూడి, న్యూస్‌టుడే: రైతులకు సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కొత్త పాసుపుస్తకాలను ప్రభుత్వం సాధికారికంగా అందిస్తోందని కిర్లంపూడి ఎంపీపీ తోట రవి అన్నారు. మండలంలోని వీరవరం, ముక్కొల్లు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో రైతులకు పాసుపుస్తకాలను అందించారు. ఏలేరు ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్ బస్వా వీరబాబు, వీరవరం సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ, గొల్లపల్లి సూరిబాబు, తహసీల్దారు జె.చిరంజీవి, పాల్గొన్నారు.

వీరవరంలో పంపిణీ చేస్తున్న ఎంపీపీ రవి

## వాడబలిజ కార్పొరేషన్ ఏర్పాటుకు వినతి

తొండంగి, న్యూస్‌టుడే: వాడబలిజ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలంటూ తెదేపా జిల్లా మత్స్యకారసంఘం అధ్యక్షుడు కోడ వెంకటరమణ, సభ్యులు గంటా లక్ష్మణ్, చొక్కా మణికుమార్, కోనాడ ప్రకాశరావులతో బుధవారం ఎమ్మెల్యే వనమాడి కొండబాబును కాకినాడలో కలిసి వినతి పత్రం అందజేశారు. మత్స్యకార వర్గానికి చెందిన 14 ఉపకులాల్లో ఒకటైన వాడబలిజ కులస్థులు.. వేటను వృత్తిగా చేసుకుని జీవనాధారం పొందుతున్నారన్నారు. ఈ మేరకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేను కోరారు.

ఎమ్మెల్యే కొండబాబుకు వినతిపత్రం ఇస్తున్న జిల్లా మత్స్యకార నాయకులు

## మంత్రి నాదెండ్లను కలిసిన రమేష్

కిర్లంపూడి, న్యూస్‌టుడే: పోలవరం పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసిన పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను జగ్గంపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి తుమ్మలపల్లి రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

## నేడు ఆదిత్యలో ప్రో కార్ట్ రేసింగ్ ఫైనల్ పోటీలు

గండేపల్లి, న్యూస్‌టుడే: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రోకార్ట్ రేసింగ్ ఫైనల్ పోటీలు గురువారం జరగనున్నాయి. గత మూడురోజులుగా రేసింగ్ వాహనాలు టెక్నికల్ తనిఖీ, కాస్ట్ ప్లాన్ మొదలైనవి నిర్వహించారు.

## అలరించిన ప్రగతి కళాశాల విద్యార్థులు

ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన స్ట్రైడ్స్-26 కార్యక్రమంలో ప్రత్యేక అలంకరణలు, విద్యార్థులు నృత్యాలు ఆకట్టుకున్నాయి.– గండేపల్లి న్యూస్‌టుడే

## వృద్ధులు, అనాథలకు చేయూత

గాంధీనగర్, న్యూస్‌టుడే: అలయెన్స్‌క్లబ్ స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో బుధవారం క్లబ్ అధ్యక్షుడు ఎం.వికాస్ అధ్యక్షతన విముక్తి కాలనీలో పేదలు, మహిళలకు నూతన వస్త్రాల పంపిణీ చేసి అనంతరం అన్నదానం నిర్వహించారు. అలయెన్స్‌క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

## కాలువలు లేక మురుగు కదలక

చెత్త రహిత, స్వచ్ఛ గ్రామాలుగా మార్చాలని అధికారులు తెలియజేస్తున్నా ఆచరణలో సాధ్యంకావడంలేదు. గండేపల్లి మండలం కె.గోపాలపురం గ్రామంలో కాలువలు లేక ఎక్కడ మురుగు అక్కడే తిష్ఠ వేస్తోంది. ఫలితంగా విషపూరిత దోమల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్థులు వాపోతున్నారు. పంచాయతీ అధికారులకు ఎన్ని సార్లు తెలియజేసిన పట్టనట్లు వ్యవహరిస్తున్నారని తెలియజేస్తున్నారు. - న్యూస్‌టుడే గండేపల్లి

## పట్టువిడిస్తే.. ఆసుపత్రికే..

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.. ప్రయాణికుల్లో కనువిప్పు కలగడం లేదు. అందుకు అన్నవరం-తొండగి ప్రధాన రహదారిలో కిక్కిరిసిన ఓ మినీ వాహనంలో ప్రయాణిస్తున్న తీరే నిదర్శనం. ఏ మాత్రం పట్టు జారినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశముంది. వీరితో పాటు ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశముందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాహనాలపై పోలీసులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తొండంగి

## మోగుతున్న ప్రమాద ఘంటికలు

జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా లారీలు, ట్రాక్టర్లు, వ్యానులు ఆర్టీసీ కాంప్లెక్స్, డ్రైవర్స్‌కాలనీ, కొట్టాం సెంటర్లలో, పైవంతెన మీద నిర్లక్ష్యంగా వాహనాలు నిలిపివేస్తున్నారు. జాతీయ రహదారి సిబ్బంది తాత్కాలికంగా కోనులు పెట్టిన ప్పటికీ.. ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేయడంతో ఆగివున్న వాహనాలను ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. పోలీసులు, హైవే అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, తుని పట్టణం


## జూదమాడుతున్న తొమ్మిది మంది అరెస్టు

రౌతులపూడి, తుని పట్టణం, న్యూస్‌టుడే: రౌతులపూడి శివారున జూదమాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు పర్యవేక్షణలో జరిపిన దాడుల్లో అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.5250 స్వాధీనం చేసుకున్నారు. ● తునిలో డీమార్ట్ ఎదురుగా ఉన్న కొండప్రాంతంలో జూదమాడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి నుంచి రూ.950 నగదు స్వాధీనం చేసుకున్నామని సీఐ ఎం.గీతారామకృష్ణ తెలిపారు.

## 55 మందిపై బైండోవర్ కేసులు

రౌతులపూడి, జగ్గంపేట, న్యూస్‌టుడే: రౌతులపూడి పోలీస్‌స్టేషన్ పరిధిలో 16 మందిపై కేసులు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. ● జగ్గంపేట సర్కిల్ పరిధిలో కోడిపందేలు, జూద క్రీడలకు పాల్పడుతున్న 39మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకుని బైండోవర్ చేసినట్లు సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ తెలిపారు. జగ్గంపేట 6, కిర్లంపూడి 10, గండేపల్లి 23మందిని ఆయా మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచి సత్ప్రవర్తన కొరకు బైండోవర్ చేసినట్లు తెలిపారు.

## తప్పిన పెను ప్రమాదం

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని రాజులకొత్తూరు సమీపంలో బుధవారం జరిగిన ఘటనలో పెనుప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ బ్రేకులు పనిచేయకపోవడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో దాని ముందు వెళ్తున్న మూడు కారులు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. కార్ల ముందు వెనుక భాగాలు ధ్వంసం కాగా అందులో ప్రయాణిస్తున్నవారు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డుపై కొద్దిసమయం పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై ఎటువంటి సమాచారం లేదని రూరల్ పోలీసులు తెలిపారు.

కళాశాలకు అలియన్సు క్లబ్ సభ్యులు అందించిన వాటర్‌ఫిల్టర్లు

## డిగ్రీ కళాశాలకు రెండు వాటర్‌ఫిల్టర్ల వితరణ

తుని గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని వి.కొత్తూరు ప్రభుత్వ డిగ్రీకళాశాలలకు తుని అలియన్సు క్లబ్ సభ్యులు రెండు వాటర్‌ఫిల్టర్లు అందించారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేలనే లక్ష్యంతో వీటిని అందించామని సంస్థ గౌరవ అధ్యక్షుడు భీమరాజు తెలిపారు.

అవగాహన కల్పిస్తున్న ఏవో సుధామాధురి

## పొలాల్లో వరిగడ్డిని కాల్చవద్దు

కిర్లంపూడి: రబీనాట్లు వేసేముందు పంటపొలాల్లో వరిగడ్డిని ఎక్కడికక్కడ కాల్చివేస్తున్నారని దీనివల్ల భూసారం కోల్పోవడంతోపాటు పంటలకు ఉపయోగపడే క్రిమికీటకాలు చనిపోవడం జరుగుతుందని మండల వ్యవసాయాధికారిణి సుధామాధురి వివరించారు. శృంగరాయునిపాలెం, ఎస్.తిమ్మాపురం గ్రామాల్లో రబీ పంట సంసిద్ధతపై బుధవారం రైతులకు అవగాహన కల్పించారు.

## ఎరువుల దుకాణాల్లో తనిఖీ

ఏలేశ్వరం, ప్రత్తిపాడు: జిల్లా వ్యవసాయశాఖాధికారి ఆదేశాల మేరకు అంతర్గత తనిఖీ బృందం బుధవారం ఏలేశ్వరంలో పర్యటించింది. బృందంలో తనిఖీ అధికారులు డి.మాలకొండయ్య, బి.జ్యోతి, స్థానిక ఏవో ఏవీ రాజేష్ ఉన్నారు. పట్టణంలోని శ్రీ వెంకట నారాయణ అండ్ కో, వీఎం నరసింహం దుకాణాలను పరిశీలించారు. ఎరువుల నిల్వలను, పుస్తకాలను పరిశీలించారు. ● ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలోని ఎరువుల దుకాణాలను డీఆర్సీ ఏడీఏ మాలకొండయ్య, జగ్గంపేట ఏడీఏ శ్రీనివాసరావు, ప్రత్తిపాడు, పామర్లకోట ఫామ్ ఏవోలు అమృత, జ్యోతి తనిఖీ చేశారు. గ్రామంలో ఓ రిటైల్ షాపులో అమ్మకాలకు, రికార్డులకు పొంతన లేకపోవడంతో రూ. 6,34,750 విలువైన ఎరువుల విక్రయాలను నిలుపుదల చేశారు.

ఏలేశ్వరంలో రికార్డులు తనిఖీ చేస్తున్న అధికారులు.

## తమ్మయ్యబాబు మృతికి సంతాపం

ఏలేశ్వరం, న్యూస్‌టుడే : జనసేన నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి వరుపుల తమ్మయ్యబాబు మృతికి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సంతాపం వ్యక్తం చేశారు. మండలంలోని లింగంపర్తిలో సీపీఐ ఎంఎల్ వినోద్‌మిశ్రా పార్టీ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో సంతాప సభ జరిగింది. తమ్మయ్యబాబు చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు. జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల బాబు, జగ్గంపేట పార్టీ కన్వీనర్ తుమ్మలపల్లి రమేష్, స్థానిక నాయకులు మీసాల రాజు, వరుపుల సూరిబాబు, జ్యోతుల పెదబాబు, తాళ్లూరి గొల్లాజీరావు తదితరులు తమ్మయ్యబాబు కుమారుడు సాయికిరణ్‌కి సానుభూతి తెలిపారు.

తుని: సీనియర్ జర్నలిస్టు శ్రీరంగం వెంకట రమణ (66) మృతికి మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

ప్రత్తిపాడు: చినశంకర్లపూడి సగర సంఘ నాయకుడు రాయుడు మృతి పట్ల సంఘ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గుర్రం మహాలక్ష్మి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ములికి సత్యనారాయణ, బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనరు ఏపూరి శ్రీను విచారం వ్యక్తం చేశారు.

నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, తదితరులు

వీరవరంలో పనులను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు

## రాజుపాలెం-రామవరం రోడ్డు పనులు ప్రారంభం

కిర్లంపూడి, న్యూస్‌టుడే: కిర్లంపూడి మండలం రాజుపాలెం నుంచి జగ్గంపేట మండలం రామవరం వరకు రూ. 30కోట్లతో చేపట్టిన ర.భ రహదారి విస్తరణ పనులు సంవత్సరం తర్వాత మళ్లీ ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చొరవతో రోడ్డు పనులను కొత్త గుత్తేదారుకు అప్పగించేలా ర.భ.శాఖ అధికారులతో చర్చలు జరిపి నిర్మాణ పనులను బుధవారం వీరవరంలో ప్రారంభించారు. తొలుత రాజుపాలెం నుంచి వీరవరం వరకు అధ్వానంగా ఉన్న రహదారిని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆశాఖ డీఈఈ రాఘవరావు తెలిపారు. పనులను కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, వీరవరం సొసైటీ అధ్యక్షుడు తోట గాంధీ తదితరులు పరిశీలించారు. సంక్రాంతికి రాజుపాలెం నుంచి వీరవరం వరకు ఉన్న 2 కి.మీ రోడ్డును పూర్తి చేయాలని గుత్తేదారుని సూచించారు.

## పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి

ఏలేశ్వరం, న్యూస్‌టుడే : ఏలేశ్వరాన్ని పారిశుద్ధ్యపరంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైల సుభాష్ చంద్రబోస్ సూచించారు. పట్టణంలోని ఏడో వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను బుధవారం కమిషనర్ సూర్యప్రకాష్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలకు పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు, ప్రధాన సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. పట్టణ భాజపా అధ్యక్షుడు పైల అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

పనులు పరిశీలిస్తున్న కమిషనర్ సూర్యప్రకాష్, భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోస్

**ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్**
మెయిన్ బ్రాంచ్, విశాఖపట్నం, ఫోన్ : 0891 - 2788460

**APPENDEX IV [RULE 8(1)]**
**స్వాధీనత ప్రకటన (స్థిరాస్థి కొరకు)**

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్‌ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టము 2002 క్రింద ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, మెయిన్ బ్రాంచి, యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంటు) రూల్స్ 2002 అందలి రూల్ 3తో కలిపి చదువవలసిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఒక డిమాండు నోటీసు తేది 27-10-2025న జారీ చేసియున్నాము. ఆ నోటీసు తేది నుండి 60 రోజులలోపు ఆ నోటీసులో పేర్కొన బడిన రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవైమూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి చెల్లించవలసినదిగా ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లుఅయిన 1. M/S సింగమ్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు 2. శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు, S/o. సింగంశెట్టి కోటేశ్వరరావు 3. శ్రీ సింగంశెట్టి కోమల్‌దీప్ (డైరెక్టర్) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 4. శ్రీమతి సింగంశెట్టి దుర్గ W/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 5. శ్రీ సింగంశెట్టి సందీప్ కుమార్ (DIED) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు వారిని కోరడమైనది.

కాని ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు ఋణమును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీతకు/కో-ఆబ్లిగెంట్‌కు/గ్యారంటార్లకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా సదరు రూల్ యొక్క 8వ రూల్‌తో కలిపి చదువుకోవల్సిన సదరు యాక్ట్ యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ సంతకందారు దిగువ వివరించిన ఆస్తిపై తేది 02-01-2026 న స్వాధీనత తీసుకొని యున్నారు.

కావున సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలకు/హామీదారులకు/వారసులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్తితో ఎట్టి లావాదేవీలు జరుప రాదు, మరియు సదరు ఆస్తికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైనా రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి మొత్తానికి మరియు తేది 01-10-2025 నుండి దానిమీద దర్మిలా వడ్డీ మరియు ఖర్చులు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మెయిన్ బ్రాంచి విశాఖపట్నం వారి చార్జికి లోబడి ఉంటాయి.

**స్థిరాస్థి వివరములు**

1. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :
ఆర్.సి.సి. స్లాబ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ డోర్ నెం. 4-21-31/3(38) ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7, 4వ అంతస్తు, ఫ్లింత్ ఏరియా 2200 చదరపు అడుగులు, 2 కార్ పార్కింగ్‌లు ఒక్కొక్కటి 100 చదరపు అడుగులు అపార్ట్‌మెంట్ పేరు బి.ఆర్స్ ఎంపైర్, చిన్నవాల్తేరు, విశాఖపట్నం, సర్వే నెం. 40/2 సేల్ డీడ్ నెం. 3716/2009, తేది 01-10-2009. గల ఇంటికి హద్దులు.
బిల్డింగ్ — ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7
తూర్పు : స్థలము సర్వే నెం. 40/2సి — కామర్ కారిడార్ & ఫ్లాట్ నెం. ఇ-5
దక్షిణం : స్థలము సర్వే నెం. 40/2ఎ — సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్
బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది
పడమర: స్థలము సర్వే నెం. 40/2ఎ — సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్
బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది
ఉత్తరం : మున్సిపల్ రోడ్ — సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ & లిఫ్ట్
మొత్తం విస్తీర్ణం : 78 చం॥గజములు లేదా 65.21 చదరపు మీటర్లు అన్ డివైడెట్ అన్ స్పెసిఫైడ్ షేర్ 114 చ॥గజాలు లేదా 95.319 చదరపు మీటర్లు మొత్తం 2213.87 చ॥గజాలు లేదా 1851.09 చ॥ మీటర్లు

2. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :
గ్రౌండ్ ఫ్లోర్ & ఫస్ట్ ఫ్లోర్ డోర్ నెం. 7-48. ఫ్లాట్ నెం. 21, అప్రూవ్డ్ లే అవుట్ (ఎం.ఐ.జి. -1) ఎన్.జిఓస్ కోలనీ, కొత్తవూరు విలేజ్, తుమ్మపాల అనకాపల్లి, విశాఖపట్నం సర్వే నెం. 666/1, 667/1, 668/1, 676/1, 677/1, 680/1. & సెల్ డీడ్ నెం. 3547/1996 తేది 30-11-1996 లో గల ఆర్.సి.సి. స్లాబ్ ఇంటికి హద్దులు :
తూర్పు: ఫ్లాట్ నెం. 22, దక్షిణం: ఫ్లాట్ నెం. 34, పడమర: ఫ్లాట్ నెం. 20, ఉత్తరం: లేఅవుట్ రోడ్, మొత్తం విస్తీర్ణం : 352 చ॥గ॥లు లేదా 295.68చ॥ మీటర్లు

3. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు:
ఖాళీ స్థలము నల్లపాడు విలేజ్, తురకపాలెం గ్రామపంచాయితీ, గుంటూరు జిల్లా, డి.నెం. 653/1సి రిజిస్టర్డ్ డీడ్ నెం. 1856/2013 తేది 27-02-2013 హద్దులు :
తూర్పు : కట్టా సాంబయ్యగారి ఆస్థి — దక్షిణం : సనక్కయాలా పుల్లమ్మగారి ఆస్థి
పడమర: సింగంశెట్టి దుర్గగారి ఆస్థి — ఉత్తరం : నాగార్జుల సాగర్ కెనాల్
మొత్తం విస్తీర్ణం : 2420 చ॥గ॥లు లేదా 2023.36 చ॥ మీటర్లు

4. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :
ఖాళీ స్థలం ఫ్లాట్ నెం. 29, బెండపూడి గ్రామం, తొండంగి మండల్, ఈస్ట్ గోదావరి, సర్వే నెం. 304/2, రిజిస్టర్డ్ సేల్ డీడ్ నెం. 1305/2004 తేది 04-05-2004. హద్దులు:
తూర్పు : ఫ్లాట్ నెం. 34, దక్షిణం: ఫ్లాట్ నెం. 30, పడమర : 30 ఫీట్ రోడ్, ఉత్తరం: ఫ్లాట్ నెం. 28, మొత్తం విస్తీర్ణం : 201.60 చ॥గ॥లు లేదా 169.34 చ॥ మీటర్లు

తేది : 07-01-2026 — అధీకృత అధికారి / బ్రాంచి మేనేజర్
స్థలము: విశాఖపట్నం — మెయిన్ బ్రాంచ్

(c) eenadu

## కొలువు పేరుతో కుచ్చుటోపీ

● ఆర్‌యూ ఒప్పంద ఉద్యోగి వసూళ్ల పర్వం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వ విద్యాలయం క్యాంపస్‌లో ఒప్పంద పద్ధతిలో ఉద్యోగం ఇప్పిస్తామని ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి (ఎంటీఎస్) వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆయన 2017లో డైలీ వేజ్ కింద విధుల్లో చేరారు. ఆయన నియామకానికి సంబంధించిన నియామకం పత్రం లేకపోయినప్పటికీ తాను అసిస్టెంట్ ఇంజినీరు అని చెప్పుకొంటున్నట్లు సమాచారం. ఆయన పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులకు తెలిసినా.. చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సంతోష్‌నగర్‌కు చెందిన ఓ యువకుడికి బుధవారం ఉదయం ఫోన్ చేసి రూ.2 లక్షలు ఇస్తే నెలకు రూ.22 వేల వేతనం వచ్చే ఉద్యోగాన్ని క్యాంపస్‌లో ఇప్పిస్తామని నమ్మబలికినట్లు ఆ యువకుడి బంధువులు తెలిపారు. క్యాంపస్‌లో చదువుతున్న కొందరు సీనియర్ విద్యార్థుల నుంచి కూడా సుమారు రూ.5 లక్షల వరకు ఆయన వసూలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే సుమారు పదిమంది నిరుద్యోగ యువతకు గాలం వేసినట్లు క్యాంపస్‌లో చర్చ జరుగుతోంది. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే మీ డబ్బులూ రావు.. ఉద్యోగమూ రాదంటూ ముందుగానే హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగం పేరుతో వసూలు చేసిన సొమ్ముతో జగన్నాథగట్టు సమీపంలో స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇతని వసూళ్ల గురించి పలువురు విద్యార్థులు ఆర్‌యూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు శూన్యం. దీనిపై వీసీ వెంకటబసవరావు మాట్లాడుతూ.. ఈ విషయమై విచారణ చేయించి ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తామన్నారు.

## గోతులు తీసి.. రక్షణ మరచి

సి.బెళగల్ మండలంలోని ఈర్లదిన్నె- కె.సింగవరం గ్రామాల మధ్య ఈర్లదిన్నె వంకపై వంతెన నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మాణ పనులు చేపడుతున్న వారు రోడ్డు మధ్యలో భారీ గుంతలు తవ్వారు. ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోలేదు. కనీసం హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనదారులు గోతుల పక్క నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. రాత్రివేళ ఈ గుంతల్ని గుర్తించలేక ప్రమాదాల బారినపడే ఆస్కారముంది. గుంతల చుట్టూ ఇనుప బారికేడ్లు, విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. - ఈనాడు, కర్నూలు

## జవాను పేరిట జాగానాటకం

● రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
● అక్రమంగా ప్లాట్లు వేసి విక్రయించిన అక్రమార్కులు

ఈనాడు, కర్నూలు

కల్లూరు గ్రామంలోని సర్వే నంబరు 172లో ఉన్న ఐదెకరాల భూమిని మాజీ సైనికుడి పేరుతో కొట్టేశారు. ప్లాట్లువేసి రూ.కోట్లు ఆర్జించారు. దాని విలువ ప్రస్తుతం రూ.25 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

● సర్వే నంబరు 172లో ఉన్న ప్రభుత్వ భూమిలో ఐదెకరాలను ఆదోనికి చెందిన ఎస్.గోరంట్ల అనే మాజీ సైనికుడికి 1975లో కేటాయించినట్లు చూపించారు. ఆ మేరకు కొన్ని రికార్డుల్లో ఆయన పేరును నమోదు చేశారు.

● ఎస్.గోరంట్ల ఆ భూమిలో 2.75 ఎకరాలను తన కుమారుడు ఎస్.గణేశ్‌కు రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. గణేశ్ ఆ భూమిని వెబ్‌ల్యాండ్, అడంగల్‌లో నమోదు చేయించుకున్నారు. తన వద్ద మిగిలిన 2.25 ఎకరాల భూమిని కూడా గోరంట్ల తన కుమారుడు గణేశ్‌కు జీపీఏ ఇచ్చారు. దాని ఆధారంగా ఆయన కుమ్మరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి జీపీఏ రాశారు. ఆయన ఆ భూమిలో 94 ప్లాట్లు వేసి విక్రయించారు.

### గుట్టుగా రిజిస్ట్రేషన్

● కల్లూరు పరిధిలోని సర్వే నంబరు 172లో ఉన్న స్థలాలు ప్రభుత్వ భూములైతే వాటికి సబ్ రిజిస్ట్రారు కార్యాలయ అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ చేశారో అంతుచిక్కడం లేదు.

● నిబంధనలకు విరుద్ధంగా మొత్తం 256 రిజిస్ట్రేషన్లు జరిగాయి.

● సర్వే నంబర్లు 172/2, 172/1బి2లు నిషేధిత భూముల జాబితాలో ఉన్నా రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం.

● దీనిపై నగరానికి చెందిన మురళీధర్‌రెడ్డి అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. కల్లూరు తహసీల్దారు ఆంజనేయులు విచారణ చేశారు.

వక్కెరవాగుకు సమీపంలో అనధికార లేఅవుట్ వేసిన ప్రాంతం ఇదే

### ఇలా గుట్టురట్టు

● గోరంట్ల అనే మాజీ సైనికుడికి 1975లో భూమి కేటాయించినట్లు నిర్ధారించేలా తహసీల్దారు కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులేవీ లేవు.

● అందుబాటులో ఉన్న ప్రభుత్వ రికార్డుల ఆధారంగా సర్వే నంబరు 172లో మొత్తం 11.95 ఎకరాల భూమి ఉందని, దాన్ని ప్రభుత్వ డ్రై ల్యాండుగా చూపించారని, ప్రభుత్వ భూమి కావడంతో ఆ సర్వే నంబరులోని భూమి మొత్తాన్ని 22(ఎ)లో ఉంచారని నిర్ధారించారు. “అక్రమాలు జరిగిన విషయం వాస్తవమే. ఈమేరకు ఆర్డీవోకు, లోకాయుక్తకు నివేదిక ఇచ్చా. తదుపరి చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు నివేదించామని” తహసీల్దార్ కె.ఆంజనేయులు తెలిపారు.

### అమ్ముకుంటున్నా అటువైపు చూడలేదు

తప్పుడు పత్రాలు సృష్టించి ప్రైవేటు వ్యక్తులు భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. వాగు బఫర్ జోన్‌లోకి వచ్చే ఆ భూమిని వాస్తవానికి ఎవరికీ కేటాయించకూడదు. దానిని కొందరు చదును చేసి నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ వేసి విక్రయిస్తున్నా ఎవరూ అటువైపు చూడలేదు. విద్యుత్తు స్తంభాలు, కచ్చా రహదారులూ వేశారు. వాగు కనిపించకుండా గోడకట్టేశారు. నాటి తహసీల్దారు టి.వి.రమేశ్‌బాబు నిబంధనలకు విరుద్ధంగా ఆ ప్రాంతంలోని కొంత భూమిని మ్యుటేషన్ చేసినట్లు కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.

## ఆఫ్రికా ఆటగాళ్లు.. చేనేత పురిలో పోటీ

శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఫుట్‌బాల్ పోటీల్లో విదేశీ క్రీడాకారులు సైతం పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విదేశీ క్రీడాకారులను టీంలో సభ్యులుగా చేర్చుకొని పోటీల్లో పాల్గొంటున్నారు. ఆఫ్రికా దేశాలకు చెందిన క్రీడాకారులూ పోటీల్లో తలపడుతున్నారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

### కప్పు సాధించేందుకు కృషి

- జేషువా, ఎంబీఏ

మాది కామెరూన్. అమ్మానాన్నలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాం. హైదరాబాద్ యూనివర్సిటీ కళాశాలలో పీజీ చేస్తున్నా. చెన్నైకి చెందిన స్నేహితులు ఉండడంతో జట్టు తరఫున ఇక్కడికి వచ్చా. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ పోటీల్లో రాణిస్తున్నా. మా జట్టు రెండు గోల్స్ చేసి విజయం సాధించింది. కప్పు సాధించేందుకు కృషి చేస్తా. మిడాఫ్, ఫార్వర్డ్‌లో రాణిస్తా. హోళగుందతో జరిగిన పోటీలో రెండు గోల్స్ చేశా. మా దేశంలో ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆడా.

### పత్తికొండ జట్టులో ఆడుతున్నా

- ఎలైట్, బీఎస్సీ

మా దేశం కాంగో. అమ్మానాన్నలు కియాంగ్, సొస. విజయవాడలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో బీఎస్సీ కంప్యూటర్ చదువుతున్నా. గతంలో మా దేశంలో క్లబ్‌లో ఆడాను. 2023లో కళాశాలలో చేరినప్పటి నుంచి ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చా. పత్తికొండ వాళ్లతో కలిసి చదువుతుండటంతో ఆ జట్టు తరఫున ఆడేందుకు వచ్చా. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.

## డబ్బీలే డబ్బులు

● మురిపిస్తున్న బ్యాడిగి రకం మిరప

హాలహర్వి: కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు తరలిస్తున్న మిరప

రెండేళ్లుగా వరుస నష్టాలతో కుదేలైన మిరప రైతులకు ధర పెరిగి ఊరటనిస్తోంది. ముఖ్యంగా బ్యాడిగి రకాల ధరలు ధగధగలాడుతున్నాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మెట్ట, ఆరుతడి భూముల్లో 45 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. హోళగుంద, ఆలూరు, కౌతాళం, మంత్రాలయం, నందవరం, హాలహర్వి మండలాల్లో మెట్ట భూముల్లో డబ్బీ బ్యాడిగి 2వేల ఎకరాలు, కడ్డీ బ్యాడిగి రకం 7వేల ఎకరాల్లో సాగు చేశారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు వ్యవసాయం, మంత్రాలయం గ్రామీణం

### క్వింటా రూ.70 వేలు

డబ్బీ బ్యాడిగి రకం క్వింటా గరిష్ఠంగా రూ.70 వేలు, మధ్యస్థ ధర రూ.50 వేలు, కనిష్ఠంగా రూ.25వేల వరకు పలుకుతుంది. బ్యాడిగి కడ్డీ రకం క్వింటా గరిష్ఠ ధర రూ.60 వేలు, మధ్యస్థ ధర రూ.40వేలు, కనిష్ఠ ధర రూ.34వేల వరకు అమ్ముడుపోతోంది. తాలు రూ.8వేలకు కొంటున్నారు.

### ఇంత ప్రాధాన్యం ఎందుకంటే

● డబ్బీ బ్యాడిగి రకం వర్షాధారంగా సాగు చేస్తారు. కర్ణాటక ప్రాంతంలో బ్యాడిగి ప్రాంతంలో రైతుల పండించిన కాయలను కొని విత్తనాలు తీసుకొని పొలంలో వర్షానికి నేరుగా విత్తుతారు. దీనికి విత్తనం ఖర్చు తక్కువ, ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడి వస్తోంది. దిగుబడి ఎకరానికి 5 నుంచి 7క్వింటాళ్ల వరకు వస్తోంది.

● ఈ కాయలు నూనె, రంగుల తయారీకి వినియోగించడం వల్ల ఈ రకం మిరపకు మార్కెట్లో ధర అధికంగా పలుకుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

● కడ్డీ బ్యాడిగి రకానికి మూడు, నాలుగు తడులు అందిస్తారు. ఎకరానికి 8నుంచి 15క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. దీనికి పెట్టుబడి ఎకరానికి రూ.60వేల నుంచి రూ.80వేల వరకు వస్తోంది.

### కర్ణాటకకు పరుగులు

బ్యాడిగి రకాలు అమ్ముకునేందుకు కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు జిల్లా రైతులు తరలిస్తారు. జిల్లా పశ్చిమ ప్రాంతం మార్కెట్‌కు మధ్య 360కి.మీల దూరం ఉంది. క్వింటా మిరప తరలించేందుకు రూ.350నుంచి రూ.400వరకు ఖర్చు వస్తోంది. సీజన్‌లో జిల్లా నుంచి వారంలో రెండు రోజులు ఎక్కువగా మార్కెట్‌కు సరకును రైతులు అమ్మేందుకు తీసుకెళ్తారు. రోజుకు 10 వరకు మిని లారీల్లో మార్కెట్‌కు తీసుకెళ్తారు.

### రూ.70వేల పెట్టుబడి పెట్టా

- నాగేష్, రైతు, హాల్వి

ఏటా 3 నుంచి 4 ఎకరాల్లో బ్యాడిగి రకం మిరప సాగు చేస్తాను. రెండేళ్లుగా మిర్చికి ధర లేక నష్టపోయా. సుమారు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ ఏడాది కూడా ధర ఎలా ఉంటుందో తెలియక కేవలం ఒక ఎకరాలో కడ్డీ బ్యాడిగి రకం మిరపను సాగు చేశాను. రూ.70వేల పెట్టుబడి పెట్టాను. 6 క్వింటాళ్ల మిరప పండించాను. అందులో రెండు క్వింటాళ్ల మిర్చి క్వింటా రూ.39 వేలు పలికింది.

## గుజరాత్‌కు గుట్టుగా బియ్యం

ఆదోని నుంచి అక్రమ రవాణా ● కిలో బియ్యం రూ.15కు కొని అక్కడ రూ.38కి విక్రయం

పేదల బియ్యం సరిహద్దు దాటుతోంది.. ఇన్నాళ్లు కర్ణాటకలోని బియ్యం మిల్లులకు తరలిస్తున్న వ్యాపారులు ప్రస్తుతం 'రూట్' మార్చారు. లాభం ఎక్కువగా ఉండటంతో గుజరాత్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. గత నెలలో 35 టన్నులతో వెళ్తున్న లారీ మాధవరం తనిఖీ కేంద్రం వద్ద పట్టుబడింది. ఇలా ప్రతి నెలా 10 నుంచి 15 లారీల వరకు వెళ్తున్నట్లు అంచనా. ఒక్కోలారీపై రూ.2 లక్షల వరకు లాభం గడిస్తున్నారు. వీటిని ప్రతి నెలా మొదటి వారంలో అర్ధరాత్రి దాటిన తర్వాత సరిహద్దులు దాటిస్తున్నారు. మాధవరం, హోళగుంద, నాగలదిన్నె వంతెన మీదుగా గుట్టుగా తరలిస్తున్నారు. - న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు

ఇటీవల జిల్లా సరిహద్దు మాధవరం తనిఖీ కేంద్రం వద్ద పట్టుబడిన రేషన్ బియ్యం లారీ

### సేకరణకు ఏజెంట్ల నియామకం

● ఉమ్మడి జిల్లాలో 12.10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి ప్రతినెలా 5 కిలోల బియ్యం ప్రభుత్వం ఉచితంగా ఇస్తోంది. ఇందుకు ప్రభుత్వం ఒక కిలోకు రూ.46 ఖర్చు చేస్తోంది. ప్రతినెలా ఉమ్మడి జిల్లాకు 19 వేల మెట్రిక్ టన్నులు కేటాయిస్తున్నారు.

● బియ్యం వ్యాపారులు కొందరు పేదలను ఏజెంట్లుగా నియమించుకొంటున్నారు. వారు క్షేత్రస్థాయిలో తిరుగుతూ కార్డుదారుల వద్ద సేకరిస్తున్నారు. రూ.15 నుంచి రూ.18 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. అలా సేకరించిన బియ్యాన్ని వీధుల్లో ఓ చోట నిల్వ చేస్తున్నారు. కొంత మొత్తం పోగైన తర్వాత సదరు వ్యాపారి వాహనం వచ్చి తీసుకెళ్తోంది.

● రేషన్ కార్డుదారులకు ప్రతినెలా ఉచితంగా అందజేస్తున్న పోషక విలువలతో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యంపై అవగాహన లేక లక్షలాది మంది తినడం లేదు. 60 శాతం మంది వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

| జిల్లా | చౌక దుకాణాలు | రేషన్ కార్డులు | మొత్తం సభ్యులు | ప్రతినెలా బియ్యం కేటాయింపు (టన్నుల్లో) |
|---|---|---|---|---|
| కర్నూలు | 1,233 | 6,73,526 | 11,685.090 | 22,51,764 |

### ప్రతి నెలా రూ.30 లక్షల ఆదాయం

● రేషన్ బియ్యం దందా చేసే అక్రమార్కులు గతంలో కర్ణాటక రాష్ట్రం శిరుగుప్ప, సింధనూరు, రాయచూరు ప్రాంతాలకు తరలించేవారు. అక్కడ కిలో రూ.24 నుంచి రూ.28 పలుకుతోంది. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని సూరత్, అహ్మదాబాద్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో డిమాండు ఉండటంతో అక్కడికి తరలిస్తున్నారు. అక్కడ కిలో రూ.34- రూ.40 పలుకుతోంది.

● ఒక లారీ(పెద్దది)లో 30 నుంచి 35 టన్నుల వరకు తీసుకెళ్తున్నారు. ఒక్కో లారీపై రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు లాభం చేకూరుతుంది. ఇలా ఏటా రూ.2.50 కోట్ల నుంచి రూ.3.50 కోట్ల వరకు సొమ్ము చేసుకుంటున్నారు.

### తనిఖీ కిట్లు ఏమైనట్లు

● బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తనిఖీల్లో పట్టుబడిన బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసినవో కాదో కనిపెట్టేందుకు రసాయనాలతో కూడిన ర్యాపిడో కిట్లు గతేడాది నవంబరులో అందించారు. కర్నూలు జిల్లాకు 20, నంద్యాల జిల్లాకు 15 కిట్లు వచ్చాయి.

● పట్టుబడిన బియ్యాన్ని ర్యాపిడో కిట్లలోని రెండు రకాల రసాయనాలతో పరీక్షిస్తారు. ఎరుపు రంగులోకి మారితే రేషన్ బియ్యంగా తేలుస్తారు. ఇప్పటి వరకు వీటిని వినియోగించినట్లు దాఖలాలు లేవు.

## పారిశ్రామిక శిక్షణలో కృత్రిమ మేధ పాఠాలు

పారిశ్రామిక శిక్షణ కళాశాలల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతుల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ ఐటీఐ కళాశాలలో ఏఐ డేటా ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రూ.68.98 లక్షలు వెచ్చించనున్నారు. ల్యాబ్ అందుబాటులో వచ్చిన తర్వాత 'డేటా క్యూరేటర్ అసిస్టెంట్', 'డేటా అన్నోటేటర్ అసిస్టెంట్' కోర్సుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించి మార్చిలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. ల్యాబ్‌లో ప్రత్యేకంగా 18 కంప్యూటర్లు, 2 సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో 14 మంది అభ్యర్థులకు ఒక బ్యాచ్ చొప్పున రోజుకు రెండు షిఫ్టుల్లో ప్రత్యేక ట్రైనర్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు, పరీక్ష నిర్వహించి ధ్రువపత్రం అందజేయనున్నారు. “ఏఐ డిమాండ్ దృష్ట్యా, ఐటీఐ విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని కోర్సు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు” ప్రిన్సిపల్ ఎస్.ప్రసాద రెడ్డి తెలిపారు. - న్యూస్‌టుడే, డోన్ పట్టణం

## తీగల మార్గం సుగమం

● రూ.816 కోట్లతో కృష్ణానదిపై నిర్మాణం

కృష్ణానదిపై తీగలవంతెన నిర్మించే ప్రాంతం

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మార్గం సుగమంకానుంది. శ్రీశైలం జలాశయం నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల పరిధిలోని తీరప్రాంతాల్లో రాకపోకలు నిలిచాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ తీరాన సోమశిల, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం గుట్టల నడుమ కృష్ణానదిపై తీగలవంతెన నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి నుంచి కృష్ణానది మీదుగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు రూ.1,080 కోట్లు వెచ్చించి జాతీయ రహదారి (167కె) నిర్మిస్తున్నారు. ఇందులో తీగల వంతెనకు రూ.816 కోట్లు వెచ్చించనున్నారు. ఫిబ్రవరి 16వరకు టెండర్ ప్రక్రియకు అవకాశం కల్పించింది. అదేనెల 17న టెండర్లు ఖరారు చేసి పనులు చేపట్టనున్నారు.

### మూడు నెలల్లో పనులు మొదలు

● కొల్లాపూర్‌లోని వరిదేల రెవెన్యూ శివారు వరకు నిర్మించిన 167కె జాతీయ రహదారి నుంచి సోమశిల గుట్ట వరకు 8 కిలోమీటర్లు, ఏపీలో కపిలేశ్వరం వైపు 5 కిలోమీటర్ల మేర అప్రోచ్ రహదారి నిర్మాణానికి రూ.436 కోట్లు కేటాయించారు.

● తొలుత తీగలవంతెనకు ప్రాధాన్యం ఇస్తూ టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ ఏడాది మార్చిలో నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

● అప్రోచ్ రహదారి, తీగల వంతెనలో కొల్లాపూర్ వైపు 59 హెక్టార్లు భూమి అవసరం ఉండగా ఇందులో 25 హెక్టార్లు అటవీశాఖకు చెందినది..కాగా ఏపీ అవతల 29 హెక్టార్ల అటవీశాఖ భూమి కావాల్సి ఉంది.

## గెలుపు ఎత్తులు



చేనేతపురిలో శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న బీవీ స్మారక టోర్నమెంట్‌లో కబడ్డీ, వాలీబాల్, షటిల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీల్లో తమిళనాడు, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 26 జట్లు పాల్గొంటున్నాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోటీలు నిర్వహిస్తున్నారు. కబడ్డీ పోటీల్లో తమిళనాడు, ఏపీ, తెలంగాణకు చెందిన దాదాపు 40 జట్లు వచ్చాయి. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి, వెంకటాపురం జట్ల మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో విజేతలకు రూ.రెండు లక్షల వరకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

## గృహ లబ్ధిదారుల సమస్యలపై నేడు ఫోన్ ఇన్

ప్రభుత్వ గృహాల లబ్ధిదారుల సమస్యల పరిష్కారానికి ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గృహ నిర్మాణ సంస్థ పీడీ టి.చిరంజీవి తెలిపారు.

● 08518-257481 నంబరు గురువారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఫోన్ చేసి తమ సమస్యలు తెలపాలని సూచించారు.

- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

## పల్లె వనితకు శిక్షణ

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు టైలరింగ్, జర్దోసి మగ్గం ఎంబ్రాయిడరీ, బ్యూటీషియన్ కోర్సులలో ఈనెల 29 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ డైరెక్టర్ కె.పుష్పక్ తెలిపారు.

● 18 నుంచి 45 ఏళ్లలోపు వారు అర్హులు.. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ సదుపాయం కల్పిస్తామన్నారు.

● మరిన్ని వివరాలకు 08518-273710, 63044 91236, 90007 10508 సంప్రదించాలన్నారు.

- న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ

## అమ్మ తోడుగా ఆఖరి పయనం

● రోడ్డు ప్రమాదంలో తల్లీకుమారుడి మృతి

మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: మరణంలోనూ పేగుబంధం వీడలేదు. ఉత్సవాలకు వెళ్లి ఆనందంగా తిరిగొస్తున్న తల్లీకుమారుడిని మృత్యువు ఎదురొచ్చి కబళించిన ఘటన కౌతాళంలో చోటుచేసుకుంది. కౌతాళం మండలం ఎరిగేరి గ్రామంలో జరుగుతున్న బంగారమ్మవ్వ ఉత్సవాలకు నాగిరెడ్డి (30) తన తల్లి మాదేవి (46), కుమారుడు అభిరామ్‌తో కలిసి బుధవారం వెళ్లారు. ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. దీంతో రోడ్డుపై ఎగిరిపడిన మాదేవి, నాగిరెడ్డి తీవ్ర గాయాలపై అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ఉన్న ఐదేళ్ల అభిరామ్‌కు గాయాలయ్యాయి. తల్లీకుమారుడు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు.

కౌతాళం- ఎరిగేరి మధ్య రహదారిలో జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే పడిపోయిన నాగిరెడ్డి(30), మాదేవి(46)

## ప్రమాదాలతో సెల్‌గాటం

అనంతపురానికి చెందిన యువకుడు (28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసేవారు. సెలవులు రావడంతో ద్విచక్ర వాహనంపై సొంతూరికి బయలుదేరారు. కర్నూలు సమీపంలో 44వ జాతీయ రహదారిపైన సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఒంటిచేత్తో వాహనం నడుపుతున్నారు. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇలా.. వాహనాలు నడిపే సమయంలో చరవాణుల్లో మాట్లాడుతూ ప్రమాదాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
- న్యూస్‌టుడే, కర్నూలు నేరవిభాగం, ఆదోని నేరవిభాగం

| సంవత్సరం | రోడ్డు ప్రమాదాలు | మృతులు | క్షతగాత్రులు |
|---|---|---|---|
| 2024 | 580 | 300 | 653 |
| 2025 | 711 | 330 | 773 |

### అదుపుతప్పుతున్నారు

ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువగా ద్విచక్ర వాహనచోదకులే ఉంటున్నారు. సెల్‌ఫోన్ రింగ్ చెవినపడగానే జేబులోంచి ఫోన్‌తీసి మాట్లాడుతూ వాహనం నడుపుతున్నారు. చాలామంది వాహనంలో చరవాణి పెట్టుకునేందుకు ప్రత్యేక స్టాండ్లు సైతం ఏర్పాటు చేయించుకున్నారు.

● 2025లో జిల్లా వ్యాప్తంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 1091 మందికి రూ.12.85 లక్షల జరిమానా విధించారు.

● చరవాణి వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల చోదకుడిలో ఏకాగ్రత లోపిస్తోంది. చెవి, భుజానికి మధ్య సెల్‌ఫోన్ పెట్టుకొని వేగంతో వాహనం నడిపే క్రమంలో రహదారిపై వెళ్లే మిగతా వాహనాలను సరిగా గుర్తించలేకున్నారు. హఠాత్తుగా రోడ్డుపైకి వచ్చే జంతువులు, స్పీడ్‌బ్రేకర్లు, గుంతలను గుర్తించలేక అదుపుతప్పి పడిపోతున్నారు.

### చాటింగ్ చేస్తూ.. రీల్స్ చూస్తూ..

● కర్నూలు జిల్లాలో 40, 44, 340సీ, 167వ జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటితో పాటు రాష్ట్ర, గ్రామీణ రహదారులు ఉన్నాయి. ఈ రహదారులపై ఇటీవల కాలంలో అతివేగం, మద్యం మత్తులో డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. చాలామంది యువత వాహనం నడుపుతూనే ఫోన్ మాట్లాడటంతో పాటు సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూడటం, చాటింగ్ చేయటం, పాటలు వినడం వంటివి చేస్తున్నారు. మరికొందరు డ్రైవింగ్ చేస్తూనే సెల్ఫీలు దిగుతున్నారు.

● కొందరు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని ఎక్కువ శబ్దంతో పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తున్నారు. వెనుక వెళ్లే వాహనదారులు హారన్ కొడుతున్నా వినిపించుకోకుండా వెళ్తున్నారు.

● క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్లలో మ్యాచ్ లైవ్ చూస్తూ వాహనాలు నడుపుతున్నారు. కొందరు గూగుల్ మ్యాప్ ద్వారా దారిని అనుసరిస్తూ సెల్‌ఫోన్‌పై దృష్టి పెట్టడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయి అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నారు.


జ్ఞాపకాల మదిలో...

జాతస్య హిధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యస్యచ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితు మర్హసి

మీరు చూపిన ఆత్మీయత ..
అనురాగం మా అభివృద్ధికి వేసిన పూబాట
మీరు భౌతికంగా దూరమైనా మా చెంత ఉన్నట్లే ఉంది.
ఏమిచ్చి రుణం తీర్చుకోము మా యదలోతుల్లోని
భావాలను అక్షర రూపంలో నివేదించడం తప్ప

స్మృతి, వర్ధంతి, జయంతి ప్రకటనల వివరాలకు

కర్నూలు: 99899 97628 80080 12489
నంద్యాల: 90007 66039, ఆదోని: 80087 09793



(c) eenadu

## ఒంగోలు ఎద్దు.. లేదు హద్దు

### ★ బండ లాగుడులో పతకాల పంట

వృషభంతో భాస్కర్‌రెడ్డి

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: ఎమ్మిగనూరు శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న ఎద్దుల పోటీలో ఒంగోలు జాతి వృషభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాజగోపురం లాంటి భుజం.. చురుకైన చూపులు.. కండపుష్టితో బలిష్ఠంగా ఉంటుంది. నడుస్తుంటే రాజసం ఉట్టిపడుతుంది. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా బుల్లెట్‌పల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి తీసుకొచ్చిన వృషభం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన మాటల్లోనే.. 'నేను ఎంబీఏ చదివాను. 30ఎకరాల పొలం ఉంది. ఒంగోలు జాతి పశువులంటే చాలా ఇష్టం. మూడు జతల పందెం ఎద్దులు ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ పందేలు జరిగినా ఎద్దులను తీసుకెళ్తా. ఆరు పళ్ల విభాగంలో ఇప్పటి వరకు 17 పోటీల్లో పాల్గొంటే 13 ప్రథమ, 3 ద్వితీయ బహుమతులు సాధించాను. ఎద్దుకు రోజు ఆహారంగా 6 కిలోల ఉలవలు, అర కిలో కర్జూరం, గోడంబి వంటి ఎండు ఫలాలతో పాటు నువ్వులు, ఎండుకొబ్బరి, బెల్లం అరకిలో, ఐదు కోడిగుడ్లు, లీటరు పాలు, బలం కోసం ఔషధాలు వారానికి రెండుమూడు సార్లు వేస్తాం. నెలకు మూడు జతలకు రూ.1.50లక్షల ఖర్చు వస్తుంది. ఖర్చులకు వెనకాడకుండా.. 13 ఏళ్లుగా పందెం ఎద్దులు పోషిస్తున్నా. పందె ఎద్దులకు వారానికి రెండు సార్లు అర గంట చొప్పున బండ లాగుడుపై శిక్షణ ఇస్తాను. జత ఎద్దులు బండలాగుతున్నప్పుడు ఆరుగురు శిక్షకులు అవసరం. ఆరుగురికి నెలకు రూ.20వేల ఖర్చు వస్తుంది. వృషభాలకు గాలి, వెలుతురు వచ్చే షెడ్లు, దోమ తెరలు, గాలి కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లు ఏర్పాటు చేస్తాం. ఒక పందెంలో పాల్గొనాలంటే రవాణాకు జత ఎద్దులకు రూ.20వేలు ఖర్చు చేయాలి" అని తెలిపారు.

## సర్వేజనం.. ప్రయోజనాలకు మార్గం

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఏదైనా సంక్షేమ పథకం అమలు చేసేచేయాలని తలపెట్టిన ప్రతిసారి లబ్ధిదారుల సర్వే చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఒక్కో పథకానికి ఒక్కో సర్వే అవసరం లేకుండా ఒకేసారి ప్రజల సమగ్ర సమాచారం సేకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఏకీకృత కుటుంబ సర్వే (యూఎఫ్‌ఎస్) చేపట్టింది. ప్రతి కుటుంబం, అందులోని సభ్యుల సమాచారాన్ని పక్కాగా సేకరిస్తోంది. తద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని మరింత పారదర్శకంగా అమలు చేసేలా చర్యలు చేపడుతోంది. ఈ సర్వే సమయంలో అధికారులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటి ప్రదేశాన్ని గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. నెలరోజుల పాటు జరిగే ఈ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

### ప్రయోజనాలు ఇవీ..

ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ సేవలో, పీఎం కిసాన్ తదితర సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సంబంధిత శాఖలు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటాయి. భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం అమల్లోకి తెచ్చినా ఈ సమాచారాన్నే ఆధారంగా తీసుకుంటుంది.

### సేకరించే వివరాలు..

మొత్తం 38 రకాల ప్రశ్నల ద్వారా అధికారులు ఆయా వివరాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత, తల్లిదండ్రుల వివరాలు, విద్య, ఉద్యోగం, జీవనోపాధి, గృహోపకరణాలు, వాహనాలు, కుటుంబ ఆదాయం తదితర సమాచారం సేకరిస్తారు. విద్యార్హత పత్రాలు, ఆధార్, కుల ధ్రువీకరణ, రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు వంటివి పరిశీలిస్తారు. భవిష్యత్తులో

**గతనెల 18 నుంచి ఈనెల 5వ తేదీ వరకు చేసిన సర్వే వివరాలు..**

| జిల్లా | సచివాలయాలు | సచివాలయ ఉద్యోగులు | మొత్తం కుటుంబాలు | సర్వే పూర్తయింది | పెండింగ్ |
|---|---|---|---|---|---|
| కర్నూలు | 672 | 4,420 | 7,52,623 | 9,880 | 7,42,743 |
| నంద్యాల | 516 | 4,018 | 6,04,455 | 19,690 | 5,84,765 |

ఈ సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అందుతాయని, ప్రతిఒక్కరూ కచ్చితమైన వివరాలు ఇచ్చి ఈ సర్వేకు సహకరించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

## క్యారెట్ ధర పలికింది

క్యారెట్ పంట కోత కోస్తున్న సురేష్ కుటుంబ సభ్యులు

ముడుమాల(సి.బెళగల్), న్యూస్‌టుడే: మండలంలోని ముడుమాల గ్రామంలో రైతు సురేష్ 70సెంట్ల పొలంలో అక్టోబరు రెండో వారంలో క్యారెట్ పంట సాగుచేశారు. పంట సాగుకు మేలు రకం విత్తనం 7 డబ్బాలు వినియోగించారు. డబ్బా ఒకటి రూ.వెయ్యి చొప్పున రూ.7వేలకు కొనుగోలు చేశారు. పొలంలో చల్లి ఎద్దుల బండితో పలుమార్లు కలియ తిప్పుకున్నారు. సేద్యం ఖర్చు కింద రూ.5000, రసాయన ఎరువుల బస్తా కోసం రూ.2000, పురుగుల మందు కోసం రూ.1,000 వెచ్చించారు. పంట కాలం 90 దినాలు. కోత రావడంతో కుటుంబ సభ్యులు గత నాలుగు రోజులుగా కోస్తున్నారు. కర్నూలు మార్కెట్‌లో రూ.10కిలోల ధర రూ.100 పలుకుతోంది. దీంతో 2 క్వింటాళ్లకు రూ.20,000 ధర పలికింది. ఇంకా 3 క్వింటాళ్లకు ఇదే ధర పలికినా రూ.30,000 రావచ్చని రైతు సురేష్ తెలిపారు. ఖర్చులు పోగా రూ.35,000 ఆదాయం వస్తుందని అన్నారు. గత నెలలో 10కిలోలు 200 ధర పలికిందని తెలిపారు.

## మత్తు బారిన పడితే జీవితాలు చిత్తు

మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలావెంకటశేషాద్రి

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితం నాశనం చేసుకొంటున్నారని.. వీటికి దూరంగా ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి పిలుపునిచ్చారు. బి.క్యాంపులోని బీసీ బాలికల కళాశాల వసతిగృహంలో బుధవారం 'డ్రగ్స్ రహిత భారతదేశం'పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు. అనంతరం బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కర్నూలు వివేకానంద అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరేష్, ఉపాధ్యాయిని గీత, ఛైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శారద, లీగల్ ఎయిడ్ సభ్యుడు పాల్గొన్నారు.

## అడుగుకో గండం.. చేరేదెలా గమ్యం

గూడూరు నుంచి సి.బెళగల్ వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా దెబ్బతింది. పోలకల్ వద్ద అడుగడుగునా భారీ గుంతలతో భయపెడుతోంది. సి.బెళగల్ మండలంలోని ఇసుక రీచ్‌ల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో టిప్పర్లు భారీ లోడుతో ఈ మార్గంలో వెళ్తుంటాయి. దీంతో ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. రెండు మండల కేంద్రాల మధ్య ఉన్న ఈ దారిలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాత్రివేళ గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారి నపడుతున్నారు. – ఈనాడు, కర్నూలు

## ఇదేనా పిల్లలకు వడ్డించే భోజనం

### ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో తనిఖీలు

మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు పాఠశాలలు, వసతిగృహాలను రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఎండేలా బుధవారం తనిఖీ చేశారు. వెల్దుర్తి మండలంలోని మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల, జడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు, కేజీబీవీ, కల్లూరు మండలం పెద్దటేకూరులో అంగన్ వాడీ కేంద్రం, పెద్దటేకూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. వెల్దుర్తి, పెద్దటేకూరులో కోడిగుడ్లు ఉండాల్సిన నిల్వల కంటే ఎక్కువగా ఉండటాన్ని గుర్తించి అధికారులు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. కర్నూలులోని బీసీ బాలుర వసతి గృహంలో 56 బియ్యం సంచులు అధికంగా నిల్వ ఉండటం, రికార్డుల నిర్వహణ సరిగా లేకపోవడంపై అధికారికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. పలు చోట్ల భోజన నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కర్నూలులోని పౌరసరఫరాల గోదామును తనిఖీ చేశారు. ఆయన వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్, డీఎం వెంకట రాముడు, ఆహార భద్రత అధికారి రాజగోపాల్, తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ శ్రీనివాస్, ఐసీడీఎస్ పీడీ విజయ, ఇతర అధికారులు ఉన్నారు.

వెల్దుర్తి, న్యూస్‌టుడే: వెల్దుర్తి బాలికోన్నత పాఠశాలలో 500 గుడ్లు రికార్డులో తక్కువగా ఉన్నాయని, పప్పులో ఉప్పు తక్కువగా ఉందని, పిల్లలకు భోజనం ఇలాగే వండి, వడ్డించేది అని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెల్దుర్తిలో ఆయన బుధవారం పర్యటించారు. భోజన పథకం అమలులో వెల్దుర్తి బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, బీసీ గురుకుల బాలికల పాఠశాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని చంద్రావతిపై అసహనం వ్యక్తపరిచారు. జ్యోతిబా పులె బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందించే రసం నాణ్యతగా లేకపోవడం, వంటగది అపరిశుభ్రత, శనగపప్పుతో సాంబార్ చేయడం, స్టాక్ రిజిస్టర్ నిర్వహణ లేకపోవడంతో ప్రిన్సిపల్ షబానా బేగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

## జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలు

ఆదోని క్రీడలు, న్యూస్‌టుడే: కర్నూలు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదోని క్రికెట్ అసోసియేషన్ ఉప కేంద్రంలో ఈ నెల 11న ఉదయం 8.30 గంటలకు జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దేవేంద్రగౌడు, ఆదోని అధ్యక్షుడు విట్టారమేష్ తెలిపారు. ఆదోనిలో బుధవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. అండర్-12, అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో రాణిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని.. క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఎంపిక పోటీలో పాల్గొనే క్రీడాకారులు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, వ్యక్తిగత క్రికెట్ కిట్ తెచ్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ముజీబ్, కార్యదర్శి వెంకటేశులు, కోచ్ బాలాజీరావు పాల్గొన్నారు.

## తెల్లబంగారం 'ధర'హాసం

ఆదోని మార్కెట్, న్యూస్‌టుడే: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సీజన్ ముగింపు దశ సమయంలో పత్తి ధరలు పెరుగుతున్నాయి. యార్డుకు బుధవారం 1535 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి వచ్చింది. క్వింటాలు కనిష్ఠంగా రూ.4,908, గరిష్ఠంగా రూ.8,109, మధ్య ధర రూ.7,899 పలికాయి. గతేడాది డిసెంబరు 31వ తేదీ నుంచి క్వింటాలు పత్తి గరిష్ఠ ధర రూ.8 వేల మార్కు అందుకుని, నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. మార్కెట్‌లో పత్తి కొరత ఏర్పడటం, నాణ్యమైన సరకుకు డిమాండ్ ఉండటం, పోటీ వ్యాపారం మధ్య.. నిల్వల కోసం మార్కెట్లో పత్తి కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయని విపణి వర్గాలు తెలిపాయి.

## ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోండి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటికి తాళం వేసి స్వస్థలాలకు వెళ్లే వారు చోరీలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ, డీఐజీ విక్రాంత్‌పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. బంగారు ఆభరణాలు, ఇతర విలువైన సొత్తును బ్యాంకు లాకర్లలో గానీ, బంధువుల ఇళ్లలో గానీ భద్రపరుచుకోవాలన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఊరికి వెళ్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టవద్దన్నారు. అపార్ట్‌మెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని.. అపరిచిత వ్యక్తులు ఇచ్చే ఆహారపానీయాలు తీసుకోవద్దన్నారు. కాలనీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112, డయల్ 100 లేదా స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా తుగ్గలి నాగేంద్ర

తుగ్గలి, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి గ్రామానికి చెందిన నాగేంద్రను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థ ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. నాగేంద్ర ప్రస్తుతం తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు.

## పత్తి రైతులకు దక్కని మద్దతు ధర

ఆదోని యార్డులో రైతులతో మాట్లాడుతున్న మర్రిరెడ్డి వెంకట్‌రెడ్డి, తదితరులు

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: పత్తి రైతులకు మద్దతు ధర అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మర్రిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదోని మార్కెట్‌యార్డులో బుధవారం ఆ సమాఖ్య ప్రతినిధి వర్గం పత్తి దిగుబడులను పరిశీలించి, రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో సుమారు పది లక్షల క్వింటాళ్ల పత్తి అమ్మకానికి తెస్తే.. 4.40లక్షల క్వింటాళ్లకు మాత్రమే సీసీఐ ప్రభుత్వ మద్దతు ధర అందించిందన్నారు. జిన్నింగ్ మిల్లుల సంఖ్యను కూడా పెంచాలన్నారు. సమాఖ్య జాతీయ కార్యదర్శి మోర్గాల చంద్రరావు పాల్గొన్నారు.

## మన ఊరు- మన జెండాతో ప్రజల్లోకి

సభ్యులతో భాజపా జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ

ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు భాజపా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ అన్నారు. ఆలూరులోని భాజపా కార్యాలయంలో కిసాన్ మోర్చా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా 'మన ఊరు- మన జెండా' పేరుతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు బసవరాజు, ఆలూరు నియోజకవర్గ నాయకురాలు గుమ్మనూరు కమలమ్మ, ప్రధాన కార్యదర్శి గుమ్మనూరు శ్రీధర్, అరికెర సర్పంచి నాగరాజు, సీనియర్ నాయకులు రవీంద్రరావు పాల్గొన్నారు.

## మా బస్సు కంటే ముందెలా వెళ్తావ్?

బస్సులో డ్రైవర్, కండక్టర్‌తో ప్రైవేట్ బస్సు కండక్టర్ వాగ్వాదం

హాలహర్వి, న్యూస్‌టుడే: కర్ణాటక ఆర్టీసీ బస్సులు సమయ పాలన పాటిస్తూ.. సకాలంలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. తమ బస్సు వెళ్లే సమయంలో మీరు మాకంటే ముందు ఎలా వెళ్తారని ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌తో ప్రైవేట్ బస్సు కండక్టర్ వాగ్వాదానికి దిగిన ఘటన బుధవారం హాలహర్వి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక గుత్తాల డిపోకు చెందిన బస్సు మంత్రాలయం నుంచి బళ్లారి మీదుగా గుత్తాలకు బయల్దేరింది. ప్రతిసారి తమ బస్సులు వెళ్లిన తర్వాత మీరు రావాలని ప్రైవేట్ బస్సు కండక్టర్, ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమ సమయం ప్రకారమే బస్సు నడుపుతున్నామని ఆర్టీసీ సిబ్బంది వివరించారు. బస్సులో కొందరు చిత్రాలు తీస్తుండగా.. అక్కడి నుంచి ప్రైవేట్ బస్సు కండక్టర్ మెమ్మదిగా జారుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

## రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి

వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతున్న కలెక్టర్ డా.ఎ.సిరి

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రెవెన్యూ క్లినిక్‌లు, ప్రత్యేక సదస్సుల ద్వారా వచ్చిన అర్జీలు, ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి ఆదేశించారు. పత్తికొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, ఇనాం పట్టాలు, చుక్కల భూములు, రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై తహసీల్దార్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వారం ఒక డివిజన్‌లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియలో తప్పులు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. జేసీ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ.. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో తుది డీఎల్ ఆర్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. చుక్కల భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రాధాన్య క్రమంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. వీసీలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవో భరత్ నాయక్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

## లోపాలు లేకుండా రీ-సర్వే పూర్తిచేయాలి

### ❍ జేసీ నూరుల్ ఖమర్

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో తుది డీఎల్‌ఆర్ ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పూర్తిచేయాలని జేసీ నూరల్ ఖమర్ ఆదేశించారు. పత్తికొండ ఆర్డీవో కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నపాటి పొరపాట్ల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదముందన్నారు. ఇనాం, చుక్కల భూములకు సంబంధించిన పెండింగ్ కేసులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి త్వరిత గతిన పరిష్కరించాలన్నారు. అనంతరం ఇనాం, నిషేధిత జాబితా, రీ-సర్వే తదితర రెవెన్యూ అంశాలకు సంబంధించిన దస్త్రాలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, పత్తికొండ ఆర్డీవో ఎస్.భరత్‌నాయక్, ఆయా మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సిరి వీడియో కాన్ఫరెన్సులో అధికారులతో సమీక్షించారు. గత నెల 26 నుంచి 31 వరకు నిర్వహించిన రెవెన్యూ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజల నుంచి వచ్చిన అర్జీల్లోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలు వస్తే ఉన్నతాధికారులకు తెలిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

## పరీక్షల సంస్కరణలపై సమావేశం నేడు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల అంశంపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు ఆర్ఐవో లాలెప్ప బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలో గురువారం సమీక్ష ఉంటుందన్నారు. జిల్లాలో ఉన్న ప్రిన్సిపల్స్, క్లర్కులు హాజరు కావాలని సూచించారు.

## నేటి నుంచి పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పీజీ 3వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వీసీ వెంకటబసవరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం మూడు పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్‌గా 487, సప్లిమెంటరీ 33 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.


**NCL GROUP** **WALK-IN INTERVIEW** NAGARJUNA CEMENT

**NCL Industries Limited**, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for **Sales Officer**.

Any **Intermediate / Graduate** with minimum 2-4 years of Experience in **Sales & Marketing**.

**Job Locations:** Nandyala(AP), Markapuram (AP), Mahaboobnagar(TG) & Bellari (Karnatana).

Interested candidates may **walk-in** for interview at the below mentioned venue, with resume and a photograph:

**Date: 9th January, 2026 (Friday)**
**Time: 10.00 am to 5.00 pm**

**Venue: Hotel DVR Mansion**, SBI Circle, Opp. Children's Park, **Kurnool**, Andhra Pradesh - 518004.

Contact No.: **9154203651 / 9133330238**
Mail your bio-data to **careers@nclind.com**

**NCL INDUSTRIES LIMITED**


## అక్రమ మద్యాన్ని కట్టడి చేయండి

మాట్లాడుతున్న డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అయ్యే మద్యాన్ని కట్టడి చేయాలని ఉమ్మడి జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి ఆదేశించారు. ఆ శాఖ స్థానిక కార్యాలయంలో బుధవారం ఆమె ఉమ్మడి జిల్లా అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సురక్ష యాప్ ద్వారా స్కానింగ్ చేసి అక్రమ మద్యాన్ని గుర్తించాలన్నారు. సారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించి నాటుసారాను నిర్మూలించాలన్నారు. పర్మిట్‌రూంలు రుసుంలు వసూలు చేయడంతో పాటు వాటి నిర్వహణ తీరును పరిశీలించాలన్నారు. సమావేశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, పర్యవేక్షణాధికారులు, సహాయ పర్యవేక్షణాధికారులు, సీఐలు పాల్గొన్నారు.

## సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి కృషి

మంత్రి కొండపల్లి, శివశంకర్‌రావు చేతుల మీదుగా జ్ఞాపిక అందుకుంటున్న కౌశిక్ కుమార్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి తమవంతు కృషి చేస్తానని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాయుగుండ్ల కౌశిక్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్‌ఎంఈ ఛైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్‌రావుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో తనకు గౌరవప్రదమైన పదవి దక్కిందన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఔత్సాహికులు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చేలా చైతన్యం తీసుకొస్తామన్నారు.

## రుణాలు తీసుకొన్నవారు అసలు చెల్లిస్తే వడ్డీమాఫీ

కర్నూలు సంక్షేమం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో జాతీయ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) కింద ఎస్సీ లబ్ధిదారులు పొందిన రుణాలపై వడ్డీ మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. గతంలో రుణాలు తీసుకొన్న 784 మంది ఈ ఏడాది ఏప్రిల్‌లో అసలు కడితే రూ.2.45 కోట్లు వడ్డీమాఫీ అవుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులసీదేవి తెలిపారు. ఏప్రిల్ 30లోగా తీసుకొన్న రుణం మొత్తం చెల్లిస్తేనే వడ్డీ మాఫీ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని కోరారు.


EENADU Classifieds

BUSINESS SERVICES

అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. వెంకటేశ్వర గ్యాస్ సర్వీసెస్, గిప్సన్ కాలనీ, కర్నూలు. టైం: 11:00 AM - 2:00 PM. ✆ 08518 221316.

CELLPHONES

యశ్విన్ మొబైల్ రిపేర్ ట్రైనింగ్, చిప్‌స్థాయి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మొబైల్ రిపేరి వర్క్ నేర్పించబడును. @ డి-మార్ట్ వెనుక, కర్నూలు. ✆ 91103 23814.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

EDUCATION

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 10,000/- నుండి 15,000/- ఫిక్స్ డ్ సాలరీ, నో టార్గెట్, సంప్ర: 63055 97809.

COACHING CENTRES

DDU - GKY, Sunskills ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత హాస్టల్ వసతితో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ & GDA నందు శిక్షణ ఇవ్వబడును. అర్హత: ఇంటర్, Age:30 సం||లోపు. ✆ 93478 38576, 94940 71664.

అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

REAL ESTATE

మణికంఠ హోమ్స్ వారి లక్ష్మీగ్రీన్ వ్యాలి పసుపుల గ్రామపరిధిలో నూతన వెంచర్‌నందు ప్లాట్లు&ఇండ్లు కట్టించి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఇవ్వబడును. శ్రీరామ్:99853 43829

JOBS

TV Reporters required for Kurnool town for LocalAI Media Network Pvt Ltd. call: 91601 46588

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారులు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


(c) eenadu

# ఆదోని

• ఆదోని • ఆలూరు • పత్తికొండ

## స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ఫలితం సాధిద్దాం

**ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే:** రాబోయే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆదోని పురపాలక సంఘానికి మెరుగైన ర్యాంకు సాధించేందుకు కృషిచేయాలని పురపాలక కమిషనర్ కృష్ణ అన్నారు. ప్రజారోగ్య విభాగాధికారులతో ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలు పరిష్కరించాలన్నారు. సమావేశంలో ప్రజారోగ్య విభాగాధికారి డాక్టర్ సందీప్, జావిద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, వార్డు బాధ్యులు, మేస్త్రీలు పాల్గొన్నారు.

## ప్రగతి మార్గంలో నడిపించాలి

**హొళగుంద, న్యూస్‌టుడే:** మండల కేంద్రంలో ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం బాల కార్మికులు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఎంవీ ఫౌండేషన్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ భాస్కర్ మాట్లాడారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా కెంచప్ప, కో-కన్వీనర్‌గా వెంకటేష్, గౌరవాధ్యక్షులుగా హనుమంత రాయుడు, రవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కో-ఆర్డినేటర్ నాయక్, యువకులు పాల్గొన్నారు.

## పల్లెలను శుభ్రంగా ఉంచాలి

**ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే:** పల్లెలను శుభ్రంగా ఉంచకపోతే చర్యలు తప్పవని జడ్పీ సీఈవో నాసరరెడ్డి అన్నారు. ఆదోని మండలం కడితోట, జాలిమంచి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. చెత్త సంపద కేంద్రాలను తనిఖీ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఈవో వెంట ఎంపీడీవో నాగరాజుస్వామి, సిబ్బంది ఉన్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆదోని: 77996 66004
ఆలూరు: 80085 62277
పత్తికొండ: 80085 73822

**యడవలి (మద్దికెర):?:** యడవలిలో మురుగు కాల్వలు లేక రహదారులు బురదమయంగా మారాయి. **- హనుమేశ్, యడవలి ✔:** పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- పరమేశ్వరప్ప, పంచాయతీ కార్యదర్శి, యడవలి**

**ఎరుకలచెరువు (కృష్ణగిరి), న్యూస్‌టుడే: ?:** ఎరుకలచెరువు గ్రామంలో చెరువు పక్క కాలనీలో కాల్వల సౌకర్యం సక్రమంగా లేక మురుగు ముందుకు పారడం లేదు. **- తిమ్మయ్య, ఎరుకలచెరువు ✔:** మురుగు కాల్వల సమస్యను కాలనీ ప్రజలు ఇదివరకే తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటాం. **- ప్రవీణ్‌కుమార్, సర్పంచి**

**మద్దికెర: ?:** మద్దికెరలో పలు చేతిపంపులు పనిచేయడం లేదు. ప్రజలు పలుసార్లు పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. చేతిపంపులు మరమ్మతు చేయించాలి. **- మద్దికెర గ్రామస్థులు ✔:** కొత్త మెకానిక్ నియామకానికి సంబంధించిన విషయమై మండల పరిషత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. **- మయాంక్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ**

**ఆస్పరి: ?:** డి.కోటకొండలో ప్రధాన రహదారిలో మురుగు పారుతోంది. దోమలు ప్రబలుతున్నాయి. నివారణకు చర్యలు తీసుకోవాలి. **– మహానంది, డి.కోటకొండ**

**✔:** గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులు, దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తాం. **- సురేష్, పంచాయతీ కార్యదర్శి**

**నంచెర్ల (చిప్పగిరి): ?:** నంచెర్ల ప్రధాన వీధిలోని కాల్వలు నిండి మురుగు రహదారులపైకి చేరుతోంది. కాల్వలు శుభ్రం చేయాలి. **- నాగరాజు, నంచెర్ల**

**✔:** గ్రామ పారిశుద్ధ్య సిబ్బందితో కాల్వలు శుభ్రం చేయిస్తాను. **- భీమ, సర్పంచి**

**హొళగుంద, న్యూస్‌టుడే: ?:** స్థానిక బీసీకాలనీలో సంతమార్కెట్‌కు వెళ్లు మార్గంలో చేతి పంపు మరమ్మతులకు నోచుకోకపోవడంతో నిరుపయోగం మారింది.

**- రామన్న, హొళగుంద**

**✔:** పరిశీలించి, మరమ్మతు చేయిస్తాం

**- చక్రవర్తి డిప్యూటీ ఎంపీడీవో, హొళగుంద**

## ముగ్గుల సంబరాలు 9న

**ఆదోని పాత పట్టణం, న్యూస్‌టుడే:** ఆదోని పట్టణంలో ఆవోపా ఆధ్వర్యంలో ఈ నెల 9న స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఉదయం 9గంటలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, వివరాలకు 98494 78178 నెంబరులో సంప్రదించాలని సంఘం అధ్యక్షుడు శ్రీనాథ్ గుప్తా తెలిపారు.

## క్రికెట్ పోటీలు 10న

**వెల్దుర్తి, న్యూస్‌టుడే:** వెల్దుర్తి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 10న జిల్లా స్థాయి సూపర్8 టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బొమ్మన శివశంకరరెడ్డి యూత్ నిర్వాహకులు రాంబాబు, చిట్టిబాబు, బాబురావ్, బాలు అన్నారు. ఈ నెల 8లోగా జట్టుపేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 97057 67509కు సంప్రదించాలని కోరారు.

## శత శాతం ఉత్తీర్ణత సాధించాలి

**పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే:** అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పత్తికొండ మండల విద్యాధికారులు రాజా రామ్మోహన్, రమేశ్ సూచించారు. మండల విద్యా కార్యాలయంలో బుధవారం జరిగిన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.

## పంటలు సాగు చేయనీయడం లేదు

**వెల్దుర్తి, న్యూస్‌టుడే:** బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని వైకాపా వారికి చెందిన భూముల్లో పంటలు సాగు చేయనివ్వడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవితో కలిసి బొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డి, చక్రపాణిరెడ్డితో పాటు మరికొందరు వైకాపా అధినేతను కలిశారు. రైతుల గడ్డివాములు దహనం చేయడంతో పాటు, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. పార్టీ తరఫున అన్నివిధాలా అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చిన్నట్లు వారు పేర్కొన్నారు.

# మళ్లీ ట్రాఫిక్ సిగ్నళ్లు..

# అంచనా రూ.30 లక్షలు

★ పదే పదే అవే పనులు ★ గతంలో వేసిన దీపాలు మాయం

**ఆదోని పురపాలకం, ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే:** ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటుకు రెండోసారి నిధులు వ్యయం చేస్తున్నారు. ట్రాఫిక్ కట్టడిలో భాగంగా పనులు చేయడం శుభపరిమాణమే. పనులు చేసి.. వాటి నిర్వహణ గాలి కొదిలేస్తుండటంతో ప్రజాధనం వృథా అవుతోంది. మళ్లీ రెండో సారి అవే పనులు చేపడుతుండటం విడ్డూరంగా ఉందని పురవాసులు పెదవి విరుస్తున్నారు. పట్టణంలో రెండు చోట్ల సిగ్నళ్ల ఏర్పాటుకు రూ.30 లక్షలు పురపాలక సంఘం సాధరణ నిధుల నుంచి ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మిగనూరు మలుపు ప్రాంతం, కోట్ల కూడలిలో దీపాలు అమరుస్తున్నారు. ఈ నెల సంక్రాంతి పండగ నాటికి అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

### ఏర్పాటు చేసిన రెండు రోజులకే..

తెదేపా ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యకాలంలో ఆదోని పట్టణంలోని మూడు కూడళ్లలో రూ.30 లక్షలు వెచ్చించి ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు చేశారు. అమర్చిన రెండు రోజులకే మంగళం పాడేశారు. ఐదారేళ్లుగా కూడళ్లలో దిష్టిబొమ్మలా ఉండేవి. పాత ఆకాశవంతెన కూడలిలో తప్ప మిగిలిన రెండు చోట్ల వాటి ఆనవాళ్లే లేకుండా పోయాయి. తాజాగా ఏర్పాటు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. పాతవాటిని వినియోగంలోకి తెచ్చే దిశగా చర్యలు చేపట్టలేదు.

పాత ఆకాశవంతెన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ఫ్లెక్సీలు

### అమలు సాధ్యమేనా..!

పట్టణంలో సిగ్నళ్ల ఏర్పాటు, అమలుపై సాధ్యాసాధ్యాలు పరిశీలన చేయకుండానే.. రూ. లక్షలు ఖర్చు చేయడం వెనుక అంతర్యమేమిటో యంత్రాంగానికే తెలియాలి. గతంలో నిమిషం నిడివితో ప్రారంభించారు. ఆ తర్వాత 30సెకండ్లకు తగ్గించారు. కానీ ట్రాఫిక్ సిగ్నళ్ల ఏర్పాటు లక్ష్యం మాత్రం నెరవేరకపోగా. . కొత్త సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వాటిని కూడళ్లలో విగ్రహాల్లా వదిలేశారు. ప్రస్తుతం అదే పొరపాటు పునరావృతం కాకుండా చూడాలనేది పురజనులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బైపాస్‌తో.. పట్టణంలో భారీ వాహనాల రాకపోకలు తగ్గనున్నాయి.

### మూడింతలు పెరిగిన రద్దీ

పట్టణ దారుల్లో మూడు దశాబ్దాల కిందట ఐదు వేల వాహనాలు రాకపోకలు సాగించేవి. ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా పాతికవేలకు చేరింది. రద్దీ ఏకంగా మూడింతలకు పెరిగింది. రహదారుల తీరు ఏమాత్రం మారలేదు. రహదారుల విస్తరణ చేపట్టకపోవడం, పుట్‌పాత్ నిర్మాణాలు, దుకాణాల ఎదుట వాహనాల పార్కింగ్ వంటివి లేకపోవడం.. ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. కూడళ్ల నుంచి వంద అడుగుల దూరానికే ఉప మార్గాలున్నాయి. నిమిషం పాటు సిగ్నల్స్ వెలిగితే.. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న ఉపమార్గాల్లో వాహనాల రాకపోకల పరిస్థితి ఏంటని, వాటి మళ్లింపు ఎలా?, అక్కడి మార్గాల సూచికల అమలుపై సందేహాలు తలెత్తుతున్నాయి. రద్దీ నియంత్రించాలనే యోచన స్వాగతించేదే అయినా.. అమలుపై క్షేత్రస్థాయిలో లోటుపాట్లు బేరీజు వేయకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

## హంపశయ్యపై నీటి పథకాలు

**ప**ది రోజులుగా చుక్క తాగునీరు అందక స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో సమృద్ధిగా నీరున్నా.. కావాలనే పంచాయతీ వారు సరఫరా చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మద్దికెర మండలం హంప గ్రామంలో పది రోజులుగా నీరు సరఫరా చేయడం లేదని గ్రామస్థులు అల్లీసాహెబ్, ఖాదర్, ఖలందర్ తదితరులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శికి మొరపెట్టుకున్నా ఆయన పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ మయాంక్ దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

– న్యూస్‌టుడే, హంప (మద్దికెర)

## వరదా లేదు.. వంకా కాదు

**పే**రుకే మండల కేంద్రం.. తీరు చూస్తే మారుమూల పల్లె కన్నా అధ్వానం. కృష్ణగిరిలో కస్తూర్బా గాంధీ పాఠశాల పక్కన పంట పొలాలకు వెళ్లే దారిలో మురుగు నిల్వ ఉంటోంది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు. రైతులు నిత్యం పొలాలకు వెళ్తుంటారు. ఇదే దారిలో శ్మశానం కూడా ఉండటంతో.. అంత్యక్రియల సమయంలో సైతం ఇబ్బందులు తప్పడం లేదు. దారిలో మట్టి తోలించి, సీసీ రహదారి వేసి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కృష్ణగిరి

## ఆరుబయట విద్యార్థులకు పరీక్ష

**ఆ**స్పరి మండలంలోని బిల్లేకల్లు గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో తరగతి గదుల కొరత వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు సుమారు 314 మంది విద్యార్థులు ఉన్నారు. గదుల కొరత వల్ల పరీక్షలు నిర్వహించడం కూడా కష్టంగా ఉందన్నారు. వరండాలో సైతం పైకప్పు పెచ్చులూడుతోంది. అక్కడ విద్యార్థులను కూర్చోబెట్టడం లేదన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, ఆస్పరి

## ప్రధాన రహదారి.. ప్రమాదంగా మారి

**ఆ**దోని పట్టణంలోని పాతబస్టాండు కూడలిలో రహదారి ప్రమాదకరంగా మారింది. పాత ఆకాశవంతెన చివరిన మలుపులో మురుగు కాల్వ కోతకు గురై, ఐదడుగుల గుంత ఏర్పడింది. మలుపులో హెచ్చరిగా బారికేడ్ ఏర్పాటు చేశారు. నిత్యం పది వేలకు పైగా వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. రహదారి ఇరుకుగా ఉండటంతో బారికేడ్ సైతం మురుగు కాల్వలో పడిపోయింది. ఈ ప్రాంతంలో రహదారి బాగుచేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, ఆదోని పాతపట్టణం

# పల్లె కబుర్లు

**గణేకల్ (ఆదోని గ్రామీణం), న్యూస్‌టుడే:** ఉపాధి హామీ పథకంలో కొత్త మార్పులతో ప్రవేశపెట్టనున్న వీబీ జి రామ్‌జీ పథకంతో ఉపాధి కూలీలకు నష్టం జరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు అన్నారు. గణేకల్ గ్రామంలో బుధవారం ఉపాధి కూలీలతో సమావేశమై కొత్త విధానంపై అవగాహన కల్పించారు. ఇందులో లోపాలు ఉన్నాయని, వెంటనే రద్దు చేసి, పాత చట్టాన్నే కొనసాగించాలన్నారు.

**జొన్నగిరి(తుగ్గలి), న్యూస్‌టుడే:** జొన్నగిరి గ్రామంలో బస్టాండ్ వెనుక వైపు ఉన్న సామూహిక మరుగుదొడ్డిని బుధవారం కూల్చివేసినట్లు డిప్యూటి ఎంపీడీవో శ్రీహరి తెలిపారు. మరుగుదొడ్డి నుంచి దుర్వాసన వస్తోందని స్థానిక నివాసి రాజశేఖర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గ్రామ పంచాయతీ అధికారులు దగ్గరుండి పొక్లెయిన్ సాయంతో తొలగించారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వీఆర్వో కాశిరంగస్వామి, పీడీవో నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

**చక్కరాళ్ల(పత్తికొండ గ్రామీణం), న్యూస్‌టుడే:** కందులను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే ఆయా గ్రామాల రైతు సేవా కేంద్రాల్లో సీఎం యాప్‌లో తప్పక నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి వెంకటరాముడు సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా చక్కరాళ్ల, చందోలి గ్రామాల్లో బుధవారం సమావేశాలు నిర్వహించారు.

**నంచెర్ల (చిప్పగిరి), న్యూస్‌టుడే:** నంచెర్లలో ఉపాధి పనులపై ఏపీడీ లక్ష్మన్న బుధవారం విచారణ జరిపారు. గ్రామంలో లేని వారి పేర్లు ఉపాధి కూలీలుగా రాసి నిధులు పక్కదారి పట్టిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. క్షేత్ర సహాయకునిపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపామని ఏపీడీ తెలిపారు.

**ఆస్పరి, న్యూస్‌టుడే:** ఆస్పరికి సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద జియో టవర్ వద్ద ఉన్న విద్యుత్తు నియంత్రికను దుండగులు ధ్వంసం చేసి, ఆయిల్, తీగలు ఎత్తుకెళ్లారని విద్యుత్తు ఏఈ అంజనేయశాస్త్రీ తెలిపారు. సెల్‌ఫోన్ టవర్ నిర్వహణకు 16 కేవీ విద్యుత్తు నియంత్రికను ఏర్పాటు చేశారు. దీని విలువ రూ.లక్ష ఉంటుందన్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

## విద్యార్థుల సామాజిక సేవ అభినందనీయం

**ఆదోని విద్య, న్యూస్‌టుడే:** విద్యార్థులు చదువుతో పాటు సామాజిక సేవ చేయడం అభినందనీయమని రాయలసీమ విశ్వవిద్యాలయం సమన్వయకర్త ఆచార్య నాగరాజు అన్నారు. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో జరుగుతున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ప్రత్యేక శిబిరాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సంధ్యారాణి, ఎన్ఎస్ఎస్ డివిజన్ అధికారి జోనాథన్ విక్లిఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో ఆచార్య నాగరాజు, తదితరులు

## నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా

ఉప కేంద్రంలో ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభిస్తున్న ఈఈ, డీఈ, తదితరులు

**కంబాలపాడు,(కృష్ణగిరి), న్యూస్‌టుడే:** మండలంలోని అన్ని గ్రామాలకు త్వరలో త్రీఫేస్ విద్యుత్తు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులు చేపట్టి చర్యలు తీసుకుంటున్నట్లు పనుల నిర్వహణ ఈఈ భాస్కరరావు, డీఈ ఎల్లప్ప అన్నారు. మండలంలోని కృష్ణగిరి, కంబాలపాడు విద్యుత్తు ఉప కేంద్రాల్లో జరుగుతున్న పనులను వారు బుధవారం పరిశీలించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని, వచ్చే నెలలోపు గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

## బాల్య వివాహాలు నిర్మూలిద్దాం

**విక్టోరియపేట (ఆదోని పాతపట్టణం), న్యూస్‌టుడే:** సమాజంలో బాల్య వివాహాలు నిర్మూలించి, వారి ఎదుగుదలకు తోడ్పాటు ఇవ్వాలని అంగన్‌వాడీ ఆరోగ్య విభాగం పర్యవేక్షకుడు చంద్రశేఖర్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రం పరిధిలో బాల్య వివాహాలు దుష్పరిణామాలపై బుధవారం అవగాహన కల్పించారు. అనంతరం వార్డు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కేంద్ర కార్యకర్తలు శారద, లక్ష్మీ, మెప్మా, వైద్య విభాగ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న వార్డు ప్రజలు

## పేదలకు దుప్పట్ల పంపిణీ

దుప్పట్లు అందచేస్తున్న లయన్స్ క్లబ్ పెద్దలు

**ఆదోని ఎస్కేడి.కాలనీ, న్యూస్‌టుడే:** ఆదోని పట్టణంలోని పేదలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం దుప్పట్లు అందించారు. ఏటా పంపిణీ చేస్తున్నట్లు క్లబ్ జిల్లా ఛైర్మన్ డా.గోపినాథ్ తెలిపారు. 200 మందికి పైగా దుప్పట్లు అందించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రసాదరావు, కార్యదర్శి ధర్మారెడ్డి, శ్రీనాథ్‌గుప్తా, సభ్యులు నీలమోహన్, రహీంబాషా, వివేకనందా సమితి సభ్యులు ప్రకాష్, రాజు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

## సరస్వతిదేవి ఆలయానికి రూ.25వేల విరాళం

**ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే:** ఆదోనిలోని సరస్వతి దేవి ఆలయ షెడ్డు నిర్మాణానికి బుధవారం తెదేపా యువ నాయకుడు మారుతినాయుడు రూ.25వేలు విరాళం అందజేశారు. ఆలయ కమిటీ నిర్వహకులు రేణువర్మ, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు వెంకటేశ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

విరాళం అందిస్తున్న తెదేపా యువ నాయకుడు మారుతినాయుడు

## వీఆర్వోలపై పని ఒత్తిడి తగ్గించాలి

**వెల్దుర్తి, న్యూస్‌టుడే:** వీర్వోలపై పని ఒత్తిడి తగ్గించాలని వీర్వోల సంఘం మండల నాయకులు రమణారెడ్డి, ప్రసాద్, మద్దిలేటి కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తహసీల్దారు కార్యాలయం ఎదుట వీఆర్వోలు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. సెలవు, పండగ రోజుల్లో విధులు నిర్వహించలేమని, రెవెన్యూ, సచివాలయాల్లో మాత్రమే విధులు చేపడతామన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఇన్‌చార్జి తహసీల్దారు గురుస్వామి రెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు ఉమ్మన్న, పద్మ, ఎల్లకృష్ణ, మౌలాలి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

నిరసన తెలుపుతున్న వీఆర్వోలు

## నిబంధనలు పాటిస్తే.. ప్రమాదాలు దూరం

**పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే:** మద్యం తాగి వాహనాలు నడపడం, రహదారి నిబంధనలు పాటించకపోవటం వల్లనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఆయుష్, పత్తికొండ సీఐ జయన్న అన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా పత్తికొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వీరేశప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

అవగాహన ర్యాలీలో పాల్గొన్న అధికారులు విద్యార్థులు

## ఆదోని జిల్లా సాధనే లక్ష్యంగా పోరాటం

**ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్‌టుడే:** ఆదోని జిల్లా సాధన కోసం ప్రతిఒక్కరు పోరాడాలని ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి వెంకటరెడ్డి, జాతీయ అధ్యక్షుడు మిరతల చంద్రశేఖర్‌రావు, మద్దిశెట్టి అరుణ్‌కుమార్, యుఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి తిరుపతి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్‌కుమార్ అన్నారు. ఆదోని జిల్లా సాధన కోసం ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 53వ రోజుకు చేరాయి. దీక్షల్లో రాజస్థాన్ విష్ణు సమాజం, రాజస్థాన్ సమాజం నాయకులు కాలురాం పురోహిత్, చిన్నబసప్ప ఆధ్వర్యంలో 20 మంది దీక్షలో కూర్చొని మద్దతు తెలిపారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు రఘురామయ్య, టి.వీరేశ్, గోపాల్, ప్రకాశ్, కృష్ణమూర్తిగౌడు, మున్సిపల్ మాజీ ఛైర్మన్ దేవరాజ్‌దోకా, పారిశ్రామికవేత్త విట్టా రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

### ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలి

**ఆలూరు గ్రామీణం, న్యూస్‌టుడే:** ఆదోనిని జిల్లా ప్రకటించాలని ఐదు నియోజకవర్గాల ప్రజల ఆకాంక్షను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, పచ్చారపల్లె రాఘవేంద్ర రెడ్డి అన్నారు. ఆలూరులో ఐకాస ఆధ్వర్యంలో 27 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరంలో బుధవారం పాల్గొని మద్దతు తెలిపారు. దీక్షల్లో భగత్‌సింగ్‌యూత్ సభ్యులు దీక్షలో కూర్చున్నారు.

**పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే:** ఆదోని జిల్లా సాధనకు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆదోని జిల్లా సాధన సమితి ఐకాస నాయకులు నూర్ అహ్మద్, నరేంద్రయాదవ్, అయ్యాళప్ప పిలుపునిచ్చారు. పత్తికొండలో వారు మాట్లాడారు. ఈ నెల 10న పత్తికొండ సాయి మందిరంలో మరో సారి అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుభాష్‌చంద్ర, నాయకులు రవి, మాదాసి, మాదారి కురువ సంఘం నాయకులు నాగభూషణం, చంద్రశేఖర్, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.

## పది విద్యార్థులకు అభ్యసన సామగ్రి పంపిణీ

**ఆదోని విద్య, న్యూస్‌టుడే:** పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో అభ్యసన సామగ్రి పంపిణీ చేశారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి.సుంకన్న, దాత వై.ఎం. వెంకటేశు, ఎస్టీయూ నాయకులు మహాదేవప్ప, సూర్యుడు, ప్రధానోపాధ్యాయులు టి.కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.

## వైద్యుల సలహాలు పాటించాలి

**పి.కోటకొండ (దేవనకొండ) న్యూస్‌టుడే:** ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని జిల్లా సంచార నోడల్ అధికారి రఘు అన్నారు. మండలంలోని పి.కోటకొండలోని సంచార చికిత్స వైద్య శిబిరాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గర్భిణులు రక్తహీనత నివారణకు ఆకుకూరలు, పండ్లు, ఐరన్‌ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు అరుణజ్యోతి, ప్రతినిధి ఖలీల్, ఆరోగ్య విస్తరణాధికారి రంగస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న జిల్లా నోడల్ అధికారి రఘు

## పెద్దహరివాణంలో కొనసాగుతున్న దీక్షలు

**ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే:** పెద్దహరివాణం మండల కేంద్రం చేయాలని డిమాండు చేస్తూ.. గ్రామస్థులు చేపట్టిన నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరాయి. బుధవారం దీక్షలో బీపీ కరియప్ప, బీపీ మాలింగా, జాలవాడి ఈరన్న కూర్చున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి రాము, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు. పెద్దహరివాణం మండల వాణిని వినిపించడానికి రాష్ట్ర రాజధాని అమరావతికి గ్రామస్థులు బయల్దేరారు.

# ఆదర్శబాలిక.. గెలుపు మాలిక

★ అథ్లెటిక్స్‌లో గ్రామీణ విద్యార్థుల సత్తా

★ రాష్ట్ర స్థాయి పోటీలకు రైతు బిడ్డలు

**ఆస్పరి, న్యూస్‌టుడే:** ఆదర్శ పాఠశాల విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని పుటకలమర్రి ఆదర్శ పాఠశాల విద్యార్థులు అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లాలో సత్తా చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

### వసుంధర నిత్య సాధన

కైరుప్పల గ్రామానికి చెందిన రైతు శకుంతల వీరేష్ దంపతుల కుమార్తె వసుంధర ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తోంది. గతంలో జిల్లా స్థాయి పోటీలకే పరిమితమైన వసుంధర నిత్య సాధనతో పట్టు సాధించింది. ఈ నెల 16వ తేదీన జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో అథ్లెటిక్స్ అండర్-17 విభాగంలో 400 మీటర్ల హర్డిల్స్ మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి, సైన్యంలో చేరి దేశసేవ చేయడమే తన ధ్యేయం అంటోంది వసుంధర.

### విజయ లక్ష్మి

కైరుప్పల గ్రామానికి చెందిన రైతు హనుమంతమ్మ, రంగన్న దంపతుల కుమార్తె లక్ష్మి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం చదువుతోంది. గత ఏడాది పరుగు పందెం, పోల్ వాల్ట్‌లో సత్తాచాటింది. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో పోల్ వాల్ట్‌లో జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. క్రికెట్‌లో సైతం అండర్-17 విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైయింది. క్రీడల్లో పేరు తెస్తానని, స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది లక్ష్మి.

### క్రీడాకారుల విజయాల్లోనే ఆనందం

**- రాముడు, వ్యాయామ ఉపాధ్యాయుడు, ఆదర్శ పాఠశాల.**

ఆదర్శ పాఠశాలలో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నా. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 2019లో ఒకరు, జాతీయ స్థాయి పోటీల్లో 16 మంది, రాష్ట్రస్థాయి పోటీలకు 96మంది విద్యార్థులు క్రీడల్లో రాణించారు. విద్య ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యమనేది నా నమ్మకం. ప్రత్యేకంగా క్రీడల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చూడాలన్నదే నా తపన.

కుంభోత్సవంలో నాయకులు, తదితరులు

## బంగారమ్మ దేవరకు కుంభోత్సవం

**జాలిమంచి(ఆదోని గ్రామీణం), న్యూస్‌టుడే:** జాలిమంచి గ్రామంలో బంగారమ్మ అవ్వ దేవర ఉత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి. అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించి, నైవేద్యం సమర్పించి, మొక్కుబడులు చెల్లించుకున్నారు. తెదేపా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, తెదేపా సీనియర్ నాయకుడు ఉమాపతినాయుడు, నాయకులు వేర్వేరుగా ఉత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

### ఐదేళ్లకోసారి వేడుక

**యడవలి(మద్దికెర), న్యూస్‌టుడే:** ఐదేళ్లకోసారి జరిగే గ్రామదేవత సుంకులమ్మ దేవరను బుధవారం స్థానికులు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. అమ్మవారికి విశేష పూజలు చేసి, బోనాలు ఊరేగించి, నైవేద్యం సమర్పించారు. భక్తులు భారీగా తరలివచ్చారు.

(c) eenadu

# ఎమ్మిగనూరు

• ఎమ్మిగనూరు • మంత్రాలయం • కోడుమూరు

## బరిలో బండలాగి..

పోటీల్లో బండ లాగుతున్న ఎద్దులు

ఎమ్మిగనూరు వ్యవసాయం, న్యూస్‌టుడే: శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా పట్టణంలోని చేనేత మైదానంలో బండలాగుడు పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం నాలుగు పళ్ల విభాగంలో ప్రకాశం జిల్లా ఆకువీడు మండలం రాచర్లకు చెందిన విజయలక్ష్మీ నాయుడు ఎద్దులు విజేతగా నిలిచాయి. బాపట్ల జిల్లా గొట్టిపాటి రవికుమార్ యూత్, కర్నూలు జిల్లా వెంకటగిరికి చెందిన ఎద్దులు సంయుక్తంగా ద్వితీయ స్థానంలో నిలిచాయి. మొత్తం 35 జతలు పోటీల్లో పాల్గొన్నాయి. ఆరు పళ్ల విభాగంలో 18 జతలు పాల్గొనగా నంద్యాల జిల్లా ఎస్.కొత్తూరుకు చెందిన బీఆర్‌కే రెడ్డి ఎద్దులు ప్రథమ స్థానం, ఎస్.కొత్తూరుకు చెందిన బీఎస్ ఎస్‌రెడ్డి ఎద్దులు రెండో స్థానంలో నిలిచాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, నిర్వాహకులు చంద్రశేఖర్‌రెడ్డి, భాస్కర్, మహేంద్రబాబు, విరుపాక్షిరెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.

## రైతు జాతర

శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతరకు రైతు జాతరగా పశ్చిమ ప్రాంతంలో గుర్తింపు ఉంది. జాతరలో కాడెద్దులతో పాటు విత్తనం గొర్రు నుంచి నాగళ్లు, కాడెలు, వరి కోత కొడవళ్ల వరకు లభిస్తాయి. వ్యవసాయ పరికరాలు కొనేందుకు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని దాదాపు రెండు వందల గ్రామాల నుంచి రైతులు వస్తారు. గతంలో నెల రోజుల పాటు వ్యాపారం జరిగేదని వ్యాపారులు పేర్కొన్నారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాలు వినియోగం పెరిగింది. దీంతో వ్యాపారం కూడా పది రోజులు వరకు బాగుంటుందని అంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రహదారికి వెళ్లే రహదారి వ్యవసాయ ఉపకరణాల అమ్మకాలతో గ్రామీణ వాతావరణం కనిపిస్తోంది.

## కళాత్మకం


పూలరంగడి వేషధారణలో రోశిరెడ్డి

జాతరలో ఉభయ రాష్ట్రాల్లో పేరుగాంచిన కళాకారులు నాటక ప్రదర్శన చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన రోశిరెడ్డి 30 ఏళ్లుగా నాటక ప్రదర్శన చేయడం విశేషం. ఆయన నంద్యాల జిల్లా శ్రీశైలం ముంపు గ్రామవాసి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉభయ రాష్ట్రాలు, కర్ణాటకలో చింతామణి నాటకంలో ఒకప్పుడు సుబ్బిశెట్టి పాత్ర, ఇప్పుడు పూలరంగడి వేషధారణ వేస్తూ అలరిస్తున్నారు.

## తప్పని కన్నీటి కష్టాలు

◆ ఎల్లెల్సీ సాగునీటి నిలుపుదలపై రైతుల ఆందోళన

కౌతాళం మండలంలో రైతులు సాగుచేసిన మిరప పంట

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), గూడూరు, సి.బెళగల్, గోనెగండ్ల, న్యూస్‌టుడే: రైతులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. తుంగభద్ర జలాశయానికి నూతన గేట్ల అమరికలో భాగంగా మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఈనెల 10వ తేదీన ఎల్లెల్సీకి నీటి విడుదల నిలిపివేయనున్నారు. ఎల్లెల్సీ కాలువ ఆధారంగా ఖరీఫ్‌లో దాదాపు 50వేల ఎకరాల్లో, రబీలో 1.51లక్షల ఎకరాల్లో పంటలు సాగువుతున్నాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన మిరప పంటలు ఉన్నాయి. అధిక పెట్టుబడులు పెట్టి చివరలో పంటకు ఒక తడి సాగు నీటిని అందిస్తే కనీసం ఉన్న కాయలైనా పండుతాయని రైతులు ఆశిస్తున్నారు. జనవరి నెలాఖరు వరకు ఎల్లెల్సీ సాగునీటి అందించాలని రైతులు కోరుతున్నారు.

### రూ.8 లక్షల పెట్టుబడి పెట్టా

–సూగూరప్ప, పెద్దకడబూరు

ఎల్లెల్సీ కాల్వ కింద 9 ఎకరాల్లో మిరప పంటను సాగు చేశాను. ఇప్పటి వరకు రూ.8లక్షల పెట్టుబడి పెట్టాను. మిరప పూత, చిన్న కాయ దశలో ఉంది. వారం రోజుల తర్వాత పంటకు ఒక తడి నీరు పెట్టాలి. లేకుంటే పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావు. జనవరి నెలాఖరు వరకు సాగునీరు సారిస్తే పంటకు రెండు తడుల నీటిని అందించి కాపాడుకుంటాం.

### మార్చి వరకు అవసరం: ఖాజా, సి.బెళగల్

గోనెగండ్ల సెక్షన్ పరిధిలోని మాలసోమాపురం డిస్ట్రిబ్యూటరీ కింద ఉన్న ఎల్లెల్సీ కాలువకు వచ్చే నీటి ఆధారంగా రబీలో 6 ఎకరాల్లో వేరుసెనగ పంట సాగు చేశాను. ప్రస్తుతం నెల రోజులైంది. ఇంకా రెండు నెలలు నీటి తడులు అందించాల్సి ఉంది. మార్చి నెల వరకు నీరు అవసరం. మధ్యలో నీళ్లు రాకుంటే భారీగా నష్టపోతాం. ఉల్లి పంటతో రూ.4 లక్షలు నష్టపోయాను. రబీలోనైనా అప్పులు తీర్చుకుందామని, మళ్లీ అప్పులు చేసి వేరుసెనగ సాగు చేశా. ఇప్పుడు నష్టపోతే భూములను అమ్ముకోవాల్సిందే.

### సాగు నీరు ఇవ్వాలి : వెంకట్రామిరెడ్డి, అల్వాల, గోనెగండ్ల



ఎల్లెల్సీ కాల్వ కింద రబీలో 11 ఎకరాల్లో మూడెకరాల్లో మిరప, మూడెకరాల్లో మొక్కజొన్న, ఐదు ఎకరాల్లో శనగ పంటలు సాగు చేశా. రూ.5లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. గోనెగండ్ల సెక్షన్ పరిధిలోని ఎల్లెల్సీ కాల్వ కింద రబీలో 2 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ డిస్ట్రిబ్యూటరీకి గాజులదిన్నె జలాశయం నుంచి సాగునీరు విడుదల చేసుకునే అవకాశం ఉంది. సకాలంలో జలాశయం నీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి.

## ఆర్టీసీ బస్సు అద్దం ధ్వంసం

సి.బెళగల్, న్యూస్‌టుడే: మండలంలోని పోలకల్ గ్రామంలో ఉన్నత పాఠశాల సమీపంలో బుధవారం ఆకతాయిలు సి.బెళగల్ నుంచి కర్నూలు వెళుతున్న ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. దీంతో బస్సు వెనుక అద్దం ధ్వంసమైంది. సంఘటన స్థలాన్ని ఎస్సై వేణుగోపాల్ రాజ్ పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

### మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఎమ్మిగనూరు 8008573824
కోడుమూరు 9885988357
కౌతాళం 8008574913

కోసిగి, న్యూస్‌టుడే: ?: గౌడగల్లు గ్రామంలో శ్రీ మారెమ్మ ఆలయం ఎదుట ఉన్న కాలనీలో ఉన్న డ్రైనేజీ కాలువల్లో మురుగు నీరు నిండి దుర్వాసన వస్తుంది. - **హనుమేష్** ✔: కార్మికులను పంపించి డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయిస్తాం. - **అయ్యస్వామి, గండగల్లు, పంచాయతీ కార్యదర్శి**

## ముగిసిన నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: శ్రీనీలంకఠేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. రాత్రి స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్థానిక ప్రధాన దేవాలయం నుంచి స్వామి, అమ్మవార్లను పుష్ప రథంలో ఊరేగింపు చేశారు. బొడ్రాయి వీధిలోని ఆంజనేయ స్వామి బావిలో చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో తాత్కాలిక ధర్మకర్త మాచాని శివశంకర్, జగదీష్, శ్రీకాంత్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

చక్రస్నాన ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

## సీఎం సహాయనిధి చెక్కుల అందజేత

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సీఎం సహాయనిధి నిరుపేదల, మధ్య తరగతి ప్రజల ఆర్థిక అవసరాలను తీరుస్తుందని ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పేర్కొన్నారు. ఎమ్మెల్యే తన స్వగృహంలో బుధవారం సహాయనిధి చెక్కులను అందచేశారు. నియోజకవర్గంలోని పలువురికి రూ.3,76,037ల విలువ చేసే చెక్కులు అందచేశారు.

చెక్కులు అందుకున్న వారితో ఎమ్మెల్యే దస్తగిరి

## మురుగు నిలిచి.. ముప్పు పెంచి

మండల పరిధిలోని ముచ్చిగేరి గ్రామంలో ప్రధాన రహదారికి ఇరువైపులా మురుగు కాల్వలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాల్వలు లేకపోవడంతో ఎక్కడి మురుగు అక్కడే నిల్వ ఉండి దుర్వాసన వస్తోందని వాపోతున్నారు. దోమలు పెరిగి గ్రామంలో అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు కాల్వ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. –న్యూస్‌టుడే, పెద్దకడబూరు

## అద్దాలు పగిలి.. చలికి తట్టుకోలేక..



మండల కేంద్రం లోని ఎస్సీ, బీసీ బాలుర వసతి గృహాల సముదాయంలో గదుల కిటికీలకు ఉన్న అద్దాలు పగిలాయి. ఇక్కడ 130 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ప్రస్తుతం చలి గాలులు గదుల్లోకి వస్తుండటంతో విద్యార్థులు రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నారు. చలిగాలుల నుంచి రక్షించుకోవడానికి వారు కప్పుకోవాల్సిన దుప్పట్లను కిటికీలకు అడ్డుగా కట్టుకున్నారు. –న్యూస్‌టుడే, గూడూరు

## చెత్త తీస్తే.. రహదారి బాగు

గూడూరు నుంచి మునగాలకు వెళ్లే రహదారిలోని డంపు యార్డు దగ్గర చెత్త భారీగా పేరుకుపోయి రహదారిపైకి చేరుతోంది. పట్టణంలో సేకరించిన చెత్త, వ్యర్థాలను తెచ్చి ఇక్కడ పారేస్తున్నారు. దీంతో గుట్టలా పేరుకుపోయిన డంపింగ్ యార్డు దగ్గర పందులు, కుక్కల సంచారం అధికమై వ్యర్థాలు రహదారిపైకి చేరుతున్నాయి. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి చెత్తను తరలించి రహదారి శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, గూడూరు గ్రామీణం

## నీటి వృథా.. తప్పదు వ్యధ

మండల కేంద్రమైన సి.బెళగల్‌లో పడమర వీధిలో ఉప ఆరోగ్య కేంద్రం వద్ద మినీ ట్యాంకు ఏర్పాటుచేశారు. వీధివాసులు తాగునీరు పట్టుకోవడం కోసం కుళాయి ఏర్పాటుచేశారు. కుళాయికి బిరడా లేకపోవడంతో నీరు వృథాగా పోతుంది. తక్షణమే గ్రామపంచాయతీ అధికారులు చొరవ చూపి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, సి.బెళగల్

## బకాయి వేతనాలు ఇవ్వాలి

గూడూరు, న్యూస్‌టుడే: నాలుగు నెలల బకాయి వేతనాలు ఇవ్వాలని నగర పంచాయతీ కార్మికులు సంఘం నాయకులు శాంతన్న కోరారు. నగరపంచాయతీ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన వ్యక్తం చేశారు. పండగలకు అప్పులు చేయాల్సి వస్తోందని, కుటుంబ పోషణ భారంగా ఉందని అన్నారు. నాయకులు మోహన్, కార్మికులు మనోహరమ్మ, నాగమణి, రాము, దుర్గన్నపాల్గొన్నారు.

కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న కార్మికులు

### సంక్షిప్త సమాచారం

కోడుమూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అనుగొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎంఈవో2 రామచంద్రుడు తనిఖీ చేశారు. పాఠశాలల్లో తరగతి వారీగా జీఎఫ్ఎల్ఎన్ స్థాయి 75 రోజుల ప్రణాళికను అమలు చేసి విద్యార్థుల స్థాయి పెంచాలన్నారు. ఎఫ్ఏ-3 పరీక్షలను పరిశీలించారు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన సి.బెళగల్‌లో కోటా ప్రాథమిక పాఠశాల నుంచి ఈశ్వర ఆలయం వరకు కొనసాగుతున్న కాల్వ నిర్మాణం పనులను మండల పరిషత్ పరిపాలనాధికారి శ్రీనివాసులు ఎంపీటీసీ వీరన్నలు బుధవారం పరిశీలించారు. రూ.5లక్షలతో నిర్మాణం పనులు చేపట్టినట్లు తెలిపారు.

సి.బెళగల్, న్యూస్‌టుడే: కర్నూలు డివిజన్ అసిస్టెంటు డైరెక్టరుగా నియామకంతో విచ్చేసిన పద్మావతిని ఎంపీడీవో రాణెమ్మ డ్వామా సిబ్బంది సమక్షంలో బుధవారం శాలువ కప్పి సన్మానం చేశారు. మండల పరిషత్‌లో ఏపీవో రామన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

## పోటీబడి ముస్తాబు

గూడూరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముస్తాబు కార్యక్రమానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. గూడూరులోని బీసీ, ఎస్సీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులు అద్దం ముందు ముస్తాబు అవుతున్నారు. వార్డెన్లు అద్దం, పౌడర్ సమకూర్చారు. విద్యార్థులు చక్కగా దువ్వుకొని, పౌడరు రాసుకొని శుభ్రంగా ఉంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ మెరుగు పడిందని వార్డెన్ వలీ పేర్కొన్నారు.

## ముగిసిన రాష్ట్రస్థాయి షటిల్ పోటీలు

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: శ్రీనీలకంఠేశ్వరస్వామి జాతర సందర్భంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర షటిల్ టోర్నమెంట్‌ను స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. బుధవారం 50 ఏళ్లు పైబడిన జట్ల కోసం మూడు రోజుల పాటు జరిగిన పోటీల్లో ఎమ్మిగనూరుకు చెందిన క్రీడాకారులు నటరాజ్ రెడ్డి, కమిషనర్ గంగిరెడ్డి విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారుల సంఘం సభ్యులు రవికుమార్, అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

కప్పు సాధించిన కమిషనర్ గంగిరెడ్డి తదితరులు

## గోనెగండ్లలో బాలుడికి డెంగీ

గోనెగండ్ల, న్యూస్‌టుడే: గోనెగండ్లలో బాలుడికి డెంగీ నిర్ధారణ అయినట్లు జిల్లా మలేరియా అధికారి నూకరాజు బుధవారం తెలిపారు. గ్రామంలోని రోగి ఇంటి పరిసరాలను అధికారి పరిశీలించారు. మురుగు కాల్వల్లో దోమలు తగ్గడానికి మందును పంచాయతీ సిబ్బందితో పిచికారి చేయించారు. గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి జ్వర బాధితుల రక్త నమూనాలను పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి కృష్ణుడు, వైద్య సిబ్బంది హనుమంతు, లక్ష్మీ, విష్ణమ్మ పాల్గొన్నారు.


రోగి కుటుంబ సభ్యులకు సూచనలిస్తున్న జిల్లా మలేరియా అధికారి

## సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి హక్కులు వర్తింపజేయాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు వలి అన్నారు. ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ముస్తాక్ అహ్మద్, సాహెబ్, భాస్కర్, చంద్ర, మద్దిలేటి, వలిబాషా, మల్లికార్జున, శంకర్, నరసింహులు, లక్ష్మన్న, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

## ఎమ్మిగనూరు జిల్లా చేయాలని ధర్నా

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఎమ్మిగనూరును జిల్లా కేంద్రంగా చేయాలని ప్రజాసంఘాల నాయకులు సూరి డిమాండు చేశారు. సోమప్ప కూడలిలో రిలే దీక్షలను బుధవారం చేపట్టారు. జిల్లా కేంద్రానికి అనువైన స్థలం ఉండడంతో వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు రాజేష్, రంగయ్య, చార్లెస్, చిన్ని, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

## బసవతారకం సేవలను సద్వినియోగం చేసుకోవాలి

సేవలను ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: క్యాన్సర్‌ను నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో శిల్పా ఎస్టేట్ అర్బన్ హెల్త్ కేంద్రం వద్ద హైదరాబాదు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ స్కానింగ్ కేంద్రాన్ని నిర్వహించారు. ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. పట్టణంలో 200 మందికి పరీక్షలు జరపగా ఇందులో 8 మందికి క్యాన్సర్ పాజిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. కార్యక్రమంలో బసవతారకం ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రేఖా, మేనేజర్ లక్ష్మణ్, డాక్టర్ జ్యోతి, హరీష్, అబ్దుల్, సౌమ్య, పురపాలక కమిషనర్ గంగిరెడ్డి, పట్టణ తెదేపా అధ్యక్షుడు మహేష్, మార్కెట్‌యార్డు ఛైర్మన్ మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించే భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పూజలు చేశారు.

## అతిగా యూరియా వాడితే అనర్థం

గోనెగండ్ల, న్యూస్‌టుడే: యూరియా మోతాదును మించి వినియోగిస్తే భూములు చౌడుగా మారుతాయని జిల్లా వనరుల కేంద్రం అధికారిణి సునీత అన్నారు. బుధవారం గోనెగండ్లలోని రైతుసేవ కేంద్రంలో రైతులకు వ్యవసాయాధికారిణి హేమలత శిక్షణ నిర్వహించారు. ఏడీఏ మహ్మద్‌ఖాద్రి హాజరై రైతులకు సూచనలు ఇచ్చారు. రైతులు యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. వ్యవసాయశాఖ సిబ్బంది పులిరాజు, అరుణ, నిఖిల, ఫకీబాషా తదితరులు పాల్గొన్నారు.

## పశువుల కాపరులపై చర్యలు తీసుకోండి

కోసిగి, న్యూస్‌టుడే: ప్రతి రోజు పొలాల్లో ఆవులు పడి పంటను తినేస్తున్నాయని, పశువులకు చెందిన వ్యక్తులకు తెలిపినా పట్టించుకోవడం లేదని 11 మంది రైతులు బుధవారం కోసిగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కోసిగి మండలం ఐరన్‌గల్, సజ్జలగూడెం, దేవరబెట్ట గ్రామాల రైతులు నాగప్ప, గంగారాం, నరసింహులు, బజారప్ప, అంజినయ్య, గోపాల్, శ్రీనువాసులు, బసవరాజు, అంజినయ్య అనే రైతులు సాగు చేసిన పంటలను ఆవులు తినేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారించి ఆవుల కాపరులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేష్‌రెడ్డి తెలిపారు.

## స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తత అవసరం

కోడుమూరు పట్టణం, గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా నోడల్ అధికారి రఘు అన్నారు. కోడుమూరు పట్టణంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం-2లో సంచార చికిత్స కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వ్యాధి ప్రాణాంతకం కాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జ్వరంతో పాటు శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు వస్తాయన్నారు. అనంతరం ప్యాలకుర్తి గ్రామంలో సంచార చికిత్స కార్యక్రమాన్ని సందర్శించారు. తట్టు, రుబెల్లా వ్యాధులపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు శ్రీమంతు మాదన్న, హెల్త్ సూపర్‌వైజర్ కమాల్ సాహెబ్, నాగమణి, తిరుమలమ్మ, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా నోడల్ అధికారి రఘు

## బంగారమ్మవ్వను దర్శించుకున్న నాయకులు

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: కౌతాళం మండలంలోని ఎరిగేరి గ్రామంలో వెలసిన బంగారమ్మవ్వ జాతర సందర్భంగా అమ్మవారిని తెదేపా నాయకులు తిక్కారెడ్డి సోదరుడు శ్రీనివాసరెడ్డి, చెన్నబస్సప్ప, కొట్రేష్‌గౌడు, కురుగోడు, రమేష్‌గౌడు, శేఖర్ తదితరులు దర్శించుకున్నారు. మంత్రాలయం తెదేపా బాధ్యుడు రాఘవేంద్రరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి, సురేష్‌నాయుడు, సతీష్‌నాయుడు, చిన్న, రాజానందు తదితరులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వీరు సుళేకేరి గ్రామంలో వెలసిన బనశంకరీదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి గ్రామస్థులు, పెద్దలు స్వాగతం పలికి శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.

## కందులు క్వింటా రూ.8 వేలు

గుండ్రేవుల (సి.బెళగల్), న్యూస్‌టుడే: ఖరీఫ్‌లో సాగుచేసిన కందులను ప్రభుత్వం క్వింటా రూ.8000 ప్రకారం కొనుగోలు చేస్తున్నట్లు ఏవో మల్లేషుకుమార్ పేర్కొన్నారు. మండలంలోని గుండ్రేవుల గ్రామంలో బుధవారం ఏర్పాటుచేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.6800 నుంచి రూ.7000 వరకు ధరలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఎకరాకు 5క్వింటాలు ప్రకారం కొనుగోలు చేస్తుందని తెలిపారు. 10నుంచి 12 శాతం తేమ కలిగి ఉండాలన్నారు. కందులు అమ్మే రైతులు గ్రామంలోని రైతు సేవాకేంద్రంలో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతు సేవాకేంద్రాల ఇన్‌ఛార్జిలు సునీత సోమేశ్వరి, ఏఈవోలు శిరీష, హిమబిందూ రైతులు పాల్గొన్నారు.

## ఘనంగా దస్తగిరి స్వాముల ఉరుసు

ముచ్చిగేరి(పెద్దకడబూరు), న్యూస్‌టుడే: మండలంలోని ముచ్చిగేరి గ్రామంలో వెలసిన దస్తగిరి స్వాముల ఉరుసు వేడుకలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన బోయ ఉరుకుందప్ప ఇంటి నుంచి గంధోత్సవాన్ని అశేష భక్త జనావళి మధ్య ఊరేగింపుగా దర్గా వద్దకు తెచ్చారు. దర్గాలో ప్రత్యేక ఫతేహాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

దువా నిర్వహిస్తున్న గురువులు

## పది పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి

కోసిగి, న్యూస్‌టుడే: రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థినిలు ఉత్తీర్ణత సాధించాలని కర్నూల్ డైట్ కళాశాల అధ్యాపకులు గోవింద్ అన్నారు. కోసిగి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను కోసిగి ఎంఈవో బాలయ్యతో కలిసి తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థినులకు జరిగే ఎఫ్ఏ-3 పరీక్షలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరిమళాదేవి తదితరులు పాల్గొన్నారు.

పరిశీలిస్తున్న అధ్యాపకులు గోవింద్, ఎంఈవో బాలయ్య

## ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: మంత్రాలయం మండల కేంద్రంలో తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంత్రాలయం ఎస్సై మల్లికార్జున పట్టుకున్నారు. వాటిని మండల తహసీల్దారు రమాదేవికి అప్పగించారు. ఎమ్మార్వో వాటిపై శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే వారిపై చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

## రైతు బిడ్డలు.. క్రీడల్లో మెరికలు

● వాలీబాల్‌లో రాణిస్తున్న గూడూరు విద్యార్థులు

గూడూరు, న్యూస్‌టుడే: గూడూరు బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వాలీబాల్ పోటీల్లో పతకాల పంట పండిస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రైతు బిడ్డలు మెలకువలు నేర్చుకొని క్రీడల్లో రాణిస్తున్నారు. తల్లిదండ్రుల సహకారంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపుతూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డిసెంబరులో కర్నూలు పట్టణంలోని దిల్లీ పబ్లిక్ పాఠశాలలో జరిగిన వాలీబాల్ పోటీల్లో వీరు ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు సారథి శర్మ, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీనివాసులు, పాఠశాల కమిటీ అభినందనలు తెలియజేశారు.

### జాతీయ స్థాయిలో ప్రతిభ..

– అనూష, 8వ తరగతి

రెండేళ్లుగా వాలీబాల్ నేర్చుకుంటున్నాను. మొదట్లో ఆడ పిల్లలకు ఎందుకు అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పలుమార్లు జిల్లా స్థాయి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. క్రీడలతో ఆరోగ్యం పదిలంగా ఉండి చదువుల్లో రాణిస్తుండటంతో తల్లిదండ్రులు సహకారం ఇచ్చారు. డిసెంబరు 19, 20 తేదీల్లో బాపట్ల జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-17 బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నాను. భవిష్యత్తులో జాతీయ స్థాయిలో రాణించి తల్లిదండ్రులకు, స్వగ్రామానికి మంచి గుర్తింపు తీసుకొస్తాను.

### వ్యాయామ ఉపాధ్యాయురాలిగా..

– వైష్ణవి, 8వ తరగతి

వ్యాయామ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సాధించి బాలికలను క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నా నా కోరిక. పీఈటీ ప్రోత్సాహంతో వాలీబాల్ ఆటపై ఆసక్తి పెరిగింది. ఆటలోని నియమాలు, మెలకువలు అలవర్చుకొని పోటీలో దిగినప్పుడు ప్రదర్శన బాగుందని ప్రశంసలు వచ్చాయి. చదువుతో పాటు ఆటలో రాణిస్తే బాగుంటుందని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పోటీల్లో పాల్గొంటున్నాను. జిల్లా స్థాయిలో ఆడి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాను. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన అండర్-14 రాష్ట్ర స్థాయిలో క్వార్టర్ ఫైనల్ వరకు రాణించాను. తప్పులు సవరించుకొని జాతీయ స్థాయిలో రాణిస్తా.

## ఉపాధి కల్పించాలని గ్రామస్థుల ఆందోళన

మంత్రాలయం గ్రామీణం(కౌతాళం), న్యూస్‌టుడే: మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంట గ్రామంలో ఉపాధి పనులు కల్పించాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. మూడు రోజులుగా పనులకు వెళ్తున్నా మస్టర్లు ఇవ్వడం లేదన్నారు. ఎంపీడీవో నూర్జహాన్, ఏపీడీ లోకేష్, ఏపీవో భక్తవత్సలం ఉపాధి కూలీలతో మాట్లాడుతూ గ్రామంలో అడిగిన వారందరికీ ఉపాధి పనులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఆందోళన చేస్తున్న కల్లుదేవకుంట గ్రామస్థులు, ఉపాధి కూలీలు

(c) eenadu

# కర్నూలు

• కర్నూలు • పాణ్యం

## క్విజ్ పోటీలతో మేధాశక్తి పెంపు

విజేతలతో అధ్యాపకులు

క్విజ్ పోటీలో పాల్గొన్న కళాశాల విద్యార్థులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: క్విజ్ పోటీలతో జ్ఞాపకశక్తి పెరుగుతుందని ప్రిన్సిపల్ నాగస్వామి నాయక్ పేర్కొన్నారు. నగరంలోని బి.క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో క్విజ్ పోటీలను నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. క్విజ్ పోటీల్లో రాణిస్తే పరీక్షలు రాసేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. అనంతరం విజేతలైన చంద్రశేఖర్, శకుంతల, భాగ్యలక్ష్మిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు విజయశేఖర్, పార్థసారథి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

బహుమతులు అందుకున్న విజేతలు

పోటీలో పాల్గొన్న విద్యార్థులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: విద్యార్థి దశ నుంచే పోటీల్లో పాల్గొంటే వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని ప్రిన్సిపల్ నెహెమియా పేర్కొన్నారు. నగరంలో ఉన్న కోల్స్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో బుధవారం క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రణాళికతో చదివితే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. అనంతరం విజేతలైన జశ్వంత్, తౌసిఫ్, రామేశ్వరిలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకుడు సందీప్ పాల్గొన్నారు.

## భోజన నాణ్యతలో రాజీపడొద్దు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: కేజీబీవీల్లో విద్యార్థినులకు ఇస్తున్న భోజన నాణ్యతలో రాజీపడొద్దని సమగ్ర శిక్ష ఏపీసీ లోకరాజు పేర్కొన్నారు. పెద్దకడబూరు కేజీబీని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. నిత్యావసర సరకులు నిబంధనలకు విరుద్ధంగా వస్తున్నట్లు గుర్తించామన్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
కర్నూలు : 80085 52632,
కర్నూలు గ్రామీణం : 85010 05408
ఓర్వకల్లు : 63004 66875

కర్నూలు నగరపాలకసంస్థ ?: నాగిరెడ్డి రెవెన్యూ కాలనీ, జోహరాపురం కాలనీల్లో వీధి దీపాలు సరిగ్గా వెలగడం లేదు. రాత్రివేళల్లో ఇబ్బందులు పడుతున్నాం. **- స్థానికులు** ?: పందిపాడు, లక్ష్మీపురంలలో దోమల బెడద ఎక్కువగా ఉంది. నియంత్రణ చర్యలు చేపట్టాలి. **- రమేష్, స్థానికుడు** ✓: ఆయా ప్రాంతాల్లో సమస్యలను పరిశీలించి సిబ్బందితో పరిష్కరిస్తాం. **- నగరపాలక అధికారులు**

## అనవసర ఖర్చు.. నిర్లక్ష్యం హెచ్చు

• నగరపాలికలో అవసరం లేని చోట్ల రోడ్ల నిర్మాణం

• మట్టి రోడ్లను పట్టించుకోని వైనం

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు నగరపాలికలో నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారు. రోడ్లపై రోడ్లు వేస్తున్నారు. నగరంలో గత ఐదేళ్ల కాలంలో ఇదే పంథా కొనసాగించారు. నగరంతో పాటు కల్లూరు, కోడుమూరు కాలనీల్లో ఎక్కువభాగం మట్టిరోడ్లే. నిధులను ఇక్కడ ఖర్చు చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులను మభ్యపెట్టి కింది స్థాయి అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

● మురుగునీరు నిలుస్తుందనే నెపంతో.. కర్నూలు నగరంలో సీసీ రోడ్లు 550 కి.మీ.లకు పైగా ఉన్నాయి. నగరపాలక పరిధిలోని పలు వీధుల్లో మౌలిక సదుపాయాలు లేక జనం అల్లాడుతున్నారు. నగరానికి కూత వేటు దూరంలో ఉండే కాలనీల్లో సీసీ రోడ్లు లేవు. వాటిని పట్టించుకోకుండా పాత సీసీ రోడ్లపై కొత్తగా మళ్లీ వేస్తున్నారు. ఇందుకు రహదారులపై మురుగునీరు నిలవకుండా చర్యలు చేపడుతున్నామనే సాకు చూపుతున్నారు.

● గత మూడేళ్ల కిందట కృష్ణానగర్‌లోని ఓ వీధిలో రోడ్డుపై రోడ్డు వేశారు. ఇందుకు నగరపాలక నిధులను ఖర్చు చేయడం గమనార్హం.

● రెండేళ్ల కిందట బుధవారపేటలో ఇదే విధంగా చేసి నిధులు భారీగా ఖర్చు చేశారు.

* ఏడాది కిందట రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్డుపై రోడ్డు వేశారు. రూ.లక్షల్లో నగరపాలక నిధులను ఖర్చు చేశారు.

ఈ చిత్రం వెంకటరమణ కాలనీలోని నాలుగో నంబరు రహదారిలోని ఓ వీధిలోనిది. ఇటీవల ఇక్కడ సీసీ రోడ్డును వేశారు. ఇది వరకే ఇక్కడ సీసీ రోడ్డు ఉంది. అయితే ఎత్తు పెంచి కొత్తగా సీసీ రోడ్డును వేస్తున్నారు. ఇందుకు రూ.10 లక్షల వరకు వెచ్చించినట్లు సమాచారం. ఈ నిధులతో శివారు, కల్లూరు, కోడుమూరు కాలనీల్లోని ఏదో ఒక వీధిలో కొత్తగా సీసీ రహదారి నిర్మించవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

## చదువుతోపాటు నైపుణ్యం అవసరం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: చదువుతోపాటు సాంకేతిక నైపుణ్యం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వీ క్యూబ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం 'జనరేటివ్ ఏఐ' అనే అంశంపై హ్యాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, బిజినెస్ ఆటోమేషన్ రంగాల్లో వినూత్నమైన ఏఐ పరిష్కారాలను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. ప్రదర్శనలో విజేతలైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్ కృష్ణయ్య, ఎండీ అంకాలరావు, సీవోవో నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నగదు బహుమతి అందుకుంటున్న విద్యార్థిని

## ఆదాయానికి గండి పడితే సహించేది లేదు

మాట్లాడుతున్న నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలకసంస్థ ఆదాయానికి గండి పడితే సహించేది లేదని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ హెచ్చరించారు. తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రెవెన్యూ విభాగ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ దుకాణాల అద్దెలు, పన్ను వసూళ్లపై సమీక్షించారు. టైటిల్ ట్రాన్స్‌ఫర్, పన్ను విధింపు సమయంలో అవకతవకలను ఉపేక్షించేది లేదన్నారు. మున్సిపల్ దుకాణాల గుడ్‌విల్, అద్దె వసూళ్లలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో సీ, డీ వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్ఠంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

**త్వరలో నగరపాలక కార్యాలయం తరలింపు:** నగరపాలక కార్యాలయాన్ని సంక్రాంతి పండగ తర్వాత వెంకటరమణ కాలనీలోని ప్రైడ్ ప్లాజాలోకి తరలించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ తెలిపారు. బుధవారం ఆయన ప్రైడ్ ప్లాజాను పరిశీలించారు. అలాగే గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు.

మాట్లాడుతున్న ఏఐసీసీ సభ్యుడు లక్ష్మీనరసింహ యాదవ్

## ఉపాధి పథకం పేరు మార్చడం దారుణం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం పేరును మార్చడం దారుణమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి లక్ష్మీనరసింహ యాదవ్ పేర్కొన్నారు. నగరంలోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఉన్న పార్టీ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పథకానికి మహాత్మాగాంధీ పేరును పునరుద్ధరించకుంటే పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ కడప, అనంతపురం జిల్లాల ఇన్‌ఛార్జిలు హబీబ్ ఖాన్, రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ రజాక్ వలి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.

## ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: కోడుమూరు కేజీబీవీ ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష ఏపీసీ లోకరాజు బుధవారం తెలిపారు. రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి కోడుమూరు కేజీబీవీని తనిఖీ చేసిన సమయంలో పలు లోపాలు గుర్తించినట్లు తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు.

## ప్రమాద వివరాలు బహిర్గతం చేయాలి

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: ఈ నెల 5న ఆల్కలీస్ పరిశ్రమలో ప్రమాదానికి గురైన కార్మికుల వివరాలను బహిర్గతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజిబాబు, పీఎస్ రాధాకృష్ణలు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ ప్రమాదానికి గురైన కార్మికులకు వైద్యం అందించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. దీనికి ప్రభుత్వ అధికారులు బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు గోపాల్, నగేష్, షరీఫ్, రాఘవేంద్ర, బాలపీరా, హుస్సేనయ్య, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

## బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం

పోటీలు ప్రారంభిస్తున్న వీసీ, కళాశాల యాజమాన్యం

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలను ఆస్వాదించాలని రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డా.వి.వెంకటబసవరావు అన్నారు. ఉస్మానియా కళాశాలలో ఆర్‌యూ అనుబంధ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. గౌరవ వందనం స్వీకరించి శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ రిజిస్ట్రార్ డా.బి.విజయ్‌కుమార్‌నాయుడు, ఉస్మానియా కళాశాల కరస్పాండెంట్ అజ్రా జావేద్, కళాశాల ప్రిన్సిపల్ సమీవుద్దీన్ ముజమ్మిల్, డా.కెవి.శివకిషోర్, ఎం.ప్రకాశం, అధ్యాపకులు పాల్గొన్నారు.

## నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ

డైరీని ఆవిష్కరిస్తున్న తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: ఏపీఎస్‌ఈబీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీని సింగర్, రచయిత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఆవిష్కరించారు. నగరంలోని ఎమ్మార్సీ వేడుకల భవనంలో బుధవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివకుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని డైరీని ఆవిష్కరించారు. నూతన సంవత్సర కాలమానిని విద్యుత్తు జేఏసీ ఛైర్మన్ ఎస్.క్రిష్ణయ్య, టేబుల్ కాలమానిని ఏపీ ఎస్పీడీసీఎల్ సీజీఎం మురళి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కిరణ్, పెద్దయ్య, జయరామయ్య, సుబ్బన్న, శ్రీనివాసులు, నాగేశేషులు తదితరులు పాల్గొన్నారు.

## ఎస్సైకు రిమాండు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: కర్నూలు మహిళా పోలీసుస్టేషన్ ఎస్సై డి.కిరణ్ జైలు పాలయ్యారు. ఈనెల 6వ తేదీన కర్నూలులో ఆయన తన ఇంట్లో రూ.30వేలు లంచం తీసుకొని అవినీతి నిరోధకశాఖ అధికారులకు చిక్కిన సంగతి విదితమే. బుధవారం రాత్రి నిందితుడిని అనిశా కోర్టు న్యాయమూర్తి శ్రీవిద్య ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించారు. కర్నూలు మండలం పంచలింగాల పరిధిలోని జిల్లా కారాగారానికి తరలించారు. ఎస్సై ఇంట్లో సోదాలు నిర్వహించగా ఏమీ దొరకలేదని సమాచారం.

## రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రబీ సీజన్‌లో ఈ నెలాఖరు నాటికి 2,650 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రస్తుతం 5,901 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నానో యూరియా, డీఏపీ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఎవరైనా డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, ఎరువులను ఇతర ప్రాంతాలకు మళ్లించినాబ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎరువుల లభ్యతపై సందేహాలు, సమస్యలు ఉంటే 83413 02863 నంబరుకు సంప్రదించాలన్నారు.

## ఆకట్టుకున్న పంచతత్వ సైన్స్ ప్రదర్శన

సైన్సు ప్రదర్శనను తిలకిస్తున్న ప్రముఖులు

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: నగరంలోని ఎ.క్యాంపులో ఉన్న మాంటిస్సోరి పాఠశాలలో కరస్పాండెంట్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బుధవారం పంచతత్వ మెగా సైన్స్ ఎక్స్‌పో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సైయెంట్ లిమిటెడ్ వ్యవస్థాపక ఛైర్మన్ డా.బీవీఆర్ మోహన్‌రెడ్డి, ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్, డా.ప్రవీణ్ జంబోల్కర్, ఆంకాలజిస్ట్ మధు నారాయణలు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు ప్రదర్శనకు పెట్టిన పలు ప్రాజెక్టులను తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.

## మిర్చి సూపర్-10 రకాలు గరిష్ఠ ధర రూ.16,699

కర్నూలు మార్కెట్, న్యూస్‌టుడే: కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం వివిధ పంట ఉత్పత్తుల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. మార్కెట్‌కు 3,167 క్వింటాళ్ల కందుల దిగుబడులు రాగా క్వింటా కనిష్ఠ ధర రూ.1,669, మధ్యస్థ ధర రూ.7,120, గరిష్ఠ ధర రూ.7,249 పలికింది. మిర్చి-సూపర్-10 రకాలు రూ.16,699, మిర్చి-5 రకాలు రూ.16,599, మిర్చి బాడిగ రకాలు రూ.15,809కు వ్యాపారులు కొనుగోలు చేశారు. వేరుసెనగకాయలు రూ.8,700, ఆముదాలు రూ.6,104, మొక్కజొన్నలు రూ.1,849, కందులు వడకలు రూ.3,869, ఉల్లి రూ.1,849, కొర్రలు రూ.2,260, మినుములు రూ.7,569 కొనుగోలు చేశారు.

## శాయ్ కేంద్రాన్ని తరలించవద్దు

సెంటర్ ఇన్‌ఛార్జి కార్తికేయతో చర్చిస్తున్న భాజపా నాయకులు

కర్నూలు క్రీడలు, న్యూస్‌టుడే: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కర్నూలు కేంద్రాన్ని తరలించే ప్రక్రియ నిలిచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇన్‌ఛార్జి కార్తికేయను భాజపా నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం నాయకులు సాయిప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ని వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమామహేశ్వరప్ప, మండల నాయకుడు దర్గాస్వామి, పవన్‌లు కేంద్రం ఇన్‌ఛార్జిని కలిసి చర్చించారు. వసతి గృహ విద్యార్థుల అభిప్రాయాలు సేకరించారు.

## సంక్షిప్త సమాచారం

కర్నూలు నగరపాలకసంస్థ, న్యూస్‌టుడే: ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్వహించిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో అవార్డు అందుకున్న మేనేజర్ చిన్నరాముడు, సుపీరియర్ ఎంప్లాయిస్ సభ్యుల్లో తొలిసారిగా గ్రేడ్-3 కమిషనర్‌గా పదోన్నతి పొందిన కార్యదర్శి నాగరాజును ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో బుధవారం నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక తదితరులు సన్మానించారు.

పందిపాడు (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కల్లూరు పరిధి పందిపాడులో బుధవారం 'పొలం పిలుస్తోంది' నిర్వహించారు. డీఆర్సీ ఏడీఏ అరుణకుమారి, ఏవో నాగ సరోజమ్మ మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు.

చిన్నకొట్టాల (కల్లూరు గ్రామీణ), న్యూస్‌టుడే: కల్లూరు మండల పరిధి చిన్నకొట్టాల గ్రామంలో బుధవారం ఎంపీడీవో జీఎన్ఎస్‌రెడ్డి పర్యటించారు. గ్రామాల్లో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ ఉండాలని సూచించారు.

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: విశాఖపట్నంలోని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రౌడీషీట్లు, పీడీయాక్టులు పెట్టడం దుర్మార్గమైన చర్యని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు శ్రీనివాసులు, సోమన్న, భాస్కర్, ప్రశాంత్ పేర్కొన్నారు. వెంటనే నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండు చేశారు. స్థానిక సీఆర్‌భవన్‌లో వారు మాట్లాడారు.

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: 104 ఉద్యోగుల పట్ల భవ్య యాజమాన్యం వేధింపులు ఆపాలని 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, పెద్దయ్యలు కోరారు. 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని గాంధీ విగ్రహం ముందు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.

## వలసల నివారణలో ప్రభుత్వాలు విఫలం

మాట్లాడుతున్న ఆవుల శేఖర్

కర్నూలు వెంకటరమణ కాలనీ, న్యూస్‌టుడే: రాయలసీమ జిల్లాల్లో వలసలు నివారించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్, జిల్లా కార్యదర్శి నబీరసూల్ విమర్శించారు. స్థానిక సీఆర్ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఉపాధి హామీ పడకేసిందన్నారు. వీబీ జీ రాంజీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న జడ్పీ సమావేశ భవనంలో నిర్వహించే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు భూపేష్, రాధాకృష్ణ, మహేష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

## విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి

విద్యార్థికి బహుమతి అందజేస్తున్న ఎంఈవో రాంభూపాల్‌రెడ్డి తదితరులు

ఓర్వకల్లు, న్యూస్‌టుడే: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయని ఎంఈవో రాంభూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నన్నూరు సమీపంలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో బుధవారం జైత్రా వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కాదంబరి మాట్లాడుతూ.. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు. అనంతరం విద్యార్థులకు పలు క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ శ్రీనివాసులు, ఏవో మల్లికార్జునరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## ఈ-పంటలో మరిన్ని సౌకర్యాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: రబీ 2025-26 సీజన్ నుంచి ఈ-పంట యాప్‌లో రైతులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంట వివరాలను సులభంగా పరిశీలించుకోవచ్చని డీఏవో పీఎల్ వరలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ-పంట సమాచారంపై రైతు చరవాణికి సమాచారం అందుతుందన్నారు. పంట నమోదులో ఏవైనా తప్పులు ఉంటే రైతులు ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

## 9న ప్రతిభా పోటీలు

కర్నూలు బి.క్యాంపు, న్యూస్‌టుడే: స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని యువజన సర్వీసులు శాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో శుక్రవారం సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాలలో ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి విద్యా మేధా ప్రతిభా పోటీలు నిర్వహిస్తున్నట్లు సెట్కూరు సీఈవో డా.కె.వేణుగోపాల్ తెలిపారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, చర్చా కార్యక్రమం, క్విజ్ పోటీలు ఉంటాయని తెలిపారు. 15 నుంచి 29 ఏళ్ల యువత అర్హులన్నారు.

## సూర్య ఆలయం సందర్శన

పద్మాకర్‌కు స్వాగతం పలుకుతున్న నిర్వాహకులు

కర్నూలు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: స్థానిక సూర్యనారాయణస్వామి ఆలయాన్ని ప్రణవపీఠం వ్యవస్థాపకుడు వద్దిపర్తి పద్మాకర్ బుధవారం సందర్శించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ టి.రామకృష్ణ, సభ్యులు డా.సి.ఆంజనేయులు, డా.నగేష్, మాతృమండలి సభ్యులు స్వాగతం పలికారు. ఆలయంలో మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సూర్యనారాయణున్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చిన ఆలయ నిర్వాహకులను పద్మాకర్ అభినందించారు.

## మాట మార్చడం సిగ్గుచేటు

మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై వైకాపా క్రెడిట్ చోరీ రాజకీయాలు చేస్తోందని, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని.. కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. తన నివాసంలో బుధవారం పాత్రికేయులతో మాట్లాడారు. 2019కి ముందు 'విమానాశ్రయం అవసరమా.. నిర్మాణాన్ని అడ్డుకుంటాం.. రైతులకు భూములు తిరిగిచ్చేస్తాం' అన్న జగన్ మోహన్ రెడ్డి నేడు మాట మార్చడం సిగ్గుచేటన్నారు.

## స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తత అవసరం

కోడుమూరు పట్టణం, గూడూరు గ్రామీణం, న్యూస్‌టుడే: స్క్రబ్ టైఫస్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా నోడల్ అధికారి రఘు అన్నారు. కోడుమూరు పట్టణంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం-2లో సంచార చికిత్స కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ వ్యాధి ప్రాణాంతకం కాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

## సంక్షేమ బోర్డు అమలు చేయాలి

మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప

కర్నూలు వెంకటరమణ కాలనీ, బి.క్యాంపు, న్యూస్‌టుడే: హోటల్ కార్మికులకు సంక్షేమ బోర్డును అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక అంబేడ్కర్ భవన్‌లో యూనియన్ నాయకుడు పురుషోత్తం అధ్యక్షతన బుధవారం నిర్వహించిన హోటల్స్ అండ్ బేకరీ వర్కర్స్ యూనియన్ 3వ నగర మహాసభలో ఆయన మాట్లాడారు. హోటల్ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐలతో కూడుకున్న సంక్షేమ చట్టం అమలు చేయాలన్నారు. సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కర్నూలు హోటల్ రంగంలో ఉపాధి పొందే కార్మికులకు సంక్షేమ బోర్డు అమలు చేయాలన్నారు.

## రక్షణ లేక..చర్యలు కానరాక

జిల్లా కేంద్రమైన కర్నూలులో కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. 4.50 కి.మీ. పొడవు ఉన్న కేసీ కాలువ గట్టుకు ఇరువైపులా కంచె లేకపోవడంతో రక్షణ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. గణేశ్‌నగర్‌లోని సుద్దవాగులో ప్లాస్టిక్, చెత్త వ్యర్థాలు నిండిపోయాయి. కనీసం 3 నెలలకు ఒకసారి కూడా శుభ్రం చేయడం లేదు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, కర్నూలు జలమండలి

## వివరాలు పక్కా.. సేవలు ఎంచక్కా

• ఏకీకృత కుటుంబ సర్వేతో ప్రయోజనాలెన్నో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొత్త సర్వేలు చేస్తున్నాయి. అందులో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. వాటికి తావు లేకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధి, ఎంపిక విషయంలో తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఎఫ్‌బీఎంఎస్) తీసుకొస్తోంది. సర్వే ద్వారా సేకరించే వివరాలతో నూతనంగా ఫ్యామిలి బెనిఫిట్ కార్డు అందించనున్నారు. ఈ వివరాల ఆధారంగా వారికి ఏ పథకాలు అందించాలో ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో సర్వే నత్తనడకన సాగుతోంది. దీంతో ప్రభుత్వం లక్ష్యం నీరుగారే అవకాశముంది.

– న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

### నమోదు చేసే వివరాలివీ..

ఎఫ్‌ఎంబీఎస్ కింద చేపట్టే సర్వేలో వ్యక్తిగత, కుటుంబ వివరాలు నమోదు చేస్తారు. దీనికి ప్రభుత్వం మొబైల్ యాప్‌ను రూపొందించింది.

● వ్యక్తిగత స్థాయిలో ఆధార్ నంబరు, పేరు, పుట్టిన తేదీ, చరవాణి నంబరు, రాష్ట్రంలో ఎప్పటి నుంచి నివసిస్తున్నారనే విషయాలను నమోదు చేస్తారు.

● ఉమ్మడి వివరాల్లో వివాహ స్థితి, తండ్రి, భర్త పేరు, వారి ఆధార్ నంబర్లు, కులం, కులవర్గం, మతం నమోదు చేస్తారు.

● ఉపాధి, ఆదాయ విభాగంలో వృత్తి, ఉపాధి, నెలవారీ ఆదాయం, ఉపాధి కోసం వలసలు వంటి అంశాలపై ప్రశ్నలున్నాయి.

● ప్రస్తుత, శాశ్వత చిరునామా, సొంత, అద్దె ఇల్లు, తాగునీటి సౌకర్యం, అంతర్జాలం, చరవాణి, మరుగుదొడ్డి, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆస్తుల వివరాలు నమోదు చేస్తారు.

● విద్య, నైపుణ శిక్షణకు సంబంధించిన విషయాలను సేకరిస్తారు.

● నత్తనడకన సర్వే

జిల్లాలో గత నెల 20 నుంచి ఈ సర్వే ప్రారంభమయ్యింది. అయితే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది మాత్రం జనవరి 2 నుంచి సర్వే చేపట్టారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఈ సర్వే నత్తనడకన సాగుతోంది. దీనిపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా సర్వేను వేగవంతం చేయాల్సిన అవసరముంది.

| మండలం | సచివాలయాలు | ఉద్యోగులు | మొత్తం కుటుంబాలు | సర్వే పూర్తయినవి | చేయాల్సినవి |
|---|---|---|---|---|---|
| కర్నూలు అర్బన్ | 137 | 989 | 1,51,857 | 2,526 | 1,49,331 |
| కర్నూలు రూరల్ | 25 | 172 | 29,880 | 379 | 29,501 |
| కల్లూరు | 15 | 132 | 22,356 | 281 | 22,075 |
| ఓర్వకల్లు | 19 | 145 | 20,254 | 610 | 19,644 |
| కోడుమూరు | 21 | 143 | 24,761 | 115 | 24,646 |

(c) eenadu

## రూ.402 కోట్లతో ఆర్డీఎస్ఎస్ పనులు

మార్కాపురం, న్యూస్‌టుడే: జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో ఆర్డీఎస్ఎస్ పథకం కింద రూ.402 కోట్లతో విద్యుత్తు పనులు జరుగుతున్నాయని ఈఈ నాగేశ్వరరావు తెలిపారు. స్థానిక విద్యుత్తుశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఆర్డీఎస్ఎస్ పనులతో ప్రతి గ్రామంలో 24 గంటల విద్యుత్తు సరఫరా ఉంటుందన్నారు. పథకం కింద ఇప్పటివరకు రూ.295 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 33 కేవీ విద్యుత్తు సరఫరాకు 124 కిలోమీటర్లు, 11 కేవీకి సంబంధించి 2,188 కిలోమీటర్లు, ఎల్‌టీ కింద 1,560 కిలోమీటర్ల పొడవునా లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 123 విద్యుత్తు పరివర్తకాలు అమర్చామని, 11,100 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని, త్వరలోనే 1,700 కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కొమరోలు మండలం కొసినేపల్లి, పుల్లలచెరువు మండలం ఐటీవరం పరిధిలోని గండిబావి చెంచుగూడెం వద్ద 33-11, పుల్లలచెరువు మండలం చాపలమడుగు సమీపంలోని రంగన్నపాలెంలో 220 కేవీ విద్యుత్తు ఉపకేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. కొమరోలు మండలం అల్లీనగరం వద్ద 220 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినట్లు వివరించారు.

## 9న ఉద్యోగ మేళా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని పాత రిమ్స్‌లోని కార్యాలయంలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కె.రమాదేవి తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగ యువత అర్హులన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.

గూడు లేని నిరుపేదలకు ఆవాసం కల్పించేందుకు ప్రభుత్వం స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి సాయమందించింది. అప్పట్లో మౌలిక వసతులు కల్పించకపోవడం, ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. తాజాగా మార్కాపురం జిల్లా కేంద్రం కావడంతో పెద్దల ముసుగులోని అక్రమార్కుల కళ్లు ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇళ్లపై పడ్డాయి. పేదల ఇళ్లను లాక్కోవడమే కాకుండా ఖాళీ జాగాలు కనిపిస్తే కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. - ఈనాడు, ఒంగోలు, న్యూస్‌టుడే, మార్కాపురం

# పేదల ఇళ్లు.. పెద్దల కళ్లు!

- ఇందిరమ్మ గృహాలు, ఖాళీ జాగాల ఆక్రమణ
- జిల్లాకేంద్రం మార్కాపురం పట్టణంలో దందా

మార్కాపురం పట్టణ శివారు చెన్నరాయునిపాలెంలో ఇందిరమ్మ ఇళ్లు

మార్కాపురం పట్టణంలో పేదలకు ఇళ్ల పంపిణీ చేసేందుకు 2007-08లో అప్పటి ప్రభుత్వం పట్టణ శివారులోని చెన్నరాయునిపురం, నరసింహపురంలో భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది. నరసింహపురంలో 787 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం చేపట్టగా 587 ఇళ్లకు పైకప్పు వేశారు. మరో 139 పునాదుల స్థాయిలోనే ఉండిపోయాయి. దీనికి అనుబంధంగా ఇందిరమ్మ ఇళ్లు రెండో విడతలో భాగంగా చెన్నరాయునిపురంలో 80 ఎకరాల్లో 889 మంది పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టారు. వీటిలో 531 ఇళ్లకు పైకప్పు వేయగా, పునాదుల దశలో 262 ఇళ్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఏవైతే పునాదుల దశలో నిలిచిపోయాయో వాటిపై అక్రమార్కులు కన్నేశారు. వాటిని ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే పైకప్పు దశలో ఉన్నవాటిని లబ్ధిదారులకు డబ్బులు ఆశ చూపి స్వాధీనం చేసుకుంటున్నారు. ఎప్పుడో 18 ఏళ్ల కిందట లబ్ధిదారులకు కేటాయించడంతో నిజమైన లబ్ధి దారులు ఎవరనేది గుర్తించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి.

పునాది దశలో నిలిచిపోయాయిలా..

### అధికారుల తప్పిదాలతోనే..

అప్పట్లో కొంతమంది ఇళ్ల నిర్మాణం చేపట్టి వదిలేయగా, మరికొంతమంది ఇళ్ల నిర్మాణం అసలు ప్రారంభించలేదు. ఇలాంటి వాటిని అధికారులు లంచాలు తీసుకుని పలువురికి కేటాయించే ప్రయత్నం చేశారు. నకిలీ పత్రాలతో ఇద్దరు, ముగ్గురికి కట్టబెట్టడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ ఖాళీ జాగా కనిపిస్తే ఎవరుబడితే వారు ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారు. తమ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదు చేయడంతో కొత్తగా చేపట్టిన కొన్నింటిని అధికారులు కూల్చేశారు. కొంతమంది పెద్దలు చేపట్టిన నిర్మాణాలను మాత్రం కూల్చకుండా చోద్యం చూస్తున్నారు. మార్కాపురం జిల్లా కేంద్రం కావడం, ఇందిరమ్మ ఇళ్లను ఆనుకుని ఓ ప్రైవేటు సంస్థ భారీ లేఅవుట్ వేయడంతో అందరి కళ్లు వీటిపై పడ్డాయి. డబ్బు లేని పేదలు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తుండగా, అక్రమార్కులు మాత్రం వడివడిగా నిర్మాణాలు చేపడుతున్నారు.

### నిజమైన లబ్ధిదారులకే కేటాయింపు

మార్కాపురం పట్టణంలో ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారికే ఇళ్లు కేటాయిస్తాం. ఆర్థిక స్థోమత లేక ఇంటి నిర్మాణం చేపట్టలేని నిజమైన హక్కు దారులు తాజాగా దరఖాస్తు చేసుకోవచ్చు. గృహ నిర్మాణ శాఖ ద్వారా అందించే రూ.2.50 లక్షల్లో అప్పట్లో ఇచ్చిన నగదును మినహాయించుకుని మిగిలిన మొత్తం లబ్ధిదారులకు అందజేస్తాం. ఆక్రమణల వ్యవహారాన్ని రెవెన్యూశాఖాధికారుల దృష్టికి తీసుకెళతాం.

- పి.శ్రీనివాసవరప్రసాద్, పీడీ, గృహనిర్మాణశాఖ

## నిర్లక్ష్యం ముంచెత్తగా!

గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె పాఠశాల ప్రధాన ద్వారం వద్ద పరిస్థితి ఇది. గ్రామంలో ఇంటింటి చెత్త సేకరణకు రిక్షాలు ఉన్నా ఆ ప్రక్రియ సరిగా సాగడం లేదు. దీంతో గిద్దలూరు - నంద్యాల రహదారి పక్కన ఉన్న నివాసితుల్లో కొందరు వ్యర్థాలను తెచ్చి విద్యాలయం ఎదుట పారబోస్తున్నారు. పందులు, కుక్కలు అక్కడ చేరుతుండడంతో పరిస్థితి మరింత దిగజారి... విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బడి ఆవరణలోనే సచివాయలం ఉన్నప్పటికీ సంబంధిత సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. - న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం

## వెబ్‌ల్యాండ్ సేవలకు అంతరాయం

పీసీపల్లి, న్యూస్‌టుడే: భూముల వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకునేందుకు వీలు కల్పించే మీ భూమి, వెబ్‌ల్యాండ్ పోర్టల్ గత రెండు రోజులుగా పనిచేయకపోవడంతో మార్కాపురం జిల్లా వాసులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సైట్ తెరుచుకోక భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, అడంగల్, 1బీ తదతర ధ్రువపత్రాలు రావడం లేదు. ఈ విషయమై కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి స్పందిస్తూ... కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రెవెన్యూ గ్రామాల వివరాలు పొందుపరుస్తున్నందున సేవలకు అంతరాయం కలుగుతోందన్నారు. ఇప్పటికే దాదాపుగా ప్రక్రియ పూర్తయినందున శుక్రవారం నాటికి పూర్తిస్థాయిలో సైట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ర

## కేజీబీవీల్లో పోస్టులకు గిరాకీ!

న్యూస్‌టుడే, ఒంగోలు విద్య : సమగ్రశిక్ష అభియాన్ ద్వారా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధనేతర సిబ్బంది ఖాళీలను పొరుగుసేవల ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. టైప్-3, టైప్-4 కేజీబీవీల్లో మొత్తం 105 పోస్టులకు నియామకాలు జరపనున్నారు. గతంలో ఒకేసారి ఇన్ని పోస్టులు తీసుకున్న దాఖలాల్లేవు. బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యాలయాల్లో తగినంత మంది సిబ్బంది లేక దీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. టైప్-3 కేజీబీవీలంటే అక్కడే రెసిడెన్షియల్ తరహాలో బోధన జరుగుతుంది. టైప్-4 కేజీ బీవీల్లో విద్యార్థులకు వసతిగృహం సౌకర్యం కల్పిస్తారు. బోధన సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో జరుగుతుంది. వసతిగృహాల్లోని విద్యార్థులను చదివించడానికి, వంట చేయడానికి సరిపడా సిబ్బందిని నియమించనున్నారు.

**దరఖాస్తుల వెల్లువ:** టైప్-3 పరిధిలోని కేజీబీవీల్లో 44 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు 8, కంప్యూటర్ శిక్షకులు 12, ఏఎన్ఎంలు 5, అకౌంటెంట్లు 3, అటెండర్ ఒకటి, హెడ్ కుక్ ఒకటి, అసిస్టెంట్ కుక్‌లు 9, డే వాచ్ ఉమెన్ ఒకటి, నైట్ వాచ్ ఉమెన్ ఒకటి, స్కావెంజర్లు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టైప్-3 కేంద్రాల్లో మొత్తం 61 పోస్టులకు నియామకాలు జరుగుతాయి. వార్డెన్ 12, పార్ట్‌టైం టీచర్లు 9, చౌకీదార్ 8, హెడ్ కుక్ 10, అసిస్టెంట్ కుక్‌లు 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. దరఖాస్తులు పరిశీలించి ప్రతిభ ప్రకారం 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్, డిగ్రీ అర్హత గల పోస్టులకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల వద్దకు సిఫార్సు లేఖలకు తిరుగుతున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులకు తుది గడువుగా నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 480 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ప్రొవిజనల్ ఎంపిక జాబితాను ఈ నెల 19వ తేదీన ప్రకటిస్తారు. 28న ఇంటర్వ్యూలు జరుపుతారు. ఖాళీల స్థానాలు, రోస్టర్ పాయింట్లు, దరఖాస్తులు, ఇతర వివరాలను ప్రకాశం స్కూలు ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సమగ్రశిక్ష అభియాన్ ఏపీసీ దాసరి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

## భారీ ఉపశమనం!

- ఏప్రిల్‌లోగా చెల్లించిన రుణాలకు రూ.1.72 కోట్ల వడ్డీ మాఫీ
- ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు యంత్రాంగం ఊరట

తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెంలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ అధికారులు

గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్ఎస్ఎఫ్‌డీసీ ఆర్థిక సహకారంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు రాయితీపై స్వయం ఉపాధి, వాహన రుణాలు మంజూరు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కొత్తగా రుణాలు మంజూరు చేయకపోవడమే కాకుండా అప్పటికే ఇచ్చిన రుణ బకాయిల వసూలుపై నిర్లక్ష్యం చేసింది. దీంతో లబ్ధిదారులు నెలవారీ ఈఎంఐలు చెల్లింపులు నిలిచి పోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణ వసూళ్లపై దృష్టి సారించడంతోపాటు కొత్త వారికి యూనిట్లు ఇచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పూర్వ లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు వడ్డీ రాయితీ అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా రుణానికి సంబంధించిన అసలును పూర్తిగా చెల్లించినవారికి వడ్డీ మాఫీ చేయనుంది. తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 833 మంది లబ్ధిదారులకు రూ.1.72 కోట్ల మేర మాఫీ కానుంది. -న్యూస్‌టుడే, కలెక్టరేట్

2015-16 నుంచి 2018-19 మధ్య ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ); జాతీయ సఫాయికర్మచారీల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్‌కెఎఫ్‌డీసీ) సహకారంతో రాయితీ రుణాలు మంజూరు చేశారు. స్వయం ఉపాధి యూనిట్ల కింద రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మంజూరు చేయగా; అందులో 45 శాతం రాయితీ, 2 శాతం లబ్ధిదారుని వాటా, మిగిలిన 53 శాతం ఎన్ఎస్ఎఫ్‌డీసీ కింద రుణం ఇచ్చారు. ఇందుకు 6 శాతం వడ్డీ విధించారు. వాహనాల కొనుగోలుకు 35 శాతం రాయితీ ఇచ్చారు. లబ్ధిదారుడికి రుణం మంజూరు ప్రక్రియకు సంబంధించిన దస్తావేజులో హామీదారుని కింద ప్రభుత్వ ఉద్యోగితో సంతకం చేయించారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఉపాధ్యాయులే హామీదారులుగా ఉన్నారు. నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు తమ రుణాన్ని 60 నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి. చెల్లించని పక్షంలో హామీదారుని నుంచి రికవరీ చేయొచ్చు. ఇప్పటివరకు జిల్లాలోని 833 మంది రూ.24.18 కోట్ల మేర బకాయిలున్నాయి. ఇప్పటికే పలుమార్లు లబ్ధిదారునితోపాటు, హామీదారులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నెలాఖరులోగా రుణం చెల్లించి వడ్డీ రాయితీ అవకాశం పొందాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.అర్జున్‌నాయక్ తెలిపారు.

**ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందిన లబ్ధిదారుల వివరాలు**

| పథకం | లబ్ధిదారులు | రుణం | వడ్డీ రాయితీ |
|---|---|---|---|
| | | (రూ.కోట్లల్లో) | |
| ఎన్ఎస్ఎఫ్‌డీసీ | 608 | 20.85 | 1.33 |
| ఎన్ఎస్‌కెఎఫ్‌డీసీ | 225 | 6.19 | 0.39 |

### ఏప్రిల్ నాటికి రామాయపట్నం

## ఓడరేవు పనులు పూర్తి

గుడ్లూరు, న్యూస్‌టుడే: ఏప్రిల్ నాటికి రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు పూర్తవుతాయని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. గుడ్లూరు మండలం ఆవులవారి పాలెం, మొండివారిపాలెంలో నిర్మాణంలో ఉన్న ఓడరేవు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు పవర్‌పాయిట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఓడరేవు పనులు 80 శాతం పూర్తయ్యాయన్నారు. బీపీసీఎల్, ఇండోసోల్ పరిశ్రమలకు సంబంధించి భూసేకరణ వివరాలను పరిశీలించారు. అధికారులతో కలిసి స్టీమరులో సముద్రంలోకి వెళ్లి బెర్త్‌ల నిర్మాణాన్ని చూశారు. కర్లపాలెం వాసులకు తెట్టు వద్ద నిర్మించిన పునరావాస కాలనీని సందర్శించారు. ఓడరేవు నిర్మాణం ద్వారా అనుబంధ పరిశ్రమలతో స్థానికంగా ఉపాధి దొరుకుతుందన్నారు. ఆయనవెంట సబ్‌కలెక్టర్ హిమవంశీ, మారిటైం బోర్డు ఈఈ శివరామ్, తహసీల్దారు బాలకిశోర్, కర్లపాలెం సర్పంచి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

స్టీమరులో వెళుతూ వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రాజాబాబు

కొత్తూరులోని వెలిగొండ ప్రాజెక్టు సొరంగం

### వెలిగొండపై విద్యుత్తు

## బకాయిల గుదిబండ

- రూ.107 కోట్లు చెల్లించాలని నోటీసులిచ్చిన అధికారులు

జిల్లాలోని దోర్నాల మండలం కొత్తూరు శివారులో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఇక్కడ సొరంగాల నిర్మాణ పనులకు గత ఆరేళ్లుగా వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి రూ.107 కోట్ల బిల్లు బకాయిలు పేరుకుపోయాయి. ఇక్కడ నిర్మాణ పనులు చేస్తున్న గుత్తేదారు సంస్థను బకాయిలు చెల్లించాలని కోరుతున్నప్పటికీ స్పందన లేదని, పలుమార్లు సంప్రదించినా వసూలు కాలేదని అధికారులు తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాం నుంచే బకాయిలు రూ.107 కోట్లకు చేరుకోవడంతో తక్షణమే చెల్లించాలని గుత్తేదారు సంస్థకు నోటీసులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై మార్కాపురం విద్యుత్తుశాఖ ఈఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ పాత సంస్థ పేరిటే బిల్లు ఉందని, బిల్లును ప్రస్తుతం చేస్తున్న కంపెనీ పేరిట మార్చమని కోరారని, బిల్లు మార్పు చేసి పాత బకాయిలు వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే బిల్లు చెల్లించేందుకు గుత్తేదారు సంస్థ అంగీకరించిందన్నారు. - న్యూస్‌టుడే, మార్కాపురం

## 10 నుంచి గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. కర్ర సాము, గాలిపటాలు ఎగరవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి సంప్రదాయ క్రీడలను రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడాప్రాధికార సంస్థల పరిధిలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం డీఎస్ఏలకు రూ.5 లక్షలు పంపించామని, అవసరమైతే నిధులు పెంచుతామని, పారదర్శకంగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముందుగా సంక్రాంతి సంబరాల గోడపత్రిక ఆవిష్కరించారు.

### కలెక్టరేట్ పనులు

## సత్వరం పూర్తి చేయండి

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి జేసీ రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. బుధవారం జేసీ మార్కాపురం జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు చేయిస్తున్న అధికారులకు పలు సూచనలు చేశారు. జేసీ మాట్లాడుతూ నూతన జిల్లా కార్యాలయాలు పది రోజుల్లో పూర్తవుతాయన్నారు. ఆ తర్వాత ఇక్కడి నుంచే పరిపాలన పూర్తి స్థాయిలో సాగుతుందన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఉప కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి, తహసీల్దారు చిరంజీవి, కలెక్టరేట్ ఇన్‌ఛార్జి ఏవో రవీంద్రారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి జేసీ గోపాలకృష్ణ

మాట్లాడుతున్న మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి

## పారదర్శకంగా పాసుపుస్తకాల పంపిణీ

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం తహసీల్దారు కార్యాలయాల్లో రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి పేర్కొన్నారు. తాటాకులపాలెం యూపీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన తప్పులను రీ-సర్వే ద్వారా సవరించి, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. వాటిలోని క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేస్తే భూ వివరాలు, హద్దులు తెలుస్తాయని, దీంతో ఎలాంటి వివాదాలకు తావుండదన్నారు. అనంతరం జేసీ గోపాలకృష్ణతో కలిసి 200 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ప్రత్యేకాధికారిణి కళావతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయులు, తెదేపా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, సర్పంచి షేక్ ఒన్నూరు, నాయకులు పాల్గొన్నారు.

## మార్కాపురం డీఎంహెచ్‌వోగా వాణిశ్రీ నియామకం

ఒంగోలు నగరం: కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిగా సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ టి.వాణిశ్రీ నియమితులయ్యారు. ఆమెకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సౌరబ్ గౌర్ ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు ఆమె గురువారం బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.

సింగరాయకొండలో తెగుళ్లు సోకిన మామిడి తోటలను పరిశీలిస్తున్న జిల్లా ఉద్యానవనశాఖాధికారి గోపీచంద్

ఫలాల్లో రారాజు మామిడి. వందలాది రకాలతో నోరూరించే రుచులతో వేసవిలో ప్రత్యేకంగా లభించే పండు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పూత, పిందె దశకు వచ్చేసరికి మంచుదెబ్బ తగులుతోంది. ప్రస్తుతం మామిడి తోటలకు ఓ వైపు పొగమంచు, మరోవైపు తెగుళ్ల ప్రభావంతో ఇబ్బందులు తప్పడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -న్యూస్‌టుడే, కనిగిరి

## మామిడి దిగుబడి.. మంచుతో దిగులుపడి!

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 6 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. సింగరాయకొండ, ఉలవపాడు, గిద్దలూరు, బెస్తవారిపేట, కనిగిరి, యర్రగొండ పాలెం, పెద్దారవీడు, జరుగుమల్లి తదితర ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం, భారీగా మంచు కురుస్తుండడంతో మామిడికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సాధారణంగా నవంబరు నుంచి జనవరి వరకు మామిడి పూత వస్తుంది. అనంతరం పిందె దశకు చేరుకుంటుంది. ప్రస్తుతం రసాలు, సువర్ణరేఖ, బంగినపల్లి, తోతాపురి తదితర రకాల చెట్లు పూత, పిందె దశలో ఉన్నాయి. వీటిలో కొన్ని రకాలకు పూత ఆలస్యంగా రాగా, మరికొన్ని రకాలు పూత, పిందె దశకు చేరుకున్నాయి. మంచు ప్రభావంతో పూత వచ్చే పరిస్థితి కనిపించడంలేదని, మంచుతో పూత, పిందెలు సైతం రాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తేనె మంచు పురుగు సోకి పూత మాడిపోయి, పిందె దశలో ఉన్న కాయలు రాలిపోతున్నాయి. మంచు ప్రభావంతో మచ్చ తెగులు సోకి మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు ప్రభావం, తెగుళ్ల నివారణకు రూ.వేలు ఖర్చు చేసి మందులు పిచికారీ చేసినప్పటికి ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభ దశలోనే ఇలాగుంటే కాయపక్వానికి వచ్చే సరికి ఎలా ఉంటుందోనని రైతులు మరింత ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా ఉద్యానవనశాఖాధికారి గోపీచంద్ మాట్లాడుతూ మంచు, తెగుళ్ల ప్రభావంతో పూత, పిందె రాలిపోతోందన్నారు. తేనె మంచు. పక్షికన్ను తెగులు, బూడిద తెగులు సోకుతున్నాయని, పూత దశలో శిలీంద్ర నాశకాలు పిచికారీ చేయాలన్నారు. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతోపాటు స్థానిక ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించి సూచనలు తీసుకోవాలన్నారు.

## జలవనరుల బలోపేతం!

మరమ్మతులకు రూ.36.45 కోట్లు మంజూరు

మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 799 చెరువులుండగా, వాటిలో 543 తటాకాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటి మరమ్మతులకు ఎఫ్‌డీఆర్ కింద రూ.36.45 కోట్లు మంజూరు చేశారు. మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో 290, ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, దర్శి నియోజకవర్గాల్లో 253 పనులు చేపట్టనున్నారు. -న్యూస్‌టుడే, కంభం

తెగిపోయిన సోమిదేవుపల్లి చెరువు

కంభం సబ్‌డివిజన్ పరిధిలోని కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల్లో 34 పనులకు రూ. 2.34 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలోని అన్ని చెరువులకు పాలక మండళ్లు ఉన్నప్పటికీ రూ.5 లక్షల విలువైన పనులు దాటిన వాటిని టెండర్లు పిలిచి పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉన్న పనులను నీటి సంఘాల ద్వారానే చేపడతామన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన పనులు, నిధులను ఈఈలకు అప్పగించామని, వారే నిర్వహణ బాధ్యతలు చూస్తారని ఎస్ఈ వరలక్ష్మి తెలిపారు. దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువల్లో ప్రస్తుతం నీళ్లు లేకుంటే పనులు ప్రారంభించవచ్చునని ఆమె వివరించారు.

**నియోజకవర్గం పనులు నిధులు**

| | | (రూ.కోట్లలో) |
|---|---|---|
| దర్శి | 117 | 9.12 |
| కనిగిరి | 70 | 3.90 |
| కొండపి | 79 | 4.47 |
| మార్కాపురం | 37 | 2.62 |
| ఒంగోలు | 22 | 1.06 |
| ఎస్ఎన్‌పాడు | 35 | 2.53 |
| గిద్దలూరు | 74 | 5.52 |
| వైపాలెం | 109 | 7.20 |


NCL GROUP — WALK-IN INTERVIEW — NAGARJUNA CEMENT

**NCL Industries Limited**, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for **Sales Officer**.

Any **Intermediate / Graduate** with minimum 2-4 years of Experience in **Sales & Marketing**.

**Job Locations:** Nandyala(AP), Markapuram (AP), Mahaboobnagar(TG) & Bellari (Karnatana).

Interested candidates may **walk-in** for interview at the below mentioned venue, with resume and a photograph:

**Date: 9th January, 2026 (Friday)**
**Time: 10.00 am to 5.00 pm**

**Venue: Hotel DVR Mansion**, SBI Circle, Opp. Children's Park, **Kurnool**, Andhra Pradesh - 518004.

Contact No.: **9154203651 / 9133330238**
Mail your bio-data to **careers@nclind.com**

**NCL INDUSTRIES LIMITED**



(c) eenadu

## పేదలకు అందుబాటులో ఉచిత న్యాయసేవలు

వంటగదిని పరిశీలిస్తున్న న్యాయమూర్తి ఇబ్రహీం షరీఫ్

**గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. గిద్దలూరు సబ్ జైలును బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఖైదీలు బయటకు వెళ్లాక మంచిమార్గంలో నడుచుకోవాలని సూచించారు. పేదలకు ప్రభుత్వం ఉచిత న్యాయసహాయం అందజేస్తుందని... అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎ. ఓంకార్, అదనపు కోర్టు న్యాయమూర్తి కె. భరత్, సబ్ జైలు పర్యవేక్షకుడు లింగారెడ్డి, లీగల్ ఎయిడ్ న్యాయవాది పిచ్చయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

### సబ్ జైల్లో ఖైదీలకు నాణ్యమైన ఆహారం అందించండి

**మార్కాపురం, న్యూస్‌టుడే:** రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు అధికారులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. బుధవారం మార్కాపురంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విచారణ ఖైదీలను, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను, వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు బెయిల్, అరెస్టు, ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విచారణ ఖైదీలకు అందుతున్న సదుపాయాలపైనా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, కోర్టు, సబ్ జైలు సిబ్బంది పాల్గొన్నారు.

## మేలుజాతి పాడి ఉత్పత్తే లక్ష్యం

మాట్లాడుతున్న సీఈవో శ్రీనివాసరావు

**పొదిలి:** మేలుజాతి పాడి ఉత్పత్తికి నాణ్యమైన వీర్యాన్ని సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పొదిలిలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేలు జాతి లేగదూడల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మార్కాపురం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా. రాఘవయ్య మాట్లాడుతూ పాడి పశుసంపదను తగ్గిపోకుండా కాపాడుకోవాలన్నారు. ఉత్తమ గోపాలమిత్ర రాంబాబును సన్మానించారు. పశువులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. జిల్లా ఈవోడీఎల్‌డీఏ డా. బి. మురళీకృష్ణ, ఒంగోలు, పొదిలి ఉపసంచాలకులు డా. జయచంద్ర, డా. వేణు, పశువైద్యులు కృష్ణమోహన్, బ్రహ్మయ్య, శ్రీకాంత్, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

# తెగుళ్లకు.. కందిపోతోంది!

న్యూస్‌టుడే, పొదిలి

ఎండుతెగులుతో ఎండిపోతున్న కంది పంట

**ప**శ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది కంది సాగు పెరిగింది. పొగాకు పండించే రైతులు కొంత మేరకు విస్తీర్ణం తగ్గించి కంది సాగువైపు మొగ్గుచూపారు. అయితే కందిలో ఎండుతెగులు ప్రభావంతో అక్కడక్కడ పంట దెబ్బతింటోంది. రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు పంట నీట మునిగింది. ఆ సమయంలోనే కొన్నిచోట్ల దెబ్బతింది. మరికొన్నిచోట్ల రైతులు అప్రమత్తమై నీటిని బయటకు తోడటంతో పంటను దక్కించుకోగలిగారు.

**సాధారణ సాగు కంటే ఎక్కువ..** పొదిలి మండలంలో కంది సాధారణసాగు విస్తీర్ణం 6,500 హెక్టార్లు కాగా ఈ ఏడాది 10,812 హెక్టార్లలో సాగైంది. మార్కాపురం మండలంలో 3,264 ఎకరాలు, తర్లుపాడులో 770 హెక్టార్లు, కొనకనమిట్లలో 4,500 హెక్టార్లలో కంది వేశారు. గత ఏడాది 7 వేల హెక్టార్లలోపే సాగు చేశారు. పంట విస్తీర్ణం పెరిగినప్పటికీ కొన్నిచోట్ల ఎండు తెగులుతో మొక్కలు చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వాపోతున్నారు. కందిపంటలో సస్యరక్షణ చర్యలు, బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు వ్యవసాయ అధికారుల సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.

**జాగ్రత్తలు తీసుకోవాలి:** ఎండు తెగులు నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి డి. శ్రీనివాసులరెడ్డి సూచిస్తున్నారు. ప్రారంభంలో రైతులు విత్తనశుద్ధి చేసుకోవాలన్నారు. పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ప్రస్తుతం కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.

## కొత్త సంవత్సర పిలుపు... రూ.4.91 లక్షల విరాళం

వచ్చిన విరాళాల వివరాలు చూపుతున్న ఎమ్మెల్యే ఉగ్ర, తెదేపా నాయకులు

**కనిగిరి, న్యూస్‌టుడే:** నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చేవారు పుష్పగుచ్ఛాలు, పూల దండలు, మిఠాయిలు తీసుకురాకుండా... ఆ మొత్తాన్ని కమ్యూనిటీ వైద్యశాల అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని కనిగిరి ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు నగరవనంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రత్యేకంగా హుండీ ఏర్పాటు చేయగా... విరాళాల రూపంలో రూ. 4,91,627 సమకూరింది. అమరావతి మైదానంలో బుధవారం రాత్రి ఈ లెక్కింపు చేపట్టారు. చేయూతనందించిన అందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కమ్యూనిటీ వైద్యశాలను సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకువెళ్లడమే తన లక్ష్యమని వివరించారు. తెదేపా నాయకులు షేక్ షరీఫ్, షేక్ ఫిరోజ్, అచ్చాల రవి, కాఫీబాబు, నాగార్జున, తిరుమల పాల్గొన్నారు.

## ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించం

మాట్లాడుతున్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చిత్రంలో ట్రాఫిక్ సీఐ జగదీష్, పోలీసు అధికారులు

**ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:** ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలనీ, వారిని ఇబ్బందిపెట్టేలా చేస్తే సహించేది లేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, విద్యార్థినులతో అమర్యాదకరంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒంగోలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు కల్యాణమండపంలో ఆటోడ్రైవర్లతో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతిఒక్కరూ విధిగా ఆటో రిజిస్ట్రేషన్ పత్రం, డ్రైవింగ్ లైసెన్సు, బీమా, కాలుష్య నియంత్రణ పత్రం కలిగి ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ సీఐ ఎస్. జగదీష్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పలు మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ఆటోడ్రైవర్, యజమాని పూర్తి సమాచారంతో త్వరలోనే డిజిటల్ నంబర్లు కేటాయిస్తామని అన్నారు. ఆటో జీపీఎస్ ట్రాకింగ్‌కు అనుసంధానమై ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావు, వన్‌టౌన్, తాలూకా సీఐలు వై. నాగరాజు, టి. విజయ్‌కృష్ణ, ట్రాఫిక్ ఎస్సైలు మాల్యాద్రి, శివప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

### 10న విద్యాసదస్సు

**సి.ఎస్.పురం, న్యూస్‌టుడే:** 'ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు - పాలకుల విధానాలు' అన్న అంశంపై ఈ నెల 10న ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నాయబ్ రసూల్, జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి భానుమూర్తి తదితరులు హాజరవుతారని... ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

## మహిళలు ప్రకృతి సాగుకు కదలాలి

మాట్లాడుతున్న డీపీఎం సుభాషిణి

**ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:** ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయం సాగు వైపు మహిళలు ముందుకు రావాలని జడ్‌బీఎన్‌ఎఫ్ డీపీఎం సుభాషిణి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గ్రామ సమాఖ్య సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు వినియోగం తగ్గించి; సేంద్రియ ఎరువుల వాడకం పెరుగుతుందన్నారు. ఈ మేరకు నేల ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు; సాగు ఖర్చు తగ్గనున్నట్లు వివరించారు. వెలుగు మండల ఏపీఎం విజయకుమారి మాట్లాడుతూ, మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూనిట్ల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఓ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆర్థిక లావాదేవీల్లోనూ మరింత పారదర్శకంగా ఉండేలా యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

## ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక

అధ్యక్షుడు సంజీవ కుమార్

**మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** మార్కాపురం జిల్లా ఏపీటీఎఫ్ నూతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం పట్టణంలోని స్థానిక ద్వారకా బజారులోని సమావేశ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా రాచేటి సంజీవకుమార్, ఉపాధ్యక్షుడిగా ఎస్. శేషుకుమార్, ప్రధాన కార్యదర్శిగా తొండమల్ల పాండురంగస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యమ పితామహులు కామ్రేడ్ మార్పు బాలకృష్ణమ్మ సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి కె. వి. జి. కీర్తి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, ఏఐఎఫ్ఈఏ రాష్ట్ర కౌన్సిలర్ పివి సుబ్బారావు, వై. శ్రీనివాసులు, ఎం. బాలరాజు, ఎస్. హుమయ్యూన్ కబీర్, ఎస్కే మహ్మద్ రఫీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

# ఈఎస్ఎల్- 2025 తుదిపోరు నేడు

**న్యూస్‌టుడే, నెల్లూరు (క్రీడా విభాగం):** ఫైనల్స్‌లో స్థానం కోసం జట్లు నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీ పడ్డాయి.. బ్యాటర్లు చెలరేగిపోయారు.. బౌలర్లు ప్రతాపం చూపారు. ధనిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్ఎల్-2025) క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలోని గ్రౌండ్-1, గ్రౌండ్-2లో సీనియర్స్, జూనియర్స్ విభాగం పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బుధవారం సెమీ ఫైనల్స్ జరగ్గా.. ఫైనల్స్ కోసం జట్లు పోటీ పడ్డాయి.

### ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల విజయం


వినోస్ పాల్

ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు

సీనియర్స్ విభాగంలో గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గంగవరం), ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల (కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గీతాంజలి కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 58 పరుగులకే పరిమితం అయింది. ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. వినోస్ పాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.

### జూనియర్స్‌లో ప్రకాశం పాలిటెక్నిక్


ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు

మనీష్

జూనియర్స్ విభాగం సెమీ ఫైనల్స్‌లో గాయత్రి జూనియర్ కళాశాల (కందుకూరు), ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల (కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలుచుకున్న గాయత్రి జూనియర్ కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఆలౌట్ అయి 80 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గాయత్రి జూనియర్ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 75 పరుగులే సాధించింది. దాంతో ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు అయిదు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మనీష్ నిలిచారు.

## సమాజానికి భక్తి, ముక్తిని ప్రసాదించిన త్యాగరాజస్వామి

త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవంలో పరిపూర్ణనంద స్వామి తదితరులు

**ఒంగోలు సాంస్కృతికం:** ఆధ్యాత్మిక సంగీత కీర్తనల కీర్తి కిరీటం శ్రీత్యాగరాజస్వామి అని అచలానంద స్వామి వారి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణనందస్వామి పేర్కొన్నారు. బుధవారం కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీత్యాగరాజస్వామి వారి ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లలిత కళా అకాడమీ అధ్యక్షుడు సంతవేలూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో త్యాగరాజస్వామివారికి పూలమాలలు వేసి సంగీత కీర్తనలతో నీరాజనం అర్పించారు. ఈ సందర్భంగా పరిపూర్ణనందస్వామి మాట్లాడుతూ శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు సమాజానికి భక్తి, ముక్తిని ప్రసాదించాయని అన్నారు. నేటికీ లక్షలాది మంది శిష్య పరంపర శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలను ఆలపిస్తూ సంగీత రంగానికి ఊపిరిగా నిలుస్తున్నారని అన్నారు. త్యాగరాజస్వామి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మద్దులూరి శ్రీనివాసులు, రాజశేఖర్, మారుతీ భాస్కర్ శర్మ, కాళహస్తి పద్మ, పతకమూరి సాంబయ్య వాయిద్య బృందం సభ్యులు పాల్గొన్నారు.

### హైవేపై కొండచిలువ కలకలం



మైదుకూరు-సింగరాయకొండ 167బీ జాతీయ రహదారిలో కోవిలంపాడు విద్యుత్తు ఉప కేంద్రం వద్ద... బుధవారం రాత్రి భారీ కొండచిలువ రోడ్డుపైకి వచ్చింది. వాహనదారులు దానిని గమనించి ఆందోళనకు గురయ్యారు. రోడ్డు దాటి సమీప పొలాల్లోకి అది వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. **- న్యూస్‌టుడే, సి.ఎస్.పురం**

### చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

## యూరియా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

డీలర్లతో సమావేశమైన ఏడీఏ బాలాజీనాయక్

**మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** యూరియా నిర్ణీత ధర రూ. 266.50కు మించి విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని మార్కాపురం వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ డీలర్లను హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం మార్కాపురం కార్యాలయంలో డివిజన్‌లోని అన్ని మండలాల ఎరువుల దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా యూరియా, ఇతర ఎరువులు విక్రయిస్తున్నట్లు రైతుల వద్దనుంచి ఫిర్యాదులు అందితే లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏవో ప్రసన్న రంగలక్ష్మి, ఏవోలు బుజ్జిబాయి తదితరులు పాల్గొన్నారు.

**త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే:** రైతులకు రసాయనిక ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని యర్రగొండపాలెం సహాయ వ్యవసాయ సంచాలకులు ఈవీ రమణ డీలర్లను హెచ్చరించారు. త్రిపురాంతకంలో బుధవారం హోల్‌సేల్, రిటైల్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

## మహాత్మాగాంధీ ఉపాధిహామీ చట్టాన్నే కొనసాగించాలి

పెద్దనాగులవరంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన

**మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధిహామీ పాత చట్టం (నరేగా)ను యథాతథంగా కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం మార్కాపురం మండలం పెద్దనాగులవరంలో నిరశన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టంతో పేదలకు నష్టం చేకూరే ప్రమాదముందని తెలిపారు. కార్యక్రమంలో సహాయకార్యదర్శి బాలనాగయ్య, అడివయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

### ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)



**వెన్‌కాబ్:** బ్రాయిలర్ ఫారం ధర - 157, రిటైల్ లైవ్ - 184, చికెన్ విత్ స్కిన్ - 267, చికెన్ స్కిన్‌లెస్- 304

## బాలికతో అసభ్య ప్రవర్తన... మూడేళ్ల జైలు

**ఒంగోలు న్యాయవిభాగం, బల్లికురవ:** బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె. శైలజ మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బల్లికురవ మండలం చెన్నుపల్లికి చెందిన షేక్ మాబు జానీ... 2022 నవంబర్ 1న అదే గ్రామానికి చెందిన బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. తరువాత ఆమె భయంతో ఏడుస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి బారినుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వారు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి... నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు, రూ. 5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. కేసు విచారణలో న్యాయస్థానానికి సహకరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ వి. హర్షవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.

### చెల్లని చెక్కు ..

**ఒంగోలు న్యాయవిభాగం:** చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎస్. కోమలవల్లి తీర్పు ఇచ్చారు. అద్దంకికి చెందిన సీహెచ్. రామాంజనేయులు తన అవసరాల నిమిత్తం బొద్దులూరివారిపాలేనికి చెందిన ఆర్. శ్రీనివాసరావు నుంచి రూ. 9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. బాకీ చెల్లింపు నిమిత్తం ఆ మొత్తానికి చెక్కు ఇవ్వగా అది చెల్లలేదు. విషయాన్ని లాయరు నోటీసు ద్వారా తెలియజేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ. 15.10 లక్షల జరిమానా విధించారు. జరిమానాలోని రూ. 15 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

### డ్రంకన్ డ్రైవ్ కేసులో ...

**గిద్దలూరు పట్టణం:** గిద్దలూరు పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురిని పోలీసులు కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఒక్కొక్కరికి వంద రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి భరత్‌చంద్ర తీర్పు చెప్పారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలు రద్దు చేయడంతో పాటు... రూ. 15 వేలు చొప్పున జరిమానా విధించారని సీఐ సురేష్ తెలిపారు.

## శ్రీగంధం చెట్ల చోరీ... అయిదుగురి అరెస్టు

**కంభం, న్యూస్‌టుడే:** తురిమెళ్లలో సాగులో ఉన్న శ్రీగంధం చెట్లు నరికి చోరీ చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. బేస్తవారపేట స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఎంఈవో బెల్లంకొండ నాయుడు... అటవీ శాఖ అధికారుల అనుమతితో 2.85 ఎకరాల్లో శ్రీగంధం తోట పెంచుతున్నారు. 14 ఏళ్ల వయసున్న తోటలో మొత్తం 300 చెట్లు ఉన్నాయి. గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన మండ్లా వేణు, నరసింహులు, షేక్ ఫారూక్, భూపని రామయ్య, బేస్తవారపేట మండలం జేబీకే పురానికి చెందిన భూపాని శివ... 2023లో, గతేడాది సెప్టెంబరు 9న మొత్తం పది చెట్లు నరికి తీసుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు... ఈ నెల 6న తురిమెళ్ల బస్టాండ్ సమీపంలో నిందితులను గుర్తించి సీఐ మల్లికార్జున, ఎస్సై శివ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి గొడ్డలి, రంపం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కిలో రూ. 1500 చొప్పున విక్రయించినట్లు సమాచారం. దుంగలు కొనుగోలు చేసిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బేస్తవారపేట ఎస్సై రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.

## హత్య కేసు నిందితుడి అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు

**బేస్తవారపేట, న్యూస్‌టుడే:** వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు. నాగరాజు తెలిపారు. బేస్తవారపేట పోలీసు స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లెకు చెందిన జయంపు కృష్ణయ్య (68), మోక్షగుండానికి చెందిన కొమరోలు చిన్నరంగయ్య... పొట్టేళ్ల మాంసం అమ్మకాలు సాగిస్తూ బేస్తవారపేట బీసీ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గత నెల 31న కృష్ణయ్యకు వృద్ధాప్య పింఛను రాగా... ఇంట్లో సరకులు కొనాల్సి ఉన్నందున కొంత నగదు ఇవ్వాలని చిన్నరంగయ్య అడిగాడు. అందుకు ఆయన నిరాకరించారు. ఈ నెల 1న రాత్రి మళ్లీ అడిగినా ఇవ్వనని చెప్పారు. దీంతో కోపం పెంచుకున్న చిన్న రంగయ్య... కృష్ణయ్య నిద్రిస్తున్న సమయంలో పొట్టేలును కోసే కత్తితో ముఖం, చేతులపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం చిన్న రంగయ్య పరారయ్యాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేశారు. బుధవారం... బీసీకాలనీలో తిరుగుతున్న నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

## మనోవేదనతో బలవన్మరణం

**గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:** అనారోగ్యంతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరు మండలం దేవనగరానికి చెందిన నిడిగంటి రామకృష్ణ (42) గత కొన్నేళ్లుగా బోదకాలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ క్రమంలో మనస్తాపానికి గురై గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబీకులు గుర్తించడంతో ప్రాణాలు నిలిచాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంకాకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కుమారుడు గమనించి కుటుంబీకులకు తెలియజేయడంతో కొన ఊపిరితో ఉన్న ఆయనను గిద్దలూరులోని ప్రవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇమ్మానియేలు... బుధవారం కేసు నమోదు చేశారు. మృతదేహానికి గిద్దలూరు వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

## వ్యక్తి అదృశ్యం..
### పట్టిచ్చిన ఫోన్ కాల్

అదృశ్యమైన గోవిందులును భార్యకు అప్పగించిన ఎస్సై చౌడయ్య

**యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:** వై. పాలెం పట్టణంలోని గాయత్రి థియేటర్ సమీపంలో నివాసం ఉండే గోవిందులు ఇటీవలే అదృశ్యమయ్యాడు. మంగళవారం రాత్రి యర్రగొండపాలెంలో ఉన్న తన భార్య రాధకు ఫోన్ చేసి 'నేను చనిపోతున్నాను' అని చెప్పడంతో ఆమె కంగారు పడింది. ఆమె వెంటనే వై. పాలెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై చౌడయ్య ఆధ్వర్యంలో పోలీసులు అతను చేసిన ఫోన్ కాల్ ఆధారంగా లోకేషన్ గుర్తించగా శ్రీశైలంలో ఉన్నట్లు గ్రహించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి శ్రీశైలం కుల సత్రంలో ఉన్న అతడిని పట్టుకుని బుధవారం యర్రగొండపాలెం తీసుకొచ్చారు. కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. భార్య రాధకు గోవిందులును అప్పగించారు.

## భర్త మరణించిన మూడో రోజే భార్య మృతి

**న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్:** మార్కాపురం పట్టణంలో వృద్ధ దంపతుల్లో భర్త మరణించిన మూడో రోజే భార్య కూడా కాలం చేసిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. స్థానిక దత్తసాయి గుడి సమీపంలో నివాసం ఉంటున్న ప్రగల్లపాటి మల్లికార్జునరావు (76), వెంకట నరసమ్మ(73) దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. మల్లికార్జునరావు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, డిప్యూటీ డీఈవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన సోమవారం వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురికాగా, బుధవారం భార్య వెంకట నరసమ్మ కూడా మృతి చెందడంతో మరింత కుంగిపోయారు. తల్లి అంత్యక్రియలను కుమార్తె నిర్వహించారు. ఎంతో నిబద్ధతతో మల్లికార్జునరావు ఉద్యోగం చేశారని పలువురు కొనియాడారు.

### ఉరేసుకుని వ్యక్తి ..

**పేర్నమిట్ట (సంతనూతలపాడు), ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:** ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం పేర్నమిట్టలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని శాంతినగర్‌కు చెందిన పి. సుబ్బారావు (50) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఆటో తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి పేర్నమిట్టలోని బి. వి. సుబ్బయ్య పాఠశాల పక్కనున్న పొలాల్లో చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై హరిబాబు మృతిపై కేసు నమోదు చేసి కారణాలు ఆరా తీస్తున్నారు.


EENADU Classifieds

BUSINESS SERVICES

**BMRఆభరణ్ జ్యూవెలరీ** కర్నూల్ రోడ్డు, ఒంగోలు నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F)క్యాషియర్& అకౌంటెంట్ కావలెను. ఇంటర్వ్యూ 10-01-26 శనివారం. ✆ 9293346333

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**సుమన్ T.Vలో** పనిచేయుటకు లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు, గుడ్లూరు, ఉలపాడు, J. పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, ఒంగోలు, కొత్తపట్నం మండలాలకు రిపోర్టర్స్ కావలెను. ✆ 9059020707

REAL ESTATE

SBI Colony Kurnoolroad Ongole EASTfacing 364Sq yards site for immediate Sale @RS 90000Sq yard No brokers ✆ 8328505374

**పొదిలి మున్సిపాలిటీ** పరిధిలో 25 సెంట్లలో 100 ఎర్రచందనం మొక్కలతో మా పామ్‌ల్యాండ్ మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. సంప్ర: 99088 22077.

JOBS

**ఒంగోలు మా** ఆఫీసు నందు పనిచేయుటకు M.S.OFFICE వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ + టైపిస్టు (తెలుగు+ ఇంగ్లీషు) కావలెను. సంప్ర|| 98856 29535

**ఓమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసు కొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**ఒంగోలు గుంటూరురోడ్డు** A1 కల్యాణ మండపంలో సూపర్‌వైజరుగా పనిచేయుటకు చదువుకున్న ఒక మహిళ, ఒక పురుషుడు కావలెను. సం|| ఉ||10 to12, సా||5 to7.

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE

WALK-IN INTERVIEW

SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry

Location: Cherala
14-161, Ground Floor, Beside Khaja, Subramanyam Library, Chirala Prakasam, Andhra Pradesh - 523155
Vasudeva Reddy 9177041404

Location: Ongole
Dno.8, Gupthas Square, 3rd Floor, 60 Feet Road, Beside Satyam Theater, Ongole, Prakasam Dist, AP - 523001
Rakindhi Ravibabu 9010184144

Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

SECURITY GUARDS

**సెక్యూర్ సెక్యూరిటీ** సర్వీసెస్ టంగుటూరు పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు సెక్యూరిటీ SOలు, సెక్యూరిటీ ASOలు మరియు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆ 9959598279


(c) eenadu

# కనిగిరి

• కనిగిరి • గిద్దలూరు

## కందిలో సస్యరక్షణ అవసరం

కనిగిరి, న్యూస్‌టుడే: పంటలను ఆశించే తెగుళ్లు, పురుగుల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏడీఏ షేక్ జైనులబ్దీన్ తెలిపారు. బడుగులేరు, యడవల్లి రైతు సేవా కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాల్లో మాట్లాడారు. ప్రస్తుతం సాగులో ఉన్న కంది పైరును మారుక మచ్చల పురుగు ఆశించిందని... నివారణకు లీటరు నీటికి 2.5 మి.లీ. క్లోరిపైరిపాస్, 5 మి.లీ. వేపనూనె కలిపి పిచికారీ చేయాలని సూచించారు. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద బడుగులేరులో ఎంపిక చేసిన రైతులకు శిక్షణ నిర్వహించారు. యాభై శాతం రాయితీపై ఆరు రకాల పురుగు మందులు పంపిణీ చేశారు. ఉద్యానశాఖాధికారి పి.విష్ణుప్రియ, విస్తరణ అధికారి ఎల్.మాల్యాద్రి, గ్రామ సహాయకులు నర్మద పాల్గొన్నారు.

## పనిభారం తగ్గించాలని వినతి

గిద్దలూరు పట్టణం: సచివాలయం పరిధిలో పనిచేసే వీఆర్వోలు, సర్వేయర్లకు రెండు శాఖల పనులు కేటాయిస్తుండడంతో పనిభారం పెరిగిందని... తగిన చర్యలు తీసుకోవాలని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు వై.పి.రంగయ్య పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తహసీల్దారు ఎం.ఆంజనేయరెడ్డికి బుధవారం వినతి పత్రం అందజేశారు. క్రమశిక్షణ చర్యల పేరిట బెదిరింపులు తగదన్నారు.

## 9న అర్ధవీడులో ప్రజాదర్బార్

అర్ధవీడు: ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 9న అర్ధవీడు మండల పరిషత్తు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కాశింపీరా తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై వినతులు అందజేసి పరిష్కారం పొందవచ్చని పేర్కొన్నారు.

### కాలువ... శుభ్రత లేక!

గిద్దలూరు పట్టణం సత్యనారాయణనగర్‌లో సెయింట్ పాల్స్ ఎయిడెడ్ పాఠశాల సమీపంలోని కాలువ దుస్థితి ఇది. కొన్నాళ్లుగా పూడిక తీయకపోవడంతో మురుగు ముందుకు కదలడం లేదు. రాత్రి వేళ దోమల బెడద పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

– న్యూస్‌టుడే, గిద్దలూరు పట్టణం

### సర్వీసు దారి... వాహనాలతో నిండి!

అనంతపురం - అమరావతి జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో బేస్తవారపేటలో పరిస్థితి ఇది. కంభం వైపు మార్గంలో దారి పొడవునా భారీ లారీలు, మినీ ట్రక్కులు వరుసగా నిలిపేస్తుండడంతో ఇటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. ఇతరత్రా సమస్యలూ తలెత్తుతున్నాయి. పంచాయతీ, పోలీసు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, బేస్తవారపేట

### సంపద లేని కేంద్రం

అర్ధవీడు మండలం యాచవరంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం దుస్థితి ఇది. పైకప్పు రేకులు లేచిపోయి... పరిసరాల్లో చిల్లచెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. గతంలో ఇక్కడ కొంత మేర కార్యకలాపాలు నిర్వహించినా... తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నిరుపయోగంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని గ్రామస్థులు విన్నవిస్తున్నారు.

– న్యూస్‌టుడే, అర్ధవీడు

### తవ్వారు... నిర్మాణం మరిచారు!

బేస్తవారపేట నుంచి చిన్నకంభం వెళ్లే రహదారి శిథిలావస్థకు చేరడంతో... కొత్తగా నిర్మించేందుకు నెల రోజుల క్రితం దారి మొత్తాన్ని జేసీబీతో తవ్వారు. తరువాత పనులు చేపట్టకుండా వదిలేశారు. దీంతో ఇటుగా రాపోకలు సాగించే చిన్నకంభం, తురిమెళ్ల తదితర గ్రామాల వారు, పొలాలకు వెళ్లే రైతులు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. నిర్మాణ సామగ్రి రవాణాకు గనుల శాఖ నుంచి అనుమతులు లేక సమస్య నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

– న్యూస్‌టుడే, బేస్తవారపేట

### ఇరుకు మార్గం... అడ్డంగా పరివర్తకం

కనిగిరి ఎన్జీవో కాలనీ నుంచి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిది. ఇరుగ్గా ఉన్న మార్గంలో అడ్డంగా విద్యుత్తు పరివర్తకం, స్తంభం ఏర్పాటు చేయడంతో సమస్య నెలకొంది. చుట్టూ చిల్లచెట్లు పెరగడం, ఆ పక్కనే కుప్పలుగా మట్టి పేరుకుపోవడంతో ఇటుగా వచ్చే వారు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై ఏఈఈ పవన్‌కుమార్ మాట్లాడుతూ... ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కనిగిరి

## గోకులం షెడ్ల నిర్మాణం వేగవంతం

బేస్తవారపేట, న్యూస్‌టుడే: ప్రతి పంచాయతీలో కనీసం యాభై మందికి తగ్గకుండా ఉపాధి పనులు కల్పించాలని ఎంపీడీవో రంగనాయకులు పేర్కొన్నారు. క్షేత్ర, సాంకేతిక సహాయకులతో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. పండ్ల తోటల పెంపకం యజమానులకు సకాలంలో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలానికి నూతనంగా 43 పశువుల షెడ్లు మంజూరయ్యాయని... లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా నిర్మించేలా చూడాలని తెలిపారు. ఏపీవో గురువరకుమార్ పాల్గొన్నారు.

## ఆదర్శ గ్రామాల అభివృద్ధికి కృషి

బేస్తవారపేట, న్యూస్‌టుడే: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పేదరిక నిర్మూలన లక్ష్యాలను చేరేందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలని వెలుగు ఏపీఎం రఘునాథబాబు పేర్కొన్నారు. విజన్ మాడ్యుల్-2పై గ్రామ సమాఖ్య ప్రతినిధులు, సిబ్బందికి వెలుగు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన శిక్షణలో మాట్లాడారు. వచ్చే అయిదేళ్లలో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. మండల సమాఖ్య ఈసీ ప్రతినిధులు, సీసీ రంగనాయకులు, గంగాధరరావు, అబ్రహం, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

## పేరుకే పట్టణాలు... అంతా బహిరంగమే!

❖ కనిగిరి, గిద్దలూరులో శౌచాలయాలు లేక అవస్థలు ❖ మహిళల పరిస్థితి మరీ దయనీయం

గిద్దలూరు పట్టణంలో మెరుగైన ఆసుపత్రులు, మాజీ సైనికుల కోసం ఈహెచ్ఎస్ వైద్యశాల, రైల్వేస్టేషన్, ఆర్టీసీ డిపో ఉండడంతో... పరిసర మండలాలతో పాటు కడప జిల్లా నుంచి సైతం వివిధ పనుల నిమిత్తం ఇక్కడకు వస్తుంటారు. రేడియోబావి, కుమ్మరాం కట్ట వద్ద మాత్రమే సులభ్ కాంప్లెక్సులు ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే రాచర్ల గేటు, కొమరోలు బస్టాండు, రైల్వేస్టేషన్, గాంధీబొమ్మ కూడలి ప్రాంతాల్లో మాత్రం అందుబాటులో లేవు. రాచర్ల గేటు వద్ద గతంలో నిర్మించిన మరుగుదొడ్లను పురపాలక అధికారులు మూసివేయడంతో కొందరు స్థానికులు దానికి అడ్డంగా బంకు ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో జలవనరుల శాఖ, తహసీల్దారు కార్యాలయాల ఆవరణ, రైల్వే ట్రాక్ పక్కన

రాచర్ల రహదారిలో సులభ్ కాంప్లెక్స్ మూసేయడంతో ఆక్రమించి నిర్వహిస్తున్న బడ్డీ బంకు

మున్సిపాలిటీలు... ఆపై నియోజకవర్గ కేంద్రాలు కావడంతో కనిగిరి, గిద్దలూరు పట్టణాలకు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా అందుకుతగ్గ మూత్రశాలలు, ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా చోట్ల బహిరంగంగానే పనులు కానిస్తుండడంతో ఆయా ప్రాంతాలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. మహిళల పరిస్థితి మరీ దయనీయం. అత్యవసరమైనా ఇంటికి వెళ్లేవరకు ఆగాల్సి వస్తుండడంతో వారు పడే అవస్థలు వర్ణనాతీతం.

– న్యూస్‌టుడే, కనిగిరి, గిద్దలూరు పట్టణం

బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు. మహిళలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కొమరోలు బస్టాండు సమీపంలోని కాశిరెడ్డి కుంట, రైల్వేస్టేషన్ పరిసరాలు, తహసీల్దారు కార్యాలయం ఆవరణలో శౌచాలయాలు నిర్మిస్తే చాలా వరకు సమస్య తీరే అవకాశం ఉంది.

### ఆరోగ్యంపైనా ప్రభావం...

అత్యవసర సమయాల్లో మల, మూత్ర విసర్జన చేయకపోతే మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ఎ.సుజన తెలిపారు. మూత్రసంచి సాగడంతో పాటు, కండరాలు బలహీన పడి ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుందన్నారు. రుతుక్రమంలోనూ మార్పులొస్తాయని... దీర్ఘకాలంలో మూత్రపిండాల సమస్యా తలెత్తే అవకాశం ఉందని వివరించారు.

పోలీసు స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన పే అండ్ యూజ్ మరుగుదొడ్లు

### పేరుకు రెండున్నా...

రెవెన్యూ డివిజన్ కేంద్రం కావడంతో కనిగిరి పట్టణానికి వివిధ పనుల నిమిత్తం నిత్యం వేలాది మంది వస్తుంటారు. పామూరు, ఒంగోలు బస్టాండ్లలో మాత్రమే మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయి. అవీ నిర్వహణ సరిగా లేక దుర్వాసన వెలువడుతున్నాయి. వీటినీ పురుషులే నిర్వహిస్తుండడం, పరిసరాలు సరిగా లేకపోవడంతో మహిళలు వినియోగించుకోలేని పరిస్థితి. కీలకమైన గార్లపేట రోడ్డు కూడలిలో మాత్రం అందుబాటులో లేవు. నిత్యం రద్దీగా ఉండే చర్చి సెంటర్, గార్లపేట రోడ్డు, కందుకూరు రోడ్డులో శౌచాలయాలు నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై మున్సిపల్ ఏఈ మాధవరావు స్పందిస్తూ నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.

## భాజపా హెచ్‌ఎంపాడు అధ్యక్షుడిగా నరేష్

హనుమంతునిపాడు, న్యూస్‌టుడే: భాజపా హెచ్‌ఎంపాడు మండల అధ్యక్షుడిగా వేములపాడుకు చెందిన గుంటక నరేష్ ఎంపికయ్యారు. వేములపాడులో బుధవారం నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాసరావు నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని నరేష్ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు నరాల శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి నారాయణ, సీనియర్ నాయకులు వెంకటరమణయ్య, విజయలక్ష్మి, త్రిమూర్తులు, నరసింహులు పాల్గొన్నారు.

## వీఏఏల సమస్యలు పరిష్కరించాలి

కనిగిరి, న్యూస్‌టుడే: గ్రామ వ్యవసాయ సహాయకుల సమస్యలు పరిష్కరించాలని ఆర్డీవో జి.కేశవర్ధన్‌రెడ్డికి ఐకాస సభ్యులు బుధవారం విన్నవించారు. మాతృశాఖ అయిన వ్యవసాయశాఖలో పూర్తిగా విలీనం చేయాలని కోరారు. యాప్‌లో ఈ-పంట నమోదు కష్టతరంగా ఉందన్నారు. ప్రతి పొలంలోకి వెళ్లి ఇరవై మీటర్ల పరిధిలో జియో ఫెన్సింగ్ చేయాల్సి రావడం ఇబ్బందిగా మారిందన్నారు. ఇతరత్రా పనుల కారణంగా ఒత్తిడి పెరిగిందన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటసుబ్బయ్య, ప్రతినిధులు రామిరెడ్డి, శ్రీనువాసులరెడ్డి, రాజశేఖర్, ఈశ్వర్‌రెడ్డి, ఓంకారయ్య, భారతి, సరస్వతి, శ్రీలక్ష్మి, ఆఫియా తదితరులు పాల్గొన్నారు.


అమృతమూర్తికి అశ్రునివాళి

శ్రీ బొడ్డెబోయిన గురవయ్య

శ్రీ భాగీరథి గంగాభవాని దేవస్థానం ధర్మకర్త
శ్రీ బొడ్డెబోయిన గురవయ్య
తేది 23-12-2025 మంగళవారం స్వర్గస్తులైనారు.
మీరు మా నుండి భౌతికంగా దూరమైనా మీ జ్ఞాపకాలు మా నుండి వీడలేదు.
మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని అశ్రునయనాలతో భగవంతుని ప్రార్థిస్తున్నాం.
బొడ్డెబోయిన వారి కుటుంబసభ్యులు డబ్బుగొట్టు వారి కుటుంబసభ్యులు
వెంగళాపురం గ్రామము, పి.సి.పల్లి (మం), ప్రకాశం జిల్లా.
పెద్దకర్మ: తేది.8-01-2026 గురువారం మా స్వగృహం వెంగళాపురం గ్రామము నందు జరుగును. కావున బంధుమిత్రులకు తెలియజేయడమైనది.



మేమున్నాం.. మీకు తోడుగా..
(10 AM TO 1 PM)
కనిగిరి : 8008574114
గిద్దలూరు పట్టణం : 8008574135
మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.


?: కనిగిరి: పునుగోడు రోడ్డులో లారీలు, ట్రాక్టర్ల రాకపోకల కారణంగా దుమ్ములేచి పంట పొలాలు దెబ్బతింటున్నాయి. – నారాయణరెడ్డి

✓: పరిశీలించి అవసరమైన చర్యలు చేపడతాం.
– ఫిరోజ్, ర.భ. ఏఈఈ

?: కనిగిరి: జవహర్‌లాల్ వీధి, గార్లపేట రోడ్డు ప్రాంతాల్లో కాలువలు వ్యర్థాలతో పూడిపోయి మురుగు ముందుకు సాగడం లేదు.
– సాయిప్రసాద్

✓: వెంటనే సిబ్బందిని పంపి శుభ్రం చేయిస్తాం.
– నాయబ్‌రసూల్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

## పాఠశాలకు కుర్చీల వితరణ

సి.ఎస్.పురం: మండల పరిషత్తు ఎస్టీ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన బలభద్ర ఇమ్మానుయేల్, ఎస్తేరమ్మ దంపతులు 15 వేల విలువైన మూడు కుర్చీలు, రెండు ర్యాక్‌లను బుధవారం అందజేశారు. వీరిని ఎంఈవో జగన్నాథం ప్రసాదరావు, ప్రధానోపాధ్యాయుడు ఆంథోని, ఉపాధ్యాయులు అభినందించారు.

**భోజనం ప్లేట్లు, గ్లాసులు అందజేత**

కంభం: ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మార్కెట్ యార్డు మాజీ ఛైర్మన్ నెమలిదిన్నె చెన్నారెడ్డి సహకారంతో బుధవారం వంద భోజనం ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఎంఈవో అబ్దుల్ సత్తార్, ఎంపీటీసీ సభ్యుడు ఆనంద్, గురుమూర్తి, షాహిద్, రియాజ్ పాల్గొన్నారు.

## ఆటలతో స్నేహసంబంధాలు మెరుగు

బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి

సి.ఎస్.పురం, న్యూస్‌టుడే: క్రీడా పోటీలతో ఆటగాళ్ల మధ్య స్నేహసంబంధాలు మరింత బలోపేతమవుతాయని ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా సి.ఎస్.పురంలో నిర్వహిస్తున్న బీఎస్ఆర్ క్రికెట్ టోర్నీని బుధవారం ప్రారంభించారు. సరదాగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం వివిధ జట్ల మధ్య సాగిన పోరు ఆసక్తికరంగా సాగింది. తహసీల్దార్ ప్రసాద్, మాజీ ఎంపీపీ టి.పెదఅల్లూరయ్య, తెదేపా మండల అధ్యక్షుడు బి.రమేష్, బి.వెంకటేశ్వర్లు, సీహెచ్.వెంకటరెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు జె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

## ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

కంభం, న్యూస్‌టుడే: ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. బుధవారం ఉదయం... కొమరోలు, కంభం జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కొమరోలు విజయం సాధించింది. నాయల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్‌లో ఎంఎస్‌డీ కంభం జట్టుపై బేస్తవారపేట గెలుపొందింది. వంశీకృష్ణ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. నిర్వాహకులు కేతం శ్రీను, మై జీవన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎస్కే బాజీద్ బాషా పర్యవేక్షించారు. ❖ **జెర్సీల అందజేత:** కొమరోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్టీఆర్ మెమోరియల్ క్రికెట్ పోటీల్లో పాల్గొనే కొమరోలు జట్టుకు ఇడమకల్లు సొసైటీ అధ్యక్షుడు బిజ్జం రవీంద్రారెడ్డి... దద్దవాడలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జెర్సీలు అందజేశారు. కెప్టెన్ మహేంద్రారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.

## ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి

అర్ధవీడు, న్యూస్‌టుడే: ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌లో భాగంగా నాగులవరం, అర్ధవీడులో బుధవారం పర్యటించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పంచాయతీల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంపునకు కృషి చేయాలన్నారు. ఇంటి పన్ను రసీదులను లబ్ధిదారులకు అందజేశారు. ఎంపీపీ వెంకటరావు, ఎంపీడీవో కాశింపీరా, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

❖ కస్తూర్బా విద్యాలయాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై ఆరా తీశారు. అదనపు గదుల పనులను పరిశీలించారు. బోధన, బోధనేతర సిబ్బందితో మాట్లాడి... విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రత్యేక అధికారిణి మాలతి పాల్గొన్నారు.

## ఆరోగ్య ఉపకేంద్రం పనులకు భూమిపూజ

హనుమంతునిపాడు: కూటాగుండ్లలో రూ.35 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం పనులకు... వైద్యాధికారి సందీప్‌తో కలిసి తెదేపా మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి బుధవారం భూమిపూజ నిర్వహించారు. మారుమూల గ్రామాల్లోనూ మెరుగైన వైద్యసేలందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షుడు చీకటి వెంకటసుబ్బయ్య, మండల కన్వీనర్ దేవిరెడ్డి రాజారామిరెడ్డి, డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

## కొత్త ఉపాధి చట్టంతో నష్టం

సి.ఎస్.పురం: కూలీలకు ఉపాధిని దూరం చేసేలా కేంద్రం తెస్తున్న కొత్త ఉపాధి చట్టాన్ని ఐక్యంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హనీఫ్ పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో మాట్లాడారు. గతంలో పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇవ్వగా ఇప్పుడు 60 శాతానికి పరిమితం చేసి... మిగతా భారాన్ని రాష్ట్రంపై మోపిందని వివరించారు. నాయకులు ఉసా వెంకటేశ్వర్లు, రాజ్యలక్ష్మి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

## నేడు బేస్తవారపేట మండల సమావేశం

బేస్తవారపేట, న్యూస్‌టుడే: ఎంపీపీ వేగినాటి ఓసూరరెడ్డి అధ్యక్షతన బేస్తవారపేట మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రంగనాయకులు తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాలని కోరారు.

## యువకుడికి తీవ్ర గాయాలు

పామూరు: ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడికి గాయాలయ్యాయి. బుధవారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గ జిల్లాకు చెందిన జి.విజయ్ ద్విచక్ర వాహనంపై బొట్లగూడూరుకు వస్తూ... మీరాపురం వద్ద అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొన్నారు. కుడికాలికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆయనను పామూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

## విద్యార్థులకు సరైన కొలతలతో బూట్లు

సి.ఎస్.పురం: విద్యార్థులకు సరైన కొలతలతో నాణ్యమైన బూట్లు అందించేందుకు చర్యలు చేపట్టినట్లు ఎంఈవో కొండారెడ్డి తెలిపారు. అరివేముల, ముండ్లపాడు పాఠశాలలను బుధవారం తనిఖీ చేశారు. ఎఫ్ఏ-3 పరీక్షల తీరును పరిశీలించారు. విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి పిల్లల బూట్ల కొలతలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. ప్రధానోపాధ్యాయుడు ఓ.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

కంపోస్టు ఎరువును పరిశీలిస్తున్న డీపీవో వెంకటేశ్వర్లు

## పల్లెల పరిశుభ్రతకు ప్రాధాన్యం

రాచర్ల, న్యూస్‌టుడే : గ్రామాలు, పట్టణాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాలువపల్లిలోని చెత్త సంపద కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. మండల పరిషత్తు కార్యాలయంలో అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సంక్రాంతిలో భాగంగా కాలువల బాగుతో పాటు... చెత్త నుంచి సంపదను వృద్ధి చేయాలన్నారు. రహదారుల వెంబడి పేడ దిబ్బలు వేయకుండా చూడాలన్నారు. లక్ష్యం మేరకు ఇంటి పన్నులు వసూలు చేయాలని... క్లాప్ మిత్రలకు ఎప్పటికప్పుడు జీతాలు చెల్లించాలని పేర్కొన్నారు. ఎంపీడీవో వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ ఎంపీడీవో వెంకటేష్ పాల్గొన్నారు.

## జీతాలివ్వకుండా గుత్తేదారులకు చెల్లింపా?

❖ కనిగిరి కౌన్సిల్‌లో సభ్యుల నిలదీత

కనిగిరి, న్యూస్‌టుడే:

పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా... గుత్తేదారులకు బిల్లులు చెల్లించడంపై సభ్యులు ధ్వజమెత్తారు. ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన బుధవారం... కనిగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ మాట్లాడుతూ పలు వార్డుల్లో కాలువలు లేక సమస్యలు తలెత్తుతుంటే మాచవరంలో జనావాసాలు లేనిచోట రూ.67 లక్షలతో కాలువలు నిర్మించడంపై కమిషనర్‌ను ప్రశ్నించారు. దాదాపు 70 మంది కార్మికులు వేతనాలు అందక ఇబ్బంది పడుతుంటే... గుత్తేదారులకు గత కమిషనర్ రూ.3 కోట్లు చెల్లించడం సరికాదన్నారు. చివరకు ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి రూ.10 లక్షల సొంత నిధులు ఇవ్వడంతో కార్మికులు పండగలు జరుపుకొన్నారన్నారు. ఈ సందర్భంగా కార్మికుల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కుక్కలు పట్టించామని గత కమిషనర్ బిల్లులు చేసినా క్షేత్రస్థాయిలో సమస్య అలాగే ఉందని కౌన్సిలర్ దేవకి రాజీవ్ విమర్శించారు. తనకు కనీస సమాచారం లేకుండా వార్డులో పనులు చేయడంపై సభ్యురాలు తమ్మినేని సుజాత ప్రశ్నించారు. కొత్తూరులో వీధి దీపాలు వెలగని విషయమై ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. లాడేసాహెబ్ వీధిలో కాలువ నిర్మించాలని కౌన్సిలర్ దేవకి సత్యవతి కోరారు. సభ్యులు శ్రీరామ్ సతీష్, మాణిక్యరావు, కో ఆప్షన్ సభ్యుడు చింతం శ్రీను పలు అంశాలను సమావేశం దృష్టికి తెచ్చారు. కమిషనర్ పి.శ్రీధర్ మాట్లాడుతూ తెలియజేసిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామన్నారు. మేనేజర్ ప్రసాద్, టీపీవో సువర్ణకుమార్, ఏఈలు మాధవరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, ఏఈలను ప్రశ్నిస్తున్న సభ్యులు


SBI భారతీయ స్టేట్ బ్యాంక్
కనిగిరి బ్రాంచి-0959, యంయస్ఆర్ రోడ్, కనిగిరి-పోస్టు & మండలం, ప్రకాశం జిల్లా.

స్వాధీనత ప్రకటన

(స్థిరాస్తి కొరకు) Appendix IV క్రింద యొక్క రూల్-8(1) మరియు (2)

ఇందుమూలముగా సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టం-2002 ప్రకారం భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 యొక్క సెక్షన్ 13(12) రూల్ 3వ నిబంధన క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, సదరు నోటీసు స్వీకరించిన తేది నుండి 60 రోజులలోపు నోటీసులో తెలిపిన ఋణము మొత్తము తేది.01-10-2025వ తేదీ నాటికి రూ.6,31,508/- (అక్షరాల ఆరులక్షల ముప్పైఒకవెయ్యి ఐదువందల ఎనిమిది రూపాయలు మాత్రమే) మరియు చెల్లించవలసిన వడ్డీ, ఖర్చులతో సహా చెల్లించమని కోరుతూ ఋణగ్రహీత: ఋణగ్రహీత: శ్రీమతి ముక్కు వెంకట నారాయణమ్మ, భర్త: పెద్ద కోటయ్య, 8-133, యంయస్ఆర్ రోడ్, 8వ వార్డు, కొత్తపేట, కనిగిరి పోస్టు & మండలం, ప్రకాశం-523230, సహ-ఋణగ్రహీత: శ్రీ ముక్కు వెంకట రామిరెడ్డి, తండ్రి: పెద్దకోటి రెడ్డి, 8-133, యంయస్ఆర్ రోడ్, 8వ వార్డు, కొత్తపేట, కనిగిరి పోస్టు & మండలం, ప్రకాశం-523230, హామీదారు చిరునామా: శ్రీ ముక్కు పెద్దకోటి రెడ్డి, తండ్రి: వెలుగొండారెడ్డి, 8-133, యంయస్ఆర్ రోడ్, 8వ వార్డు, కొత్తపేట, కనిగిరి పోస్టు & మండలం, ప్రకాశం-523230. యస్‌పిఎ లోన్ అకౌంట్ నెంబర్లు.ఐటి-హెచ్‌యల్: 37136780141 మరియు ఎబియల్: 39653352509 వీరిని కోరుతూ ది:03-10-2025 వ తేదీన డిమాండు నోటీసు జారీచేయడమైనది.

సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించుటలో ఋణగ్రహీత విఫలమైనందున సదరు రూల్ 8 తో చదువుకొనవలసిన సదరు చట్టం ద్వారా సెక్షన్ 13(4) క్రింద దిగువ వివరించిన స్థిరాస్తిని సెక్యూరిటీ ఇంటరెస్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రకారం ఈ దిగువ సంతకందారు ది:07-01-2026 న స్వాధీనం చేసుకొన్నారని ఋణగ్రహీతకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఈ నోటీసు ద్వారా తెలుపడమైనది.

ఈ స్థిరాస్తితో ఏవిధమైన లావాదేవీలు జరుపరాదని, ఏవేని లావాదేవీలు జరిపిన పక్షంలో అవి భారతీయ స్టేట్ బ్యాంక్ యొక్క మొత్తం ది:01-10-2025వ తేదీ నాటికి రూ.6,31,508/- (అక్షరాల ఆరులక్షల ముప్పైఒకవెయ్యి ఐదువందల ఎనిమిది రూపాయలు మాత్రమే) తదుపరి చెల్లించవలసిన వడ్డీ + ఖర్చులు మొదలగువాటికి లోబడి ఉంటాయని ఋణగ్రహీత/ హామీదారుకు/తనఖాదారుకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియపరచటమైనది.

తనఖా పెట్టబడిన స్థిరాస్తి వివరము

ఆస్తి యొక్క షెడ్యూల్ (శ్రీమతి ముక్కు వెంకట నారాయణమ్మ, భర్త: పెద్ద కోటయ్య గారికి చెందిన ఆస్తి)

ఐటమ్-1: ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం రిజిస్ట్రేషన్, కనిగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, కనిగిరి మండలం మరియు కనిగిరి నగర పంచాయితీ, యంయస్ఆర్ రోడ్, వార్డు నెం.8, యస్ నెం:439, డోర్ నెం: 109 నుండి 140 కలిగిన 350 చ॥గ॥ల విస్తీర్ణం (లేక) 292.69 చ॥మీ॥లు. రిజిస్టర్డ్ సేల్‌డీడ్ నెం.1597/1977, రిజిస్ట్రేషన్ తేది: 22-09-1997, కనిగిరి గ్రామం మరియు మండలం, ప్రకాశం జిల్లా. హద్దులు: తూర్పు: శ్రీమతి అర్నూరి లక్ష్మమ్మ గారి యొక్క స్థల భాగం కొంత మరియు ఉమ్మడి బావి భాగం కొంత, దక్షిణం: ఏరువ మహానందిరెడ్డి యొక్క స్థలం, పడమర: మేడం అనంతమ్మ తాలూకా దక్షిణం దాని స్వంత బి చదరపు గజాల పొడవైన సరిహద్దు గోడ మరియు పాక్షికంగా ఖాళీ స్థలాన్ని కలిగి ఉంది, ఉత్తరం: రాజ బజారు.

తూర్పు-పడమర సరిహద్దులలో 12 వి స్క్వేర్ చదరపు గజాలు (లేదా) 11.42 చదరపు మీటర్లు మరియు ప్రస్తుతం ఉన్న 350 చదరపు గజాలు (లేదా) 292.69 చదరపు మీటర్లు.

ఐటమ్-2: ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం రిజిస్ట్రేషన్, కనిగిరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, కనిగిరి మండలం మరియు కనిగిరి నగర పంచాయితీ, యంయస్ఆర్ రోడ్, వార్డు నెం.8, యస్ నెం:439 వద్ద 49 చదరపు గజాలు (లేదా) 41.25 చదరపు మీటర్లు రిజిస్టర్డ్ సేల్‌డీడ్ నెం.1862/1977, రిజిస్ట్రేషన్ తేది: 06-12-1997, కనిగిరి గ్రామం మరియు మండలం, ప్రకాశం జిల్లా. హద్దులు: తూర్పు: అర్నూరి సాయమ్మ గారి ఆస్తి, దక్షిణం: మేడల గురవయ్య గారి ఆస్తి, పడమర: మేడం అనంతమ్మ గారి ఆస్తి, ఉత్తరం: మీ యొక్క మిగిలిన స్థలం (ముక్కు వెంకట నారాయణమ్మ).

తూర్పు-పడమర సరిహద్దులలో 37'06" అడుగులు మరియు ఉత్తరం-దక్షిణం: 12'00" అడుగులు అనగా 49 చదరపు గజాలు (లేదా) 41.25 చదరపు మీటర్లు.

ఐటమ్-1: 350 చ॥గ॥ల విస్తీర్ణం మరియు ఐటమ్-2: 49 చ॥గ॥లు మొత్తం రెండు ఐటమ్‌లు 399 చ॥గ॥లు (లేక) 333.94 చ॥మీ॥ల రెసిడెన్షియల్ భవనము.

తేది : 07-01-2026
ప్రదేశం: కనిగిరి

అధీకృత అధికారి
భారతీయ స్టేట్ బ్యాంక్


(c) eenadu

# మార్కాపురం

•మార్కాపురం • యర్రగొండపాలెం

## ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీఎస్పీ, అధికారులు

మార్కాపురం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించడంతో పాటు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మార్కాపురంలో రవాణశాఖ ఆధ్వ ర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్స వాల సందర్భంగా ప్రమాదాలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్థానిక ఎస్వీకేపీ డిగ్రీ కళాశాల నుంచి ర్యాలీని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి రవాణశాఖ అధికారి శ్రీచందన, డీఎస్పీ నాగ రాజు, ఎంవీఐ ఎం.మాధవరావుతో పాటు ప్రజా ప్రతి నిధులు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరగ కుండా అధికారులు ప్రజలలో చైతన్యం తేవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌యార్డు ఛైర్మన్ వెంకటరెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

**జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులదే కీలక పాత్ర**

సచివాలయ ఉద్యోగులు మార్కాపురం జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని.. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కోరారు. బుధవారం సాయంత్రం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవర ణలో మార్కాపురం, పొదిలి మున్సిపల్‌తో పాటు మార్కాపురం నియోజకవర్గంలోని నాలుగు మండ లాల్లో ఉన్న ఎంపీడీవోలు, ఇతర అధికారులు, ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఎక్కువ మంది విధులకు హాజరు కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంకటరెడ్డి, కనీస వేతనాల అమలు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కాకర్ల శ్రీనివా సులు తదితరులు పాల్గొన్నారు.

## సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం

పొదిలి, న్యూస్‌టుడే: మార్కాపురం జిల్లా ప్రకటించినం దుకు పొదిలి వెలుగు కార్యాలయం అధికారులు, మహిళలు సీఎం చంద్రబాబునాయుడు, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా స్త్రీనిధి ఏజీఎం చిన్నబుల్లయ్య మాట్లాడారు. ఏపీఎం గోపాలకృష్ణ, శ్రీనిధి మేనేజరు సులోచన, సీసీలు రాజయ్య, దాసు, వెంకటరెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు మెహ రున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు.

### మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

మార్కాపురం : 8008631313
యర్రగొండపాలెం : 8008552658

కొనకనమిట్ల, న్యూస్‌టుడే:

?: మండలంలోని గరిమినపెంట పంచాయతీ పాతపాడులో రహదారిపై మురుగు నీరు నిల్వ ఉండటంతో రాకపోకలకు సాగించేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. చర్యలు తీసు కోగలరు. **- వెంకటయ్య, పాతపాడు**

✓: రహదారిపై నీరు నిల్వకుండా సిబ్బందిని పంపించి సమస్య పరిష్కరిస్తాం. అప్పటి వరకు సహకరించండి **- శ్రీదేవి, ఈవోఆర్డీ**

పెద్దారవీడు, న్యూస్‌టుడే:

?: హనుమాన్ జంక్షన్‌కుంటలో కోతులు గుంపులుగా ఇళ్లలోకి వస్తున్నాయి. కనిపిస్తే దాడులు చేసి గాయపరుస్తున్నాయి. సమస్యను పరిష్కరించాలి.
**- స్థానికులు, హనుమాన్‌జంక్షన్‌కుంట.**

✓: కోతులను అటవీ ప్రాంతానికి తరలించి సమస్యను పరిష్కరిస్తాం.
**- జాన్ సుందరం, ఎంపీడీవో, పెద్దారవీడు.**

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే:

?: పెద్దదోర్నాలలోని హెచ్‌పీ పెట్రోలు బంకు సమీపంలో మురుగు కాలువ పూడి పోయింది. మురుగు నీరు ప్రవహించేందుకు వీలు లేకపో వడంతో ఎక్కడికక్కడే నిలిచిపోతుంది. కాలువ పూడిక తీసి సమస్య పరిష్కరించాలి.
**- వెంకటేశ్వర్లు, పెద్దదోర్నాల.**

✓: త్వరలో పూడిక తీసి మురుగు నీరు ప్రవ హించేలా చర్యలు తీసుకుంటాం. **- శివకోటేశ్వ రరావు, పంచాయతీ కార్యదర్శి, పెద్దదోర్నాల.**

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:

?: మురారిపల్లె గ్రామంలో వీధుల వెంట ఈగలు దోమల బెడద ఎక్కువగా ఉంది. బ్లీచింగ్ చల్లిం చాలి. **- ఆంజనేయరెడ్డి, స్థానికుడు.**

✓: త్వరలో అన్ని వీధుల్లో బ్లీచింగ్ చల్లిస్తాం. **- యలకా శ్రీను, పంచాయతీ కార్యదర్శి.**

## పురం.. ఆహ్లాదం కనం

☛ మార్కాపురం, పొదిలిపార్కుల్లో పచ్చదనం కరవు
☛ జనాభాకు అనుగుణంగా లేని వైనం

పరిశీలన

పొదిలి: కళాశాల క్రీడామైదానంలో అసౌకర్యాల మధ్య ఆడుకుంటున్న చిన్నారులు

మార్కాపురం, పొదిలి మున్సిపాలిటీల్లో సరైన ఉద్యానాలు (పార్కులు) లేక ప్రజలు ఆహ్లాదానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కాపురం జిల్లాగా ఆవిర్భ వించింది. అందుకు అనుగుణంగా పార్కు లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.
-న్యూస్‌టుడే, మార్కాపురం, పొదిలి:

**దుకాణాలతో నిండిపోయిన గాంధీ పార్కు**

మార్కాపురం జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న గాంధీ పార్కు దుకాణదారులతో నిండిపో యింది. ఉదయం సాయంత్రం చెట్లకు నీళ్ల పెట్టడం తప్ప మరే అభివృద్ధి పనులు చేప ట్టడం లేదు.

● మార్కాపురం- తర్లుపాడు రహదారిలో ఉన్న సుబ్బరామిరెడ్డి పార్కు కొంత పర్వా లేదు అన్నట్లుగా ఉంది. ఉదయం, సాయంత్రం నడకకు మాత్రమే ఎక్కువ మంది పుర ప్రజలు వస్తున్నారు. ఇక్కడ గతంలో రూ.కోటి రూపాయల నిధు లతో పిల్లల ఆట వస్తువులు, జిమ్ పరికరాలు ఏర్పాటు చేయగా ప్రస్తుతం మరమ్మతులకు గురయ్యాయి. మార్కాపురం మున్సిపల్ కమి షనర్ నారాయణరావును 'న్యూస్‌టుడే' వివ రణ కోరగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

● యర్రగొండపాలెంలో ఉన్న పార్కును పంచాయతీ అధికారులు ప్రైవేటు వాళ్లకు నిర్వహణకు ఇచ్చారు.

సుబ్బరామిరెడ్డి పార్కులో పగిలిపోయిన ఆట వస్తువులు, జిమ్ పరికరాలు

**కళాశాల ప్రాంగణమే దిక్కు**

పొదిలి నగర పంచాయతీలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఆహ్లాదకరంగా గడిపేం దుకు ఉద్యానవనమే లేకుండా పోయింది. కొత్తూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలోనే ఓ వైపు చిన్నారులు ఆడుకో వాల్సి వస్తోంది. అక్కడ కొన్ని బల్లలు మాత్రమే నడకదారుల కోసం ఏర్పాటుచేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందువైపు ఇటీవల కమిషనరు పార్కు ఏర్పాటుకు చర్యలు చేప ట్టగా స్థానికులు వ్యతిరేకించడంతో పనులు నిలిచాయి. సుమారు 36 వేల జనాబా ఉన్న పొదిలి నగర పంచాయతీకి పార్కు నిర్మించా లని ప్రజలు కోరుతున్నారు.

## పిచ్చి మొక్కల తొలగింపు

పెద్దారవీడు, న్యూస్‌టుడే: మండలంలోని వైడీ పాడు-తోకపల్లి గ్రామాల మధ్య రహదారికి రెండు వైపులా పిచ్చిమొక్కలు పెరిగి వాహన దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెల 12న 'ఈనాడు' పత్రికలో 'మేమున్నాం మీకు తోడుగా'లో సమస్యను ప్రచురించగా స్థానిక అధికారులు స్పందించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలో జేసీబీతో రోడ్డుకు రెండు వైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొల గించారు. దీంతో వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

స్పందనకు సందనం

## తాగునీటి ఇక్కట్లు తీరుస్తాం

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: మండ లంలోని లేళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో బోరు బావి తవ్వించి విద్యార్థులకు తాగునీటిని అందిస్తామని ఎంఈవో-2 టి.రాజశేఖరరెడ్డి తెలిపారు. 'పాఠశాలకు ట్యాంకర్ నీరే ఆధారం' కథనం 'ఈనాడు'లో బుధవారం ప్రచు రితమైంది. అందుకు ఆయన స్పందిస్తూ గ్రామంలో కొన్నేళ్ల నుంచి తీవ్ర నీటి ఎద్దడి ఉన్నందున ట్యాంకర్లతో అందిస్తున్న నీటిని పాఠశాలకు కూడా సరఫరా చేసేవారని ఆయన పేర్కొన్నారు. పుష్కలంగా వానలు కురవడంతో గ్రామంలోని బోరు బావులు పని చేస్తున్నందున ట్యాంకర్లు ఆపేశారని పేర్కొన్నారు. తాగునీటి సమస్య గురించి ఎంపీపీ, ఎంపీడీవోతో చర్చించగా త్వరలో బోరు వేయిస్తామని హామీ ఇచ్చారన్నారు.

## త్వరలో సీఎం వెలిగొండ పనుల పరిశీలన

పెద్దబొమ్మలాపురంలో పర్యటిస్తున్న ఎరిక్షన్‌బాబు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: వెలిగొండ నిర్మాణ పనులు పూర్తి చేయకుండానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మో హన్‌రెడ్డి జాతికి అంకితం అంటూ ప్రజలను మోసం చేశా రని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్ బాబు విమర్శించారు. పెద్దబొ మ్మలాపురంలో బుధవారం ఆయన రూ. 8 కోట్లకు సంబం ధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సంద ర్భంగా జరిగిన బహిరంగ సభలో మాట్లా డుతూ... శిథిలావస్థలో ఉన్న వెలిగొండ ఫీడర్ కాలువ పటిష్ఠతకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు రూ. 456 కోట్లు మంజూరు చేసి పనులు చేప ట్టారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి వచ్చి పనులు పరిశీలిస్తారన్నారు. పెద్దబొమ్మ లాపురంలో కొలిక్కిరాని గండి చెరువు - వెన్నా పాపిరెడ్డి చెరువు అనుసంధాన కాలువ మరమ్మతులను చేపడుతున్నామ న్నారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షుడు షేక్ మాబు, సొసైటీ అధ్య క్షుడు బట్టు సుధాకర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్య క్షుడు మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొ న్నారు. ● పెద్దదోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల విశ్రాంత గదుల నిర్మాణానికి ఎరిక్షన్‌బాబు శంకుస్థా పన చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీఈ రియాజ్, ఏఈ జయరాజ్, వైద్యశాల సూపరింటెండెంట్ నాగమహేశ్వరి, తదిత రులు పాల్గొన్నారు.

## శాంతిభద్రతలకు పెద్దపీట: డీఎస్పీ

పొదిలి: పొదిలి పోలీసు సర్కిల్, సబ్ ఇన్‌స్పెక్టర్ కార్యా లయాలను బుధవారం కనిగిరి డీఎస్పీ యశ్వంత్‌కుమార్ సందర్శించారు. ఇప్పటివరకు దర్శి సబ్‌డివిజన్‌లో ఉన్న పొదిలి స్టేషన్లు జిల్లా మార్పుతో కనిగిరి సబ్‌డివిజన్‌లో కలిశాయి. ఈ సందర్భంగా మొదటిసారి స్టేషన్లను సంద ర్శించారని పొదిలి సీఐ ఎం.రాజేష్‌కుమార్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సూచనలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

## పెద్ద బడి.. ప్రహరీ కరవు

న్యూస్‌టుడే, పెద్దదోర్నాల:

గ్రామీణ ప్రాంతాల్లోని గిరిజన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్యనందిస్తున్న పెద్దదోర్నా లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు ప్రహరీ కరవైంది. దీంతో పశువులు, మూగజీవాలు, కుక్కలు నేరుగా పాఠశాల ఆవరణలోకి వచ్చేస్తు న్నాయి. తద్వారా ఇబ్బంది పడాల్సి వస్తోందని విద్యా ర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రహరీ లేని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్

**25 ఎకరాలు, రూ.20 కోట్లతో భవనాల నిర్మాణం**

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెద్దదోర్నాల మేజర్ పంచాయతీ పరిధిలోని తిమ్మాపురం కొండ బోడు ప్రాంతంలో 25 ఎకరాల్లో రూ.20 కోట్లతో స్కూల్ భవనాలు నిర్మించారు. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు సీబీఎస్ఈ విధానంలో విద్యనందిస్తు న్నారు. పలు ప్రాంతాలకు చెందిన 400 మందికి పైగా బాల బాలికలు చదువుతున్నారు. ప్రహరీ నిర్మా ణానికి ప్రభుత్వం పలు సార్లు టెండర్లు పిలిచింది. కొండ ప్రాంతం కావడంతో ప్రభుత్వం మంజూరు చేసే నిధులు సరిపోవని గుత్తేదారులు టెండర్లు వేసేందుకు సుముఖం చూపడంలేదు. దీంతో ప్రహరీ నిర్మాణం అందని ద్రాక్షగా మారింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

## ప్రభుత్వ విద్యాలయాల్లో నాణ్యమైన భోజనం

పొదిలి, న్యూస్‌టుడే: ప్ర భుత్వ పాఠశాలలు, కళాశా లకు సన్నబియ్యం సరఫరా చేయడం ద్వారా విద్యార్థు లకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయ ణరెడ్డి చెప్పారు. బుధవారం పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిం చారు. విద్యార్థులకు స్వయంగా వడ్డించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విద్యార్థులంతా మంచి ఫలితాలు సాధిం చేలా ఉపాధ్యాయులు తీర్చి దిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎస్ఎంసీ కమిటీ ఛైర్మన్, కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట ఏఎంసీ ఛైర్మన్ సయ్యద్ ఇమాంసా హెబ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక బల్లపై భోజనం చేస్తున్న బాలికలు

### దారి తక్కువ.. ముళ్ల చెట్లు ఎక్కువ

కొనకనమిట్ల - చింతగుంట వెళ్లే మార్గంలో ఇరువై పులా ముళ్ల చెట్లు ఏపుగా పెరిగి దారిని ఆక్రమించే శాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణం కష్టంగా ఉంటోంది. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక నిత్యం ప్రమాదాలు జరుగుతు న్నాయి. పంచాయతీరాజ్ అధికారులు వెంటనే స్పందించి చెట్లు కత్తిరించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడా లని ప్రజలు కోరుతున్నారు. పీఆర్ ఏఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
**- న్యూస్‌టుడే, కొనకనమిట్ల**

### పూడిన గుంత.. నీరింకేదెలా..

స్థానిక నూతన ఎంపీడీవో కార్యాలయం వెనుక భాగంగా ఉపాధి పనుల్లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంత పూడిపో యింది. కార్యాలయ భవనాలపై పడిన వర్షపు నీరు భూగ ర్భంలో ఇంకించి భూగర్భ జలాలు పెంచేందుకు గతంలో అధికారులు రూ.88వేలతో గుంతను నిర్మించారు. దీనిపై తరువాత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పూడిపో యింది. భూగర్భ జలాలు పెంచే కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించే అధికారుల కార్యాలయంలో ఈ పరి స్థితి నెలకొనడం గమనార్హం. **- న్యూస్‌టుడే, పెద్దదోర్నాల**

### ట్యాంకు అపరిశుభ్రం.. నీరు తాగలేం

ఈ చిత్రంలో కనిపిస్తోంది ముటుకుల తాగునీటి పథకం సంపు. మురారిప ల్లెకు నీరిచ్చేందుకు చాపల మడుగు వద్ద నిర్మించిన దీన్ని శుభ్రపరచడం మరి చారు. నెలల తరబడి కడ గక పోవడంతో పాచిపట్టి ఇలా దర్శనమిస్తోంది. రూ. లక్షలు ఖర్చుచేస్తున్న అధికా రులు జనాలకు శుభ్రమైన తాగునీరు ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ భూమిలోని పైప్‌లైను సైతం లీకవుతోంది. అధికా రులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
**- న్యూస్‌టుడే, పుల్లలచెరువు (యర్రగొండపాలెం)**

### విరిగిన తలుపు.. భద్రత కరవు

మార్కాపురం మండలం, రామచంద్రా పురంలో గ్రామ సచివాలయాన్ని ఒక పాతబడిన అద్దె బిల్డింగులో నిర్వహిస్తు న్నారు. కార్యాలయం మెయిన్ గేటు రేకుతో చేయబడి సున్నితంగా, అది కూడా మరమ్మతులకు గురై దర్శనమి స్తోంది. దీంతో కార్యాలయంలోని వస్తు వులు, విలువైన పత్రాల భద్రత ప్రశ్నార్థ కంగా మారింది. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి సచివాలయానికి రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ స్థులు కోరుతున్నారు. శాశ్వత గ్రామ సచివాలయ భవనం పూర్తి కాకపోవడంతో గ్రామంలో దాతల సహాయంతో ఇక్కడ కార్యా లయం ఏర్పాటు చేసుకోవలసి వచ్చిందని గ్రామకార్యదర్శి వెంకట భవిత తెలిపారు. **- న్యూస్‌టుడే, మార్కాపురం గ్రామీణం**

## పీఆర్‌టీయూ నూతన కార్యవర్గం ఎన్నిక

జి.రమణారెడ్డి, అధ్యక్షులు

డి.వెంకట్రావు, ప్రధానకార్యదర్శి

పొదిలి: ప్రోగ్రెసివ్ రిక గ్నైజ్డ్ టీచర్స్ యూని యన్ సర్వసభ్య సమా వేశం బుధవారం పొది లిలో జరిగింది. మండల నూతన కమి టీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్య క్షులుగా గుంటూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి దాసు వెంకట్రావు, సహాధ్య క్షులు ఎ.శ్రీనివాసులు, వి.వెంకటేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. మహిళా ఉపాధ్యక్షురాలు టి.సుదర్శనకుమారి, జిల్లా కౌన్సి లర్లు జి.రమణారెడ్డి, ఎస్కే అనీఫ్, ఎ.మాధవ, టి.విజయ మోహన్, సీహెచ్.జయంతిమాల, మండల కార్యదర్శులు వి. వెంకటేష్, ఎన్.కేశవరావు, ఎ.వి.రమణలను ఎన్నుకున్నారు.

జమ్మనపల్లిలో మొక్కజొన్న పైరును పరిశీలిస్తున్న ఏవో బుజ్జిబాయి

## మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: మొక్కజొన్న వేసిన రైతులు ఆయా కంపెనీల నుంచి తప్పనిసరిగా అగ్రిమెంటు తీసు కోవాలని మండల వ్యవసాయాధికారి కె.బుజ్జిబాయి సూచిం చారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని జమ్మనపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రబీలో మొక్కజొన్న పంటలో పాటించవలసిన సస్యరక్షణ చర్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సునీల్‌నాయక్, వీఏఏలు కోటేశ్వరి తది తరులు పాల్గొన్నారు.

## జింక్ లోపం నివారణపై అవగాహన

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే: మొక్కజొన్న పంటలో జింకు లోపం నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏవో జవహర్‌లాల్ నాయక్ రైతులకు అవగాహన కల్పించారు. ఆయన బుధవారం ఎగువ చెర్లోపల్లె, చిలకచెర్ల గ్రామాల్లో సాగు చేసిన మొక్క జొన్న పంటను పరిశీలించారు. చిల్లటెడ్ జింక్ 12 శాతాన్ని 100 గ్రాములు ఎకరం పంటపై పిచికారీ చేయాలని సూచించారు. సాగు చేసిన ప్రతి పంటను ఈ-పంట నమోదు చేయించుకోవాలన్నారు. కార్యక్ర మంలో వీఏఏ శివనాయక్ తదితరులు పాల్గొన్నారు.

## ఎస్సీ కమిషన్ సభ్యుడిగా గౌతమ్‌రాజు

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: జనసేన వై.పాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ పాకపాటి గౌతమ్‌రాజును రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిసి కృత జ్ఞతలు తెలిపినట్లు ఆయన వివరించారు. ఈ సంద ర్భంగా బుధవారం యర్ర గొండపాలెంలో జనసేన మండల అధ్యక్షుడు ఆకుల రమేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచారు.

జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసిన గౌతమ్‌రాజు

## కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి

త్రిపురాంతకం గ్రామీణం: దళారులను ఆశ్రయించ కుండా ప్రభుత్వం నెలకొల్పిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని విక్రయించుకోవాలని మండల వ్యవ సాయాధికారి బి.సంగమేశ్వరరెడ్డి రైతులకు సూచిం చారు. మండలంలోని ఎండూరివారిపాలెం, గణపవరం గ్రామాల్లో బుధవారం పొలం పిలుస్తోంది నిర్వహిం చారు. 75 కిలోల ధాన్యం బస్తాకు ప్రభుత్వం రూ. 1,792లకు కొనుగోలు చేస్తున్నట్లు ఆయన పేర్కొ న్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి లేదా వాట్సాప్ ద్వారా షెడ్యూల్ ఇచ్చుకుని ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. కార్యక్రమంలో వీఏఏలు మస్తాన్ నాయక్, వెంకట్రామిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.

## గ్రామసభల్లో పాసుపుస్తకాల పంపిణీ

పొదిలి: భూముల రీసర్వే తరువాత ప్రభుత్వ రాజ ముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు తహసీల్దార్ ఎం.వి.క్రిష్టా రెడ్డి చెప్పారు. బుధవారం కొండాయపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామంలో 312 పాస్‌పుస్తకాలు మంజూరైనట్లు చెప్పారు. రెవెన్యూ సమస్యలు ఉంటే మా దృష్టికి తీసు కొస్తే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ నరసింహారావు, వీఆర్వోలు పాల్గొన్నారు.

## అలంకారప్రాయం.. సీసీ కెమెరాలు

బస్టాండ్‌లో పని చేయని సీసీ కెమెరాలు

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌లో నిఘా కెమెరాలు పనిచే యడం లేదు. అసలే ఈ బస్టాండ్‌లో తరచూ జేబు దొంగతనాలు, పర్సుల చోరీలు, వస్తువులు, బ్యాగులు ఎత్తుకె ళ్లడం వంటివి ఘటనలు జరుగుతు న్నాయి. ప్రయాణికుల చరవాణిలు, చేతి సంచుల్లో ఉన్న విలువైన వస్తువులను కొట్టేసిన సందర్భాలు తరచూ ఉంటు న్నాయి. ఇలాంటి సందర్భాల్లో సీసీ కెమెరాల అవసరం ఎంతో ఉంటుంది. కానీ ఇవి పనిచేయక పోవడంతో దొంగ లకు పని మరింత సులువుగా మారుతోంది.

**మానిటర్ పూర్తిగా నిద్రాణం..:** విలువైన వస్తువులు పోయిన పుడు దొంగలను గుర్తించేందుకు ప్రధాన ఆధారమైన సీసీ కెమె రాలు పనిచేయక పోయినా పట్టించుకునే వారే లేకపోతున్నారు. కంట్రోల్ రూములో ఉండే సీసీ కెమెరా దృశ్యాలు కనిపించే మాని టర్ పూర్తిగా నిద్రావస్థలో ఉంది. ఇటీవల బస్టాండ్ లోపల స్వచ్ఛత కోసం క్లీనింగ్ చేసేటప్పుడు కెమెరాకు సంబంధించిన తీగలు కది లాయి. కెమెరా పొజిషన్లు మారిపోయాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉండే బస్టాండ్‌లో సీసీ కెమెరాలకు వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.

## ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా అశోక్‌కుమార్ రెడ్డి

పుల్లలచెరువు (యర్రగొండపాలెం): పుల్లల చెరువు ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా పెద్దదోర్నాల తహసీల్దార్ అశోక్‌కుమా ర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేప ట్టారు. ఇప్పుడున్న తహసీల్దార్ అనారో గ్యకారణాలతో సెలవు పెట్టడంతో ఉన్నతాధికారులు ఇతనికి బాధ్యతలు అప్పగించారు. మండల తెదేపా నాయ కులు మర్యాదపూర్వకంగా కలిశారు.

## పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయించండి

పొదిలి: రైతులు 2025-26 పంటకా లంలో ఉన్న ప్రతి పంటను తప్పనిస రిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకో వాలని వ్యవసాయధికారి డి.శ్రీనివాసు లరెడ్డి చెప్పారు. బుధవారం మండలం లోని జువ్వలేరు గ్రామంలో పంటలను పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలుచేసే వ్యవసాయ పథకాలు, రాయితీలు వర్తించాలంటే ఈ-పంట నమోదు చేయించాలని చెప్పారు.

## ఎంపీడీవో కార్యాలయ భవనాల ప్రారంభం

పెద్దదోర్నాల: నాలుగేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి నోచుకోని ఎంపీడీవో కార్యాలయ భవనాలను ఎట్ట కేలకు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు గూడూరి ఎరిక్షన్‌బాబు బుధవారం ప్రారంభించారు. గత తెదేపా హయాంలో రూ.1.30 లక్షలతో భవనాల నిర్మాణ పనులు చేపట్టారు. అయితే వైకా పాలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో కార్యాలయంలోకి వెళ్లేందుకు అధికారులు సాహసించలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరిక్షన్ బాబు దానికి ప్రహరీతో పాటు ఇతర నిర్మాణాలు చేయించి బుధవారం ప్రారం భించారు. ఎంపీడీవో లక్ష్మీ ప్రసూనదేవి, ఎంఈవో మస్తాన్‌నాయక్ పాల్గొన్నారు.

దస్త్రాలను పరిశీలిస్తున్న పట్టణ ఎస్సై సైదుబాబు

## లాడ్జీల్లో విస్తృత తనిఖీలు

మార్కాపురం, న్యూస్‌టుడే: మార్కాపురంలో పోలీసులు బుధ వారం విస్తృతంగా లాడ్జీలను తనిఖీ చేశారు. మార్కాపురం సీఐ సుబ్బారావు పర్యవేక్షణలో ఎస్సై ఎం.సైదుబాబుతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పట్టణంలో ఉన్న 20 వరకు ఉన్న లాడ్జీలను ఆక స్మికంగా సందర్శించి తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో ఉన్న రికార్డు లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లాడ్జీల్లో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసు కోవడం జరుగుతుందన్నారు. ● మార్కాపురం పట్టణంలోని కళా శాల రహదారిలో ఉన్న ఓ ఇంట్లో గుట్టుగా వ్యభిచారం జరుగు తుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. మార్కాపురం పట్టణ ఎస్సై ఎం.సైదుబాబు తన సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేప ట్టారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తర లించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

## సాహితీవేత్తలను స్మరించుకుందాం

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఓ ప్రైవేటు కోచింగ్ సెంటరులో బుధవారం రాత్రి 'అనేక సాహితీ వేదిక' సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం లోని పలువురు ఉపాధ్యాయులు సాహితీవేత్తల పుస్తకాలను చదివి వివరించారు. సాహిత్య రచనల్లో గొప్పదనాన్ని కొనియా డారు. ఈ కార్యక్రమంలో రోండా బర్న్ రచన 'సీక్రెట్', డా.కేశ వరెడ్డి నవల 'చివరి గుడిసె', వేటూరి సుందర రామమూర్తి రచిం చిన సినీగీతాలు, ప్రాచీన కవుల పద్యాలను గుర్తుచేసి వక్తలు చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సజీవరాజు, భానుచంద్రమూర్తి, భాస్కరశర్మ, రమేష్, కోటేశ్వరరావు, శ్రీధర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

'అనేక సాహితీ వేదిక' సభ్యుల సమావేశం

## ఇంటింటి చెత్త...సృష్టించని సంపద

క్లిక్.. క్లిక్..

న్యూస్‌టుడే, తర్లుపాడు:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతి ష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తర్లుపాడు మండలంలోని ప్రతి పంచాయతీకి రూ.లక్షల్లో ఖర్చు చేసి చెత్తసేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల తోపాటు ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు పంచాయతీ పరిధిని బట్టి గ్రీన్ అంబాసిడర్లను నియమించి వారికి నెలకు రూ.6 వేలు వేతనం కూడా ఇస్తున్నారు. ప్రజల వద్ద నుంచి సేకరించిన చెత్తను తడి, పొడిగా వేరు చేసి కేంద్రంలో ఏర్పాటు చేసిన తొట్లను నింపేందుకు మరో కార్మికుడిని నియమించారు.

తర్లుపాడు సచివాలయం ముందు ఇలా..

**ఎక్కడా కనిపించని ప్రయత్నం**

గ్రామాల్లోని రహదారుల వెంబడి ఉన్న చెత్తతోపాటు ఇంటింటి నుంచి ప్రభుత్వం ఇచ్చిన వాహనం ద్వారా సంపద సృష్టించే కేంద్రానికి తరలిం చాలి. కానీ తర్లుపాడు మండలంలోని ఏ ఒక్క పంచాయతీలో కూడా చెత్త నుంచి సంపదను సృష్టించే ప్రయత్నం జరగడంలేదు.

● రూ.లక్షలు ఖర్చు చేసి నిర్మించిన షెడ్లు ఖాళీగా దర్శనమివ్వడంతోపాటు మందుబాబులకు అడ్డాగా మారాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని చెత్త సేకరణ కేంద్రాలు సద్వినియోగం అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

నాగెళ్లముడుపులో తడి, పొడి చెత్తను వేరు చేయాల్సిన తొట్లలో మద్యం సీసాలు

(c) eenadu

ఈనాడు
నంద్యాల
గురువారం జనవరి 8, 2026 I



భూమా నాగిరెడ్డి జన్మదినం సందర్భంగా

# రైతులకు 5 కోట్ల ప్రోత్సాహకాలు...

భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి గారు
టిడిపి యువ నాయకులు, ఆళ్ళగడ్డ.

భార్గవ్ రామ్ గారు
టిడిపి నాయకులు, ఆళ్ళగడ్డ.

భూమా నాగిరెడ్డి అడుగు జాడల్లో
నడుస్తూ రైతన్నకు చేదోడు వాదోడుగా
రైతుల కష్టనష్టాలలో అండగా ఉంటూ
నియోజకవర్గంలో రైతుల కోసం
అహర్నిశలు కృషిచేసి మాకు
భూమా నాగిరెడ్డి జన్మదినం సందర్భంగా
5 కోట్ల రూపాయలు ప్రోత్సాహకం
క్రింద అందిస్తున్న మా ఆళ్ళగడ్డ శాసనసభ్యురాలు
శ్రీమతి భూమా అఖిల ప్రియ గారికి
నమ: సుమాంజలి.
రైతులకు కౌలుకన్నా రెట్టింపు మొత్తం
ఎన్నడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా
భూ సేకరణ ద్వారా 7.5 కోట్లు రైతులకు
చెల్లించడంతో రైతులకు 12.5 కోట్లు
ఇప్పించడం, రైతు కుటుంబాలలో అర్హత
ఉన్న పిల్లలకు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు
కల్పించడంతో మా కుటుంబాలలో వెలుగు నింపడానికి
భూమా అఖిల ప్రియను ముందుండి నడిపిస్తున్న
నారా లోకేష్ గారికి హృదయ పూర్వక
ధన్యవాదములు తెలుపుతూ...

కీ..శే.. శ్రీ భూమా నాగిరెడ్డి గారు
దివంగత ఎమ్మెల్యే, నంద్యాల.

శ్రీమతి భూమా అఖిలప్రియ గారు
శాసనసభ్యులు, ఆళ్ళగడ్డ.

ఆళ్ళగడ్డ చరిత్రలోనే మొట్టమొదటి ఇండస్ట్రీ
100 మెగా వాట్స్ కెపాసిటీతో 400 కోట్ల
బడ్జెట్‌తో 300 జాబ్స్ ఇస్తున్న సంస్థ

SAEL Renwable and Green Energy Company India
SUSTAINABLE & AFFORDABLE ENERGY FOR LIFE

1. మల్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి
2. మల్కిరెడ్డి దినేష్ రెడ్డి
3. చిన్న ఓబయ్య గారి రాణి చిన్నమ్మ
4. రాచంరెడ్డి శిరీష
5. మల్కిరెడ్డి ధనుంజయ రెడ్డి
6. బబ్బూరి తిరుమలేసు
7. మల్కిరెడ్డి దస్తగిరి రెడ్డి
8. బబ్బూరి వెంకటేష్
9. దూదేకుల చిన్నబాబు
10. మాయలూరు పురుషోత్తం రెడ్డి
11. దూదేకుల హుశేన్ బాబు
12. మాడాల చంద్రహాస్
13. తలారి లక్ష్మీదేవి
14. అంబటి సుమలత
15. అంబటి శివశంకర్
16. కొర్రపాటి సోమేశ్వర రెడ్డి
17. మల్కిరెడ్డి నాగలక్ష్మమ్మ
18. మల్కిరెడ్డి దస్తగిరి రెడ్డి
19. దస్తగిరి కోట
20. కసిరెడ్డి కళ్యాణి
21. మల్కిరెడ్డి మహ్వీత
22. చెప్పలి సుబ్బారెడ్డి
23. బి. విజయసింహారెడ్డి
24. బి. సమరసింహారెడ్డి
25. కోట వెంకటరాముడు
26. మునగాల నాగేశ్వరరెడ్డి
27. గడ్డం ప్రసన్న లక్ష్మి
28. గడ్డం ఈశ్వరమ్మ
29. గడ్డం లక్ష్మిదేవి
30. మల్కిరెడ్డి శివలక్ష్మమ్మ
31. బాల దస్తగిరి రెడ్డి కసిరెడ్డి
32. చామల ఉమాదేవి
33. చామల అభినేశ్వర్‌రెడ్డి
34. మల్కిరెడ్డి ప్రమీలమ్మ
35. మల్కిరెడ్డి దస్తగిరిరెడ్డి
36. మల్కిరెడ్డి దినేష్‌రెడ్డి
37. ముసల్‌రెడ్డిగారి నైనిత
38. గడ్డం కొండారెడ్డి
39. గడ్డం కోటేశ్వర్‌రెడ్డి
40. కోట దస్తగిరిరెడ్డి
41. కోట దస్తగిరి
42. కోట దక్షుడు
43. చామల చంద్రశేఖర్‌రెడ్డి
44. పల్లె పురుషోత్తమ్‌రెడ్డి
45. మల్కిరెడ్డి దస్తగిరిరెడ్డి

(c) eenadu

# చదువు

■ e-mail: edc@eenadu.in

## సూపర్‌వైజర్లు

సీఎస్‌సీ ఈ-గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

● ఆధార్ సూపర్‌వైజర్/ ఆపరేటర్: 282 పోస్టులు

**అర్హత:** ఇంటర్మీడియట్ లేదా రెండేళ్ల ఐటీఐ లేదా మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
**వయసు:** 18 ఏళ్ల పైన ఉండాలి.
**ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** జనవరి 31.
**వెబ్‌సైట్:** https://cscspv.in/

## ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలో

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), దిల్లీ.. ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.

● సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 05

**అర్హత:** లా డిగ్రీతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
**వేతనం:** నెలకు రూ.1,25,000. **ఎంపిక:** ఇంటర్వ్యూతో
**చిరునామా:** ఎస్‌పీ (అడ్మిన్), ఎన్ఐఏ, సీజీఓ కాంప్లెక్స్, లోధి రోడ్, దిల్లీ-110003.
**దరఖాస్తుకు చివరి తేదీ:** 13.01.2026
**వెబ్‌సైట్:** https://nia.gov.in/recruitment-notices

## ఎయిమ్స్‌లో

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), రాయ్‌పుర్ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

● రిసెర్చ్ ఆఫీసర్ - 03
● రిసెర్చ్ నర్స్ - 37
● ఫీల్డ్ వర్కర్ - 01

**అర్హత:** సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ/ ఎంబీబీఎస్/ బీడీఎస్ /ఎంఎస్‌ హెచ్‌తో పాటు పని అనుభవం.
**వయసు:** 45 ఏళ్లు మించకూడదు.
**వేతనం:** నెలకు రిసెర్చ్ ఆఫీసర్‌కు రూ.65,000. రిసెర్చ్ నర్స్‌కు రూ.30,600. ఫీల్డ్ వర్కర్‌కు రూ.25,000.
**ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:** 19.01.2026
**ఎంపిక:** ఇంటర్వ్యూతో
**వెబ్‌సైట్:** https://www.aiimsraipur.edu.in/index.php

## ఉపాధి పథం
నైపుణ్య సాధనం

ఉజ్వలమైన కెరియర్ అన్వేషణలో ఉన్నప్పుడు వికసించే రంగాన్ని గుర్తించడం మొదటి మెట్టు. అయితే ఇల్లు అలకగానే పండుగ కాదు. ఎంచుకున్న రంగంలో చోటు పొందేందుకు కావల్సిన మెట్లు ఎక్కడున్నాయో గుర్తించాలి. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ కలల కెరియర్‌ను చేరుకోవాలి.

# కోరిన కొలువుకు.. కోర్సే సిఫారసు!

శరవేగంగా ఎదుగుతోన్న సైబర్ సెక్యూరిటీ రంగం తగిన నిపుణుల కోసం నిరీక్షిస్తోంది. సైబర్ దాడులు, సైబర్ చౌర్యాలు రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో చొరబాటు దారులు మూసేందుకు వృత్తి నిపుణుల అవసరం మరింతగా పెరుగుతోంది. అంటే ఇప్పటికిప్పుడు సైబర్ సెక్యూరిటీ రంగంలోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ప్లస్ టూ తర్వాత డిగ్రీ, పీజీ చేసేందుకు ఆరేళ్లు పడుతుంది. కాబట్టి ఈ రంగం అప్పటికే నిపుణులతో నిండిపోతుంది, మనకు చోటు దక్కదేమోనని బెంగ అవసరం లేదు. సైబర్ నేరగాళ్లు స్వైర విహారం చేస్తూ వేయి బాహువులతో కొత్త కొత్త వర్చువల్ ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. అందువల్ల అప్పటికీ ప్రొఫెషనల్స్ అవసరం ఇంకా పెరుగుతుందే తప్ప తరగదు.

### దారులెన్ని?

సైబర్ జగత్తులో విపత్తులను నిరోధించేందుకు నిర్ణయించుకున్న యువత వివిధ అస్త్ర శస్త్రాలు (కోర్సులు) సిద్ధం చేసుకోవాలి. అందుకు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల నుంచి స్వల్పకాలిక డిప్లొమా కోర్సుల వరకూ అందుబాటులో ఉన్నాయి. సావకాశంగా సైబర్ సెక్యూరిటీ కెరియర్‌ను మలచుకునే అవకాశం ఉన్న వారికి డిగ్రీ కోర్సులు సౌకర్యవంతంగా ఉంటాయి. ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసుకున్నవారు తక్కువ సమయంలో కనీస అవగాహన, పరిమిత నైపుణ్యాలు అలవర్చుకునేలా డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులూ అక్కరకు వస్తున్నాయి.

● **బీటెక్ సైబర్ సెక్యూరిటీ లేదా కంప్యూటర్ సైన్స్ (సైబర్ సెక్యూరిటీ):** కంప్యూటర్ సైన్స్‌లో శాస్త్ర విజ్ఞాన సామర్థ్యాలను నేర్పించడంతో పాటు సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టును ఒక ప్రత్యేక అంశంగా చూపిస్తారు. దీనివల్ల కంప్యూటర్ సైన్స్ క్షేత్రంలో సైబర్ సెక్యూరిటీ ఆయుధ బలంతో సైబర్ శత్రువులను ఎదుర్కొనే శక్తి సంపాదిస్తారు.

ఇంజినీరింగ్ స్ట్రీమ్ వైపు వెళ్లని వాళ్లూ సాధారణ డిగ్రీ కోర్సుతోనూ సైబర్ సెక్యూరిటీ ప్రత్యేక సబ్జెక్టుగా నేర్చుకొనే అవకాశం ఉంది.

● **బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ / డిజిటల్ సెక్యూరిటీ / ఫోరెన్సిక్:** ఈ కోర్సుల్లో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, సైబర్ దాడుల ముప్పు అవకాశాలు, ఒకవేళ దాడులు జరిగితే డిజిటల్ పరిశోధన అంశాలపై దృష్టి పెడతారు.

● **సైబర్ సెక్యూరిటీతో బీసీఏ:** పటిష్ఠమైన సైబర్ సెక్యూరిటీ పునాదులతో కంప్యూటర్ అప్లికేషన్స్‌ను ఈ కోర్సు ద్వారా నేర్చుకోగలుగుతారు.

● **సైబర్ నేరాలు - చట్టాలు, ఫోరెన్సిక్ అకౌంటింగ్‌తో బీకామ్:** సైబర్ నేరగాళ్లు సంస్థల భద్రతా వలయాలను ఛేదించుకుని, చొరబడి ఆర్థికంగా దెబ్బతీస్తారు. సైబర్ నేరాల్లో సాంకేతిక అంశం ఒకటైతే, దాడుల వల్ల జరిగే నష్టాల ఆడిటింగ్, అకౌంటింగ్‌పై ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇప్పటికే డిగ్రీలు, పీజీలు దాటి వచ్చేసిన విద్యార్థులు ఈ రంగంలో రాణించాలనుకుంటే వారి కోసమూ స్వల్పకాలిక వ్యవధితో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులున్నాయి.

● **డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ:** వివిధ ప్రైవేట్ శిక్షణ సంస్థలు ఉపాధి ప్రధాన (జాబ్ ఓరియంటెడ్) లక్ష్యంగా డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రాథమికాంశాలు నేర్పించే ఈ తరహా డిప్లొమాలతో ఈ రంగంలో ప్రవేశ స్థాయి (ఎంట్రీ లెవల్) ఉద్యోగాలు పొందవచ్చు.

● **సర్టిఫికెట్ కోర్సులు:** సైబర్ సెక్యూరిటీ సబ్జెక్టుపై ఆసక్తి ఉన్నవారు చేసేందుకు స్వల్పకాలిక ఆన్‌లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులను టెక్ దిగ్గజ సంస్థలు గూగుల్, ఐబీఎంలు అందిస్తున్నాయి. ప్రస్తుత సైబర్ ప్రపంచంలో ఎదుర్కొంటున్న ముప్పులు, పరిష్కార సామర్థ్యాలపై ఈ కోర్సులు దృష్టి పెడుతున్నాయి. అందుకే ఇవి జాబ్ రెడీ కోర్సులుగా గుర్తింపు పొందాయి.

### కనీస విద్యార్హతలు

బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ మార్కులు, ఉమ్మడి ప్రవేశ పరీక్షలైన ఈఏపీసెట్, ఐఐటీ-జేఈఈ ఆధారంగా సీట్లు ఇస్తారు. ఇతర కోర్సుల్లో ప్లస్ టూ స్థాయిలో 50 శాతం మార్కులతో ప్రవేశ అర్హత లభిస్తుంది.

### ఏం నేర్పుతారు?

ప్రస్తుతం సైబర్ దాడులు జరుగుతున్న తీరుతెన్నులు, సాధారణంగా డేటా భద్రతకు ఉండే రక్షణ వలయాలు, సాంకేతికంగా చొరబాట్లు జరగకుండా ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి? అన్న విషయాలను క్షుణ్నంగా అధ్యయనం చేసి సిలబస్ రూపకల్పన చేస్తారు. నెట్‌వర్క్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఎథికల్ హ్యాకింగ్, క్రిప్టోగ్రఫీల్లో మౌలిక అంశాలను ఈ కోర్సుల్లో భాగంగా బోధిస్తారు.

ఈ నైపుణ్యాలు నేర్చుకుంటే పరిగణనలోకి తీసుకునే పొజిషన్లు:

● సైబర్ సెక్యూరిటీ, అనలిస్ట్
● ఎథికల్ హ్యాకర్
● డిజిటల్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్
● నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్
● సెక్యూరిటీ కన్సల్టెంట్
● మాల్వేర్ అనలిస్ట్

### తాజా అభ్యర్థులకు రాజమార్గం

భారత్‌లో సైబర్ సెక్యూరిటీ రంగంలో భవిష్యత్తులో రానున్న 8 లక్షల ఉద్యోగాల్లో చోటు పొందాలంటే కొన్ని మౌలిక సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి.

● విండోస్, లినక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్‌పై పట్టు
● ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్, చొరబాటు గుర్తింపు సామర్థ్యం
● సైబర్ దాడుల ముప్పును తప్పించే స్కానర్స్‌పై అవగాహన ఉంటే అది అదనపు అర్హత అవుతుంది.

**యస్.వి. సురేష్**
సంపాదకుడు, ఉద్యోగ సోపానం

> బీఎస్సీ (ఎంపీసీ) చదువుతున్నాను. ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్/ ఫారిన్ ట్రేడ్ స్పెషలైజేషన్‌తో ఎలాంటి అవకాశాలు ఉంటాయి. మేటి సంస్థలు, ప్రవేశ వివరాలు తెలపండి. - చంద్ర శేఖర్

## ఫారిన్ ట్రేడ్‌తో ఎలాంటి అవకాశాలు?

■ మ్యాథ్స్, ఫిజిక్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకు ఉండే తార్కిక ఆలోచన, సంఖ్యలపై పట్టు, విశ్లేషణాత్మక సామర్థ్యం వ్యాపార రంగంలో చాలా అవసరం. అందుకే ఇటీవల కాలంలో ఇంజినీరింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుతున్న చాలా మంది విద్యార్థులు ఎంబీఏను కెరియర్‌గా ఎంచుకుంటున్నారు.

✦ కోర్సు పూర్తిచేసుకున్నవారికి ఎగుమతులు, దిగుమతులు చేసే సంస్థల్లో ఎక్స్‌పోర్ట్స్ మేనేజర్, ఇంపోర్ట్ మేనేజర్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఆఫీసర్, ఫారిన్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి. బహుళ జాతి సంస్థల్లో గ్లోబల్ సోర్సింగ్, అంతర్జాతీయ కొనుగోళ్లు, సరఫరా నిర్వహణ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంకింగ్ రంగంలో ట్రేడ్ ఫైనాన్స్, విదేశీ కరెన్సీ లావాదేవీలు, లెటర్ ఆఫ్ క్రెడిట్ నిర్వహణ లాంటి విభాగాల్లోనూ ఉపాధి అవకాశాలు ఉంటాయి. లాజిస్టిక్స్, షిప్పింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ రంగాల్లో కూడా ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది.

> “ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ వివిధ దేశాల మధ్య జరిగే వాణిజ్యం, ఎగుమతులు, దిగుమతులు, అంతర్జాతీయ మార్కెటింగ్, విదేశీ కరెన్సీ లావాదేవీలు, గ్లోబల్ సరఫరా వ్యవస్థలు లాంటి అంశాలపై లోతైన అవగాహన కల్పిస్తుంది. ఈ కోర్సులో అంతర్జాతీయ ఆర్థిక విధానాలు, వాణిజ్య ఒప్పందాలు, కస్టమ్స్ నిబంధనలు, షిప్పింగ్ విధానాలు అధ్యయనం చేస్తారు. దీని ద్వారా విద్యార్థికి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు ఎలా పనిచేస్తాయి అన్న విషయాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది.”

✦ ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ కోర్సులో ప్రవేశం ప్రధానంగా జాతీయ స్థాయి పరీక్షలతో ఉంటుంది. దేశంలోని మేటి విద్యా సంస్థలు కామన్ అడ్మిషన్ టెస్టు (క్యాట్) స్కోరు ప్రతిభతో ఇంటర్వ్యూ నిర్వహించి, సీట్లు కేటాయిస్తున్నాయి. కొన్ని సంస్థలు సొంత పరీక్షలు, జాట్, మ్యాట్‌తోనూ అవకాశమిస్తున్నాయి.

✦ దేశంలో ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్‌కు పేరున్న సంస్థల్లో దిల్లీ, కోల్‌కతా, కాకినాడలలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, సింబయాసిస్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఇన్‌స్టిట్యూట్-పుణె, మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్-గురుగ్రామ్, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ-గ్రేటర్ నోయిడా ముఖ్యమైనవి.

– ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్ కౌన్సెలర్

---

## దరఖాస్తు చేశారా?

☛ బెల్‌లో 119 ట్రైనీ ఇంజినీర్ ఖాళీలు
చివరి తేదీ: 09-01-2026

☛ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 400 అప్రెంటిస్ ఖాళీలు
చివరి తేదీ: 2026, జనవరి 10

## కరెంట్ అఫైర్స్

◆ భారత్‌కు చెందిన ఏ ప్రముఖ చెఫ్, రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీతను వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ (డబ్ల్యూఎఫ్‌పీఎఫ్) 2025 టాప్ అగ్రీ-ఫుడ్ మార్గదర్శకుల్లో ఒకరిగా గుర్తించింది? (డబ్ల్యూఎఫ్‌పీఎఫ్‌ను డాక్టర్ నార్మన్ బోర్లాగ్ 1986లో స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం అమెరికాలోని అయోవా రాష్ట్రంలోని డెస్ మోయిన్స్‌లో ఉంది.)
జ: సంజీవ్ కపూర్



### మాదిరి ప్రశ్నలు

◆ భారత్, అమెరికాలు తమ రక్షణ బంధాలను బలోపేతం చేసుకునే దిశగా 2025, అక్టోబరు 31న ఎన్నేళ్లపాటు అమలులో ఉండే రక్షణ ఫ్రేమ్ వర్క్ ఒప్పందంపై సంతకాలు చేశాయి?
జ: పదేళ్లు (భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ కార్యదర్శి పీటర్ హెగ్సేత్‌ల మధ్య కౌలాలంపుర్‌లో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.)

మరింత సమాచారం

◆ ప్రపంచ నగరాల దినోత్సవాన్ని (వరల్డ్ సిటీస్ డే) ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? (2014లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా నిర్వహించారు. 2025లో ఈ దినోత్సవాన్ని 'పీపుల్-సెంటర్డ్ స్మార్ట్ సిటీస్' అనే థీమ్‌తో నిర్వహించారు. 2025 దినోత్సవాన్ని అధికారికంగా కొలంబియా రాజధాని బొగోటాలో నిర్వహించారు.)
జ: అక్టోబరు 31

ఈనాడు ప్రతిభ
◆ https://pratibha.eenadu.net ◆ https://eenadupratibha.net
విద్య, ఉద్యోగ పరీక్షల ప్రత్యేకం!

---

## JUNIOR INTER Botany — MORPHOLOGY OF FLOWERING PLANTS

**1. Differentiate fibrous roots from adventitious roots.**

**A. Fibrous Roots:** Arise from base of the stem.
**e.g.:** Maize
**Adventitious Roots:** Arise from non radical parts.
**e.g.:** Ficus

**2. What is meant by pulvinus leaf base? In members of which angiospermic family do you find them?**

**A.** Swollen leaf base is called pulvinus.
**e.g.:** Leguminosae family

(2 Marks)

**3. How do dicots differ from monocots with respect to venation?**

**A. Dicots:** 1. Reticulate venation
2. Veinlets network or web like
**e.g.:** Hibiscus
**Monocots:** 1. Parallel venation
2.Veinlets parallel arranged **e.g.:** Musa

Final Exams-2026 IMPORTANT Q & A

**4. How is a pinnately compound leaf different from a palmately compound leaf? Explain with one example each.**

**A. Pinnately compound leaf:** 1. Leaflets arranged on either side of rachis. **e.g.:** Neem, Tamarind
**Palmately compound leaf:** 1. Leaflets arranged at the tip of petiole **e.g.:** Dolichos,Ceiba

**5. Differentiate between Racemose and Cymose inflorescence.**

**A. Racemose inflorescence:** 1. Peduncle grows indefinite period
2. Flowers arranged in acropetal manner
3. Flowers opens first at base of the peduncle
**e.g.:** Crotalaria, Dolichos
**Cymose inflorescence:** 1. Peduncle grows definite period
2. Flowers arranged in basipetal manner
3. Flowers opens first at tip of the peduncle
**e.g.:** Jasminum, Nerium

**6. What is meant by epipetalous condition? Give an example.**

**A.** Stamens attached to petals.
**e.g.:** Datura, Solanum

For more IMP Q & A

**Writer: Chennakeshavulu**

# సమష్టి ప్రగతికి సమున్నత ప్రమాణాలు!

పేదరికం, ఆకలి, అసమానతలు, పర్యావరణ క్షీణత, అందరికీ విద్య, ఆరోగ్యం, సమాజంలో శాంతి మొదలైనవన్నీ ఏ ఒక్క దేశానికో లేదా ఖండానికో పరిమితమైన సమస్యలు కావు. వీటి ప్రభావం వివిధ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ఉంటుంది. సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల మధ్య సమతౌల్యత లేకపోతే జరిగే అభివృద్ధి దీర్ఘకాలంలో అనర్థదాయకంగా మారుతుంది. అందుకే వర్తమాన అవసరాలను తీరుస్తూ రాబోయే తరాలకు కాలుష్య రహిత సహజ వనరులను, సురక్షిత ప్రపంచాన్ని అందించాలనే ఆశయంతో ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రూపొందించింది. భద్రమైన భవిష్యత్తును నిర్మించాలని నిర్దేశించే ఆ లక్ష్యాలను ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. అవి ఏమిటి? వాటి సాధనలో ప్రపంచంతో సహా భారత్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందో పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఒక్కో లక్ష్యాన్ని చేరడానికి సాయపడుతున్న కార్యక్రమాలనూ తెలుసుకోవాలి.

### సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు

ఐక్యరాజ్య సమితి 2000 సంవత్సరంలో నిర్దేశించిన మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్ (ఎండీజీ) ద్వారా సాధించిన పాక్షిక విజయాలకు కొనసాగింపుగా 2015లో 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను (సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ -ఎస్‌డీజీ) నిర్ణయించారు.

**ఎస్‌డీజీ-1 పేదరిక నిర్మూలన:** సామాజిక, ఆర్థిక సమస్యలకు ప్రధాన మూలం పేదరికం. అందుకే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో సాపేక్ష, నిరపేక్ష పేదరిక నిర్మూలనను తొలి ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 29 వేల మంది అయిదేళ్ల లోపు చిన్నారులు పేదరిక సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. డయేరియా, న్యుమోనియా, మలేరియా, హైపాక్సీయా ఇందుకు ప్రధాన కారణాలు. భారత జనాభాలో 27.5% పేదలు. మహిళల్లో ప్రతి నలుగురిలో ఒకరికి మాత్రమే ఉపాధి అవకాశాలు ఉన్నాయి.

**ఎస్‌డీజీ-2 ఆహార భద్రత- ఆకలి నిర్మూలన:** ఈ లక్ష్యం కోసం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆహార పదార్థాలను అందించాలి. ప్రపంచవ్యాప్తంగా 26.4% ప్రజలకు సరైన ఆహార వసతులు లేవు. దేశంలో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 35.8% మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

జనరల్ స్టడీస్ — పర్యావరణ అంశాలు

**ఎస్‌డీజీ-3 ఆరోగ్యం, సంక్షేమం:** ప్రజలందరికీ సరైన ఆరోగ్య సేవలు అందాలనేది దీని ధ్యేయం. ప్రస్తుతం 80% ప్రసవాలు సురక్షితంగా జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రపంచ క్షయ రోగుల్లో ప్రతి నలుగురిలో ఒకరు భారతీయులే ఉండటం ఆందోళకరం. దేశంలో 21 లక్షల మంది హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులున్నారు. ఇందులో 42% మహిళలు.

**ఎస్‌డీజీ-4 నాణ్యమైన విద్య:** నైపుణ్య విద్యను అందించడం ఎస్‌డీజీ 4 ముఖ్య లక్ష్యం. ఘర్షణ వాతావరణ ప్రాంతాల్లో జీవించే 50%పైగా చిన్నారులు సరైన విద్య పొందట్లేదు. ప్రపంచవ్యాప్తంగా 103 మిలియన్‌ల చిన్నారులకు కనీస అక్షరాస్యత లేదు. వీరిలో 60% బాలికలే. దేశంలో ప్రతి 10 మంది చిన్నారుల్లో ఆరుగురికి కనీస గణిత సామర్థ్యాలు లేవు.

**ఎస్‌డీజీ-5 స్త్రీ, పురుష సమానత్వం:** ఈ లక్ష్య సాధన కోసమే బేటీ బచావో - బేటీ పఢావో, సుకన్య సమృద్ధి యోజన, జననీ సురక్ష యోజన మొదలైన కార్యక్రమాలు అమలవుతున్నాయి. లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం 14% మాత్రమే ఉండగా, పంచాయతీరాజ్ సంస్థల్లో 46% మేర మెరుగ్గా ఉంది.

**ఎస్‌డీజీ-6 రక్షిత నీరు, పారిశుద్ధ్యం:** ప్రపంచ జనాభాలో 18% వాటా ఉన్న భారతదేశంలో నీటివనరులు 4 శాతమే ఉన్నాయి. అపరిశుభ్రతతో ప్రబలే డయేరియాతో ఏటా లక్ష మంది చిన్నారులు మరణిస్తున్నారు. దాదాపుగా 50 మిలియన్ల ప్రజలు నీటి కొరత ఎదుర్కొంటున్నారు. స్వచ్ఛభారత్ అభియాన్, జల్ జీవన్ మిషన్, నమామి గంగే పథకాలు ఈ లక్ష్య సాధనలో ఉపకరిస్తున్నాయి.

> “భారత్‌లో 15-49 సంవత్సరాల్లోపు మహిళల్లో 53% మంది ఎనీమియాతో బాధపడుతున్నారు. 80% పైగా పిల్లలకు కనీస పోషక స్థాయి లేదు. ఈ లోపాలను అధిగమించడానికి కేంద్రం మాతృత్వ వందన యోజన, పోషణ్ అభియాన్‌లను ప్రారంభించింది. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం కూడా ఎస్‌డీజీ-2 సాధించడానికి దోహదపడుతోంది.”

**ఎస్‌డీజీ-7 అటవీకరణ, స్వచ్ఛమైన శక్తి:** ఈ లక్ష్య సాధన ద్వారా అధునాతన ఇంధన వనరులను ప్రజలకు అందించాలనేది ఉద్దేశం. దేశంలో 100% గ్రామాలకు విద్యుత్తు సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నేషనల్ సోలార్ మిషన్ ఏర్పాటు, ఎల్ఈడీ బల్బుల వినియోగం ఇందులో భాగమే.

**ఎస్‌డీజీ-8 ఉపాధి, ఆర్థికాభివృద్ధి:** దేశంలో బాలకార్మికుల సంఖ్య 510 మిలియన్లు. నిరుద్యోగిత సగటున 6.9%. 2030 నాటికి ఎస్‌డీజీ-8 సాధించాలంటే దేశ జీడీపీ కనీసం ఏటా 7% పెరగాలి. ఉపాధి కల్పనకు జాతీయ నైపుణ్య అభివృద్ధి మిషన్, 'వీబీ-జీ రామ్ జీ' పథకాలు ఉన్నాయి.

**ఎస్‌డీజీ-9 పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాలు:** 111 మిలియన్ల మంది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా మొదలైన కార్యక్రమాలతో 2030 నాటికి సుస్థిర పారిశ్రామికాభివృద్ధి సాధించాలని కేంద్రం నిర్ణయించింది.

**ఎస్‌డీజీ-10 అసమానతలు తగ్గించడం:** దేశంలో 27.5% ప్రజలు పేదరికంలో ఉన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు పెరిగాయి. 2030 నాటికి వాటిని తగ్గించడానికి అడుగున ఉన్న 50% జనాభాకు అన్ని అవకాశాలు ఇవ్వాలని ఎస్‌డీజీ-10 చెబుతోంది.

**ఎస్‌డీజీ-11 సుస్థిర నగరాలు, సముదాయాలు:** 2030కి 4.2 బిలియన్లు, 2050కి 416 మిలియన్ల మంది నగరాల్లో నివసించనున్నారు. దాని కోసం కేంద్రం స్మార్ట్ సిటీస్ మిషన్, అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్, తదితర పథకాలను అమలు చేస్తోంది.

**ఎస్‌డీజీ-12 సుస్థిర వినియోగం, ఉత్పత్తి:** 2050కి ప్రపంచ జనాభా 960 కోట్లకు చేరవచ్చు. ఆహార, నీటి వనరులపై ఒత్తిడి పెరుగుతోంది. పరిష్కారంగా సుస్థిర వినియోగం, ఉత్పత్తికి కేంద్రం పథకాలను అమలు చేస్తోంది.

**ఎస్‌డీజీ-13 శీతోష్ణస్థితి చర్యలు:** అడవుల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయ భూమి పెరగడం భూ వాతావరణ మార్పులకు ఒక ప్రధాన కారణం. ఆ సహజ విపత్తులను అరికట్టడం ఎస్‌డీజీ-13లో భాగం. ఇందుకోసం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్, నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా తదితర పథకాలను అమలు చేస్తున్నారు.

**ఎస్‌డీజీ-14 జలాంతర జీవం:** జనాభాలో 13.36% సముద్ర తీరంలో నివసిస్తోంది. ఇందులో భాగంగానే దేశ 7,517 కి.మీ. తీరప్రాంత, సముద్ర జీవుల సంరక్షణ చర్యలను తీసుకుంటోంది.

**ఎస్‌డీజీ-15 భూమి మీద జీవం:** భూమిపై కనీసం 33% అడవులుండాలి. భారత్‌లో 24.1% ఉన్నాయి. 1401 జీవులు ప్రమాదకర స్థితిలో ఉన్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

**ఎస్‌డీజీ-16 శాంతి, న్యాయం, బలమైన వ్యవస్థలు:** దేశంలో 35 మిలియన్ల పెండింగ్ కేసులున్నాయి. మహిళలపై దాడులకు సంబంధించిన కేసులు ఏడాదికి 3,38,000 ఉంటున్నాయి. ఎస్‌డీజీ-16 లక్ష్యసాధనకు కేంద్రం న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తూ, వసతులు పెంచుతోంది.

**ఎస్‌డీజీ-17 ప్రపంచ భాగస్వామ్యం:** భారత విదేశీ అప్పు 521 బిలియన్ డాలర్లు. పరిణీత విదేశాంగ విధానంలో భాగంగా బ్రిక్స్, న్యూడెవలప్‌మెంట్ బ్యాంక్, సార్క్ కూటముల్లో ముఖ్య దేశంగా ఉంది.

**రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్**

(c) eenadu

# తీగల మార్గం సుగమం

■ రూ.816 కోట్లతో కృష్ణానదిపై నిర్మాణం

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా నదిపై తీగల వంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మార్గం సుగమం కానుంది. శ్రీశైలం జలాశయం నిర్మాణంతో తెలుగు రాష్ట్రాల పరిధిలోని తీరప్రాంతాల్లో రాకపోకలు నిలిచాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం కొల్లాపూర్ తీరాన సోమశిల, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం గుట్టల నడుమ కృష్ణానదిపై తీగలవంతెన నిర్మాణానికి కేంద్రం ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం కల్వకుర్తి నుంచి కృష్ణానది మీదుగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు రూ.1,080 కోట్లు వెచ్చించి జాతీయ రహదారి (167కే) నిర్మిస్తున్నారు. ఇందులో తీగల వంతెనకు రూ.816 కోట్లు వెచ్చించనున్నారు. ఫిబ్రవరి 16వరకు టెండర్ ప్రక్రియకు అవకాశం కల్పించారు. అదేనెల 17న టెండర్లు ఖరారు చేసి పనులు చేపట్టనున్నారు.

కృష్ణానదిపై తీగల వంతెన నిర్మించే ప్రాంతం

### మూడు నెలల్లో పనులు మొదలు

- కొల్లాపూర్‌లోని వరిదేల రెవెన్యూ శివారు వరకు నిర్మించిన 167కే జాతీయ రహదారి నుంచి సోమశిల గుట్ట వరకు 8 కిలోమీటర్లు, ఏపీలో కపిలేశ్వరం వైపు 5 కిలోమీటర్ల మేర అప్రోచ్ రహదారి నిర్మాణానికి రూ.436 కోట్లు కేటాయించారు.
- తొలుత తీగల వంతెనకు ప్రాధాన్యం ఇస్తూ టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ ఏడాది మార్చిలో నిర్మాణ పనులకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
- అప్రోచ్ రహదారి, తీగల వంతెనలో కొల్లాపూర్ వైపు 59 హెక్టార్లు భూమి అవసరం ఉండగా ఇందులో 25 హెక్టార్లు అటవీశాఖకు చెందినది.. కాగా జిల్లాలో 29 హెక్టార్ల అటవీశాఖ భూమి కావాల్సి ఉంది.



# విజయం చుట్టూ వివాదాలు

## డెయిరీ వద్ద ఉద్రిక్తత

ఈనాడు, నంద్యాల, నంద్యాల గ్రామీణం, నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: విజయ డెయిరీపై పట్టుకోసం ప్రస్తుత ఛైర్మన్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మధ్య చెలరేగిన వివాదాలు పరాకాష్ఠకు చేరుతున్నాయి. ముత్యాలపాడు పాల సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన భూమా విఖ్యాత్‌రెడ్డిపై అనర్హత వేటు వేయడానికి జగన్‌మోహన్‌రెడ్డి వర్గీయులు విచారణ పేరుతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేయడం, విచారణకు రావాలని తాఖీదులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఈనెల 10వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. డెయిరీ ఛైర్మన్, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య విభేదాలు నానాటికీ ముదురుతుండడం, డెయిరీ వద్ద ఘర్షణ వాతావరణం ఏర్పడుతుండడంతో బుధవారం అనూహ్యంగా పోలీసులు రంగప్రవేశం చేశారు. అందులో భాగంగా డెయిరీ వివాదాల పరిష్కార కమిటీ ఛైర్మన్ విజయసింహారెడ్డి, సభ్యులు రవికాంత్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలతోపాటు డెయిరీ ఎండీ ప్రదీప్‌ను బైండోవర్ చేయాలని నిర్ణయించారు. దీంతో పోలీసులు వారింటికి వెళ్లి, వారిని డెయిరీకి తీసుకువచ్చారు. కొందరు వైకాపా వర్గీయులు వారిని అక్రమంగా అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ పెద్దఎత్తున ప్రచారం చేయడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తాయి.

● పలువురు వైకాపా వర్గీయులు డెయిరీ దగ్గరకు చేరుకోవడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. దీంతో విజయ డెయిరీ దగ్గర భారీఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.

● తామేమీ నేరస్థులం కాదని, తమను బైండోవర్ చేయాల్సిన అవసరమేంటని విజయ డెయిరీ డైరెక్టర్లు ప్రశ్నించారు. బైండోవర్ చేస్తే ఇరువర్గాలనూ చేయాలని పట్టుబట్టారు. తనను అరెస్టు చేస్తారేమోనని మధుసూదన్‌రెడ్డి పరారైపోయారు. మిగలినవారు ఒక్కొక్కరు రూ.పది లక్షల పూచీకత్తు చెల్లించాలని పోలీసులు సూచించడంతో వారు తీవ్ర అభ్యంతరం చెప్పారు.

● చెల్లించాల్సిన మొత్తంపై మంతనాల అనంతరం చివరకు వారు రూ.లక్ష చొప్పున చెల్లించడానికి అంగీకరించారు. దీంతో ప్రదీప్, రవికాంత్‌రెడ్డిలను బైండోవర్ చేసి తహసీల్దారు ముందు ప్రవేశపెట్టగా.. రూ.లక్ష పూచీకత్తుతో వదిలిపెట్టడంతో వివాదం సద్దుమణిగింది. విజయసింహారెడ్డిని గతంలో పోలీసులు హౌస్ అరెస్టు చేసినప్పుడు పూర్తిగా సహకరించడంతో ఆయన బైండోవర్‌ను గురువారానికి వాయిదా వేశారు.

# చెరువు గట్టున భూతాలు

■ వెంచర్లలో కలిసిన ప్రభుత్వ స్థలం ■ రూ.15 కోట్ల విలువైన భూమి కబ్జా

నిఘా నేత్రం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్నారు. ఏకంగా చెరువు గట్టును ఆక్రమించుకొని తమ స్థిరాస్తి వెంచర్లలో కలిపేసుకొని విక్రయిస్తున్నారు. నంద్యాల పట్టణ శివారులో పెద్ద చెరువు వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రస్తుతం సెంటు రూ.15 లక్షలు పలుకుతోంది. ఇక్కడ స్థలాలకు డిమాండ్ ఉండటంతో చెరువు చుట్టూ ప్రైవేటు స్థలాల్లో పదుల సంఖ్యలో వెంచర్లు వెలిశాయి. చెరువు దిగువన వెంచర్ల నిర్వాహకులు 'కట్ట'ను తమ దారిగా చూపిస్తున్నారు.

పెద్ద చెరువు గట్టు నుంచి వెంచర్‌కు వేసుకున్న దారి

సర్వే నంబర్లు 2320, 2321, 2322, 2311, 2312లోని 10 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కట్టను ఆక్రమించి, రోడ్లు ఇతర నిర్మాణాలు చేపట్టారు. ఈ స్థలం కేసీ కాల్వ పరిధిలో ఉంటుంది.

### సెంటు రూ.15 లక్షల పైమాటే

పెద్ద చెరువు దగ్గర వెలిసిన వెంచర్లలో ప్రస్తుతం సెంటు ధర రూ.15 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఆక్రమిత ప్రాంతం సుమారు ఎకరం వరకు ఉంది. అంటే రూ.15 కోట్ల కేసీ కెనాల్ భూమి ఆక్రమణలో ఉంది. కేసీ కెనాల్ పోరంబోకు భూమిని ఆక్రమించి వెంచర్లు వేస్తున్నా.. అధికారులు అనుమతులు ఇవ్వడంతో అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ అండదండలతోనే అక్రమార్కులు చెలరేగిపోతున్నారనే విమర్శలున్నాయి.

### 40 అడుగుల రోడ్డు

- పెద్ద చెరువును ఆనుకొని ఉన్న పోరంబోకు భూమిని తమ వెంచర్లలో కలిపేసుకొన్నారు. ఏకంగా ఫెన్సింగ్ వేసి తమ వెంచర్ల వరకు 40 అడుగుల మేర రహదారి నిర్మించుకున్నారు. కట్ట మీద నుంచి పోరంబోకు భూమి మీదుగా వెంచర్లలోకి వెళ్లే విధంగా దీన్ని నిర్మించడం గమనార్హం.
- వెంచర్‌దారులు పట్టణ ప్రణాళిక విభాగం, 'కుడా'కు సమర్పించిన పత్రాల్లోనూ చెరువు కట్ట రోడ్డును తమ భూమిగా చూపించి అనుమతులు పొందారు.
- ఎస్‌బీఐ కాలనీ నుంచి ఎన్జీవో కాలనీ వరకు (పెద్ద చెరువు ఒక వైపు) 6 కి.మీ.ల పొడవునా ఉన్న 40 అడుగుల రోడ్డును ఆనుకుని వెంచర్లు వేసిన వ్యాపారులు కొందరు బండ్‌ను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. కట్ట నుంచి వెంచర్లకు బాటలు వేసుకున్నారు. దీన్నే ప్రధాన రహదారిగా చూపుతూ స్థలాలు విక్రయించడంతోపాటు ఇళ్లు నిర్మించారు.

# పారిశ్రామిక శిక్షణలో కృత్రిమ మేధ పాఠాలు

పారిశ్రామిక శిక్షణ కళాశాలల్లో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతుల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ ఐటీఐ కళాశాలలో ఏఐ డేటా ప్రయోగశాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రూ.68.98 లక్షలు వెచ్చించనున్నారు. ల్యాబ్ అందుబాటులో వచ్చిన తర్వాత 'డేటా క్యూరేటర్ అసిస్టెంట్', 'డేటా అన్నోటేటర్ అసిస్టెంట్' కోర్సుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందుకు సంబంధించి మార్చిలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. ల్యాబ్‌లో ప్రత్యేకంగా 18 కంప్యూటర్లు, 2 సర్వర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో 14 మంది అభ్యర్థులకు ఒక బ్యాచ్ చొప్పున రోజుకు రెండు షిఫ్టుల్లో ప్రత్యేక ట్రైనర్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు, పరీక్ష నిర్వహించి ధ్రువపత్రం అందజేయనున్నారు. "ఏఐ డిమాండ్ దృష్ట్యా, ఐటీఐ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోర్సు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు" ప్రిన్సిపల్ ఎస్.ప్రసాదరెడ్డి తెలిపారు. - న్యూస్‌టుడే, డోన్ పట్టణం

# పాదబాటలో ప్రాణభయం

■ అధ్వానంగా ఘాట్ రోడ్డు
■ శివభక్తులకు అవస్థలు తప్పవు

నల్లమల అటవీ ప్రాంతంలో ప్రస్తుతం పులుల గణన జరుగుతోంది.. ఈ నేపథ్యంలో శ్రీశైలం నడకమార్గంలో తాత్కాలిక ఆంక్షలు విధిస్తున్నాం.. ఫిబ్రవరి 8వ తేదీ వరకు భక్తులు దోర్నాల(కర్నూలు-గుంటూరు) మార్గంలో శ్రీశైలం వెళ్లాలి.

- అటవీ శాఖ అధికారుల ప్రకటన.!!

రోళ్లపెంట సమీపంలోని మలుపులో దెబ్బతిన్న రహదారి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఇరువైపులా లోతైన గుంతలు పడ్డాయి.. ఎదురుగా వాహనం వస్తే కిందికి దిగలేని పరిస్థితి ఉంది. ఏటా శివరాత్రి ముందు హడావుడిగా తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు. ఈసారి ముందస్తుగా చేపడితేనే భక్తులు పాదయాత్రగా వెళ్లడానికి వీలుంటుంది.

### ఒక వరుసలో అవస్థలు

● ఆత్మకూరు మండలం వెంకటాపురం గ్రామ శివారు వెంకటాపురం-సంజీవనగర్‌తండా మధ్య పల్లెకట్ట 9వ కి.మీ నుంచి ఒక వరుస దారిలో నల్లమల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఒక వరుస రోడ్డు ప్రారంభమైన మొదట్లోనే ఇరువైపులా సంజీవనగర్‌తండా వరకు గుంతలు ఏర్పడ్డాయి.

● ఆత్మకూరుకు 17-19వ కి.మీ మధ్య రోడ్డుకు ఇరువైపులా కంకర పక్కకు జరిగి లోతైన గుంతలు ఏర్పడ్డాయి.

● ఆత్మకూరు నుంచి రోళ్లపెంట వరకు 24-27 కి.మీల మధ్య రెండు ప్రధాన యూటర్న్ మలుపులున్నాయి. ఓ మలుపులో తారు కొట్టుకుపోయి కంకర తేలింది. కొద్దిదూరంలోని మరో మలుపులో గుంతలు ఏర్పడ్డాయి.

● రహదారికి ఇరువైపులా గతంలో వేసిన మట్టి కొట్టుకుపోయి రాళ్లు తేలాయి. ఏటా తాత్కాలిక మరమ్మతులు చేయడంతో అవి కొద్దిపాటి వర్షాలకే కొట్టుకుపోవడంతో ఏటా ఏర్పడే గోతులతో వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. తారురోడ్డు ఇరువైపులా అంచుల వెంట అడుగు, మట్టిరోడ్డు మోకాలి లోతు గుంతలతో ప్రమాదకరంగా ఉంది. ఈ ఏడాది మరమ్మతులే చేపట్టలేదు.

### అంచుల్లో దాగిన మృత్యువు

- ఆత్మకూరు నుంచి దోర్నాల మధ్య 58 కి.మీ ఉండగా.. అందులో దాదాపు 38.8 కిలోమీటర్ల మేర అటవీ మార్గం ఉంది. ఆత్మకూరుకు 29వ కి.మీ రోళ్లపెంట నుంచి మార్కాపురం డివిజన్ ప్రారంభమవుతోంది.
- రోళ్లపెంటకు అర్ధ ఫర్లాంగు దూరంలో రోడ్డు దెబ్బతింది. నల్లమడుగు పెంట కుదుపు రస్తా వద్ద మలుపులో రోడ్డు ఛిద్రమైంది. ఎడమ వైపు వెళ్లాల్సిన వాహనాలు గుంతలతో కుడివైపు నుంచి ప్రయాణిస్తున్నాయి.
- వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు ఆగి వెళ్లాల్సి వస్తుంది. 31-33 కి.మీల మధ్య తారు పోయి కంకర తేలింది.
- రోళ్లపెంట సమీపంలోని ఘాట్‌లో గతంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో కుంభాకార దర్పణం ఏర్పాటు చేశారు. ఆకతాయిలు దీన్ని పగులగొట్టారు. కొత్తగా ఏర్పాటు చేయలేదు.

బైర్లూటి-జంగిల్ సఫారీ రిటర్న్ గేట్ మధ్య పరిస్థితి

# గోదాదేవికి ప్రత్యేక పూజలు

అహోబిలం(ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: అహోబిలం లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తెల్లవారుజామున ధనుర్మాస పూజలో భాగంగా తిరుప్పావైలోని పాశురం విన్నవించారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ సీఏవో రామానుజన్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.


లోపలిపేజీల్లో

సాంకేతిక విద్య.. ఏళ్లుగా మిథ్య 6


# సమగ్రంగా సర్వేజనం వివరాలు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్తగా ఏదైనా సంక్షేమ పథకం అమలు చేయాలని తలపెట్టిన ప్రతిసారి లబ్ధిదారుల సర్వే చేయాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఒక్కో పథకానికి ఒక్కో సర్వే అవసరం లేకుండా ఒకేసారి ప్రజల సమగ్ర సమాచారం సేకరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఏకీకృత కుటుంబ సర్వే (యూఎఫ్ఎస్) చేపట్టింది. ప్రతి కుటుంబం, అందులోని సభ్యుల సమాచారాన్ని పక్కాగా సేకరిస్తోంది. తద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని మరింత పారదర్శకంగా అమలు చేసేలా చర్యలు చేపడుతోంది. ఈ సర్వే సమయంలో అధికారులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటి ప్రదేశాన్ని గుర్తించి మ్యాపింగ్ చేస్తున్నారు. నెలరోజుల పాటు జరిగే ఈ సర్వేలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.

### ప్రయోజనాలు ఇవీ..

ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ సేవలో, పీఎం కిసాన్ తదితర సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా సంబంధిత శాఖలు ఈ సర్వేను ప్రామాణికంగా తీసుకుంటాయి. భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం అమల్లోకి తెచ్చినా ఈ సమాచారాన్నే ఆధారంగా తీసుకుంటుంది.

### 38 రకాల ప్రశ్నలు

మొత్తం 38 రకాల ప్రశ్నల ద్వారా అధికారులు ఆయా వివరాలు తెలుసుకుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత, తల్లిదండ్రుల వివరాలు, విద్య, ఉద్యోగం, జీవనోపాధి, గృహోపకరణాలు, వాహనాలు, కుటుంబ ఆదాయం తదితర సమాచారం సేకరిస్తారు. విద్యార్హత పత్రాలు, ఆధార్, కుల ధ్రువీకరణ, రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు వంటివి పరిశీలిస్తారు. భవిష్యత్తులో ఈ సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అందుతాయని, ప్రతిఒక్కరూ కచ్చితమైన వివరాలు ఇచ్చి ఈ సర్వేకు సహకరించాలని జిల్లా అధికారులు కోరుతున్నారు.

# ఆళ్లగడ్డ బృహత్ బాట

■ మాస్టర్ ప్లాన్‌కు తుదిరూపు

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: ఆళ్లగడ్డ బృహత్ ప్రణాళిక తుది దశకు చేరుకుంది. దీన్ని రూపొందించే సంస్థ ప్రణాళికకు తుది రూపునిచ్చి పురపాలికకు పంపించారు. పురపాలిక పట్టణ ప్రణాళిక సిబ్బంది పరిశీలించి అందులో ఏవైనా తప్పిదాలు ఉంటే సరిచేసి పంపించనున్నారు. ఇది అమలైతే ఆళ్లగడ్డ పురపాలిక అన్ని హంగులు సంతరించుకుంటుంది.

ఆళ్లగడ్డలో ఇరుకుగా ఉన్న మెయిన్ బజారు రహదారి

### చింతకుంటకు మహర్దశ

- పి.చింతకుంటలో మూడు కొత్త రహదారులు అందుబాటులోకి రానున్నాయి. కాశినాయన ఆశ్రమం వద్ద నుంచి నేరుగా 40వ జాతీయ రహదారిపైకి 80 అడుగుల వెడల్పుతో రహదారి నిర్మించనున్నారు. చింతకుంట ఎస్సీ కాలనీ నుంచి జాతీయ రహదారిపైకి మరో 80 అడుగుల రోడ్డు ఏర్పాటు చేయనున్నారు.
- దేవరాయపురం నుంచి కేసీ కాల్వ వరకు రహదారి విస్తరించనున్నారు.
- రామచంద్రాపురం గ్రామం నుంచి ఆళ్లగడ్డ శివారు వరకు కేసీ కాల్వ ఎడమ గట్టును వంద అడుగులకు విస్తరించనున్నారు.

### విశాలంగా రహదారులు

పట్టణంలో మూడు ముఖ్య రహదారులు(పడకండ్ల-ఏవీ గోదాములు, ఆర్టీసీ బస్టాండు-కోర్టు రోడ్డు, నాలుగు రహదారుల కూడలి- చింతకుంట రోడ్డు) 80 అడుగుల మేర విస్తరించనున్నారు. మరొక ముఖ్యమైన తెలుగు గంగ క్వార్టర్స్- ఆర్టీసీ బస్టాండు, కోర్టు రోడ్డు- అహోబిలం బైపాస్ రోడ్డు ఏకంగా 100 అడుగుల వెడల్పు చేయనున్నారు. అలాగే పాలసాగరం, షాదీఖానా-శిల్పా వెంచర్ రోడ్లను 60 అడుగుల వెడల్పు చేయనున్నారు.

### పారిశ్రామిక వాడ ఏర్పాటు

- ఎస్.లింగందిన్నె రోడ్డు నుంచి పాతకందుకూరు రోడ్డు మధ్య పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయనున్నారు. పురపాలిక మొత్తం విస్తీర్ణంలో పారిశ్రామిక వాడ 2.87 శాతం ఉంటుంది.
- నంద్యాల రోడ్డు వేర్‌హౌస్ గోదాములు- టిడ్కో సముదాయం, హైవే- ఏవీ గోదాముల వరకు ఇరువైపులా 200 అడుగుల ప్రాంతాన్ని వాణిజ్య సముదాయంగా మార్చనున్నారు.
- పట్టణంలోని 14చోట్ల ఖాళీస్థలాలను గుర్తించారు. పార్కులను అభివృద్ధి చేయనున్నారు.

### పడకండ్ల అభివృద్ధికి చర్యలు

- కాశింతల రోడ్డు(అహోబిలం బైపాస్ రోడ్డు) 80 అడుగుల వెడల్పు చేయనున్నారు
- పడకండ్ల నుంచి పాలసాగరం మీదుగా శిల్పా టౌన్‌షిప్ పక్క నుంచి నేరుగా జాతీయ రహదారిపైకి చేరుకునేందుకు బైపాస్ రహదారి ఏర్పాటు చేయనున్నారు.
- శారదానగరంలో 80 అడుగుల రోడ్డు నిర్మించనున్నారు.

మాట్లాడుతున్న మంత్రి ఫరూక్, వేదికపై ఎమ్మెల్యేలు గౌరు చరిత, బుడ్డా, జయసూర్య

# 'ప్రాజెక్టులపై అవగాహన లేకుండా మాట్లాడటం తగదు'

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా వైకాపా నాయకులు మాట్లాడటం తగదని రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్, తెదేపా జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరిత పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి, మద్యం మాఫియాలపై ఉన్న శ్రద్ధ సాగునీటి ప్రాజెక్టులపై లేదని మండిపడ్డారు. జిల్లా తెదేపా కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖరరెడ్డి, గిత్తా జయసూర్యలతో కలిసి వారు మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైకాపా నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అలగనూరు కరకట్ట తక్షణ మరమ్మతులకు రూ.కోటి, శాశ్వత మరమ్మతులకు రూ.58 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వైకాపా హయాంలోనే ప్రారంభమై.. ఆ ప్రభుత్వంలోనే నిలిపివేశారన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ప్రాజెక్టులపై అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

# ఆఫ్రికా ఆటగాళ్లు.. చేనేత పురిలో పోటీ

శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఫుట్‌బాల్ పోటీల్లో విదేశీ క్రీడాకారులు సైతం పాల్గొంటున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో చదువుతున్న విదేశీ క్రీడాకారులను టీంలో సభ్యులుగా చేర్చుకొని పోటీల్లో పాల్గొంటున్నారు. ఆఫ్రికా దేశాలకు చెందిన క్రీడాకారులూ పోటీల్లో తలపడుతున్నారు. - న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

### కప్పు సాధించేందుకు కృషి



- జేషువా, ఎంబీఏ

మాది కామెరూన్. అమ్మ నాన్నలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నాం. హైదరాబాద్ యూనివర్సిటీ కళాశాలలో పీజీ చేస్తున్నా. చెన్నైకి చెందిన స్నేహితులు ఉండడంతో జట్టు తరఫున ఇక్కడికి వచ్చా. అథ్లెటిక్స్, ఫుట్‌బాల్ పోటీల్లో రాణిస్తున్నా. మా జట్టు రెండు గోల్స్ చేసి విజయం సాధించింది. కప్పు సాధించేందుకు కృషి చేస్తా. మిడాఫ్, ఫార్వర్డ్‌లో రాణిస్తా. హోళగుందతో జరిగిన పోటీలో రెండు గోల్స్ చేశా. మా దేశంలో ఫుట్‌బాల్ క్లబ్‌లో ఆడా.

### పత్తికొండ జట్టులో ఆడుతున్నా



- ఎలైట్, బీఎస్సీ

మా దేశం కాంగో. అమ్మానాన్నలు కియాంగ్, సౌస. విజయవాడలో ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో బీఎస్సీ కంప్యూటర్ చదువుతున్నా. గతంలో మా దేశంలో క్లబ్‌లో ఆడాను. 2023లో కళాశాలలో చేరినప్పటి నుంచి ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చా. పత్తికొండ వాళ్లతో కలిసి చదువుతుండటంతో ఆ జట్టు తరఫున ఆడేందుకు వచ్చా. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.

# పంట తడిసిమోపెడు

ఆళ్లగడ్డ మండలంలో రబీలో పంటలు సాగు చేసిన రైతులు నీటి కోసం అవస్థలు పడుతున్నారు. నీటి కొరత కారణంగా ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకొని కాల్వల్లోని నీటిని పంటలకు మళ్లించుకుంటున్నారు. పాతకందుకూరు, ఎస్.లింగందిన్నె, ఆళ్లగడ్డ పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి, కంది పంటలు సాగు చేశారు. నీటి తడులు అవసరం కావడంతో కేసీ ఉప కాల్వల వద్ద ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని పైపుల ద్వారా నీటిని తరలిస్తున్నారు. పైపులు, ఇంజిన్లు, డీజిల్‌కు రోజు ఖర్చు రూ.2 వేలు వరకు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌టుడే, పాతకందుకూరు (ఆళ్లగడ్డ గ్రామీణం)

# మరమ్మతులు అత్యవసరం

గడివేములలోని 108 వాహనం(అంబులెన్సు) మూడు రోజులుగా మరమ్మతులకు గురైంది. టైరు పగిలిపోవడంతో వాహనం కింద రాళ్లు పెట్టి నిలబెట్టారు. దానికి అమర్చేందుకు అదనపు టైరు లేదు. దీంతో మూడు రోజులుగా వాహనం పనిచేయకుండా నిలిచిపోయింది. అత్యవసర వైద్యం కోసం 108 వాహనానికి సమాచారం ఇస్తే పక్కనే ఉన్న మండలాల నుంచి వాహనం వస్తోంది. ఆలస్యం అవుతుండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. పది రోజుల క్రితం మిడుతూరు మండలంలోని 108 వాహనానికి బ్యాటరీ పాడైతే గడివేముల మండలంలోని 108 వాహనం బ్యాటరీ తీసుకెళ్లి అమర్చారు. ఆ వాహనానికి బ్యాటరీ వచ్చిన తర్వాత గడివేముల వాహనానికి ఏర్పాటు చేశారు. అప్పుడూ మూడు రోజులపాటు వాహనం నడవలేదు.

- న్యూస్‌టుడే, గడివేముల

# డబ్బీలే డబ్బులు

■ మురిపిస్తున్న బ్యాడిగి రకం మిరప

ఎమ్మిగనూరు వ్యవసాయం, మంత్రాలయం గ్రామీణం, న్యూస్‌టుడే: రెండేళ్లుగా వరుస నష్టాలతో కుదేలైన మిరప రైతులకు ధర పెరిగి ఊరటనిస్తోంది. ముఖ్యంగా బ్యాడిగి రకాల ధర ధగధగలాడుతున్నాయి. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో మెట్ట, ఆరుతడి భూముల్లో 45 వేల ఎకరాల్లో మిరప సాగు చేశారు. హోళగుంద, ఆలూరు, కౌతాళం, మంత్రాలయం, నందవరం, హాలహర్వి మండలాల్లో మెట్ట భూముల్లో డబ్బీ బ్యాడిగి రకం 2వేల ఎకరాలు, కడ్డీ బ్యాడిగి రకం 7వేల ఎకరాల్లో సాగు చేశారు.

హాలహర్వి: కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు తరలిస్తున్న మిరప

### క్వింటా రూ.70వేలు

డబ్బీ బ్యాడిగి రకం క్వింటా గరిష్ఠంగా రూ.70వేలు, మధ్యస్థ ధర రూ.50వేలు, కనిష్ఠంగా రూ.25వేల వరకు పలుకుతుంది. బ్యాడిగి కడ్డీ రకం క్వింటా గరిష్ఠ ధర రూ.60 వేలు, మధ్యస్థ ధర రూ.40వేలు, కనిష్ఠ ధర రూ.34వేల వరకు అమ్ముడుపోతోంది. తాలు కాయలనూ క్వింటా రూ.8వేల వరకు వ్యాపారులు కొంటున్నారు.

### కర్ణాటకకు పరుగులు

బ్యాడిగి రకాలు అమ్ముకునేందుకు కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్‌కు జిల్లా రైతులు తరలిస్తారు. జిల్లా పశ్చిమ ప్రాంతం మార్కెట్‌కు మధ్య 360కి.మీల దూరం ఉంది. క్వింటా మిరప తరలించేందుకు రూ.350నుంచి రూ.400వరకు ఖర్చు వస్తోంది. సీజన్‌లో జిల్లా నుంచి వారంలో రెండు రోజులు ఎక్కువగా మార్కెట్‌కు సరకును రైతులు అమ్మేందుకు తీసుకెళ్తారు. రోజుకు 10 వరకు మిని లారీల్లో మార్కెట్‌కు తీసుకెళ్తారు.

### ఇంత ప్రాధాన్యం ఎందుకంటే

- డబ్బీ బ్యాడిగి రకం వర్షాధారంగా సాగు చేస్తారు. కర్ణాటక ప్రాంతంలో బ్యాడిగి ప్రాంతంలో రైతుల పండించిన కాయలను కొని విత్తనాలు తీసుకొని పొలంలో వర్షానికి నేరుగా విత్తుతారు. దీనికి విత్తనం ఖర్చు తక్కువ, ఎకరానికి రూ.50వేల వరకు పెట్టుబడి వస్తోంది. దిగుబడి ఎకరానికి 5 నుంచి 7క్వింటాళ్ల వరకు వస్తోంది.
- ఈ కాయలు నూనె, రంగుల తయారీకి వినియోగించడం వల్ల ఈ రకం మిరపకు మార్కెట్లో ధర అధికంగా పలుకుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
- కడ్డీ బ్యాడిగి రకానికి మూడు, నాలుగు తడులు అందిస్తారు. ఎకరానికి 8నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. దీనికి పెట్టుబడి ఎకరానికి రూ.60వేల నుంచి రూ.80వేల వరకు వస్తోంది.




(c) eenadu

## సాగుకు వాగు దాటాల్సిందే..

ఉయ్యాలవాడ మండలంలో రూపనగుడి- గోవిందపల్లె మార్గంలో ఉన్న పొలాలకు మధ్య ఎర్రవాగు ప్రవాహం ఉండటంతో వెళ్లలేక రైతులు అవస్థలు పడుతున్నారు. చెరువు అలుగు నుంచి వస్తున్న నీరు అడ్డుగా ప్రవహించటంతో వాహనాలు వెళ్లే మార్గం లేకుండాపోయింది. వాగు పరిధిలో 300 ఎకరాల ఆయకట్టు ఉంది. పంట ఉత్పత్తులు తరలించటంలో రైతులు అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వాగుపై వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
– న్యూస్‌టుడే, రూపనగుడి (ఉయ్యాలవాడ)

## కూలేందుకు సిద్ధం.. పట్టించుకోని వైనం

కోవెలకుంట్లలోని పశు వైద్యశాల శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉంది. 1971లో నిర్మించిన భవనం కావడంతో పెచ్చు లూడి ఇనుప కడ్డీలు తేలాయి. ఆసుపత్రి లోపలి గదుల్లో దంతెలు ఊడిపోయి కిందకు వేలాడుతుండటంతో కర్రలను అడ్డుగా ఉంచారు. భయాందోళన మధ్యే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన భవనం నిర్మించాలని పాడి రైతులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, కోవెలకుంట్ల

## ఇరువైపులా గుంతలు.. తప్పని తిప్పలు

ఆళ్లగడ్డ మండలంలోని పాతకందుకూరు గ్రామ రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక వరుస దారి కావడంతో బస్సు, లారీ వంటి పెద్ద వాహనాలు వస్తే దాటే క్రమంలో వాహనాలు గుంతల్లో దిగుతున్నాయి. ద్విచక్రవాహనదారులు గాయాలపాలవుతున్నారు. అధికారులు రోడ్డుకు ఇరువైపులా మట్టి వేసి చదును చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, పాతకందుకూరు(ఆళ్లగడ్డ గ్రామీణం)

## కాలుష్యం కోరలు.. గ్రామస్థుల అవస్థలు

డోన్ మండలం చిన్నమల్కాపురంలో పరిశ్రమల నుంచి వచ్చే దుమ్మూధూళితో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోని పెద్దమల్కాపురం వెళ్లే రహదారిలోని సుంకులమ్మ వీధి ప్రాంతం తెల్లని ధూళితో నిండి పోతోంది. అక్కడ ఇళ్లల్లోకి తలుపులు వేసుకున్నా కిటికీల నుంచి దుమ్ము వస్తోంది. పచ్చనిచెట్లు తెల్లగా మారిపోతున్నాయంటే పర్యావరణ కాలుష్యం ఎంత దెబ్బతింటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ యంత్రాంగం కాలుష్యం బారి నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. – న్యూస్‌టుడే, డోన్

## రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీ

నందికొట్కూరు, న్యూస్‌టుడే: స్థానిక రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని డీఐజీ విజయలక్ష్మి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు.

రికార్డులు పరిశీలిస్తున్న డీఐజీ విజయలక్ష్మి

ఆమె మాట్లాడుతూ..కార్యాలయానికి రూ.19.64 కోట్ల లక్ష్యం ఉందని, ప్రస్తుతం రూ.13.50 కోట్లు అందాయన్నారు. ఇచ్చిన లక్ష్యాన్ని మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. స్టాంపులపై వచ్చే ఫిర్యాదులను రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. రిజిస్ట్రార్ మౌలాలి, సిబ్బంది పాల్గొన్నారు.

## అగ్ని ప్రమాదాలపై అవగాహన

ఆత్మకూరు, న్యూస్‌టుడే: అడవిలో అగ్ని ప్రమాదాలు జరకుండా అటవీ సిబ్బందికి సహకరించాలని ఎఫ్ఎస్‌వో పెద్దయ్య అన్నారు. పెచ్చెర్వు గూడెంలో అగ్ని ప్రమాదాల వల్ల జరిగే నష్టాలపై చెంచులకు అవగాహన కల్పించారు. కృష్ణానదీ తీరం వెంట ఎఫ్ఎస్‌వో మదన్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కొత్త వ్యక్తులు అడవిలో సంచరిస్తే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.

## 9న నంద్యాలలో ఉద్యోగ మేళా

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నంద్యాలలో ఈ నెల 9వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంపీ డా.బైరెడ్డి శబరి పేర్కొన్నారు. వికాస శిక్షణ ప్లేస్మెంట్ సంస్థల సహకారంతో రామకృష్ణ పీజీ కళాశాలలో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మేళాలో టెక్ మహేంద్రా, టాటా ఎలక్ట్రానిక్స్, ఏయూ స్మాల ఫైనాన్స్ బ్యాంక్, ప్రీమియర్ ఎనర్జీస్ వంటి సంస్థలు పాల్గొంటున్నట్లు చెప్పారు. 800 ఉద్యోగాల కోసం నిర్వహించే ఈ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

### నేడు నేషనల్ కళాశాలలో..

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: స్థానిక నేషనల్ ఐటీఐ కళాశాలలో 8వ తేదీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి కళ్యాణి పేర్కొన్నారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసి, 18-32 ఏళ్ల వయసు ఉన్న అభ్యర్థులు ఫొటోలు, సంబంధిత ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.


NCL GROUP **WALK-IN INTERVIEW** NAGARJUNA CEMENT

**NCL Industries Limited,** a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for **Sales Officer**.

Any **Intermediate / Graduate** with minimum 2-4 years of Experience in **Sales & Marketing**.

**Job Locations:** Nandyala(AP), Markapuram (AP), Mahaboobnagar(TG) & Bellari (Karnatana).

Interested candidates may **walk-in** for interview at the below mentioned venue, with resume and a photograph:

**Date: 9th January, 2026 (Friday)**
**Time: 10.00 am to 5.00 pm**

**Venue: Hotel DVR Mansion**, SBI Circle, Opp. Children's Park, **Kurnool**, Andhra Pradesh - 518004.

Contact No.: **9154203651 / 9133330238**
Mail your bio-data to **careers@nclind.com**

**NCL INDUSTRIES LIMITED**



SRISAILA

**శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దేవస్థానం, శ్రీశైలం-518101, నంద్యాల జిల్లా.**

**ఇ-ప్రొక్యూర్మెంట్-కం-బహిరంగవేలం ప్రకటన**

ఆర్.సి.నెం.సి2/E418531/2025, తేది. 01.01.2026

శ్రీశైల దేవస్థానం హక్కుభుక్తములలోని శ్రీ లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్, శ్రీ సిద్ధరామప్ప షాపింగ్ కాంప్లెక్స్ మరియు శిఖరం నందలి షాపులను స్వాధీనపరచిన తేదీ నాటి నుండి మూడు (3) సంవత్సరముల కాలపరిమితికి లీజు హక్కులు మంజూరు కొరకు తేదీ. 19.01.2026న మరియు 20.01.2026న ఉదయం గం. 11-00ల నుండి మల్లికార్జున కళ్యాణమండపం నందు బహిరంగ వేలం నిర్వహించబడును.

| సీ. నం. | బ్లాకు వివరములు | షాపు నం. | మొత్తం షాపులు | ధరావత్తు పైకం |
|---|---|---|---|---|
| 1 | A Block | 1A, 2A, 2B, 3A,3B, 4,5,6,8,9,12, 13, 14, 16, 18, 19, 20, 22, 23, 24, 25, 26, 27, 29, 30, 30A | 26 షాపులు | |
| 2 | B Block | 1B, 2, 2A, 2B, 3, 3B, 4 | 07 షాపులు | |
| 3 | C Block | 04 | 01 షాపు | |
| 4 | D Block | 4, 16 | 02 షాపులు | |
| 5 | E Block | 2,4,5,11,12,13,14,16,18 | 09 షాపులు | ఒక్కొక్క షాపుకు రూ.1,00,000/–లు డి.డి. & ఏదైనా గుర్తింపు కార్డు |
| 6 | F Block | 3,4,6,9,10,11,12,13,14,16,17,18, 19,20,22,23,24 | 17 షాపులు | |
| 7 | G Block | 4,5,7,8,10,11,11A | 07 షాపులు | |
| 8 | J Block | 1,2,4,7,9,10,11,13,14 | 09 షాపులు | |
| 9 | K Block | 1,5,6 | 03 షాపులు | |
| 10 | L Block | 1,3,4,5,6,7,9,10,11,12,13,14,15, 16,17,19 | 16 షాపులు | |
| 11 | M Block | 1,2,4,5,6,7,8,9 | 08 షాపులు | |
| 12 | N Block | 2,4,5,6,7,8 | 06 షాపులు | |
| 13 | O Block | 2,3,4,5,7,8 | 06 షాపులు | |
| 14 | P Block | 1,2,4,5,6,7,8,9,10,11 | 10 షాపులు | |
| శ్రీ సిద్ద రామప్ప షాపింగ్ కాంప్లెక్స్ నందు గల షాపులు | | | | |
| 15 | గ్రౌండ్ ఫ్లోర్ | 18,38,42,48,89,91 | 06 షాపులు | |
| 16 | మొదటి అంతస్తు | 78,89,90,91,93&94 | 06 షాపులు | |
| 17 | శిఖరం వద్ద | 01 | 01 షాపు | |
| | | మొత్తం షాపులు | 140 | |

ఇ-ప్రొక్యూర్మెంట్ వివరముల కొరకు **www.apeprocurement.gov.in** ను సందర్శించవచ్చును. ఆసక్తి గల వారు శ్రీయుత కార్యనిర్వహణాధికారి, శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం వారి పేరున ధరావత్తుగా డి.డి.3 పోస్టు డేటెడ్ చెక్కులు మరియు ఏదైనా గుర్తింపు కార్డు సమర్పించి పాల్గొనవచ్చును.

ఇతర వివరముల కొరకు దేవస్థానం కార్యాలయ పనివేళలలో సెల్:. 8801192939, 9441096182 & 6300057600 ను సంప్రదించి తెలుసుకొనవచ్చును.

సం/- యం.శ్రీనివాస రావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ & కార్యనిర్వహణాధికారి.


# సాంకేతిక విద్య.. ఏళ్లుగా మిథ్య

★ ఇబ్బందుల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు

బేతంచెర్ల, నంద్యాల విద్య, న్యూస్‌టుడే: సత్వర ఉపాధి అవకాశాలు కల్పించే సాంకేతిక విద్యను అందించే పాలిటెక్నిక్ కళాశాలల్లో సమస్యలు నెలకొన్నాయి. ప్రతి ఏటా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులు చేరుతున్నారు. నంద్యాల, బేతంచెర్ల, సున్నిపెంటలోని ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతులు లేని కారణంగా విద్యార్థులు డిప్లొమా విద్యను కొనసాగించలేక అవస్థలు పడుతున్నారు. చదువుకు ఆటంకం లేకుండా సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

### బేతంచెర్లలో సొంత భవనం కరవు

★ బేతంచెర్ల పట్టణంలోని 2023లో ప్రారంభమైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం లేకుండాపోయింది. దీంతో స్థానిక శేషారెడ్డి ఉన్నత పాఠశాలతో పాటు రామనాథ్‌రెడ్డి భవన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాలలో 330 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును నిర్వహిస్తున్నారు.



నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో నిలిచిన బాలుర వసతి గృహ నిర్మాణం

పరిశీలన

★ కళాశాల నిర్మాణానికి గొరుమానుకొండ సమీపంలో 4.08 ఎకరాల భూమిని కేటాయిస్తూ రూ.26 కోట్ల వ్యయంతో అప్పటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2024 మార్చి 8న శంకుస్థాపన చేశారు. ఏడాది దాటినా నేటికీ భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. వసతి గృహానికి సొంత భవనం లేకపోవడంతో బీసీ బాలికల కోసం నిర్మించిన భవనంలోనే బాలికలు ఉంటున్నారు. బాలురకు వసతి గృహం లేకపోవడంతో ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.

### నంద్యాలలో ఆగిన నిర్మాణం

★ నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాలలో 1,400 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలకు కార్యాలయ సిబ్బంది ఆరుగురి అవసరం ఉంది. కళాశాలలో బాలికలకు వసతి గృహం ఉంది. బాలురకు వసతి గృహం లేకపోవడంతో విద్యార్థులు బయట ప్రైవేట్ వసతి గృహాల్లో వేలకు వేలు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పాత వసతి గృహం దెబ్బతినడంతో విద్యార్థులు బయట ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కళాశాలకు వస్తున్నారు.
★ పాలిటెక్నిక్ కళాశాలకు పరిపాలన భవనం, వసతి గృహ నిర్మాణానికి గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2019 మార్చిలో రూ.10.75 కోట్ల నిధులు అంచనాతో పనులు ప్రారంభించారు. బేస్‌మెంట్ పనులు జరిగాయి. ప్రభుత్వం మారడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. పరిసరాలన్నీ పిచ్చిమొక్కలతో అధ్వానంగా మారాయి.

### సున్నిపెంటలో వసతులు శూన్యం

సున్నిపెంట పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుల ఖాళీల కొరత వేధిస్తోంది. భవనం ఏళ్ల నాటిది కావడంతో మరమ్మతులకు గురైంది. వసతి గృహంలో అంతర్గత రహదారులు నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆడిటోరియం లేక క్రీడా సాధనకు ఆటకం ఏర్పడుతోంది. సిబ్బంది గదులకు మరమ్మతులు, క్యాంపస్‌కు తాగునీటి పైపులైన్ వేయాల్సిన అవసరం ఉంది.

## జాతీయస్థాయి పోటీలకు విద్యార్థిని ఎంపిక

యర్రగుంట్ల (శిరివెళ్ల), న్యూస్‌టుడే: యర్రగుంట్ల గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని సుల్తానా జాతీయస్థాయి థాంగ్-టా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్‌కుమార్

ప్రతిభ చూపిన విద్యార్థినులతో ప్రధానోపాధ్యాయుడు, పీడీలు

తెలిపారు. మరో విద్యార్థిని మదార్‌బీ రాష్ట్రస్థాయి కురాష్ పోటీల్లో సత్తాచాటినట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. సుల్తానా (పదో తరగతి) అనకాపల్లి జిల్లాలో గత నెలలో జరిగిన రాష్ట్రస్థాయి థాంగ్-టా పోటీల్లో 50 కేజీల విభాగంలో ప్రతిభ చూపి బంగారు పతకం కైవసం చేసుకుందన్నారు. త్వరలో నిర్వహించే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. మదార్‌బీ (ఎనిమిదో తరగతి) అనంతపురంలో గతనెలలో జరిగిన రాష్ట్రస్థాయి కురాష్ పోటీల్లో 44 కేజీల విభాగంలో పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో పీడీలు వెంకటసురేష్, విజయమణి పాల్గొన్నారు.

## ముస్తాబు కిట్ల పంపిణీ

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టితో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 150 ముస్తాబు కిట్లను పంపిణీ చేసినట్లు కలెక్టర్ జి.రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్, బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులకు అందజేయాల్సిన ముస్తాబు కిట్లను అధికారులకు ఆమె అందజేశారు. పశుసంవర్ధక శాఖ అధికారి గోవిందనాయక్, సాంఘిక సంక్షేమ అధికారిణి చింతామణి తదితరులు పాల్గొన్నారు.

మహానందీశునికి నిత్యకల్యాణం చేయిస్తున్న పండితులు

## మహానందీశునికి నిత్యకల్యాణ సేవ

మహానంది, న్యూస్‌టుడే: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానందిలో గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్లకు దేవస్థానం ఆధ్వర్యంలో వేదపండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, అర్చకులు భక్తిశ్రద్ధలతో వేదోక్తంగా నిర్వహించారు. అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లకు బుధవారం గణపతిపూజ, పుణ్యహవాచనం, కంకణధారణ, మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాల సమర్పణ వంటి కల్యాణ క్రతువులు చేశారు.

## రేపు శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్ష

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 9న కలెక్టర్ రాజకుమారి నేతృత్వంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశం జరుగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా అధికారులతోపాటు మార్కాపురం, అచ్చంపేట, మహబూబ్‌నగర్ జిల్లాల అధికారులు పాల్గొననున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు సంబంధించిన వివరాలను ఈవో ఎం.శ్రీనివాసరావు సిద్ధం చేస్తున్నారు.

### మొదలైన ఏర్పాట్ల పనులు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనులు ప్రారంభమయ్యాయి. ఉద్యాన వనాలు, ఖాళీ ప్రదేశాల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే అన్ని పనులకు సంబంధించి టెండర్లు పిలిచి గుత్తేదారులకు వర్క్‌ఆర్డర్స్ జారీ చేశారు. పాదయాత్ర భక్తుల కోసం రహదారికి ఇరువైపులా గ్రావెల్ మట్టి వేసి చదును చేసే పనులు చేస్తున్నారు.

## శ్రీగిరి దేవస్థానానికి రూ.10 లక్షల విరాళం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే : శ్రీశైల దేవస్థానం అన్నప్రసాద వితరణ పథకానికి బుధవారం రాజమండ్రికి చెందిన బి.శ్రీనివాసరావు రూ.10లక్షల విరాళాన్ని అందజేశారు. కుటుంబ సభ్యుల పేర్లతో విరాళాన్ని సమర్పించారు. దాతకు పర్యవేక్షకులు శివప్రసాద్ సత్కరించారు.

దాతకు విరాళం బాండ్ అందజేస్తున్న పర్యవేక్షకులు

## భాజపా ఓబీసీ జిల్లా కమిటీ సభ్యుల నియామకం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో భాజపా బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా మోర్చా కమిటీకి 17 మంది నియామక ప్రక్రియ చేపట్టినట్లు జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అన్నారు. జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయనతోపాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగళి గోపి శ్రీనివాస్, కార్యదర్శులు ఆసనపురం చంటి, అశోక్, జోన్ ఇన్‌ఛార్జి బంగారయ్య పాల్గొని ఎంపిక చేశారు. వారు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన మోర్చా నాయకులు పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేయాలన్నారు.

జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధుతో, మోర్చా సభ్యులు

## కడప ఇస్తిమాకు నంద్యాల మీదుగా ప్రత్యేక రైలు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: కడప ఇస్తిమాకు నంద్యాల మీదుగా ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే శాఖ ఏర్పాటు చేసినట్లు ఎంపీ డా. బైరెడ్డి శబరి తెలిపారు. ఈనెల 23నుంచి 25వ వరకు జరిగే ఇస్తిమాకు హాజరయ్యే భక్తుల కోసం ఈనెల 22వ తేదీన రైలు నంబరు 07140 చర్లపల్లి-తిరుచానూరు చర్లపల్లిలో బయలుదేరి నిజామాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు మీదుగా నంద్యాలకు 23వ తేదీ ఉదయం 5.30 గంటలకు చేరుకుంటుందన్నారు. అనంతరం కడపకు చేరుకుని రేణిగుంట మీదుగా తిరుచానూరు చేరుకుంటుందన్నారు. రైలు నంబరు 07141 తిరుచానూరులో 25వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయలుదేరి కడపకు ఉదయం 3 గంటలకు, నంద్యాలకు 6.50 గంటలకు చేరుకుని గుంటూరు, విజయవాడ, వరంగల్, నిజామాబాద్ మీదుగా చర్లపల్లికి వెళ్తుందన్నారు.

## హజ్ యాత్రికులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: హజ్ యాత్రికులకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. నేషనల్ పీజీ కళాశాలలో బుధవారం హజ్ యాత్రికుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ హాజరై సూచనలు చేశారు. కర్నూలు మౌలానా అల్హాజ్ ఖాజీ డా.అబ్దుల్ మజీద్ సాహెబ్ నిజామీ యాత్రికులు హజ్ యాత్రలో పాటించాల్సిన నియమాలు వివరించారు. రాష్ట్ర హజ్ కమిటీ ఛైర్మన్ షేక్ హసన్‌బాషా పాల్గొన్నారు.

## ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఉగాది నాటికి జిల్లాలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని కలెక్టర్ జి.రాజకుమారి హౌసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఇళ్ల నిర్మాణాల పురోగతిపై ఆమె డీఈలు, ఏఈలతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాకు కేటాయించిన 14,86 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. రూఫ్ స్థాయిలో ఉన్న 1583 ఇళ్లను, లెంటల్ స్థాయిలో ఉన్న 2,805 ఇళ్లు, బేస్‌మెంట్ స్థాయిలో ఉన్న 6,800 ఇళ్లను తక్షణమే పూర్తి చేసేలా అధికారులు పనిచేయాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద వివిధ దశల్లో ఉన్న 556 ఇళ్ల నిర్మాణాలు కూడా గడువులోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉయ్యాలవాడ, కోవెలకుంట్ల, గడివేముల మండలాల్లో ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా పూర్తి కాలేదని అసహనం వ్యక్తం చేశారు. హౌసింగ్ పీడీ శ్రీహరి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

## రహదారి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాలో జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు.



సమీక్షలో కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాణ్

పోలీసు అధికారులు గుర్తించిన బ్లాక్ స్పాట్లలో వెంటనే వేగ నియంత్రికలు, రహదారి సూచిక బోర్డులు, స్పీడ్ గన్స్, పవర్‌ఫుల్ బ్లింకర్లు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల ప్రాజెక్ట్ అధికారులకు ఆమె సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రహదారి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ సునీల్ షెరాణ్, ఆర్అండ్‌బీ ఎస్ఈ శ్రీధర్‌రెడ్డి, ఏఎస్పీ మంద జావళి ఆల్ఫోన్స్, డీటీసీ శివారెడ్డి, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్‌తో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ..ఎన్‌హెచ్-40, 44, 340సీ, 167కే రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతూ.. పోలీసు శాఖ గుర్తించిన ప్రమాద జోన్లలో తక్షణ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్‌హెచ్-40లోని సోమయాజులపల్లె, ఆళ్లగడ్డ, చాబోలు జంక్షన్ల వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అక్కడ సర్వీసు రోడ్లు, స్పీడ్ కంట్రోల్ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యార్థి బస్సుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ సునీల్ షెరాణ్ మాట్లాడుతూ ఎన్‌హెచ్-40లో చీకటి కారణంగా ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే విద్యుత్ సరఫరా మెరుగుపరుచాలన్నారు. మున్సిపల్ కమిషనర్ శేషన్న, డీఈవో జనార్దన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

## బావిలో పడి బాలుడి మృతి

గోవిందపల్లె (శిరివెళ్ల), న్యూస్‌టుడే: మండలంలోని గోవిందపల్లె- జిల్లెల గ్రామ శివారులోని బావిలో ప్రమాదవశాత్తు పడి బాలుడు మృతి చెందినట్లు ఎస్సై చిన్న పీరయ్యాయాదవ్ బుధవారం తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సున్నిపెంట గ్రామానికి చెందిన మల్లికార్జున, ప్రమీల దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చివరివాడు రఘురాం(9) అమ్మమ్మ ఊరైన గోవిందపల్లెలో ఉంటున్నాడు. ఈనెల 6న సాయంత్రం ఆడుకునేందుకు వెళ్లిన మనవడు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో అమ్మమ్మ, కుటుంబ సభ్యులు అన్నిచోట్లా గాలించినా కన్పించకపోవడంతో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యవసాయ కూలీలు పొలం పనుల కోసం గ్రామ శివారుకు వెళ్లగా అక్కడ బావిలో రఘురాం శవమై కన్పించారు. వారు వెంటనే విషయాన్ని పోలీసులకు తెలిపారు. రేగుపండ్ల కోసం వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.



రఘురాం (దాచిన చిత్రం)

## కేసీ కాల్వలో దూకి.. యువకుడి గల్లంతు

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కేసీ కాల్వలో దూకి ఓ యువకుడు గల్లంతైయ్యారు. ఈ ఘటన పాములపాడు మండలంలోని కోల్స్ ఆనందాపురం సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన వంశీ (22) రాత్రి ఇంట్లో నుంచి వెళ్లి కాలువలో దూకాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పాములపాడు ఎస్సై తిరుపాలు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

## హత్య చేసి కాల్వలో పడేశారు!

పాణ్యం, పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: అదృశ్యం కేసు హత్యగా మారునున్నట్లు సమాచారం. గతేడాది ఆగస్టు 31న అదృశ్యమైన వినోద్‌కుమార్ హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. మరో మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలిసింది. వినోద్‌కుమార్ ద్విచక్రవాహనం గడివేముల సమీపంలోని వద్దిలేరు వాగులో బుధవారం స్వాధీనం చేసుకున్నారు. యువకున్ని హత్య చేసి పాణ్యం సమీపంలోని గాలేరు నగరి కాల్వలో పడవేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తుంది.

## హోమ్‌వర్క్ చేయలేదని విద్యార్థిపై దాడి

బేతంచెర్ల, న్యూస్‌టుడే: స్థానిక బీసీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి హోమ్‌వర్క్ చేయలేదనే కారణంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతో తలపై గాయమైందని తల్లిదండ్రులు వాపోయారు. డోన్ మండలం ఉడుములపాడు గ్రామానికి చెందిన కుల్లాయి కుమారుడు హర్షవర్ధన్ బేతంచెర్ల బీసీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. హర్షవర్ధన్ ఈనెల 3న హోమ్‌వర్క్ చేయలేదని ఉపాధ్యాయుడు బెత్తంతో కొట్టడంతో తలకు గాయమైంది. ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు బుధవారం డోన్‌లో ఆర్డీవో నరసింహులుకు ఫిర్యాదు చేశారు. విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపారు.


EENADU e Classifieds

BUSINESS SERVICES

CELLPHONES

యశ్విన్ మొబైల్ రిపేర్ ట్రైనింగ్, చిప్‌స్థాయి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ మొబైల్ రిపేరి వర్క్ నేర్పించబడును. @ డి-మార్ట్ వెనుక, కర్నూలు. ✆ 91103 23814.

EDUCATION

COACHING CENTRES

DDU - GKY, Sunskills ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత హాస్టల్ వసతితో కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ & GDA నందు శిక్షణ ఇవ్వబడును. అర్హత: ఇంటర్, Age:30 సం||లోపు. ✆ 93478 38576, 94940 71664.

REAL ESTATE

మణికంఠ హోమ్స్ వారి లక్ష్మీగ్రీన్ వ్యాలీ పసుపుల గ్రామపరిధిలో నూతన వెంచర్‌నందు ప్లాట్లు&ఇండ్లు కట్టించి బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఇవ్వబడును.శ్రీరామ్:99853 43829

JOBS

TV Reporters required for Kurnool town for LocalAI Media Network Pvt Ltd. call: 91601 46588

అనుభవం గల కంప్యూటర్ ఆపరేటర్ కావలెను. వెంకటేశ్వర గ్యాస్ సర్వీసెస్, గిప్సన్ కాలనీ, కర్నూలు. టైం: 11:00 AM - 2:00 PM. ✆ 08518 221316.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. జీతం: 10,000/- నుండి 15,000/- ఫిక్స్ డ్ సాలరీ, నో టార్గెట్, సంప్ర: 63055 97809.

EENADU Ee CLASSIFIEDS అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే.
కలర్ 5 లైన్ల ప్రకటన రూ. 555/- మాత్రమే.
ప్రకటనలపై 5% GST వర్తించును.
వివరాలకు: 99899 97628

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు నరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టవరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


(c) eenadu

# నంద్యాల

•నంద్యాల •నందికొట్కూరు •శ్రీశైలం •పాణ్యం

## ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం

సిబ్బందికి సూచనలు ఇస్తున్న కమిషనర్

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: పట్టణ పరిధిలోని శివారు కాలనీల సమస్యలు పరిష్కరిస్తామని పురపాలక కమిషనర్ బండి శేషన్న పేర్కొన్నారు. పట్టణంలోని రైతునగర్ ప్రాంతంలో బుధవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ. . స్వచ్ఛసర్వేక్షణ్‌లో భాగంగా పట్టణాన్ని పరిశుభ్రతకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అనంతరం వార్డుల్లో ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వీధి దీపాలు, తాగునీటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట శానిటరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణశర్మ, సిబ్బంది ఉన్నారు.

## ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలి

నంద్యాల గ్రామీణం: రబీలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు పేర్కొన్నారు. మండలంలోని కొత్తపల్లె, బిల్లలాపురం గ్రామాల్లో బుధవారం 'పొలంబడి' నిర్వహించారు. మినుము పంటను పరిశీలించి సమగ్ర, సస్యరక్షణ చర్యలు వివరించారు. వ్యవసాయ విస్తరణాధికారులు బాలలింగమయ్య, సురేష్, శివనాయక్ రైతులు పాల్గొన్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
నందికొట్కూరు : 94403 61729
ఆత్మకూరు : 90149 09024
నంద్యాల : 98853 28120

మిడుతూరు, న్యూస్‌టుడే: ?: మండలంలోని బన్నూరు జగనన్న కాలనీలో పగటి పూట వీధి దీపాలు వెలుగుతున్నాయి. **- స్వామన్న, గ్రామస్థుడు,** ✔: వీధి దీపాలు వెలగకుండా చర్యలు తీసుకుంటాం. **- వినయ్, గ్రామ కార్యదర్శి.**

?: మిడుతూరులోని తొగట వీధిలో కాల్వలు శుభ్రం చేయాలి. **-వెంకటరమణ, గ్రామస్థుడు.** ✔: కాలువలను శుభ్రం చేయిస్తాం. **-కళ్యాణ్ సింగ్, తాత్కాలిక కార్యదర్శి.**

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: ?: సంగమేశ్వరం సర్కిల్-దుద్యాల మార్గంలో రెండు వీధి దీపాలు వెలగడం లేదు. **- రమేష్, స్థానికుడు.** ✔: వీధి దీపాలకు మరమ్మతులు చేయిస్తాం. **-షాహీర్‌బాషా, పురపాలక ఏఈ.**

?: అక్కిరాజుకాలనీలో గుండ్లకమ్మవాగులో పూడిక, పిచ్చిమొక్కలు పెరిగి మురుగు నిల్వ ఉంటుంది. **- సాగర్, స్థానికుడు.** ✔: కాల్వలో పూడిక, పిచ్చి మొక్కలు తొలగిస్తాం. **- జీవన్, శానిటరీ ఇన్‌స్పెక్టరు.**

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: ?: మండలంలోని గగ్గటూరు గ్రామంలో దోమల బెడద అధికమైంది. **- రంగారెడ్డి** ✔: దోమల నివారణ మందులను పిచికారి చేయిస్తాం. **-వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఎంపీడీవో, పాణ్యం**

## క్విజ్ పోటీలతో ఉత్తమ భవిష్యత్తు


పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు

విజేతలకు బహుమతులు అందజేస్తున్న ప్రిన్సిపల్ ఫాదర్ షిన్స్

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు క్విజ్ పోటీల్లో పాల్గొనడంతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపల్ ఫాదర్ షిన్స్ పేర్కొన్నారు. మండలంలోని కరివేన గ్రామంలో ఉన్న డీపాల్ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు' ఆధ్వర్యంలో ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి. విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రణీత్‌రాజ్, తఫ్షీర్ హుసేన్, షణ్ముఖసాయి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. వారికి ప్రిన్సిపల్ ఫాదర్ షిన్స్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ శాంటో, మెర్సీ, తబస్సుమ్, నాగేంద్ర పాల్గొన్నారు.

## కాలనీల్లో సమస్యల కూత

◆ నంద్యాలలో ఇబ్బంది పడుతున్న ప్రజలు

పరిశీలన

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణం, శివారులోని పలు కాలనీలు సమస్యలతో సతమతమవుతున్నాయి. గత పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఇప్పటికీ పలు వీధుల్లో అభివృద్ధి లేక సమస్యలు ఎక్కువయ్యాయని కాలనీవాసులు వాపోతున్నారు. జిల్లా కేంద్రమైనా, జనాభా పెరుగుతున్నా వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రధానంగా రహదార్లు, పారిశుద్ధ్య సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి.

☛ పట్టణంలోని ఫాతిమానగర్, జగజ్జననీనగర్‌లో 12వేల జనాభా నివసిస్తోంది. ఈ కాలనీల్లో మురుగు సమస్య, ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి విష పురుగులు సంచరించడం, దోమల బెడదతో ప్రజలు భయపడుతున్నారు. సరైన రహదార్లు, కాల్వలు లేవు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులకు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జగజ్జననీనగర్ ఖాళీ స్థలంలో నిలిచిన మురుగు

### రహదార్లు నిర్మించండి : ఖాసీంబీ, ఫాతిమానగర్

మా ప్రాంతంలో రహదార్లు సరిగా లేవు. గుంతలు ఏర్పడి రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నాం. వర్షం పడితే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. రహదార్లు నిర్మించి సమస్య తీర్చాలి.

### శివారు.. అభివృద్ధి కరవు

నంద్యాల రైతునగరం, న్యూస్‌టుడే: గత పదేళ్లలో నంద్యాల పట్టణ శివార్లలో 50కు పైగా కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. రైతునగరం, శిల్పానగర్ కాలనీలు ఏర్పడి ఏళ్లు గడిచినా మౌలిక వసతులు కల్పించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

రైతునగరంలో రహదారి పక్కన ఒరిగిన విద్యుత్తు స్తంభం

☛ రైతునగరంలో 22 వార్డులున్నాయి. జనాభా 5 వేలకుపైగా ఉంది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో కాల్వలు లేవు. కొన్ని ఉన్నా శుభ్రం చేయకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోయాయి. దుర్వాసన, దోమలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల రహదారులు లేవు. ఉన్నవీ దెబ్బతిన్నాయి. రహదారుల పక్కనే విద్యుత్తు స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. వీధి కుక్కల బెడద అధికంగా ఉంది.

☛ శిల్పానగర్ కాలనీలో 22 వార్డులున్నాయి. జనాభా 2వేల వరకు ఉంటుంది. కాలనీ బయట కాల్వలో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు పెరిగి మురుగు నిలుస్తోంది. శిల్పానగర్‌లో మట్టి రోడ్లు అధికంగా ఉన్నాయి. వర్షం కురిసినపుడు ప్రయాణించడానికి వీలులేకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. విషపురుగులు సంచరిస్తున్నాయి.

## వీధి దీపాల ఏర్పాటు

నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎన్‌జీవోస్ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదని 'ఈనాడు'లో మేమున్నాం మీకు తోడుగా ద్వారా సమస్య ప్రచురితమైంది. స్పందించిన పురపాలక డీఈ పవన్‌కుమార్ సిబ్బంది చేత నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయించారు.

స్పందనకు వందనం

## ముళ్లపొదల తొలగింపు

వెలుగోడు, న్యూస్‌టుడే: పట్టణంలోని ఎస్సీ కాలనీలోని విద్యుత్ స్తంభానికి తీగలు అల్లుకొని ప్రమాదకరంగా మారింది. ఆ విషయం ఈనెల 6న 'అల్లుకున్న నిర్లక్ష్యం' శీర్షికతో 'ఈనాడు'లో ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు స్తంభానికి అల్లుకున్న ముళ్లపొదలను తొలగించారు. విద్యుత్ దీపం వెలగడం లేదు. దాంతో పంచాయతీ అధికారులు కొత్త విద్యుత్ దీపాన్ని అమర్చుతామన్నారు.

## గుంత తీశారు.. రాళ్లు పెట్టారు

నంద్యాల పట్టణంలోని నూనెపల్లె-ఐలూరుకు వెళ్లే మార్గంలో పైపులైన్ మరమ్మతులకు గుంతను తవ్వారు. పనులు పూర్తి చేసి గుంతలో రాళ్లు ఉంచారు. ఆ దారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రాంతంలో రాత్రి సమయంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అధికారులు స్పందించి ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
- న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం

## తాగునీటికి తప్పని తిప్పలు

నంద్యాల పట్టణం బొగ్గులైన్‌లో గత ఐదు రోజులుగా తాగునీరు రావడం లేదు. అక్కడ 600 గృహాలున్నాయి. పైపులైన్ పనుల కారణంగా నీరు రావడం లేదు. తాగడానికి, ఇంటి అవసరాలకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ట్యాంకర్ కోసం మహిళలు పడిగాపులు గాస్తున్నారు. రోజూ ఒకే ట్యాంకర్ వస్తుందని.. నీరు సరిపోవడం లేదన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల రైతునగరం

## కాల్వలు లేక.. మురుగు పారక

నంద్యాల పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. బాలాజీ కాంప్లెక్స్ కేశవరెడ్డి పాఠశాల వద్ద కాల్వలు సరిగ్గా లేవు. దాంతో మురుగు పారడం లేదు. ఆ ప్రాంతంలో రహదారి నిర్మాణం లేకపోవడంతో కాల్వలు నిర్మించలేదు. ఫలితంగా మురుగు ముందుకు కదలక నిల్వ ఉంటుంది. దాంతో దోమలు వ్యాప్తి చెంది, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు రహదారి, కాల్వలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. - న్యూస్‌టుడే, నంద్యాల పురపాలకం

## కానరాని ప్రహరీ.. రక్షణ కొరవడి

పాములపాడు మండలంలో చెలిమిల్లలోని ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేక ప్రమాదకరంగా మారింది. అక్కడ మూడేళ్ల క్రితం రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం సాగక పునాదులకే పరిమితమైంది. చుట్టూ ముళ్లపొదలు ఉండటంతో విష సర్పాలు పాఠశాల ఆవరణలోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో చదువు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి ప్రహరీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
- న్యూస్‌టుడే, నందికొట్కూరు గ్రామీణం

## కంది కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కంది కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ హరినాథ్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. జిల్లాలో 47 కేంద్రాలు ఏర్పాటు చేశామని, 25,800 క్వింటాళ్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతులు ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధరకే కేంద్రాల వద్ద విక్రయించాలని కోరారు. ఇప్పటికే 100 క్వింటాళ్లు కొనుగోలు చేసినట్లు వివరించారు.

## సంక్షిప్త సమాచారం

**కొత్తపల్లి:** రైతుల భూసమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తహసీల్దార్ ఉమారాణి తెలిపారు. కొక్కెరంచ గ్రామానికి శేషాద్రి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తన భూమి ఆన్‌లైన్ చేరలేదంటూ ఇచ్చిన అర్జీతో బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

**నంద్యాలగాంధీచౌక్:** సంజీవనగర్ రామాలయంలో తిరుప్పావై ప్రవచనాలు కొనసాగాయి. తితిదే బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత ప్రవచనకర్త డాక్టర్ దీవి హయగ్రీవాచార్యుల శ్రీకృష్ణుని ప్రేమను, లీలలను భక్తులకు వినిపించారు. తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సహకారంతో తిరుప్పావై ఆధ్యాత్మిక, ప్రవచనాలను తెలిపారు.

**మహానంది:** మహానందిలోని పవిత్ర కోనేర్లలో ప్రవహిస్తున్న నీరు అమోఘమని సినీ నటుడు నిలినీకాంత్ పేర్కొన్నారు. మహానందికి దైవదర్శనార్థమై భార్య, కుమారుడుతో కలిసి వచ్చారు. గంగా కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామివార్లకు విశేష పూజలు చేసుకున్నారు.

**నంద్యాల గాంధీచౌక్:** భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని రామకృష్ణా విద్యాసంస్థల అధినేత రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ముగ్గులు, గాలిపటాలు, వంటకాల పోటీలు ఆకట్టుకున్నాయి.

**నందికొట్కూరు:** బాల్య వివాహాలను అరికట్టాలని సీడీపీవో ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాలయంలోని ఐసీడీఎస్ సీడీపీవో మంగవల్లి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో అనర్థాలను వివరించారు.

**నందికొట్కూరు:** విజయవాడలో ఏపీ ఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపాటి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణను నందికొట్కూరు ఎన్‌జీవో సంఘం తాలుకా అధ్యక్షుడు రాముడు, కార్యదర్శి సత్యనారాయణ సన్మానించారు. రావాల్సిన నాలుగు డీఏలు, 2022లో సరెండర్ లీవ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.

**బండిఆత్మకూరు:** పేద విద్యార్థుల అభివృద్ధికి సేవాభావాన్ని అలవర్చుకోవాలని ఎంఈవోలు యశోద, మోహన్‌రెడ్డి అన్నారు. బండిఆత్మకూరులోని వీవర్స్ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నంద్యాల రోటరీక్లబ్ ఆధ్వర్యంలో 65మంది విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా పంపిణీ చేశారు.

**నందికొట్కూరు:** తొగటవీర క్షత్రియ కాలమానిని సంఘం నాయకులు విడుదల చేశారు. చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో సంఘం సభ్యులు ప్రసాద్, మురళి, రమణ, శ్రీనివాసులు, నాగరాజు, కృష్ణలు 2026 కాలమానిని విడుదల చేశారు.

**సున్నిపెంట సర్కిల్:** విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని రెండో పట్టణ సీఐ జి.సుబ్బారావు అన్నారు. సున్నిపెంటలోని పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు ఈవ్ టీజింగ్, గంజాయి, మద్యపానానికి దూరంగా ఉండాలన్నారు.

**సున్నిపెంట సర్కిల్:** నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెండో పట్టణ సీఐ జి.సుబ్బారావు అన్నారు. స్థానిక లాడ్జీలు, హోటల్ యజమానులతో బుధవారం సమావేశం నిర్వహించారు. నాటుసారా విక్రయాలపై తమ దృష్టికి ఫిర్యాదులు వచ్చాయని.. నాటుసారా అమ్మినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

**శ్రీశైలం, నంది సర్కిల్:** శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యాశాఖ, అంగన్‌వాడీ, ఆరోగ్య సిబ్బందికి బాలికల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.

## కూలీలకు ఉపాధి పనులు కల్పించాలి

బండిఆత్మకూరు, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు పనులు కల్పించడంలో విఫలమైతే క్షేత్ర సహాయకులుగా మానుకోవాల్సిందేనని డ్వామా పీడీ సూర్యనారాయణ అన్నారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ఉపాధి హామీ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..ఇటీవల జిల్లాలో ఏడుగురు క్షేత్ర సహాయకులను తొలగించినట్లు చెప్పారు. మండలంలో పర్యవేక్షణ చేస్తూ మెరుగుపరచాలని ఏపీవో వసుధారెడ్డికి సూచించారు. ఎంపీడీవో గాయత్రి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డ్వామా పీడీ సూర్యనారాయణ

వెలుగోడు: మండలంలోని వేల్పనూరు, మాధవరం గ్రామాల్లో డ్వామా పీడీ సూర్యనారాయణ బుధవారం పర్యటించి మినీ గోకులం షెడ్లను పరిశీలించారు. స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మధుసుదన్‌రెడ్డి, ఏపీవో నాగజ్యోతి, టీఏలు పాల్గొన్నారు.

## ప్రజా సంక్షేమానికి కృషి చేస్తాం

ఆత్మకూరు పట్టణం, న్యూస్‌టుడే: భాజపా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి కార్యక్రమం చేపట్టిందని, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నామని భాజపా జిల్లా అధ్యక్షుడు మధు పేర్కొన్నారు. భాజపా మండలాధ్యక్షుడు వెంకటరామి రెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం భాజపా కార్యాలయంలో మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానాతో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. త్వరలో శ్రీశైలం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి బాధ్యతలు అప్పగించే విషయంపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో భాజపా పట్టణాధ్యక్షుడు రవీంద్రారెడ్డి, డైరెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు మధు

## విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలి

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలని మహాత్మా జ్యోతిబా పులే పాఠశాలల రాష్ట్ర కార్యదర్శి మాధవీలత అన్నారు. మండలంలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలను బుధవారం తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు పరిశీలించి ఉపాధ్యాయులతో వివరాలు సేకరించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధన ఉండాలని, పదో తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. ప్రిన్సిపల్ పాండురంగారావు, సిబ్బంది పాల్గొన్నారు.

పాఠశాలను తనిఖీ చేస్తున్న మాధవీలత

## త్యాగరాజస్వామి జయంతి

ప్రత్యేక అలంకారంలో త్యాగరాజస్వామి

నంద్యాల గాంధీచౌక్, న్యూస్‌టుడే: పట్టణంలో త్యాగరాజస్వామి జయంతి, ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. బాలకొండహాల్‌లో ఉన్న త్యాగరాజస్వామి ఆలయంలో స్వామికి బుధవారం విశేష పూజలు చేశారు. తితిదే ఆస్థాన విద్యాంసుల సంగీత కచేరీ అలరించింది. నిర్వాహకులు శ్రీరామాయణం, శివరామకృష్ణ, శ్రీనివాసులు, సురేష్‌బాబు, సుధాకర్, మణికంఠసాయిరాకేష్, సునీల్‌శర్మ భక్తులు పాల్గొన్నారు.

## నానో యూరియా వినియోగం పెరగాలి

నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతులు ఆధునిక పద్ధతులు పాటించడంతోపాటు నానో యూరియా వినియోగం పెంచాలని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచించారు. నంద్యాలలోని వ్యవసాయ కార్యాలయంలో బుధవారం రైతులు శాస్త్రవేత్తల ముఖాముఖి చర్చా కార్యక్రమం నిర్వహించారు. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మంజునాథ్, వ్యవసాయాధికారి ప్రసాదరావు, తదితరులు రైతులకు వరి, మొక్కజొన్న, జొన్న, మినుము, ఆవాలు, పసుపు, శనగ పంటలలో నూతన వంగడాలు, పురుగులు, తెగుళ్ల గురించి వివరంగా చర్చించారు.

## రైతులు పంట నమోదు చేయించుకోండి

గాజులపల్లె(మహానంది), న్యూస్‌టుడే: రైతు సేవాకేంద్రాల్లో 11 నంబర్లు గల విశిష్ట సంఖ్య కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి బీ నాగేశ్వరరెడ్డి సూచించారు. మండలంలోని గాజులపల్లెలో రైతు సేవా కేంద్రంలో బుధవారం రైతులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. రబీలో వేసిన పంటలకు వెంటనే పంట నమోదు చేసుకోవాలన్నారు. ఏఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నాగేశ్వరరెడ్డి

## బాలకృష్ణమ్మ ఆశయాలు కొనసాగిస్తాం

నంద్యాల విద్య, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ ఉద్యమ పితామహుడు కామ్రేడ్ మార్పు బాలకృష్ణమ్మ ఆశయాలను కొనసాగిస్తామని ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కమిటీ సభ్యులు సాంబశివుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి నగిరి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. నాయకులు గోపాలరావు, రాముడు, రాంపుల్లారెడ్డి, పుల్లయ్య, రవి, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న నాయకులు

## సుస్థిర వ్యవసాయంతో అధిక దిగుబడులు

అవగాహన కల్పిస్తున్న సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మి

ఆత్మకూరు, న్యూస్‌టుడే: సుస్థిర వ్యవసాయ పద్ధతులు పాటించడంతో అధిక దిగుబడులు పొందవచ్చని కేవీకే, యాగంటిపల్లె సీనియర్ శాస్త్రవేత్తలు ధనలక్ష్మి, బాలరాజు, రవిగౌడ్ అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం యాగంటిపల్లె, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కరివేన గ్రామంలో ఏడీఏ హేమలత ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నారు.

## ఆర్టీసీ బస్టాండులో నగదు అపహరణ

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కుతున్న సమయంలో ప్రయాణికురాలి సంచిలో ఉన్న రూ.30వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లినట్లు ఒకటో పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. గోస్పాడు మండలం గుండంపాడు గ్రామానికి చెందిన హుసేన్‌బీ బుధవారం ఊరికి వెళ్లడానికి నంద్యాల బస్టాండులో బస్సు ఎక్కుతున్న సమయంలో సంచిలో ఉన్న నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. స్థానిక ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

## కంచె కరవై.. ప్రమాదం చేరువై

■ నియంత్రికల చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలి

మిడుతూరు, న్యూస్‌టుడే: మండల కేంద్రమైన మిడుతూరులో విద్యుత్తు నియంత్రికలు ప్రమాదకరంగా మారాయి. ప్రజలు సంచరించే ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటి చుట్టూ రక్షణ కరవైంది. నిత్యం విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో తక్కువ ఎత్తులో విద్యుత్తు నియంత్రికలు ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. నియంత్రికల చుట్టూ రక్షణగా కంచె ఏర్పాటు చేయాలి.

★ మిడుతూరులో కేజీబీవీ పాఠశాల, ఆదర్శ పాఠశాలలకు వెళ్లే దారిలో తక్కువ ఎత్తులో విద్యుత్తు నియంత్రిక ఉంది. ఆ దారిలో పాఠశాల వదిలినప్పుడు వందలాది మంది విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఎవరైనా అటుగా వెళ్తే ప్రమాదానికి జరిగే అవకాశం ఉంది. విద్యుత్తు నియంత్రిక చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

★ సహకార సంఘం కార్యాలయం పక్కనే ప్రధాన రహదారిపై నియంత్రిక ఉంది. వాహన చోదకులు ఏమాత్రం అజాగ్రత్తగా వాహనాన్ని నడిపినా ప్రమాదం చోటు చేసుకుంటుంది.

ఎంపీడీవో కార్యాలయం సమీపంలో విద్యుత్తు నియంత్రిక

★ ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ప్రధాన రహదారిపై ఎలాంటి రక్షణ లేకుండా నియంత్రిక ఏర్పాటు చేశారు. ఈ దారిలో నాపరాళ్ల గనుల ట్రాక్టర్లు, రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. అధికారులు స్పందించి విద్యుత్తు నియంత్రిక చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

### ప్రతిపాదనలు పంపాం
**- క్రాంతి కుమార్, ఏఈ**

సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రెండు విద్యుత్తు నియంత్రికల చుట్టూ కంచె నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరైన వెంటనే కంచె నిర్మాణ పనులు చేపడతాం. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహిస్తాం.

## వందశాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలి

కొత్తపల్లి, న్యూస్‌టుడే: పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని తహసీల్దార్ ఉమారాణి సూచించారు. కొత్తపల్లి కేజీబీవీ పాఠశాలలో జరుగుతున్న వంద రోజుల ప్రణాళిక ప్రత్యేక తరగతులను బుధవారం తనిఖీ చేశారు. బోధన తీరుపై ఆరా తీశారు. విద్యార్థుల నైపుణ్యాన్ని పరిశీలించారు.

బోధన తీరుపై ఆరా తీస్తున్న తహసీల్దార్ ఉమారాణి

## జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభ

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణానికి చెందిన చింతన ప్రకాష్ పబ్లికేషన్ వారు నిర్వహించిన జాతీయస్థాయి చిత్రలేఖన పోటీల్లో స్థానిక గురురాజ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటినట్లు డైరెక్టర్ షేక్షావలిరెడ్డి తెలిపారు. స్థానిక పాఠశాలలో బుధవారం ఆ విద్యార్థులను అభినందించారు. పాఠశాలలో 127 మంది విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. కార్యక్రమంలో విదార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులతో పాఠశాల డైరెక్టర్


## పబ్లిక్ నోటీసు

ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా, (1) బి.నాగమణి (2) బి.సుధీర్‌కుమార్, తూడిచర్ల గ్రామము, జూపాడుబంగ్లా మండలము, నంద్యాల జిల్లా వాస్తవ్యులు, షెడ్యూలు దాఖలా ఆస్తిలో (1) బి.నాగమణి గారి ఎ. 1.442 సెంట్లు, (1) బి.సుధీర్‌కుమార్ గారి ఎ. 1.158 సెంట్లు, నా క్లయింట్ అగు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పార్క్ రోడ్డు బ్రాంచి, కర్నూలు నందు మార్టిగేజ్ చేసి లోను తీసుకొనుటకు దరఖాస్తు చేసుకున్నారు. షెడ్యూలు ఆస్తి పెద్దవెంకటస్వామిగారు రిజిస్టరు విక్రయదస్తావేజు నెం. 834/1961 తేదీ: 29.4.1961వ తేదీన నాగయ్య గారిచే కొనుగోలు చేసి యాజమాన్య హక్కుతో అనుభవమునందుండిరి. పెద్దవెంకటస్వామిగారి గతించిన పిదప, వారసత్వపు రీత్యా షెడ్యూల్ ఆస్తి, ఆయన వారసులైన - బలుపాల పెద్దవెంకటస్వామి కుమారులు (1) కొండలయ్య (2) చిన్ననాగయ్య మరియు బలుపాల పెద్దనాగయ్య కుమారులు - (3) స్వాములు (4) శివప్రసాద్ లకు సంక్రమించి జాయింటు స్వాదీన హక్కు అనుభవంలోవుండిరి. అప్పుడు సంబంధించిన మరణ మరియు కుటుంబసభ్యుల పత్రమును పొందివుండలేదు. అయితే వీరియొక్క వారసత్వ జాయింటు హక్కును సమస్తులు గుర్తించిరనియు, వీరియొక్క వారసత్వ జాయింటు హక్కుపై ఎటువంటి పేచీలు, వివాదాలు లేవనితెలపగా, వీర్లనుండి శ్రీ జయన్న గారు విక్రయదస్తావేజు నెం. 2099/1997 తేదీ: 5.11.1997, షెడ్యూలు ఆస్తిని కొనుగోలు చేసి, అనుభవహక్కులో వుండిరి, వారి తదనంతరం ఆయనవారసులు పింజరి దర్గమ్మ మరియు 6 ఇతరులు వారసత్వరీత్యా జాయింటు హక్కుపొంది అనుభవించుచుండిరి. వీర్లనుండి, మొత్తము షెడ్యూల్ ఆస్తిని (1) బి.నాగమణిగారు రిజిష్టరు విక్రయదస్తావేజు నెం.3047/2019 తేదీ: 27.6.2019 ద్వారా, సర్వే నెంబరు 19-ఎలో ఎ. 1.50 సెంట్లు (2) బొంతల సుధీర్‌కుమార్ గారు రిజిష్టరు విక్రయదస్తావేజు నెం. 3048/2019 తేదీ: 27.6.2019 ద్వారా, సర్వే నెంబరు 19-ఎలో ఎ. 1.23 సెంట్లు, కొనుగోలు చేసి నిరాటంకర యాజమాన్య హక్కులతో అనుభవించుచున్నారు. ప్రస్తుతము నా క్లయింటు యూనియన్ బ్యాంకు వారు షెడ్యూలు ఆస్తిపై మార్టిగేజిలోను ప్రాసెసింగు చేయుచున్నారు. సదరు విషయములు తెలిపిన కారణమేమనగా, ఎవ్వరికైననూ షెడ్యూలు ఆస్తిపై, ఎవరికైననూ హక్కులు గాని, ఆక్షేపణలు, అభ్యంతరములు, క్లెయిములు, తాకట్టులు, రిజిష్టరు ఆయకములు ఏమైన వున్న ఎడల, ఈదినము నుండి 5 రోజులలోపు, సరైన ఆధారములతో నన్నుగాని నా క్లయింటునుగాని సంప్రదించగలరు. గడువు తేదీ తరువాత వచ్చిన ఎటువంటి క్లెయిములు పరిశీలించబడవు.

**షెడ్యూలు:** నంద్యాల డి. నందికొట్కూరు సబ్.డి. 10 బొల్లవరం గ్రామం సర్వే నెంబరు 19/ఎ, పూర్తి విస్తీర్ణం ఎ. 10.18 పైకి ఎ. 2.73 సెంట్లు భూమి. ఇందుకు **చెక్కుబంది: తూర్పు:** రోడ్డు, **పడమర:** ఆర్.బూసిరెడ్డి భూమి, **ఉత్తరం:** ఆర్.బూసిరెడ్డి భూమి, **దక్షిణం:** తమ్మిరెడ్డిగారి వెంకటరెడ్డి భూమి.

సం/- **Chittella Joga Rao, M.A.,LL.B.,**
**Advocate, 40/808-G, Srinivasa Nagar,**
**Kurnool- 518004. Mobile: 99598 57257**


(c) eenadu

# ఆళ్లగడ్డ

• ఆళ్లగడ్డ • బనగానపల్లి • డోన్

## మెరుగైన వైద్య సేవలు అందిస్తాం

సిబ్బందితో మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ

**ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే:** ఆళ్లగడ్డ పరిధి పడకండ్ల లోని పట్టణ ఆరోగ్యం కేంద్రంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని డీఎంహెచ్‌వో డా.వెంకట రమణ తెలిపారు. 'సేవలు పట్టని ఆరోగ్య కేంద్రం' పేరిట బుధవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు డీఎంహెచ్‌వో సత్వరం స్పందించారు. బుధవారమే ఆయన పడకండ్లకు చేరుకుని పట్టణ ఆరోగ్య కేంద్రం పరిశీలించారు. వైద్యుడు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులపై వచ్చిన వార్తకు స్పందనగా వెంటనే ఆయన రుద్రవరం పీహెచ్‌సీ వైద్యురాలు డా.జ్యోతిని పడకండ్ల పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే పడకండ్ల లోనే పక్కా భవనాన్ని నిర్మిస్తామన్నారు.

## నీటి సమస్య పరిష్కారానికి చర్యలు

**డోన్ పట్టణం, న్యూస్‌టుడే:** పట్టణంలోని బీసీ బాలుర కళాశాల వసతిగృహంలో తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు డోన్ ఆర్డీవో నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ తెలిపారు. స్థానిక వసతి గృహాన్ని బుధవారం పరిశీలించి సిబ్బందిని, విద్యార్థులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోజు విడిచి రోజు కుళాయిలకు నీరు వస్తున్నాయని, ఆ నీరు విద్యార్థులకు సరిపోవడం లేదని వారి దృష్టికి తీసుకువచ్చారు. కమిషనర్ ప్రసాద్‌గౌడ్ స్పందించి వసతి గృహానికి మరో మార్గం గుండా పైపులైన్ ఏర్పాటు చేసేందుకు ఏఈ సురేష్‌కు ఆదేశాలిచ్చారు.

సమస్యను తెలుసుకుంటున్న ఆర్డీవో, కమిషనర్

## సైక్లింగ్ పోటీల్లో విద్యార్థి ప్రతిభ

హరినాథ్‌రెడ్డిని అభినందిస్తున్న హెచ్ఎం, ఉపాధ్యాయులు

**ప్యాపిలి, న్యూస్‌టుడే:** విజయవాడలో ఇటీవల స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో పదో తరగతి విద్యార్థి హరినాథ్ రెడ్డి ప్రతిభ కనపరచినట్లు జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం పద్మాబాయి పేర్కొన్నారు. ఈ సందర్భంగా హరినాథ్‌రెడ్డిని బుధవారం స్థానిక పాఠశాలలో అభినందించారు. ఈ నెల 8న జాతీయ స్థాయిలో జరిగే సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

## భక్తిశ్రద్ధలతో మౌలాలిస్వామి ఉరుసు

**కొలిమిగుండ్ల, న్యూస్‌టుడే:** బనగానపల్లి పట్టణంలోని రవ్వలకొండలో వెలసిన మౌలాలిస్వామి ఉరుసును బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఉరుసుకు పెద్దసంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యుత్తు దీపాలతో అలంకరించిన దర్గా

## మంత్రి సహకారంతో మౌలిక సౌకర్యాలు

స్థానికులతో మాట్లాడుతున్న ఇన్‌ఛార్జి ఈవో ప్రకాష్‌నాయుడు

**కోవెలకుంట్ల, న్యూస్‌టుడే:** కోవెలకుంట్ల మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని ఇన్‌ఛార్జి ఈవో (డిప్యూటీ ఎంపీడీవో) ప్రకాష్‌నాయుడు అన్నారు. ఈనాడు ఆధ్వర్యంలో 'వాక్ విత్ ఈవో' కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కోవెలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సంతపేట, ఎస్ఎల్‌వీ టాకీస్, సీతారామనగర్ కాలనీల్లో ఈవో పర్యటించి కాలనీల్లోని ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలు ఈవో దృష్టికి తెచ్చిన సమస్యలు కొన్ని ఇలా..

?: సంతపేటలో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణాలు జరుగుతుండటంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందిగా ఉంది. త్వరగా పనులు పూర్తి చేయించాలి. - **లక్ష్మీదేవి, సంతపేట.**

?: సంతపేటలో వీధి దీపాలు లేక రాత్రివేళ అంధకారంగా ఉంది. వీధి దీపాలు అమర్చేందుకు చర్యలు తీసుకోవాలి. - **శివ, కాలనీవాసి.**

?: కాలనీలో నిరుపయోగంగా మారిన శుద్ధజల కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. - **సురేంద్ర, ఎస్ఎల్‌వీ టాకీస్ వీధి.**

?: సీతారామనగర్‌లో పందుల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్ల మధ్య సంచరిస్తూ పరిసరాలు అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. - **నాగేంద్ర, స్థానికుడు.**

?: కాలనీలో నూతనంగా మురుగు కాల్వ నిర్మించాలి. - **నారాయణమ్మ, సీతారామనగర్.**

### స్వచ్ఛ కోవెలకుంట్లే లక్ష్యం

**- ప్రకాష్‌నాయుడు, ఇన్‌ఛార్జి ఈవో**

◆ కోవెలకుంట్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలు అన్నింటిపై మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను పూర్తి చేసి స్వచ్ఛ కోవెలకుంట్లగా మార్చాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందిరమ్మ కాలనీలో రూ.40లక్షలతో మురుగు కాల్వ, సీసీ రోడ్డు నిర్మాణ పనులు, ఇందిరానగర్, ఎస్ఎల్‌వీ టాకీసు, సంతపేట కాలనీలో రూ.60లక్షల అంచనాలతో భూగర్భ కాల్వ, సీసీ రోడ్డు పనులు, వెలగటూరు రోడ్డులో రూ.30లక్షలతో మురుగు కాల్వ పనులు జరుగుతున్నాయి.

◆ పట్టణంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.కోటి నిధులను మంత్రి మంజూరు చేయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. పాండురంగస్వామి దేవాలయం వెనుక బనగానపల్లి మలుపు నుంచి ముదిగేడు రోడ్డు మలుపు వరకు నాలుగు వరుసలతో సీసీ రోడ్డు, మురుగు కాల్వ పనులు మంజూరు చేయించారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలి.

## బాడీ బిల్డింగ్ విజేతలకు సన్మానం

వినోద్, విశ్వనాథరెడ్డి, మోహిత్‌లను సన్మానిస్తున్న పీడీలు, ఉపాధ్యాయులు

**డోన్ పట్టణం, న్యూస్‌టుడే:** తమిళనాడులో నిర్వహించిన జాతీయస్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో కొట్టె వినోద్ ఉత్తమ ప్రదర్శనను కనబరిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకోవడం హర్షణీయమని ఫిజికల్ డైరెక్టరు మోహన్‌గౌడ్, వైద్యుడు డా.రాజేంద్రప్రసాద్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. అలాగే జలదుర్గానికి చెందిన మాస్టర్ బాడీ బిల్డింగ్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన విశ్వనాథరెడ్డికి, అండర్-19 విభాగంలో బాడీ బిల్డింగ్ పోటీల్లో ఐదో స్థానంలో నిలిచిన డిగ్రీ విద్యార్థి మోహిత్‌ను బుధవారం పలువురు సన్మానించారు. కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సమితి నాయకుడు మధు, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్ పాల్గొన్నారు.

## రుణాలు సద్వినియోగం చేసుకోండి

**శిరివెళ్ల, న్యూస్‌టుడే:** గ్రామాల్లోని వెలుగు సంఘాల్లోని పొదుపు మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆ శాఖ పీడీ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వెలుగు శాఖ కార్యాలయంలో బుధవారం ఎంఎంఈసీ సభ్యులకు విజన్ బిల్డింగ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీ విజయ్ గోపాల్, ఐఈ ఏపీఎం పుణ్యవతి పాల్గొన్నారు.

## వాహనాలు అడ్డదిడ్డం.. అడిగేదెవరు

**బే**తంచెర్ల పట్టణంలో నెలకొంటున్న ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇరుకైన రహదారులకు ఇరువైపులా అడ్డదిడ్డంగా ద్విచక్రవాహనాలు నిలిపేయడం, పోలీసులు పట్టించుకోని కారణంగా ప్రజలు నిత్యం ట్రాఫిక్‌లో చిక్కుకుని ముందుకు కదల్లేకపోతున్నారు. పోలీసు స్టేషన్ నుంచి స్టేట్ బ్యాంకు వరకు రోడ్డు విస్తీర్ణం తగ్గిపోయింది. ఆంధ్రా బ్యాంకు ముందు ద్విచక్ర వాహనాలు ఇష్టారీతిలో నిలిపేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, బేతంచెర్ల**

## దెబ్బతిన్న కల్వర్టు.. పట్టించుకుంటే ఒట్టు

**డో**న్ పట్టణంలోని తారకరామానగర్‌లోని చర్చి సమీపంలో రహదారిపై ఏర్పాటు చేసిన కల్వర్టు దెబ్బతింది. దాన్ని పట్టించుకునే వారే కరవయ్యారు. పలు మార్లు అధికారులకు తెలిపినా ఫలితం లేదంటున్నారు ఆ వీధిలోని జనం. రహదారి పక్కనే గుంతను తలపించేలా ఉండటంతో రాత్రి సమయంలో పిల్లలు గానీ, వృద్ధులు ప్రమాదవశాత్తు పడితే గాయాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, డోన్‌పట్టణం**

## చెరువులోకి చేరుతున్న చెత్త

**రు**ద్రవరం శివారులోని పెద్దరాజు చెరువులో ఇంటింటా సేకరించిన చెత్తాచెదారం, వ్యర్థాలను చెరువులో వేస్తుండటంతో నీరంతా కలుషితమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సంపద సృష్టి కేంద్రం లేకపోవడంతో చెరువు సమీపంలో చెత్తను పడేస్తున్నారు. దీనికితోడు గ్రామంలో కూల్చేసిన భవనాల వ్యర్థాలను కూడా అక్కడే పడేస్తున్నారు. అధికారులు స్పందించి నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, రుద్రవరం**

## శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి

విద్యార్థులకు సూచనలు చేస్తున్న డీఈవో జనార్దన్‌రెడ్డి

నందవరం(బనగానపల్లి గ్రామీణం), న్యూస్‌టుడే: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి జనార్దన్‌రెడ్డి సూచించారు. మండల పరిధిలోని నందవరం గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు దస్త్రాలు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

## తపాలా సిబ్బందితో సమావేశం

**చాగలమర్రి, న్యూస్‌టుడే:** తపాలా శాఖ అందిస్తున్న పథకాలను, వాటి వల్ల చేకూరే ప్రయోజనాలను గ్రామాల్లోని ప్రజలకు వివరించాలని ఆళ్లగడ్డ తపాలా శాఖ ఇన్‌స్పెక్టర్ రామ్‌నాథ్ సూచించారు. చాగలమర్రి తపాలాశాఖ కార్యాలయంలో బుధవారం సిబ్బందితో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పోస్టు మాస్టర్ రంజిత్‌కుమార్‌నాయక్, భాస్కర్‌రావు, బ్రాంచి పోస్టు మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.

## సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

**బేతంచెర్ల, న్యూస్‌టుడే:** ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతిపక్ష పార్టీలకు దీటుగా సమాధానం ఇవ్వాలని సూచించినట్లు తెదేపా మండల కన్వీనర్ ఉన్నం ఎల్లనాగయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో రెండు రోజుల పాటు పట్టణ, డివిజన్, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా కార్యక్రమం జరిగింది. తెదేపా మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు రాజగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫయాజ్ పాల్గొన్నారు.

## ఆర్టీసీ కార్మికుల నిరసన

**ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే:** ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎన్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి కె.రాజశేఖర్ డిమాండు చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట బుధవారం ఎన్ఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు, గ్యారేజీ కార్మికులు ధర్నా చేపట్టారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. అన్ని విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతులు కల్పించాలన్నారు.

ఆళ్లగడ్డ: ఆందోళన చేస్తున్న ఎన్ఎంయూ నాయకులు

**బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:** ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జోనల్ ఉప కార్యదర్శి లక్ష్మన్న, రీజనల్ ఉప కార్యదర్శి ప్రహ్లాద్, డిపో ఉప అధ్యక్షులు జీవీ రమణ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక డిపో ఎదుట నిరసన వ్యక్తం నాయకులు ఓబులేసు, భూషణం, గఫార్, సభ్యులు పాల్గొన్నారు.

## మహిళల ఆరోగ్య భద్రతకు పెద్దపీట

**డోన్ పట్టణం, న్యూస్‌టుడే:** మహిళల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్డీవో నరసింహులు, కమిషనర్ ప్రసాద్‌గౌడ్‌లు పేర్కొన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు సఖి సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా క్లబ్ హౌస్‌లో స్వయం సహాయక సంఘం మహిళలకు ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించారు.

## మైనింగ్ లీజు పొడిగింపు

**డోన్, న్యూస్‌టుడే:** మండలంలోని చిన్నమల్కాపురం గ్రామంలో లైమ్‌స్టోన్, డోలమైట్ ఖనిజాల తవ్వకాలకు లీజు అనుమతులు పొడిగిస్తూ రాష్ట్ర మైనింగ్‌శాఖ అధికారుల నుంచి బుధవారం ఉత్తర్వులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్వే నంబరు 740-1ఏ, 740-1బీ, 740-2లలో 4.441 హెక్టార్లలో ఎం.హరినాథరెడ్డి పేరుతో 50 ఏళ్ల పాటు ఖనిజాల తవ్వకాలకు లీజు అనుమతులు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయి.

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
ఆళ్లగడ్డ: 8008 574916
డోన్ పట్టణం: 94408 57790
బనగానపల్లె: 80085 73763

**డోన్ పట్టణం, న్యూస్‌టుడే:** ?: ఇందిరానగర్‌లో ప్రధాన రహదారి పక్కన వ్యర్థాలు పోగయ్యాయి. - **శ్రీనివాసులు, ఇందిరానగర్.** ✔: వ్యర్థాలను తొలగిస్తాం. - **ప్రసాద్‌గౌడ్, పురపాలక కమిషనర్**

?: వైఎస్సార్ నగర్‌లోని శివారు వీధుల్లో మురుగు కాల్వలు నిర్మించాలి. - వెంకట్రాముడు, వైఎస్సార్ నగర్.

✔: ప్రతిపాదనలు రూపొందించి నిర్మాణానికి కృషి చేస్తాం. - **సురేష్, మున్సిపల్ ఏఈ.**

శిరివెళ్ల, న్యూస్‌టుడే: ?: మండలంలోని వనికెన్‌దిన్నె గ్రామ శివారులో పంట కాల్వ వద్ద చెత్తను పడేస్తున్నారు. - **కాశమ్మ.** ✔: వ్యర్థాలను డంపింగ్ యార్డుకు చెత్తను తరలించేలా చర్యలు తీసుకుంటాం. - **శివమల్లేశ్వరప్ప, ఎంపీడీవో, శిరివెళ్ల.**

బనగానపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ?: చెర్లోకొత్తూరు గ్రామంలో మురుగు ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. - **మద్దిలేటి, గ్రామస్థుడు.** ✔: గ్రామంలోని సమస్యను గుర్తించి చర్యలు తీసుకుంటాం. - **నాగరాజు, ఎంపీడీవో, బనగానపల్లి.**

చాగలమర్రి, న్యూస్‌టుడే: ?: డి.కొత్తపల్లె గ్రామానికి వెళ్లే రహదారి అధ్వాన స్థితికి చేరుకుంది. - **ఓబులేసు, కొత్తపల్లె.** ✔: త్వరలో మరమ్మతులు చేపడతాం. - **కొండారెడ్డి, పీఆర్ఏఈ.**

సంజామల, న్యూస్‌టుడే:

?: గ్రామంలోని పొలాల రహదారులు గోతులమయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందిగా మారింది. - **వెంకటేశ్వర్లు, సంజామల.** ✔: ఎర్రమట్టి దారులు నిర్మించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. అనుమతులు రాగానే చర్యలు తీసుకుంటాం. - **సాల్మన్, ఎంపీడీవో. సంజామల.**

## జీవనోపాధి మెరుగుదలకు తోడ్పాటు

**కలుచట్ల (ప్యాపిలి), న్యూస్‌టుడే:** తేనెటీగల పెంపకంతో రైతులు, నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని వ్యవసాయాధికారి రాజేష్, ఎస్ఏఆర్‌డీఎస్ కామన్స్ ప్రాజెక్టర్ మేనేజర్ క్రాంతి పేర్కొన్నారు. మండలంలోని కలుచట్ల గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో నాలుగు జిల్లాలకు సంబంధించిన డీసీఓలకు, సీఆర్పీలకు తేనెటీగల పెంపకం, తేనె సేకరణ వంటి విషయాలపై శిక్షణ అందించి సామగ్రిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ ఆర్గనైజర్లు వాసు, నగేష్, రంగారెడ్డి, విశ్వేశ్వర, సీఆర్పీలు గిడ్డయ్య, దామోదర, హుస్సేన్‌బాషా పాల్గొన్నారు.

రైతులకు తేనెటీగల పెట్టెలను అందజేస్తున్న సంస్థ అధికారులు

## సంక్షిప్త సమాచారం

**బేతంచెర్ల, న్యూస్‌టుడే:** యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపల్ రాజశేఖర్, ట్రైనింగ్ అధికారి విద్యాసాగర్ పేర్కొన్నారు. బుధవారం శేషారెడ్డి ఉన్నత పాఠశాల మైదానంలో సంక్రాంతి పండగ సందర్భంగా బేతంచెర్ల హంటర్ టీమ్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించారు.

**డోన్, న్యూస్‌టుడే:** స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు నడవాలని వివేకానంద సేవాసమితి గౌరవాధ్యక్షులు డా.జగన్‌మోహన్, ప్రధానోపాధ్యాయుడు సురేష్‌బాబులు అన్నారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాలలో వివేకానంద జీవితచరిత్రపై విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. శ్రీనివాసులు, కుళ్లాయప్ప, రంగయ్య, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

**ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే:** ఆళ్లగడ్డ గ్రామీణ సీఐ బీవీ రమణను బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు బుధవారం కలిశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను వారు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆళ్లగడ్డ జేఏసీ నాయకులు బీరువాల బాషా, మాల మహానాడు జిల్లా ఇన్‌ఛార్జి శేఖర్, రజక సంఘం నాయకుడు అమడాల రమణ, గురుశంకర్ పాల్గొన్నారు.

**సంజామల, న్యూస్‌టుడే:** ట్రాక్టరు నిలిపే విషయంలో పేరుసోముల గ్రామస్థులు, బిహార్ కూలీల మధ్య మంగళవారం రాత్రి స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. కోవెలకుంట్ల సీఐ హనుమంతునాయక్, ఎస్సై రమణయ్య ఘటన స్థలం చేరుకుని ఇరువర్గాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించటంతో వివాదం సద్దుమణిగింది.

**ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే:** ఉయ్యాలవాడ, రూపనగుడి, నర్సిపల్లె, హరివరం గ్రామాల్లోని చౌక దుకాణాలను బుధవారం ఆళ్లగడ్డ సివిల్ సప్లయి డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్ తనిఖీలు నిర్వహించారు.

**అవుకు, న్యూస్‌టుడే:** అవసరమైన రైతులందరికీ యూరియా సరఫరా చేయనున్నట్లు వ్యవసాయాధికారి కలిమున్నీసా బుధవారం తెలిపారు. ప్రస్తుతం మండలానికి 406 టన్నుల యూరియా పంపిణీ అయినట్లు తెలిపారు.

**అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే:** మండలంలోని అహోబిలం గ్రామంలో బుధవారం ఎంపీడీవో నూర్జహాన్, పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆలయ పరిసరాలు, పలు కాలనీల్లో మురుగు కాలువలు శుభ్రం చేశారు.

**అల్లూరు(ఉయ్యాలవాడ), న్యూస్‌టుడే:** ఎస్సార్‌బీసీ 16వ బ్లాక్ ఉప కాల్వ నుంచి అల్లూరు కుంటకు నీరు మళ్లించారు. మిరప, పత్తి, శనగ పంటలకు రైతులు పైపులు వేసుకుని నీరు అందిస్తున్నారు.

**గంగవరం (శిరివెళ్ల), న్యూస్‌టుడే:** గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తహసీల్దార్ విజయశ్రీ తెలిపారు. మండలంలోని గంగవరం గ్రామంలో బుధవారం కొత్త పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఆయా వీర్వోలు పాల్గొన్నారు.

**యర్రగుంట్ల (శిరివెళ్ల) న్యూస్‌టుడే:** చేతివృత్తి దారులైన నాయీబ్రాహ్మణులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలని యర్రగుంట్ల నాయీబ్రాహ్మణులు కోరారు. త్యాగరాజుస్వామి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకుని యర్రగుంట్లలో బుధవారం గ్రామోత్సవం నిర్వహించారు.

**ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే:** నూతన విద్యా విధానంలో ఉమ్మడి జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో కొనసాగుతున్న ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యేక డైస్ కోడ్ ఏర్పాటు చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.రమణయ్య పేర్కొన్నారు.

## ఆలయాల్లో ప్రత్యేక పూజలు

డోన్: ఉత్సవమూర్తులకు పూజలు నిర్వహిస్తున్న అర్చకులు

**డోన్, న్యూస్‌టుడే:** పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా బుధవారం గోదా రంగనాథస్వాములకు వివిధ రకాల పూలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు వివిధ రకాల పూలను స్వామివార్లకు సమర్పించారు. ఆలయ అర్చకులు శ్రీకాంత్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

**గుండాల(డోన్), న్యూస్‌టుడే:** గుండాల చెన్నకేశవస్వామి ఆలయం వద్ద తితిదే కల్యాణ మండపంలో నిర్వహించిన వేలం ద్వారా ఆలయానికి రూ.8.20 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ శ్రీనివాసులు తెలిపారు.

**డోన్, న్యూస్‌టుడే:** పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం భక్తులకు అన్నదానం నిర్వహించారు. స్వామికి పడిపూజ, ప్రత్యేక అలంకరణలు చేపట్టిన అనంతరం మధ్యాహ్నం వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఆలయంలో భోజనం వడ్డించారు. దాతలు, భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

**డోన్ పట్టణం, న్యూస్‌టుడే:** ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎం.ఎస్.శ్రీనివాస్ స్వామీజీ పేర్కొన్నారు. లోక కల్యాణార్థం తెదేపా కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించిన సుందరకాండ పారాయణ కార్యక్రమంలో భాగంగా భక్తులు పాల్గొన్నారు. గురువారం సీతారామ, లక్ష్మణ సమేత వీరహనుమాన్ ఉత్సవ మూర్తులను ఊరేగింపు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

**ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే:** ఆళ్లగడ్డ పట్టణంలో బుధవారం బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాయత్రీ మాతాలయం నుంచి భక్తులు త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని నాలుగు రోడ్డు కూడలి వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. కార్యక్రమంలో నాగమోహన్‌రావు, మాధవరావు, సుబ్బారావు, పి.శ్రీనివాసరావు, శేషు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డ: త్యాగరాజ స్వామి గ్రామోత్సవంలో భక్తులు

## దుకాణాల తొలగింపు.. బాధితుల ఆందోళన

బంకు తొలగించవద్దని విలపిస్తున్న మహిళ

**డోన్ పట్టణం, న్యూస్‌టుడే:** పట్టణంలోని ఉపరితల వంతెన కింది ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మున్సిపల్ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటైన దుకాణాలు, బంకులు తొలగించేందుకు బుధవారం మున్సిపల్ సిబ్బంది వెళ్లారు. వంతెన కింద పిల్లర్ల మధ్యలో ఉన్న బంకులను తొలగించేందుకు అధికారులు, సిబ్బంది ప్రయత్నించారు. తమకు ఎటువంటి సమాచారం లేకుండా.. నోటీసులు ఇవ్వకుండా బంకులను తొలగించడం ఏమిటని చిరు వ్యాపారులు ప్రశ్నించారు. బంకులను తప్పనిసరిగా తొలగించాల్సిందేనని అధికారులు తేల్చి చెప్పడంతో గురువారం వరకు గడువు ఇవ్వాలని వ్యాపారులు కోరడంతో అధికారులు వెనుదిరిగారు.

## విద్యుత్తు సరఫరాలో అంతరాయం

**బేతంచెర్ల, న్యూస్‌టుడే:** మండలంలోని గూటుపల్లె, ఆర్ఎస్ రంగాపురం సబ్ స్టేషన్ల పరిధిలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. చిన్నమల్కాపురం 33 కేవీ కొత్త ఫీడర్ మార్పు చేస్తుండటంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంతరాయం ఉంటుందన్నారు. రైతులకు ఇచ్చే విద్యుత్తు సరఫరా తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 9 గంటల వరకు సరఫరా ఉంటుందన్నారు.

## కుటుంబ సర్వే తప్పనిసరి

**అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే:** ప్రజలు ఏకీకృత కుటుంబ సర్వే తప్పనిసరిగా చేయించుకోవాలని ఎంపీడీవో నూర్జహాన్ పేర్కొన్నారు. మండలంలోని అహోబిలం గ్రామంలో జరుగుతున్న కుటుంబ సర్వేను ఆమె బుధవారం తనిఖీ చేశారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి వివరాలతో సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సంక్షేమ పథకాలు అందించేందుకు సర్వే తప్పనిసరని ఆమె తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

## యువతరం.. సేవా పథం

పాఠశాలలో శ్రమదానం చేస్తున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

**ప్యాపిలి, న్యూస్‌టుడే:** విద్యార్థుల్లో దేశభక్తిని, సేవాతత్పరతను పెంపొందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ సేవా పథకం ప్రారంభించింది. అటు చదువులోనూ ఇటూ సామాజిక సేవా రంగంలో విద్యార్థులు రాణిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు సుబ్రహ్మణ్యం సహకారంతో ఎన్ఎస్ఎస్ పీవో నవీనపాటి ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులు బృందంగా ఏర్పడి పట్టణం, పరిసర గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

### చేపట్టిన కార్యక్రమాలు

◆ వెంగళాంపల్లె గ్రామంలో 50 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు డిసెంబరులో పర్యటించి గ్రామాల్లో దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల ముందు ఉన్న చెత్త, ప్లాస్టిక్‌ను తొలగించారు. పచ్చదనం, పరిశుభ్రతపై, ప్లాస్టిక్ వాడకంతో కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వాలంటీర్లు రక్తదానం చేశారు.

◆ స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ, ఎయిడ్స్ నివారణ, పల్స్ పోలియో, ఓటు హక్కు వంటి వాటి గురించి ప్రజలకు తెలియజేసి చైతన్యపరుస్తున్నారు.

◆ యువత చెడు వ్యసనాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నియమాల గురించి తెలియజేశారు.

◆ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత భారతదేశం ప్రచారంలో భాగంగా విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు.

◆ అంటువ్యాధులు, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడం, అక్షరాస్యత, మరుగుదొడ్ల ప్రాధాన్యం, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలను తెలపడం తదితరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

### ధ్రువపత్రంతో ఉపయోగం

**- నవీనపాటి, ఎన్ఎస్ఎస్ పీవో**

**ఎ**న్ఎస్ఎస్ వాలంటీర్లు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో అవసరమైన సేవలు అందిస్తున్నారు. అక్కడి స్థితిగతులపై ఆరా తీసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు చదువుతో పాటు సేవా భావం అలవరచుకోవాలి. కార్యక్రమం పూర్తయిన తర్వాత వాలంటీర్లకు ధ్రువపత్రం అందజేస్తాం. ఇది భవిష్యత్తులో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌గా ఉపయోగపడుతుంది.

### ఆత్మసంతృప్తి కలుగుతుంది

**- శ్రావణి, జూనియర్ ఇంటర్ విద్యార్థిని**

**చ**దువుతో పాటు ఎన్ఎస్ఎస్ తరఫున సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా సమాజంపై అవగాహన వస్తోంది. సామాజిక రుగ్మతలపై మా వంతుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చైతన్యవంతులుగా చేయగలుగుతున్నాం. సేవ జీవితంలో భాగమన్నది తెలిసింది. క్రమశిక్షణ అలవరుచుకోవడంతో పాటు సమాజ సేవ చేశామన్న సంతృప్తి ఉంది.

(c) eenadu

## వినుకొండకు సంక్రాంతి శోభ

వినుకొండలోని శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణం బుధవారం రంగుల హరివిల్లును తలపించింది. కళాశాల మహిళా సాధికారిత విభాగం నిర్వహించిన ప్రాంతీయ జూనియర్ కళాశాలల స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీ సందడిగా సాగింది. నియోజకవర్గంలోని వివిధ విద్యాసంస్థల్లో ఇంటర్ చదువుతున్న 120 మంది బాలికలు హాజరయ్యారు. ఇద్దరేసి చొప్పున మధ్యాహ్నం 12 నుంచి రెండు గంటలసేపు రంగవల్లులు వేశారు. పలు రంగులతో సందేశాత్మకంగా, అందంగా తీర్చిదిద్దారు. సంక్రాంతి పండగ విశిష్టత, పర్యావరణ పరిరక్షణ చాటేలా ముగ్గులు వేశారు. విద్యార్థులు, స్థానికులు వచ్చి ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థినుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయన్నారు. **– న్యూస్‌టుడే, వినుకొండ**

## 10 నుంచి క్రీడా సంబరాలు

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. బుధవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ కర్రసాము, గాలి పటాలు ఎగురవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి క్రీడలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల పరిధిలో నిర్వహిస్తామన్నారు.

## చిత్రం తీసేసి.. సమస్య ఉంచేసి..

ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, శావల్యాపురం, నరసరావుపేట సెంట్రల్, యడ్లపాడు

పట్టాదారు పాసు పుస్తకాల్లో మళ్లీ అవే తప్పులు పునరావృతం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జగన్ బొమ్మ మాత్రమే తీసేసి.. తప్పులేవీ సవరించకుండా ఇచ్చేశారని వాపోతున్నారు. ఈ నెల 2 నుంచి మొదలైన పంపిణీలో పాసు పుస్తకాలు అందుకున్న కర్షకులు తప్పుల్ని చూసి అవాక్కవుతున్నారు. సంవత్సరమున్నర తర్వాత పంపిణీ చేసినా తప్పులు యథాతథంగా ఉన్నాయని పేర్కొంటున్నారు.

ఆరు నెలల కిందటే తహసీల్దారు కార్యాలయాలకు పాసు పుస్తకాలు రాగా.. కొన్నింట్లో తప్పులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. వాటిని సరిచేయకుండా ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. రబీ సీజన్‌కు సంబంధించి పాసు పుస్తకాల ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలనుకున్న కర్షకులకు నిరాశే ఎదురైంది. జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు మళ్లీ రావడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం కుదరదు. విస్తీర్ణం తగ్గడం వల్ల కూడా సమస్యలు ఎదురవనున్నాయని.. మళ్లీ దరఖాస్తు చేసుకుంటే, కొత్తవి వచ్చేసరికి రబీ సీజన్ అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నెన్నో.. పాసు పుస్తకాల్లో ఆధార్, ఫోన్, ఖాతా నంబర్లు తప్పుగా వచ్చాయి. జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు నమోదయ్యాయి. ఇద్దరు రైతులకు ఒకే ఎల్‌పీ నంబరు వచ్చింది. మరికొందరికి పాత పుస్తకాల్లోని ఎల్‌పీ నంబరే కొత్త వాటిలోనూ వచ్చింది. ఈ కారణంగా రైతులు తహసీల్దారు కార్యాలయాలకు వచ్చి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. యడ్లపాడు సచివాలయంలో పుస్తకాలను గుట్టగా పోయడంతో చాలా మంది సంతకాలు చేయకుండా తీసుకెళ్లారు. కొందరివి కనిపించడం లేదు.

❖ శావల్యాపురం మండల కేంద్రానికి చెందిన పాపసాని హరిబాబు పేరిట పాసు పుస్తకం నమోదు కావాల్సి ఉండగా.. అతని తండ్రి ఫొటో ముద్రించి పుస్తకం పంపిణీ చేశారు.

❖ యడ్లపాడు మండల కేంద్రానికి చెందిన అంజేశ్వరరావుకు మైదవోలులో ఎకరమున్నర పొలం ఉంది. గతంలో జాయింట్ ఎల్‌పీఎం ఇచ్చి 10 సెంట్లు తగ్గించి పుస్తకం ఇచ్చారు. కొత్తగా ఇచ్చిన పుస్తకంలో 47 సెంట్లు మాత్రమే చూపించారు. అంటే అప్పటికంటే ఇప్పుడు భూమి ఇంకా తగ్గింది.

**జిల్లాలో ఇలా..**

- వచ్చిన పుస్తకాలు : 99,680
- పంపిణీ చేసినవి : 35,000

❖ పాసు పుస్తకాల్లో తప్పులు వచ్చిన రైతులు రీప్లేస్‌మెంట్ కోసం సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని డీఆర్వో మురళి సూచించారు.

❖ నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో ఎల్‌పీఎం నంబర్లు తప్పుగా ముద్రించారు. ఈ విషయాన్ని పుస్తకాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే అరవింద బాబు దృష్టికి రైతులు తీసుకొచ్చారు.

ముప్పాళ్ల (ఈపూరు), న్యూస్‌టుడే

తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల తర్ఫీదుతో విభిన్న క్రీడల్లో రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తోంది ఈపూరు మండలం ముప్పాళ్ల ధనలక్ష్మి వ్యాయామ కళాశాల విద్యార్థిని **గమిడి శ్రీసబిత.** గుంటూరుకు చెందిన ఈమె బీపీఈడీ రెండో సంవత్సరం చదువుతోంది. విభిన్న క్రీడలపై ఆసక్తి పెంచుకుని పట్టుదలతో సాధన చేస్తూ నైపుణ్యం సంపాదించింది. ఫెన్సింగ్, మోడరన్ పెంటాథ్లాన్, కెనాయింగ్ కయాకింగ్ (వాటర్ స్పోర్ట్స్), సాఫ్ట్‌బాల్ క్రీడల్లో రాణిస్తోంది.

❖ మోడరన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ విభాగంలో రెండుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. 2025 జులైలో నరసరావుపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించింది. సెప్టెంబరులో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో నిర్వహించిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో వ్యక్తిగత, బృంద విభాగాల్లో పాల్గొంది.

## ఆరంభం అదిరింది!

**తొలిరోజే 400 ఎకరాల భూసమీకరణ**

**అమరావతి, న్యూస్‌టుడే:** నవ్యాంధ్ర రాజధాని అమరావతి మహానగర విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన రెండోదశ భూసమీకరణకు మంచి స్పందన లభించింది. రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ గ్రామ సభలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, కలెక్టర్ కృతికా శుక్లా సమక్షంలో అంగీకార పత్రాలు అందజేశారు. భూసమీకరణపై అమరావతి మండలం యండ్రాయిలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. రైతులు 400 ఎకరాలకు సంబంధించిన అంగీకార పత్రాలు అందజేశారు. గ్రామంలో 1890 ఎకరాల పట్టా భూమి ఉండగా.. అందులో 21 శాతం తొలిరోజే అప్పగించారు. రైతు రుణమాఫీ, కౌలు పెంపు విషయాల్లో మంత్రి నారాయణ స్పష్టత ఇవ్వడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు.

**రైతులకు పాదాభివందనాలు..** చంద్రబాబునాయుడిపై నమ్మకంతో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. నాలుగు గ్రామాల రైతులు ముక్తకంఠంతో భూములు ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇప్పటికే గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలు సేకరించామన్నారు.

**ముఖ్యమైన రోజు..** రాజధాని అమరావతిలో భాగస్వాములయ్యేలా భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు రావడం చాలా సంతోషమని, ఇది ముఖ్యమైన రోజని కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. రైతుల రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామన్నారు.

**అన్ని విధాలా సహకరిస్తాం..** రైతులకు సీఆర్డీఏ తరపున అన్నివిధాలా సహకరిస్తామని సీఆర్డీఏ కమిషన్ కన్నబాబు అన్నారు. రైతుల భాగస్వామ్యంతో గ్రీన్‌ఫీల్డ్ సిటీగా అమరావతి రూపుదిద్దుకోబోతోందన్నారు. రైతులకు ప్లాట్లు కేటాయించి అభివృద్ధి చేసి ఇస్తామన్నారు.

మంత్రి నారాయణకు అంగీకార పత్రం అందజేస్తున్న రైతు

**చంద్రబాబు విజన్ నమ్మాం**

మా కుటుంబానికి 28 ఎకరాల భూమి ఉంది. చంద్రబాబు విజన్‌తో రాజధాని నిర్మాణంలో భాగస్వాములం కావాలని తొలిరోజు భూమి ఇవ్వడానికి ముందుకొచ్చాం. తామే తొలిగా భూమి ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రపంచ స్థాయి నగర నిర్మాణానికి ఆశగా ఎదురుచూస్తున్నాం.

**– ఏళ్ల శ్రీకాంత్, తనూజ**

**ఎస్సీలకు భాగస్వామ్యం**

కాయకష్టం చేసి సంపాదించుకున్న ఎకరం భూమిని చంద్రబాబుపై నమ్మకంతో రాజధానికి ఇస్తున్నా. రాజధానిలో ఎస్సీలకు కూడా భాగస్వామ్యం ఉంటుందనే నమ్మకం ఉంది. త్వరితగతిన ప్లాట్లు అభివృద్ధి చేసి అప్పగించాలి. **– చిలకా కోటేశ్వరరావు**

## ఇంటి వద్దకే సేవలు

**అందుబాటులోకి సర్వీస్ ప్రొవైడర్ల వ్యవస్థ**

**హోం ట్రయాంగిల్‌లో నమోదైన వృత్తిదారులు**

| మున్సిపాలిటీ | సంఖ్య |
|---|---|
| చిలకలూరిపేట | 103 |
| మాచర్ల | 109 |
| నరసరావుపేట | 119 |
| పిడుగురాళ్ల | 157 |
| సత్తెనపల్లి | 111 |
| వినుకొండ | 136 |
| గురజాల | 28 |
| దాచేపల్లి | 47 |

➻ వివిధ వృత్తుల్లో నిపుణులైన వారిని గుర్తించడంతో పాటు వారి వివరాలు హోం ట్రయాంగిల్ యాప్‌లో నమోదు చేశారు. కొందరికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా 60 గంటల నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నారు. వారి సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

➻ జిల్లావ్యాప్తంగా 810 మంది వృత్తి నిపుణుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రీషియన్లు 296 మంది, టీవీ మెకానిక్‌లు 50, రిఫ్రిజిరేటర్ 9, ఏసీ 31, వాషింగ్ మెషిన్ 11, గీజర్ 4, వాటర్ ప్యూరిఫయర్ మెకానిక్‌లు 9, ప్లంబర్లు 59, కార్పెంటర్లు 139, సెలూన్ (పురుషులు) 146, సెలూన్ (మహిళలు) 56 మంది నమోదయ్యారు. వీరి సేవల్ని పట్టణ ప్రజలకు త్వరలో హోం ట్రయాంగిల్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెప్మా అధికారులు తెలిపారు.

## స్వచ్ఛ సంకల్పం.. పచ్చదనమే లక్ష్యం

పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ‘ఈనాడు, రోటరీ క్లబ్’ ఆధ్వర్యంలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థుల్ని భాగస్వాములను చేసి మొక్కలు నాటించి, సంరక్షించే బాధ్యత అప్పగిస్తున్నారు. పిడుగురాళ్ల పట్టణం, మండలంలో సుమారు 15 వేల మొక్కలు నాటించాలని సంకల్పించారు. అందులో భాగంగా తొలిరోజు బుధవారం మన్నెం పుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో 1700 మంది విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. జామ, సీతాఫలం మొక్కలు అందించి, వాటిని ఇంటి పెరట్లో నాటించేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, డీఈవో రామారావు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కోట రమేష్‌బాబు, కార్యదర్శి పాపయ్య గుప్తా, కోశాధికారి గురునాథం, అసిస్టెంట్ గవర్నర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

**– న్యూస్‌టుడే, పిడుగురాళ్ల**

మొక్కలు అందుకున్న విద్యార్థులతో ఎమ్మెల్యే యరపతినేని, డీఈవో రామారావు, రోటరీ క్లబ్ సభ్యులు

## నియంత్రికలపై నిఘా

❖ మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల మండలాల్లో ప్రతి రోజు ఏదో ఒకచోట నియంత్రికలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. దొంగలు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగి తీగ ఎత్తుకెళ్తున్నారు. రోడ్డు వెంబడి పొలాల్లోనే చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. మాచర్ల కేంద్రంగా ఓ ముఠా గ్రామాల్లో తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.

❖ నెల రోజుల వ్యవధిలో మాచర్ల గ్రామీణ మండలం కొత్తపల్లి, జమ్మలమడక, రాయవరం గ్రామాల్లో 50 వరకు నియంత్రికలు చోరీకి గురయ్యాయి. వెల్దుర్తి మండలంలోనూ ఇదే స్థాయిలో జరుగుతున్నాయి.

ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలిస్తున్న అధికారి

**చోరీలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు**

**రెండు నెలల్లో ఇలా..**

- అపహరణకు గురైనవి: 200
- వీటి విలువ: సుమారు రూ.10 కోట్లు
- రైతులు నష్టపోయింది: రూ.2 కోట్లు
- ప్రభుత్వానికి నష్టం: రూ.8 కోట్ల వరకు

గురజాల, మాచర్ల, న్యూస్‌టుడే

పల్నాడు ప్రాంతంలోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో విద్యుత్తు నియంత్రికల చోరీలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట చోరీ ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. రెండు నెలలుగా దొంగతనాలు పెరిగిపోవడంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇటు అన్నదాతలకు, అటు ప్రభుత్వానికి రూ. లక్షల్లో నష్టం వాటిల్లుతోంది. వీటిపై నిత్యం విద్యుత్తు శాఖ, పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి.

**రాత్రివేళ పెట్రోలింగ్**

ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ పెంచారు. (రోడ్డుపై) పొలాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై నిఘా పెంచారు. సబ్ స్టేషన్‌లలో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లను అప్రమత్తం చేస్తున్నారు. నియంత్రికకు విద్యుత్తు సరఫరా ఆపేందుకు యత్నించే సమయంలో సబ్‌స్టేషన్‌లో లైన్ ట్రిప్ అయ్యే అవకాశం ఉంది. రాత్రివేళ అనూహ్యంగా లైన్ ట్రిప్ అయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. గురజాల డీఎస్పీ జగదీష్ రాత్రివేళ సబ్‌స్టేషన్లను సందర్శిస్తున్నారు.

**పల్లెల్లో అవగాహన**

విద్యుత్తు శాఖాధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమకు సంబంధించిన వాట్సాప్ గ్రూపుల్లోనూ చోరీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తుల సమాచారం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

**రైతులు కమిటీలుగా ఏర్పడితేనే..**

వరుస చోరీల నియంత్రణకు విద్యుత్తు, పోలీసు అధికారులకు అండగా రైతులు, గ్రామస్థులు నిలవాల్సిన అవసరముంది. అన్నదాతలు కమిటీలుగా ఏర్పడి, వంతుల వారీగా రాత్రివేళ పొలాల్లో కాపలా కాస్తే చోరీలను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చు.

## ప్రమాద రహితం.. సురక్షిత గమ్యం

నరసరావుపేట, న్యూస్‌టుడే

ఆర్టీసీ బస్సు ఎక్కండి.. సురక్షితంగా గమ్యస్థానం చేరండి.. ఇది ఎప్పటి నుంచో ఉన్న నినాదం. రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న తరుణంలో సురక్షిత ప్రయాణానికి మరింత దీమా ఇచ్చేలా ఆర్టీసీ రహదారి భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తోంది. జీరో ప్రమాదాల సాధన లక్ష్యంగా ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రమాద రహిత వాహన చోదకులను ప్రోత్సహిస్తోంది. ఈ నెల 31 వరకు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారిణి అజితకుమారి తెలిపారు.

**ఆర్టీసీలో రహదారి భద్రత మాసోత్సవాలు**

- ❖ జిల్లాలో ఆర్టీసీ డిపోలు : 6 (నరసరావుపేట, మాచర్ల, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ).
- ❖ డ్రైవర్లు : 715 ❖ కండక్టర్లు : 768
- ❖ ఇతర సిబ్బంది : 442 మంది
- ❖ ప్రమాదాలు : 2024లో 25, 2025లో 26
- ❖ గతేడాది ఆదర్శ వాహన చోదక అవార్డులు పొందిన డ్రైవర్లు : 18 మంది
- ❖ గడిచిన ఏడాది 70 శాతానికి పైబడి డ్రైవర్లు ఒక్క ప్రమాదం కూడా చేయలేదు. కొన్ని సంవత్సరాలుగా ప్రమాదాలు లేకుండా బస్సులు నడుపుతున్న డ్రైవర్లకు డిపో, రీజియన్, రాష్ట్రస్థాయిల్లో అవార్డులతో సత్కరించనున్నారు.

**శిక్షణ తరగతులు**

ప్రయాణికుల సంరక్షణే ధ్యేయంగా పనిచేయాలని డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. వాహనాలు నడిపే సమయంలో భద్రత విషయంలో చోదకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బస్సు నడిపేటప్పుడు అనారోగ్యానికి గురైతే ఏం చేయాలి? ప్రయాణికులతో ఎలా మెలగాలి? ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఎలా వ్యవహరించాలో వివిధ శాఖల అధికారులు, నిపుణులతో అవగాహన కల్పిస్తున్నారు.

రోడ్డు భద్రతపై నరసరావుపేట డిపోలో అవగాహన

**రోజుకొక కార్యక్రమం**

బస్సుల నిర్వహణ, సిబ్బంది అందించాల్సిన సేవలపై ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు అవగాహన కల్పించారు. 8న ఉద్యోగుల కుటుంబాలకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 22, 23 తేదీల్లో సిబ్బందికి వైద్య శిబిరం, 25, 26.. ఆర్టీసీ సముదాయ ఆవరణలో రక్తదాన శిబిరం, 22, 27, 28.. భద్రతపై అవగాహన, 29, 30.. భద్రతపై ఆడిట్, 30, 31 తేదీల్లో ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

(c) eenadu

# నరసరావుపేట వాసికి అరుదైన గౌరవం

రోటరీ పార్లమెంట్‌కు ఎన్నికైన రాజశేఖరరెడ్డి

**నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే:** నరసరావుపేటకు చెందిన తాళ్ల రాజశేఖరరెడ్డి రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థ పార్లమెంట్‌కు ఎంపికై అరుదైన గౌరవాన్ని పొందారు. ప్రపంచ వ్యాప్తంగా రోటరీ నిర్వహించే కార్యక్రమాలను ఎంపిక చేసే అత్యున్నత స్థాయి కౌన్సిల్‌కు ప్రతినిధిగా ఎంపికయ్యారు. అంతర్జాతీయంగా రోటరీ కార్యక్రమాల నిర్వహణ, నిబంధనల సవరణ, రోటరీ వ్యాప్తి తదితర అంశాలపై కౌన్సిల్ నిర్ణయాలు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 530 రోటరీ జిల్లాల ప్రతినిధుల ఎంపికలు ఇటీవల నిర్వహించారు. అందులో 102 రోటరీ శాఖలు కలిగిన 3,150 రోటరీ జిల్లా తరఫున ప్రతినిధిగా తాళ్ల రాజశేఖరరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. విద్యార్థి దశలో రోటరీ యువజన విభాగంలో చేరిన ఆయన క్లబ్ అధ్యక్షుడిగా, ప్రాంతీయ స్థాయి, అనంతరం 3,150 జిల్లా గవర్నర్‌గా సేవలందించారు. తాజాగా రోటరీ జిల్లా తరఫున అంతర్జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించే అరుదైన అవకాశాన్ని పొందారు. నరసరావుపేట క్లబ్ ఏర్పాటైన 57 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఈ అత్యున్నత పదవి దక్కింది. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఈ సందర్భంగా రోటరీ నేతలు షేక్ కరీమ్ మొహిద్దీన్, కేపీ రంగారావు, మునీందర్‌రెడ్డి, చేకూరి సాంబశివరావు, సుమిత్రకుమార్, రాయల శ్రీను, జమ్ముల రాధాకృష్ణ తదితరులు అభినందనలు తెలిపారు.

**GOVERNMENT OF ANDHRA PRADESH**
**APEWIDC, GUNTUR DIVISION**
Tender invited from contractors for NIT Nos. 24 to 32/2025-26, dt., 07.01.2026 in Guntur & Palnadu District for works costing from Rs.6.30 to 33.42 Lakhs. Last date of the receipt of tenders: 20.01.2026 upto 4.00 PM
Further details may be viewed at http://tender.apeprocurement.gov.in
Sd/- Executive Engineer, APEWIDC, Guntur.

# ఎరువులు అధిక ధరలకు అమ్మితే ఊరుకోం

మాట్లాడుతున్న జగ్గారావు

**పిడుగురాళ్ల, న్యూస్‌టుడే:** ఎరువులు అధిక ధరలకు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎం.జగ్గారావు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని మార్కెట్‌యార్డులో పిడుగురాళ్ల వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని ఎరువుల డీలర్లు, వ్యవసాయశాఖ అధికారులకు సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 1985 ఎరువుల నియంత్రణ చట్టానికి లోబడి వ్యాపారం చేయాలన్నారు. దుకాణాల వద్దకు వచ్చే రైతులను గౌరవించాలని సూచించారు. ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు, ఏవోలు సంధ్యారాణి, రామమ్మ, వెంకటేష్, నరసింహారావు, దేవదాసు పాల్గొన్నారు.

**మాచర్ల (కారంపూడి):** డీలర్లు ప్రభుత్వ నిబంధనలకు లోబడి అమ్మకాలు జరపాలని జిల్లా వ్యవసాయాధికారి జగ్గారావు అన్నారు. మాచర్లలోని కోదండరామాలయంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీఏ జగదీశ్వరరెడ్డి, ఏవోలు పాపకుమారి, బాలాజి గంగాధర్, లక్ష్మారెడ్డి, అమీర్‌రెడ్డి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.

# ప్రకృతి సాగుతో పెట్టుబడులు ఆదా

మాట్లాడుతున్న జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి

**నూజండ్ల, న్యూస్‌టుడే:** ప్రకృతి వ్యవసాయ సాగులో పెట్టుబడులు బాగా తగ్గుతాయని, జీరో బడ్జెట్‌తో కూడా పంట సాగు చేయవచ్చని జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమల కుమారి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై వెలుగు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని తెలుసుకోవాలన్నారు. నేల ఆరోగ్యం పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ ప్రకృతి వ్యవసాయంతోనే సాధ్యమన్నారు. ప్రభుత్వం ఈ సాగుకు తోడ్పాటు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. డాట్ శాస్త్రవేత్త నగేష్ మాట్లాడుతూ తక్కువ పెట్టుబడులతో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు సాధించాలన్నారు. ఆముదం సాగు విధానాలు తెలియజేశారు. వేప నూనె, ఫాస్ఫేట్ సాల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా ప్రయోజనాలు తెలిపారు. ఏవో ఆంజనేయులు నాయక్, రైతులు, వీఏఏలు, వీహెచ్‌ఏలు, జడ్‌బీఎన్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు.

# గ్రామీణ బంగారాలు.. క్రీడల్లో మెరుపులు

గాంధీపేట (చిలకలూరిపేట పట్టణం), న్యూస్‌టుడే

క్రీడలపై మక్కువ.. దానికి తగ్గ శిక్షణ.. కఠోర సాధన.. వెరసి పతకాల పంట పండిస్తూ చిలకలూరిపేట పట్టణంలోని ఏఎంజీ పాఠశాల విద్యార్థులు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. వీరంతా గ్రామీణ ప్రాంతానికి చెందిన పేద విద్యార్థులు. కూలీనాలీ చేసుకుని జీవించే కుటుంబాల నుంచి వచ్చినా తమ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నారు. చదువులో రాణిస్తూనే ఆటల్లోనూ సత్తా చాటి రాష్ట్రస్థాయిలో బంగారు పతకాలు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వివిధ క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు తమ లక్ష్యాలను వివరించారిలా..

## జాతీయ స్థాయిలో ఆడాలని..



ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చర్లోపల్లి గ్రామానికి చెందిన **పగడాల పావని** 10వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు కాశిరెడ్డి, గంగమ్మ పొలం పనులు చేస్తారు. ఈమెకు క్రీడలపై ఉన్న ఆసక్తిని గమనించి పీఈటీ సాఫ్ట్‌బాల్ క్రీడలో శిక్షణ ఇచ్చారు. పోటీలకు వెళ్లే అవకాశాలను సద్వినియోగం చేసుకుని చుండూరు మండలం మోదుకూరులో జరిగిన అండర్-19 రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలో చక్కగా ఆడి తన జట్టుకు బంగారు పతకం దక్కేలా చేసింది. గత ఏడాది నవంబరులో రైల్వే కోడూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లోనూ రజత పతకం సాధించింది. జాతీయ స్థాయిలో ఆడి పతకం సాధించాలన్నదే తన జీవితాశయమని పేర్కొంది.

## బంగారు పతకాలు సాధిస్తూ..

**జిల్లిబోయిన హరివెంకట అఖిల్** 9వ తరగతి చదువుతున్నాడు. నకరికల్లు మండలం త్రిపురాపురం గ్రామానికి చెందిన విద్యార్థి తల్లి మృతి చెందారు. తండ్రి అమరలింగేశ్వరరావు డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. నాయనమ్మ అంకాలమ్మ వద్ద ఉండి ఏఎంజీ పాఠశాలలో చదువుతున్నాడు. గత నెలలో అనకాపల్లి జిల్లా పరవాడ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన థంగ్-టా మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో బంగారు పతకం సాధించాడు. ఇటీవల వినుకొండలో జరిగిన అథ్లెటిక్స్‌లో జావెలిన్‌త్రో, రాజమండ్రిలో జరిగిన బాక్సింగ్ పోటీల్లోనూ బంగారు పతకం అందుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే లక్ష్యమని చెబుతున్నాడు.

## పోలీసు కావడమే లక్ష్యం

చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంకు చెందిన **మీరం మారుతి** 10వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఏడుకొండలు, లక్ష్మి పొలం పనులు చేసి జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో సత్తా చాటి తన జట్టు బంగారు పతకం అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. గత ఏడాది అక్టోబరులో రాజమండ్రిలో జరిగిన 52 కిలోల విభాగం రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం పొందాడు. పోలీసు కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

## ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయం

దుర్గి మండలం ముటుకూరు గ్రామానికి చెందిన **ఎం.శ్రీలత** ఏఎంజీలో 8వ తరగతి చదువుతోంది. ఈమె అండర్-19 థంగ్-టా మార్షల్ ఆర్ట్స్ బాలికల విభాగంలో అనకాపల్లి జిల్లా పరవాడ గ్రామంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించింది. త్వరలో దిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతోంది. ఏడాది క్రితం రేణిగుంటలో జరిగిన జూడో పోటీల్లోనూ రజత పతకం సాధించింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెబుతోంది.

# మహిళాభ్యున్నతితో సాధికారత సాధ్యం

**చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే:** మహిళాభ్యున్నతితో సాధికారిత సాధ్యమని డీఆర్‌డీఏ పీడీ పి.ఝాన్సీరాణి అన్నారు. మండలంలోని దండమూడి గ్రామంలో విజన్ బిల్డింగ్ -2 శిక్షణ కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొని మాట్లాడారు. రాబోయే అయిదేళ్లలో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మహిళలు ఎలా ఉండాలనే కలల గురించి వివరించారు. మహిళలంతా అభివృద్ధి చెందడానికి ఆరోగ్యం, విద్య, సుస్థిర జీవనోపాధి, వ్యవసాయం, ఆస్తుల సృష్టి, సామాజిక భద్రత, సామర్థ్యాల పెంపు, ప్రవర్తనలో మార్పు వంటి 8 రకాల అంశాలు చర్చించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు. అనంతరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయలు, పండ్ల తోటలు పండిస్తున్న గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, మహిళా రైతు దండా పద్మావతి పొలం సందర్శించి సాగును ప్రోత్సహించేలా స్వయం సహాయక మహిళలకు సూచనలు చేశారు. ఏపీఎం రాజారత్నం, సీసీలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ ఝాన్సీరాణి

# పక్వానికి వచ్చిన పొగాకును మాత్రమే రెలవాలి

**చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే :** పక్వానికి వచ్చిన పొగాకును మాత్రమే రెలవాలని పొగాకు బోర్డు వెల్లంపల్లి వేలం కేంద్రం అధికారి కె.రామకృష్ణ సూచించారు. ఈ విషయమై మండలంలోని నాగభైరువారిపాలెంలో పొగాకు రైతులకు క్షేత్రస్థాయిలో బుధవారం అవగాహన కలిగించారు. వర్జీనియా పొగాకు నాణ్యత, ఆకు భౌతిక లక్షణాలు, రసాయనిక పదార్థాల సమతుల్యతపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆకు నాణ్యతను బట్టి పొగాకు ధర నిర్ణయిస్తారన్నారు. సరైన పక్వ దశలో ఆకు రెలిచి నాణ్యమైన పొగాకు పండించి రైతులు అధిక ఆదాయం పొందవచ్చునన్నారు. పొగతోట పెంచడం ఎంత ప్రాముఖ్యమో.. వచ్చిన ఆకును సరైన దశలో రెలిచి క్యూర్ చేయడం కూడా అవసరమన్నారు. క్యూరింగ్ ప్రక్రియ అయిదారు రోజుల్లో పూర్తవుతుందన్నారు. ఆకు రెలుపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు క్షేత్ర సహాయకులు హర్ష, సిబ్బంది బాషా, నవీన్‌నాయక్, నాగేంద్రబాబు, రైతు నాయకులు యాగంటి బొల్లారావు, కొల్లా రామారావు, నువ్వుల సుబ్బారావు, ఎం.నాగమల్లేశ్వరరావు, రావి సాంబశివరావు, చిలుకూరి రాజశేఖర్, జీపీఐ, పీఎస్‌ఎస్, ఐటీసీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

వర్జీనియా పొగాకు క్యూరింగ్ విధానంపై రైతులకు అవగాహన కలిగిస్తున్న వేలం కేంద్రం అధికారి రామకృష్ణ

# 10న గుంటూరులో గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ

**యడ్లపాడు, న్యూస్‌టుడే:** గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం 40 ఏళ్లుగా చేస్తున్న పోరాటం తుది దశకు చేరుకుందని ది రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ (టీఆర్‌ఎంపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు గల్లా మురళీకృష్ణ అన్నారు. యడ్లపాడులో అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఇటీవల సీఎం చంద్రబాబును కలసి గ్రామీణ వైద్యుల గుర్తింపు కోసం విన్నవించగా సానుకూలంగా స్పందించారన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ ఈనెల 10న గుంటూరులో నిర్వహించటానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. మహాసభకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు హాజరవుతారని తెలిపారు. హక్కుల సాధనకు ఏర్పాటు చేసిన సభకు జిల్లాలో గ్రామీణ వైద్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పీర్ సాహెబ్, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు పఠాన్ ఖలీఫాతుల్లాఖాన్, ఏపీ ఆర్‌ఎంపీ పీఎంపీ అసోసియేషన్ చిలకలూరిపేట డివిజన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్ పాల్గొన్నారు

# 9, 10 తేదీల్లో రోబోటిక్ లీగ్ మెగా ఫెస్ట్

**చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే :** చిలకలూరిపేటలో ఈనెల 9, 10 తేదీల్లో చైతన్య ఎలీట్ పాఠశాల ఆధ్వర్యంలో అడ్వాన్స్డ్ సాంకేతికతతో వింటర్ రోబోటిక్ లీగ్ మెగా ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు స్కూల్ డైరెక్టర్ ఈవీ గిరీష్‌బాబు బుధవారం తెలిపారు. జాతీయ విద్యావిధానం ప్రకారం పాఠశాల స్థాయి నుంచి స్టెమ్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ స్కిల్స్‌పై విద్యాభ్యాసం జరగాలని దీనికి అనుగుణంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. దీనిలో భాగంగా విద్యార్థుల్లో దాగి ఉన్న క్రియాత్మక ఆలోచనలకు అనుగుణంగా నమూనాలు తయారు చేసి వాటిని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. మొదటి రోజు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ చదలవాడ అరవిందబాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎప్ట్రానిక్ సంస్థ అధినేత దాసరి రామకృష్ణ, రెండో రోజు కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే రామాంజనేయులు, జేఎన్‌టీయూకే వైస్ ఛాన్సలర్ పీఎస్ఆర్కే ప్రసాద్, డీఈవో పీవీజే రామారావు పాల్గొంటారని తెలిపారు.




# పాటిబండ్లలో చిన్నారి అపహరణ కలకలం

నిందితుడు వాసు

**పాటిబండ్ల(పెదకూరపాడు), న్యూస్‌టుడే:** ముగ్గురు రాజుల మహోత్సవం పురస్కరించుకుని పాటిబండ్ల గ్రామంలో మూడ్రోజులుగా సందడి నెలకొంది. జెయింట్ వీల్, ఆట వస్తువుల ప్రత్యేక అంగళ్లు, ఐస్‌క్రీం, జున్ను వంటి విక్రయశాలలు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జున్ను విక్రయదారుడు ఓ బాలికను అపహరించేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. పాటిబండ్లలోని బాప్టిస్ట్ చర్చి రోడ్డుకు చెందిన రాజశేఖర్, లక్ష్మి కుమార్తె సహస్ర(4) ఇంటి ఆవరణలో చిన్నారులతో కలిసి ఆడుకుంటుండగా.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం డోకిపర్రుకు చెందిన వలస కూలీ వాసు మరో ఐదుగురితో కలిసి జున్ను విక్రయిస్తూ అక్కడికి వచ్చాడు. బాలిక అతడి వద్ద జున్ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆమెను ఎత్తుకుని ముద్దాడటం గమనించిన ఇరుగుపొరుగు వారు అతడిని వారించటంతో వెళ్లిపోయాడు. మరికొద్దిసేపటి తర్వాత తిరిగి అదే బజారుకు వచ్చి సహస్రను మరోమారు ఎత్తుకునేందుకు యత్నించటంతో బాలిక మేనత్తకు అనుమానం వచ్చి నిలదీసింది. బాలిక ఒకింత నలతగా కనిపించడంతో అనుమానం వచ్చి అతడిని నిర్బంధించారు. చిన్నారికి స్థానికంగా వైద్యసేవలు అందించడంతో తేరుకుంది. బాలికకు మత్తుమందు ఇచ్చి అపహరించేందుకు యత్నించాడంటూ తల్లిదండ్రులు, బంధువులు వాసుకు దేహశుద్ధి చేసి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్సై గిరిబాబు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు బధిరుడని పోలీసుల విచారణలో తెలిసింది.

**EENADU Classifieds**

**BUSINESS SERVICES**

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**REAL ESTATE**

**FLAT FOR SALE**

**GENERAL**

**HOUSE FOR SALE**

**GENERAL**

**చీరాల; రామకృష్ణపురం** పంచాయితీ మెయిన్‌రోడ్డు తూర్పు, పడమర ఫేసింగ్ 8 సెంట్లలో డబల్ స్టైర్ బిల్డింగ్ అమ్మబడును. ✆ 75694 62982.

**JOBS**

**KFC Restaurant** Hiring Part-Time Jobs in Mangalagiri. SSC Pass, Age 18 to 30 Yrs. Male / Female. Salary CTC 15740/- Cont: 8801439988, 08523017565.

**గుంటూరు మాస్టర్** మైండ్స్ కాలేజ నందు క్లాస్ ఇన్‌ఛార్జీస్ మరియు క్యాంపస్ ఇన్‌ఛార్జీస్‌గా పనిచేయుటకు పురుషులు కావలెను. జీతముః 14000 నుండి 21000/- వరకు ఇవ్వబడును. అర్హతలు: ఇంటర్ నుండి పి.జి.వరకు, వయస్సు: 22 సంవత్సరాలు నుండి 45 సంవత్సరాలు వరకు ఉండవలెను. గుంటూరు లోకల్ వ్యక్తి అయ్యి ఉండాలి. ✆ 91000 69089.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20కె. ✆ 89776 39662, 89776 39663.

**సొసైటి క్లరికల్** స్టాఫ్ (F), మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, సూపర్ మార్కెట్‌కు సేల్స్, సూపర్‌వైజర్స్, కళ్యాణ మండపంనకు మేనేజర్, వంట మనిషి కావలెను. ✆ 9290069280, 91828 86854.

**APEX ఫిట్‌నెస్,** లక్ష్మీపురం, గుంటూరు నందు లేడీ రిసెప్షనిస్ట్ కావలెను. అః ఇంటర్/డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జి. ✆ 88850 36992.

**గుంటూరు సిటీ** డెకరేషన్ వద్ద పనిచేయుటకు అశోక్ లైలాండ్ నడుపుటకు 35 సం॥ వయస్సు గల పైబడిన డ్రైవర్స్ కావలెను. ✆ 94942 16960.

**ఆయా కావలెను.** దగ్గరలో ఉండే వారు మాత్రమే సంప్రదించండి. చందన నర్సింగ్‌హోమ్, అరండల్‌పేట 18/1, లాడ్జి సెంటర్ దగ్గర గుంటూరు. 94908 45700.

**SECURITY GUARDS**

**గుంటూరు, చేబ్రోలు,** ఆటోనగర్‌లలో 12 గంటల డ్యూటీ చేయుటకు సెక్యూరిటీ సూపర్వైజర్, సెక్యూరిటీ గార్డ్స్, లేడీ గార్డ్స్, సెక్యూరిటీ అనుభవం గల ఫీల్డ్ ఆఫీసర్లు వెంటనే కావలెను. 9059591762.

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

Book your 5 lines Classified Colour Rs.770/-
3Ads Package Rs.1945/-
5 lines Classified B/W Rs.650/-
3Ads Package Rs.1625/-
ప్రకటనపై 5% జి.ఎస్.టి. అదనం

తక్కువ బడ్జెట్‌లో మీ అవసరాలు తీర్చే ఏకైక మార్గం..
ఈనాడు లో ప్రకటన ఇవ్వటం
పూర్తి వివరాలకు సంప్రదించండి:
8008510541

# దొంగ బండితో చోరీలు

## అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

**చిత్తూరు(నేరవార్తలు), న్యూస్‌టుడే:** దర్జాగా కారులో వస్తారు.. ద్విచక్ర వాహనం చోరీ చేసి ఆ వాహనంలో తిరుగుతూ రాత్రిళ్లు ఇళ్లలో దొంగతనాలు, పగలు గొలుసు దొంగతనాలు చేసి ఆ వాహనాన్ని ఎక్కడైనా నిలిపేసి తిరిగి కారులో ఉడాయిస్తారు. అలాంటి కరడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ.50 లక్షల విలువజేసే 350 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పోలీసు అతిథిగృహంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ తుషార్‌డూడి నిందితులను చూపి వివరాలు వెల్లడించారు.

పలమనేరులోని అయ్యాకన్ను వీధిలో గతేడాది జులైలో జరిగిన ఇంటి దొంగతనంపై అందిన ఫిర్యాదుతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటికే గొలుసు చోరీల కేసులు సైతం నమోదవడంతో డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దర్యాప్తు చేయగా నిందితులు గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన వారిగా నిర్ధారించారు. వారి కదలికలపై నిఘా ఉంచి పక్కా సమాచారంతో చిత్తూరు-బెంగళూరు రహదారిలో నంగమంగళం వైపంతెన వద్ద మంగళవారం అరెస్టు చేశారు. నిందితులు గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ నాగుల్ మీరా, యక్కంటి తులసిరామిరెడ్డిని విచారించగా.. పలమనేరులో ఇంట్లో చోరీ, తమిళనాడులోని కృష్ణగిరి, చిత్తూరు జిల్లా గంగవరంలో గొలుసు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. చోరీ సొత్తులో కొన్ని నగలు ఓ బ్యాంకు లాకర్‌లో ఉండటంతో వాటిని ఫ్రీజ్ చేశామన్నారు. గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్యపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే సుమారు 100 కేసులు ఉండగా, పల్నాడుకు చెందిన షేక్ నాగుల్‌మీరాపై 75, యక్కంటి తులసిరామిరెడ్డిపై ఆరు కేసులు ఉన్నాయని చెప్పారు. ముగ్గురిపై పీడీ చట్టం ప్రయోగించనున్నట్లు వివరించారు.

# విద్యుత్తు తీగలే యమపాశమై!

## ముప్పాళ్లకు చెందిన యువకుడి మృతి

గోపి (పాత చిత్రం)

**ఈపూరు, న్యూస్‌టుడే:** మండలంలో ముప్పాళ్లకు చెందిన చెవల గోపి (24) ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చదివిన గోపి అనంతరం పొలం, కూలి పనులు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు సాయంగా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఓ పొలంలో కొందరు కూలీలతో కలిసి ధాన్యం బస్తాలను లారీకి లోడు చేశారు. లారీ పొలం నుంచి గ్రామ సమీపంలోకి రాగా కూలీలంతా నీళ్ల కోసం కిందకు దిగగా గోపి మాత్రం లారీలో ఉండిపోయాడు. ఆ సమయంలో చెట్టు కొమ్మ తగిలి రెండు బస్తాలు కిందపడ్డాయి. ఈ విషయం డ్రైవర్‌కు తెలిపేందుకు గోపి పైకి లేచాడు. ఇంతలో పైన వేలాడుతున్న 33 కేవీ విద్యుత్తు తీగ అతని మెడ, గొంతుకు తగిలి విద్యుదాఘాతానికి గురై బస్తాల మీదుగా కిందకు జారి రోడ్డుపై పడిపోయాడు. సమీపంలో ఉన్న కూలీలు కేకలు వేయడంతో డ్రైవర్ లారీని ఆపాడు. గోపి అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఈపూరు ఎస్సై కె.వేణుగోపాల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన గోపి మృతితో ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కదిలించింది.

# కౌలురైతు ఆత్మహత్య

భిక్షాలు (పాత చిత్రం)

**సత్తెనపల్లి గ్రామీణ, న్యూస్‌టుడే:** మండల పరిధి కందులవారిపాలెంలో బొలమాల భిక్షాలు(38) అనే కౌలురైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. 90 సెంట్ల సొంత పొలంలో వరి, మరో మూడెకరాలు కౌలుకు తీసుకుని మిరప సాగు చేస్తున్నారు. నాలుగేళ్లుగా వరి, మిరప పైర్లు నష్టాలనే మిగిల్చాయి. ఓ వైపు కుటుంబ పోషణ, మరోవైపు పంటలకు పెట్టుబడి సమకూర్చుకునేందుకు నానాయాతన పడేవారు. ఇల్లు, బంగారం తాకట్టు పెట్టారు. సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని తీర్చే మార్గం లేక విషద్రావకం తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. అతడికి భార్య మరియమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

# ద్విచక్ర వాహనంలో రూ.1.50 లక్షల అపహరణ

**చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే :** ద్విచక్రవాహనంలో పెట్టిన నగదును దుండగులు అపహరించిన సంఘటన చిలకలూరిపేట పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మానుకొండవారిపాలెంకు చెందిన బి.సాంబిరెడ్డి పత్తి కమిషన్ వ్యాపారం చేస్తుంటాడు. ద్విచక్రవాహనం పక్కన ఏర్పాటు చేసుకున్న బాక్స్‌లో రూ.3లక్షల నగదు పెట్టుకుని పట్టణంలోని ఎన్నార్డీ సెంటర్‌లో ఓ హోటల్ వద్దకు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వచ్చాడు. ఓ వ్యక్తికి రూ.1.50లక్షలు నగదు ఇచ్చి మిగిలిన నగదును మళ్లీ బాక్స్‌లో పెట్టుకున్నాడు. హోటల్‌లో అల్పాహారం తిని తిరిగి వచ్చే సరికి ద్విచక్రవాహనంలో రూ.1.50 లక్షలు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

# అక్రమ వసూళ్ల ఆరోపణలపై విచారణ

**ఈపూరు, న్యూస్‌టుడే:** కొత్త సంవత్సరం వేడుకల పేరిట అక్రమ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ పీడీ ఎం.ఉమాదేవి ఈపూరు ఐసీడీఎస్ కార్యాలయంలో బుధవారం విచారణ చేశారు. 'కొత్త దందా' శీర్షికన ఈనెల 2న 'ఈనాడు'లో కథనం ప్రచురితం కావడంతో స్పందించిన కలెక్టర్ కృతికాశుక్లా విచారణకు ఆదేశించారు. ఈమేరకు మంగళవారం వినుకొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం, బుధవారం ఈపూరు కార్యాలయంలో పీడీ విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తల నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. సీడీపీవో, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ లీడర్ల నుంచి విడివిడిగా వివరణ తీసుకున్నామని, మొత్తం నివేదికను కలెక్టరుకు అందించనున్నట్లు పీడీ తెలిపారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ జిల్లా నోడల్ అధికారి ఆర్.అరుణ, సూపరింటెండెంట్ వీరలింగం పాల్గొన్నారు.

**91.9FM Vijayawada**
**ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు**
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ. 5 - ఉ. 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ. 7 - ఉ. 11 |
| నువ్వా నేనా | ఉ. 11 - మ. 2 |
| సత్యభామ | మ. 2 - సా. 5 |
| లైట్ తీస్కో | సా. 5 - రా. 9 |
| సరదాగా కాసేపు | రా. 9 - రా. 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా. 12 - తె. 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
80080 03297

# 'ఆమె' కోసం యువకుడి హత్య

**నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే:** గతంలో పరిచయం ఉన్న మహిళ తమతో రాలేదన్న అక్కసుతో ఆమెతో సహజీవనం చేస్తున్న శివను నిందితులు హతమార్చారు. నగరంలో జరిగిన హత్యకు సంబంధించి సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ఆత్మకూరుకు చెందిన మహిళకు తిరుపతి జిల్లా కోటకు చెందిన లీలామోహన్‌తో 2018లో వివాహమైంది. మనస్పర్థల నేపథ్యంలో ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. ఏడాది క్రితం ఒంటిమిట్టకు చెందిన సాయితో పరిచయమైంది. ఎనిమిది నెలల పాటు వారు సహజీవనం చేశారు. అతనితోనూ మనస్పర్థలు రావడంతో మూడు నెలల క్రితం నెల్లూరు వచ్చింది. ఇక్కడ భిక్షాటన, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద ఉంటోంది. అక్కడే ఉంటున్న కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపుర జిల్లా రత్నతాటికి చెందిన చిన్న నరసింహ అలియాస్ శివ (30)తో పరిచయమై సహజీవనం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో పనులు చేసుకుంటూ రైల్వేస్టేషన్ వద్ద ఉంటున్న పల్నాడు జిల్లాకు చెందిన అశోక్ ఆమెతో సన్నిహితంగా ఉండేందుకు యత్నించగా నిరాకరించింది. ఈ క్రమంలో సాయి పది రోజుల క్రితం నెల్లూరు వచ్చాడు. తన స్నేహితురాలు శివతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుని.. అతన్ని విడిచి రమ్మని కోరగా నిరాకరించింది. శివను చంపైనా తీసుకెళ్తానని బెదిరించాడు. ఈ క్రమంలో సాయి, అశోక్ ఒక్కటయ్యారు. మంగళవారం రాత్రి రంగనాయకులపేట రైల్వేగేటు సమీపంలో ఆ జంట కూర్చొని ఉండగా కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు. శివ మృతి చెందగా మహిళకు గాయాలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు సంతపేట ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య హత్య కేసు నమోదు చేశారు.

**బ్రాయిలర్ ధరలు** (కిలో ‌కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 157, రిటైల్ ధర - 184, చికెన్ విత్‌స్కిన్ - 267, చికెన్ స్కిన్‌లెస్ - 304. కృష్ణా జిల్లాలో: వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 170, 179, 190 చికెన్ విత్ స్కిన్ - 330 చికెన్ స్కిన్‌లెస్ - 340.

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 80085 10541
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80085 14589

# నరసరావుపేట

•నరసరావుపేట • వినుకొండ • చిలకలూరిపేట

సమీర

## జాతీయ బాల్‌బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

**వినుకొండ, న్యూస్‌టుడే:** పట్టణం లోని రాధా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆకుమల్ల సమీర బాల్‌బ్యాడ్మింటన్ జాతీయ పోటీలకు ఎంపికైంది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తమిళనాడులోని ఈరోడ్‌లో నిర్వహించే అండర్-19 బాలికల జాతీయ పోటీల్లో మన రాష్ట్రజట్టు తరఫున ఈమె ఆడనున్నట్లు కళాశాల కరస్పాండెంట్ రాధాకృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సమీరను ఆయన అభినందించారు.

**మేమున్నాం.. మీకు తోడుగా..** 10 AM to 1 PM

నరసరావుపేట అర్బన్ : 80085 73156
యడ్లపాడు : 8008145652 వినుకొండ గ్రామీణ : 9440009293

? పట్టణంలోని లెక్చరర్స్ కాలనీలో రెండో అడ్డరోడ్డుకు వెళ్లే దారిలో గుంత ఏర్పడింది. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. రాత్రి సమయంలో వాహనచోదకులు అదుపు తప్పి కింద పడి గాయాలపాలవుతున్నారు. **- శ్రీనివాసరావు**

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి గుంతను పూడ్చించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తాం. **- మణికుమార్, పురపాలక సంఘపఈఈ** – న్యూస్‌టుడే, చిలకలూరిపేట పట్టణం

## హోంగార్డులకు అండగా ఉంటాం

చెక్కు అందిస్తున్న అదనపు ఎస్పీ జె.వి.సంతోష్

**మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే:** నిరంతరం ప్రజల కోసం సేవలందించే హోంగార్డులకు అండగా ఉంటామని అదనపు ఎస్పీ జె.వి. సంతోష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కమ్యూనికేషన్ హోంగార్డుగా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన దుర్గికి చెందిన గాలయ్యకు రూ.5లక్షల చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలు, కనీస అవసరాలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట ఆర్ఐ సాదినేని కృష్ణ ఉన్నారు.

## జీవిత బీమా కుటుంబానికి ధీమా

చెక్కు ఇస్తున్న సూపరింటెండెంట్ విజయ్‌కుమార్

**మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే:** తపాలా శాఖ అందించే జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తపాలాశాఖ సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ అన్నారు. నూజండ్ల మండలం జంగాలపల్లెకు చెందిన దేవరకొండ రామకృష్ణ తపాలా శాఖలో రూ.5లక్షల జీవిత బీమా పాలసీ తీసుకుని ఇటీవల మృతిచెందిన చెందారు. అతని పాలసీకి సంబంధించి మంజూరైన క్లెయిమ్ రూ.9.21 లక్షల చెక్కును అతని కుటుంబ సభ్యులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవిత బీమా కుటుంబానికి ధీమానిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తపాలా ఇన్‌స్పెక్టర్ యాదగిరి ఉన్నారు.

## విద్యుత్తు సరఫరా నిలిపివేత నేడు

**యడ్లపాడు, న్యూస్‌టుడే:** విద్యుత్తు ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా మండలంలోని కొత్తపాలెంలో గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు శాఖ చిలకలూరిపేట డీఈఈ అశోక్‌కుమార్ తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.

## 12 నుంచి కారుమంచిలో నాటకోత్సవాలు

**కారుమంచి (శావల్యాపురం), న్యూస్‌టుడే :** శ్రీ తారకరామా కళాపరిషత్ (కారుమంచి) ఆధ్వర్యంలో ఈనెల 12, 13, 14, తేదీల్లో స్థానిక దక్షిణబజారులోని శ్రీ కోదండ రామాలయం వద్ద సంక్రాంతి నాటకోత్సవాలతో పాటు సంబరాలు నిర్వహిస్తున్నట్లు పరిషత్ అధ్యక్షుడు ముప్పా శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకోత్సవాలను చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, సొసైటీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ఈనెల 12న ప్రారంభిస్తారన్నారు. మొదటిరోజు సంగీత విభావరి (ఒంగోలు), దీపం కింద చీకటి (వీరన్నపాలెం), ఇంద్రప్రస్థం (గుంటూరు) నాటికల ప్రదర్శన ఉంటాయన్నారు. 13న మధ్యాహ్నం మహిళలకు రంగవల్లి పోటీలు ఉంటాయని, అదే రోజు రాత్రికి మ్యాజిక్‌షో (హైదరాబాదు), మంచి మనుసులు (కాట్రపాడు), మా ఇంట్లో మహాభారతం (చిలకలూరిపేట) నాటికల ప్రదర్శన ఉంటుందన్నారు. 14న మధ్యాహ్నం నుంచి మహిళలకు ఆటల పోటీలు, చిన్నారులకు ఆటలు, నృత్యం పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వినుకొండ బాలలచే సంప్రదాయ నృత్యాలు, అనంతరం కొలకలూరి వారి జనరల్ బోగీలు, అద్దంకి వారి సుందరి-సుబ్బారావు (చింతామణి) హాస్య కథనం ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. మూడ్రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించే ప్రాంగణానికి సినీ సహాయ దర్శకుడు, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు దివంగత కర్రి కనక నారాయణ కళా ప్రాంగణంగా నామకరణం చేసినట్లు పేర్కొన్నారు.

ఆర్వో ప్లాంటు వద్ద కాలనీ వాసులు

## నీటి శుద్ధి ప్లాంటు వితరణ

**యడ్లపాడు, న్యూస్‌టుడే:** మండలంలో తిమ్మాపురం ఎస్సీ కాలనీ వాసులు చాలా కాలంగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్థానికులు సమస్యను 'గివింగ్ బ్యాక్ టు సొసైటీ' దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించారు. కాలనీలో రూ.3 లక్షల విలువైన తాగునీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు బుధవారం మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రమైన నీరు అందించాలన్న లక్ష్యంతో సొసైటీ సభ్యులు తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేయటం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సొసైటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 12న ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్లాంటును ప్రారంభిస్తారన్నారు.

## అద్భుత ఫలితాలకు అలసట ఆటంకం

### అల్పాహారం అందక నీరసిస్తున్న 'పది' విద్యార్థులు

ప్రత్యేక తరగతుల్లో విద్యార్థినులు

**శావల్యాపురం, న్యూస్‌టుడే :** పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధనే లక్ష్యంగా సర్కారు బడుల్లో వంద రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బడిలోనే ఉంటున్న విద్యార్థులు నీరసించిపోతున్నారు. సాయంత్రం అయ్యే సరికి ఆకలితో అలమటిస్తూ ప్రత్యేక తరగతుల్లో అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 298 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో 14,028 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు.

**పుస్తకాలతో కుస్తీ**

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పది విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. బోధన, సాధన, రోజువారీ పరీక్షలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా స్లడీ అవర్లు, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు సమకూర్చిన మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నారు. పిల్లలు రోజంతా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. సాయంత్రం 5 గంటల తరువాత గంట సేపు వ్యాయామం, యోగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు.

**ఉత్సాహం ఉన్నా..**

దీంతో పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విద్యను అభ్యసించేందుకు దూర ప్రాంత గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 7గంటలకు విద్యార్థి ఇంటి నుంచి బయలు దేరితే సాయంత్రం 7 గంటలకు తిరిగి ఇంటికి చేరుతున్నారు. దీన్ని గమనించి 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రత్యేక తరగతుల్లో ఉండే విద్యార్థులకు అల్పాహారం అందించేది. అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదు. చదవాలనే ఉత్సాహం విద్యార్థుల్లో ఉన్నా నిస్సత్తువగా ఉంటున్నారు. కేవలం మధ్యాహ్న భోజనంతో అంతసేపు ఉండటం శ్రేయస్కరం కాదని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. 100 రోజుల ప్రణాళిక మంచి ఫలితాలు ఇవ్వాలంటే విద్యార్థులకు అలసట, నీరసం లేకుండా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

❖ ఈ విషయమై మండల విద్యాశాఖాధికారి మద్దిగుంట సాంబశివరావును సంప్రదించగా ఈ విషయాన్ని ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రోజుల వ్యవధిలో వారికి అల్పాహారం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.

## రాజముద్రతో రైతుకు భరోసా

నూజండ్ల: పాసు పుస్తకాలు అందిస్తున్న చీఫ్ విప్ జీవీ

**నూజండ్ల, నరసరావుపేట సెంట్రల్, చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే:** ప్రభుత్వ రాజముద్రతో అందించే పట్టాదారు పాసు పుస్తకాలతో రైతులకు సర్వ హక్కులు దక్కుతాయని ప్రభుత్వ చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు అన్నారు. మీ భూమి- మీ హక్కు కార్యక్రమంలో భాగంగా బుధవారం కంభంపాడులో పాసు పుస్తకాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వం రైతుల భూములను కొట్టేయడానికి జగన్ ఫొటోతో పాస్ పుస్తకాలు జారీ చేస్తే బ్యాంకుల్లో రుణాలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో రీ సర్వే తప్పుల తడకగా సాగిందన్నారు. తహసీల్దార్ రమేష్‌కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు గంగినేని బాబు, ఆంజనేయులు, డీసీ ఛైర్మన్లు గంగినేని రాఘవరావు, బుల్లీశ్వరరెడ్డి, సొసైటీ ఛైర్మన్ బచ్చు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట మండలం పాలపాడులో పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవిందబాబు పాల్గొని మాట్లాడుతూ భూ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. భూ వివాదాలు తగ్గించటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాలరావు, వీఆర్వో సత్యనారాయణ, కూటమి నాయకులు పులిమి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం తూబాడులో తెదేపా నాయకుడు దగ్గుమల్లి సాంబశివరావు ఆధ్వర్యంలో పట్టాదారు పాసు పుస్తకాలను బుధవారం పంపిణీ చేశారు.

## ఒప్పంద ఉద్యోగి మృతిపై విచారణకు వినతి

**నరసరావుపేట అర్బన్, వ్యవసాయం, న్యూస్‌టుడే:** కోటప్పకొండ దేవస్థానంలో ఒప్పంద ఉద్యోగి చిరుమామిళ్ల నాసరయ్య ఇటీవల మృతి చెందిన విషయమై సమగ్ర విచారణ చేయించాలని జనసేన నేతలు కోరారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఓఎస్‌డీ, దేవాదాయశాఖ కమిషనర్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందించారు. ఈవో చంద్రశేఖరరావు, సూపరింటెండెంట్ చల్లా శ్రీనివాస్ వేధింపుల కారణంగా ఉద్యోగి మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే యాదవ్, కోశాధికారి ఏడుకొండలు, మిరియాల సోము, షేక్ బాషా, గురజాల వాసు ఉన్నారు.

## పశుపోషణపై ఆసక్తి పెంచేందుకు పోటీలు

### చిలకలూరిపేటలో 18 నుంచి ఎడ్ల బలప్రదర్శన

పూజల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి

**చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే :** పశువులు.. ముఖ్యంగా ఒంగోలు జాతి ఎడ్ల పోషణపై రైతులకు ఆసక్తి పెంచేందుకు ఎడ్ల బల ప్రదర్శన పోటీలు దోహదపడతాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో జాతీయస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలకు సంబంధించి ఏర్పాట్లకు బుధవారం గోల్కొండ గార్డెన్స్‌లో ప్రారంభోత్సవ పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని ఈనెల 18న ప్రారంభించే పోటీలు 23న మంత్రి నారా లోకేశ్ జన్మదినం వరకు సాగుతాయన్నారు. పాలపళ్ల సైజు నుంచి సీనియర్ విభాగం వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌ఛార్జి తోట రాజారమేష్, మార్కెట్‌యార్డు ఛైర్మన్ షేక్ కరీముల్లా, మున్సిపల్ ఛైర్మన్ ఎస్‌కే రఫాని, జీడీసీసీబీ మాజీ ఛైర్మన్ మానం వెంకటేశ్వర్లు, తెదేపా సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పోటీల నిర్వాహకుడు సాంబశివరావు, నాయకులు గంగా శ్రీనివాసరావు, సమద్ ఖాన్, మదన్‌మోహన్, తేళ్ల సుబ్బారావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

## కోటప్పకొండ రోడ్లకు కొత్తరూపు తెండి

**చిలకలూరిపేట గ్రామీణ, పట్టణం, న్యూస్‌టుడే :** నూతనంగా మంజూరైన రోడ్ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. చిలకలూరిపేటలోని తన నివాసంలో ఆయన ఈఈ గీతారాణి, డీఈ నరేంద్ర రెడ్డి, ఏఈఈ సురేష్‌తో బుధవారం సమీక్షించారు. శివరాత్రి నాటికి కోటప్పకొండకు వెళ్లే ప్రతి రహదారి గుంతలు లేకుండా చేయాలని కోరారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులు జరిగేలా పర్యవేక్షించాలన్నారు.

**పది విద్యార్థుల స్టడీ మెటీరియల్..** రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రూపొందించిన పదో తరగతి విద్యార్థుల బుల్లెట్ పాయింట్స్ స్టడీ మెటీరియల్‌ను ఎమ్మెల్యే ప్రత్తిపాటి బుధవారం ఆవిష్కరించారు. విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు ఎస్టీయూ కృషిని అభినందించారు. మెటీరీయల్ తయారీకి సహకారం అందించిన తూబాటి శ్రీహరి, మల్లీశ్వరి దంపతులకు అభినందనలు తెలిపారు. గణపవరం జడ్పీ హెచ్ఎస్ హెచ్ఎం కృష్ణానాయక్, ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు (కేకేఆర్) తదితరులు పాల్గొన్నారు.

**తెదేపాలో చేరిక..** నాదెండ్ల మండలం చిరుమామిళ్లకు చెందిన 70 కుటుంబాలు బుధవారం చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి సమక్షంలో తెదేపాలో చేరారు. గ్రామానికి చెందిన మొగిలి శ్రీనివాసరావు, తోకల వీరాస్వామి, మొగిలి నాగయ్య, కోటేశ్వరరావు తదితర కుటుంబాలకు చెందిన 200 మందికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెదేపా నాయకులు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, మద్దూరి వీరారెడ్డి, దగ్గుమల్లి సాంబశివరావు తదితరలు పాల్గొన్నారు.

**సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ..** అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే ప్రత్తిపాటి బుధవారం అందజేశారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 28 మందికి రూ.17.80లక్షలు విలువైన చెక్కులను అందించారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు పాల్గొన్నారు.

## ఆధార్ సేవలు పునఃప్రారంభం

**మల్లమ్మ సెంటర్(నరసరావుపేట)** జిల్లా కేంద్రం నరసరావుపేటలోని తపాలా శాఖ డివిజన్ కార్యాలయంలో బుధవారం నుండి ఆధార్ సేవలు పునః ప్రారంభమైనట్లు ఆ డివిజన్ సూపరింటెండెంట్ విజయ్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. భారత ప్రభుత్వం 10 ఏళ్ల లోపు బాలికలకు ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సుకన్య సమృద్ధి యోజన పథకం మేళాను ఈ నెల 10న ప్రతి తపాలా కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

**చిలకలూరిపేట హెడ్ పోస్టాఫీసులో..** **చిలకలూరిపేట గ్రామీణ:** చిలకలూరిపేట కళామందిర్ సెంటర్‌లోని హెడ్ పోస్టాఫీసులో పని దినాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నట్లు పోస్టుమాస్టర్ తోట శ్రీ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఈ కేంద్రంలో ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణ, చిరునామా, ఫోన్ నంబరు మార్పులు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని చిలకలూరిపేటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

### ప్రతి పంట నమోదు తప్పనిసరి

**చిలకలూరిపేట గ్రామీణ:** రైతులు రబీలో తాము వేసిన ప్రతి పంటను రైతు సేవా కేంద్రం సిబ్బంది ద్వారా ఈ - పంట నమోదు చేసుకోవాలని నరసరావుపేట డివిజన్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు కె.వి.శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని కోమటినేనివారిపాలెం గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా మొక్కజొన్న, శనగ పంటలను క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పర్యటించి పలు సూచనలు చేశారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉంటే గ్రీన్ లేబుల్ పురుగు మందులు పిచికారీ చేసుకోవాలన్నారు. ఏవో సీహెచ్ సరిత విస్తరణాధికారి ప్రవీణ్, ఉద్యాన సహాయకురాలు షేక్ ఆయేషా, రైతులు పాల్గొన్నారు.

## అవీ ఇవీ

### రుణ సదుపాయాలపై అవగాహన

**వినుకొండ, న్యూస్‌టుడే:** ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అమలు చేస్తున్న పలు పథకాలపై ప్రజలకు అవగాహన కలిగేలా సిబ్బంది పట్టణంలో బుధవారం రోడ్‌షో నిర్వహించారు. వివిధ రకాల డిపాజిట్లు, రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఖాతాదారులకు వారు వివరించారు. బ్యాంకు వినుకొండ, కొచ్చర్ల శాఖల ముఖ్య కార్యనిర్వహణాధికారులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రశాంత్‌తో పాటు నియోజకవర్గంలో ఏడు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

### రాయితీ దాణా పథకం సద్వినియోగం చేసుకోండి

**రొంపిచర్ల, న్యూస్‌టుడే:** పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తికి రాయితీపై అందించే దాణా ఎంతో దోహదపడుతుందని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్ గడిపూడి నరసింహారావు అన్నారు. ప్రభుత్వం 50 శాతం రాయితీపై అందిస్తున్న పశువుల దాణాను మండలంలోని వడ్లమూడివారిపాలెంలో సర్పంచి వడ్లమూడి రాంబాబు, సంగం డెయిరీ ప్రెసిడెంట్ వడ్లమూడి శివరామయ్య, తెదేపా నేతలు బొల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన రైతులకు బుధవారం పంపిణీ చేశారు. చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.

### కొనసాగుతున్న ఉద్యోగుల దీక్షలు

**నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే:** తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు చేస్తున్న దీక్షలు మూడో రోజు ఉద్యోగ సంఘాల ఐకాస ఆధ్వర్యంలో కొనసాగాయి. ప్రకాశ్‌నగర్‌లోని జీడీసీసీ బ్యాంకు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు చేశారు. పీఆర్‌సీ వేతనాల సవరణ, వయోపరిమితి పెంపు, గ్రాట్యుటీ చట్టం తక్షణమే అమలు చేయాలని కోరారు. సంఘం నాయకులు దొప్పలపూడి శ్రీనివాసరావు, పోకా కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

### పది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

**చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే :** చిలకలూరిపేట పురుషోత్తమపట్నంలోని గిరిజన పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య బుధవారం స్టడీ మెటీరియల్ అందజేశారు. బాపూజీ వృద్ధాశ్రమంలో వృద్ధులకు 50 కిలోల బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.శ్రీనునాయక్, గీత కులాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచర్ల శ్రీనివాసరావు, గిరిజన నాయకుడు పాలపర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

### 11నుంచి కొత్తపల్లిలో ఓపెన్ కబడ్డీ పోటీలు

**రొంపిచర్ల, న్యూస్‌టుడే:** సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు మండలంలోని కొత్తపల్లిలో ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామని గ్రామ కమిటీ సభ్యులు బుధవారం తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న జట్లు ఈనెల 10లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు వంతున నగదు బహుమతి అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

### భిక్షాటన రహిత పట్టణంగా తీర్చిదిద్దుతాం

**చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే :** పట్టణాన్ని భిక్షాటన రహితంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు పలు శాఖల అధికారులు స్పష్టం చేశారు. నాదెండ్ల సీడీపీవో శాంతకుమారి, సంక్షేమాధికారి రాజబాబు, ఏఎస్సై ప్రసాద్‌నాయక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ప్రసన్నకుమారి, విజయకుమారి, భూలక్ష్మి, హనుమాయమ్మ బృందంగా ఏర్పడి బుధవారం పట్టణంలో పర్యటించి యాచకులను గుర్తించారు. పిల్లలకు వసతిగృహంలో ఉండేలా సౌకర్యంతో పాటు పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దలకు ఉపాధి కల్పించేలా చూస్తామన్నారు.

### సీపీఐది ప్రజల పక్షం

**చిలకలూరిపేట పట్టణం, న్యూస్‌టుడే :** స్వాతంత్ర్యం అనంతరం భూమి, భుక్తి కోసం ప్రజా పోరాటాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. స్థానిక కళామందిర్ సెంటర్‌లో బుధవారం రాత్రి సీపీఐ శత వార్షికోత్సవ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశంలో నిజమైన దేశభక్తులు కమ్యూనిస్టులేనన్నారు. ఈనెల 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో సీపీఐ వందేళ్ల వార్షికోత్సవ ముగింపు సభ జరుగుతుందన్నారు. ముందుగా ఎన్నార్టీ సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతివరప్రసాద్, సహాయ కార్యదర్శులు కాసా రాంబాబు, హుస్సేన్, ఏరియా కార్యదర్శి తాళ్లూరి బాబురావు, నాయకులు ఎస్‌కే సుభాని, దాసరి వరహాలు తదితరులు పాల్గొన్నారు.

### గోకులం షెడ్డు ప్రారంభం

**బొల్లాపల్లి:** పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పాడి రైతులకు అందిస్తున్న రాయితీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ అధ్యక్షుడు పెసల వెంకటనారాయణ తెలిపారు. మండలంలోని మర్రిపాలెంలో ఈ పథకం కింద నిర్మించిన గోకులం షెడ్డును బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీవో లక్ష్మణరావు, సిబ్బంది ఉన్నారు.

### త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలి

**శావల్యాపురం, న్యూస్‌టుడే :** ఉపాధి పథకం ద్వారా పశు పోషకులు చేపట్టిన గోకులం షెడ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎంపీడీవో పేరుమీన సీతారామయ్య తెలిపారు. మండలంలోని బొందిలిపాలెం, శానంపూడిలో నిర్మాణం పూర్తయిన షెడ్లను ఆయన బుధవారం పరిశీలించి మాట్లాడారు. మండలంలోని ఇప్పటి వరకు 14 పూర్తికాగా, మరో 10 వివిధ దశల్లో ఉండగా, పొట్లూరులో ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఉపాధి పథకం పేరు వికసిత్‌భారత్-జీరామ్‌జీగా మారుతుందని దీనిపై వేతనదారులకు వివరించాలని సిబ్బందికి సూచించారు.

మూడో స్థానంలో నిలిచిన బాలికలు

విజేత విద్యార్థినులకు నగదు అందిస్తున్న నిర్వాహకులు

## సందడిగా ముగ్గుల పోటీలు

రెండో బహుమతికి ఎంపికైన ముగ్గు గీస్తున్న బాలికలు

**వినుకొండ, న్యూస్‌టుడే:** పట్టణంలో నిర్వహించిన ప్రాంతీయ జూనియర్ కళాశాలల స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రిన్సిపల్ డాక్టర్ కె.శ్రీనివాసరావు బహుమతులు పంపిణీ చేశారు. ప్రథమ స్థానంలో మణి, శ్యామల (కృష్ణవేణి జూనియర్ కళాశాల) నిలవగా సాయి ఆసుపత్రి యాజమాన్యం రూ.10వేలు నగదు బహుమతి అందజేశారు. ద్వితీయ స్థానం సాధించిన నాగేశ్వరి, దేవిక (ఏపీ మోడల్ స్కూల్, చీకటీగలపాలెం)కు బాలాజీ నర్సింగ్‌హోం యాజమాన్యం రూ.7వేలు, తృతీయ స్థానం సాధించిన ఎం.లక్ష్మి, కృపావతి (ప్రభుత్వ జూనియర్ కళాశాల)కి విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సీహెచ్ సుబ్బారెడ్డి రూ.5వేలు అందజేశారు. కళాశాల అధ్యాపక బృందం సమష్టి కృషితో పోటీలు విజయవంతమయ్యాయని ప్రిన్సిపల్ తెలిపారు.

## వ్యాసరచన విజేతలకు ధ్రువపత్రాలు

**వినుకొండ:** స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా బుధవారం జడ్పీ బాలికోన్నత పాఠశాలలో స్వచ్ఛతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. తొలుత తడి, పొడి చెత్త వేరు చేయడం, సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్‌తో అనర్థాలు, చేతుల శుభ్రత, జంక్‌ఫుడ్, పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం వ్యాసరచనలో ప్రతిభ చాటిన విద్యార్థినులకు హెచ్ఎం బి.శైలజకుమారి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, కోఆర్డినేటర్ శివపార్వతి ప్రశంసపత్రాలు అందించారు.

## ఆటలతో నాయకత్వ లక్షణాలు

**నరసరావుపేట క్రీడలు, న్యూస్‌టుడే:** విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని జిల్లా రోటరీ మాజీ గవర్నర్ తాళ్ల రాజశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలను కళాశాల ఛైర్మన్ మేదరమెట్ల రామశేషగిరిరావు, కళాశాల డైరెక్టర్ దరువూరి శ్రావ్య, పృధ్వీరాజ్‌తో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ఈ పోటీలకు ఏఎన్‌యూ పరిధిలోని 7 జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు ఎంఏఎం ఫార్మసీ కళాశాల, ఏఎన్‌యూ జట్ల మధ్య జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ఎంఏఎం ఫార్మసీ జట్టు, ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గుంటూరు ఏసీ కళాశాల మధ్య పోటీలో ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఎంఏఎం ఫార్మసీ జట్టు, ఆర్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు, బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల, ఎస్‌వీఆర్ఎం (నగరం) జట్టు లీగ్ దశకు చేరినట్లు పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి శంకర్ తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ప్రసాదరావు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ చుండు వెంకట్రావు, ఎంపిక కమిటీ సభ్యులు పాతూరు శ్రీనివాసరావు, ఈదర ఆదిబాబు, లా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.బ్రహ్మయ్య చౌదరి పాల్గొన్నారు.

## మొక్కజొన్నకు అందని నీటి తడి

### అన్నవరం మేజర్ కింద అన్నదాతల ఆవేదన

అన్నవరం వద్ద కాలువలో నీటి ప్రవాహం ఇలా..

**రొంపిచర్ల, న్యూస్‌టుడే:** సాగర్ నిండా నీళ్లున్నా తమ పంటలకు నీరందడం లేదని రొంపిచర్ల మండలం అన్నవరం మేజర్ కింద మొక్కజొన్న, వరి సాగు చేసిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ మేజరు పరిధిలో కర్లకుంట, సంతగుడిపాడు, అన్నవరం, మునమాక, ఆర్వపల్లి తదితర గ్రామాలకు సాగు నీరందుతుంది. ఈ మేజరు రొంపిచర్ల, నరసరావుపేట మండలాల పరిధిలో 17.3 కి.మీ దూరం ప్రవహిస్తుంది. దీని పరిధిలో 12,700 ఎకరాల ఆయకట్టు ఉంది. దీని సామర్థ్యం 117 క్యూసెక్కులు. అన్నవరం మేజర్ కింద అన్నవరం రైతులు రూ. వేలల్లో ఖర్చు చేసి రబీలో ఎక్కువగా మొక్కజొన్న, వరి సాగు చేశారు. మొక్కజొన్నకు నీటి తడి అందించి, బలం మందు వేసే సమయంలో జలవనరులశాఖ అధికారులు మేజర్‌కు నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ సమయంలో నీటి తడులు అందించకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అంతేగాక రబీలో సాగు చేసిన వరి గింజ పోసుకునే దశలో ఉంది. పది రోజుల నుంచి నీటి సరఫరా తగ్గించిన విషయాన్ని ప్రజాప్రతినిధులు, ఎన్నెస్పీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని, రైతులు వాపోతున్నారు. తక్షణమే నీరు సరఫరా చేసి పంటలు కాపాడాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎన్నెస్పీ జేఈ రజియా సుల్తానాను సంప్రదించగా అన్నవరం మేజర్‌కు ఎక్కడా నీటి సరఫరా నిలిపివేయలేదన్నారు. 90 క్యూసెక్కులు ఇస్తున్నామన్నారు. ఎగువన కాలువలో వేసిన అడ్డీలను తొలగించి దిగువ భూములకు నీరందించేందుకు చర్యలు చేపడతామన్నారు.

## అత్తింటి వద్ద అల్లుడు అదృశ్యం



మస్తాన్

**చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే :** మండలంలోని బొప్పూడిలో అత్త ఇంటి వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్న అల్లుడు రెండు నెలల క్రితం అదృశ్యమయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన 30ఏళ్ల షేక్ ఖాదర్‌మస్తాన్, భార్య బాజి, ఇద్దరు పిల్లలతో కలిసి చిలకలూరిపేట మండలం బొప్పూడిలో అత్తగారి ఇంటి వద్ద ఉంటూ బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబరు 16వ తేదీ నుంచి ఖాదర్ మస్తాన్ కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అన్ని ప్రాంతాలలో కుటుంబ సభ్యులు వెతికారు. నేటికీ ఆచూకీ తెలియకపోవడంతో అతని భార్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు.

## ఆర్టీసీ బస్సు ఢీకొని దంపతులకు గాయాలు

**వినుకొండ రూరల్, న్యూస్‌టుడే:** ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన వినుకొండలోని పాత ఎల్ఐసీ బిల్డింగ్ వద్ద బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వినుకొండ లాయర్ స్ట్రీట్‌కు చెందిన చీదెళ్ల బ్రహ్మయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు గుడికి వెళ్లి తిరిగి వస్తున్నారు. నూజివీడు డిపోనకు చెందిన బస్సు యర్రగొండపాలెం వెళ్తూ వీరి వాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడ నుండి ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. దీనిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.

(c) eenadu

# సత్తెనపల్లి

•సత్తెనపల్లి • పెదకూరపాడు • మాచర్ల • గురజాల

## తుమ్మకోటలో సోదాలు

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

రెంటచింతల, న్యూస్‌టుడే: కొంతకాలంగా తుమ్మకోటలో ఘర్షణలు చోటుచేసుకోవడంతో బుధవారం తెల్లవారుజామున పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా గొడ్డళ్లు, కర్రలు, కొడవళ్లు, గడ్డపారలు, అనుమతిలేని ఆటో, రికార్డులు లేని ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నాగార్జున తెలిపారు. తనిఖీల్లో సీఐ, ఎస్సైలు, సుమారు 30 మంది పోలీసులు పాల్గొన్నారు.

## ఇంటర్ పరీక్షల సామగ్రి సిద్ధం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ఇంటర్ పబ్లిక్ పరీక్షల హడావుడి మొదలైంది. ఈ నెల 21వ తేదీన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, 23న ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ప్రశ్నపత్రం పరీక్షకు 15 నిమిషాల ముందు ప్రిన్సిపల్ చరవాణికి ఓటీపీ ద్వారా పంపించనున్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవసరమైన బుక్‌లెట్లు, ఇతర సామగ్రిని మంగళవారం నుంచి కళాశాలలకు చేరవేస్తున్నట్లు జిల్లా ఇంటర్‌బోర్డు అధికారిణి నీలావతిదేవి చెప్పారు.

బుక్‌లెట్లను పరిశీలిస్తున్న సిబ్బంది

## మేమున్నాం.. మీకు తోడుగా.. 10 AM to 1 PM

సత్తెనపల్లి: 80085 73171 పెదకూరపాడు: 80088 31888
కారంపూడి: 80085 73185 గురజాల: 80085 7 3176

? మిట్టపాలెంలో నెలరోజుల నుంచి వీధుల వెంట చెత్త తొలగించడం లేదు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. - **పూర్ణ చంద్రరావు, మిట్టపాలెం** ✔ హరితరాయబారులను కొత్తవారిని తీసుకొంటున్నాం. వెంటనే వీధుల వెంట చెత్త తొలగించేలా చర్యలు తీసుకుంటాం. - **రసూల్, పంచాయతీ కార్యదరి**

- **న్యూస్‌టుడే, అచ్చంపేట** ? పట్టణంలోని ప్రధాన రహదారి వెంట అయిదు లాంతర్ల సెంటర్ నుంచి వెంగళరెడ్డినగర్ వరకు సెంట్రల్ డివైడర్‌లోని వీధి దీపాల వెలుగులు మసకగా ఉన్నాయి. దీపాల మరమ్మతులు చేపట్టి వెలుగులు సక్రమంగా ప్రసరించేలా చర్యలు తీసుకోవాలి. - **వాహనచోదకులు, సత్తెనపల్లి** ✔ వీధి దీపాల మరమ్మతులుంటే వెంటనే చేయిస్తాం. - **మధుసూదనరావు, డీఈ** - **న్యూస్‌టుడే, సత్తెనపల్లి**

? పల్లెగుంత ఎస్సీ కాలనీలోని పలుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. అధికారులు స్పందించి దీపాలు ఏర్పాటు చేయాలి. - **స్థానికులు** ✔రెండు రోజుల కిందట వీధి దీపాలు ఏర్పాటు చేశాం. పరిశీలించి అవసరమైన చోట ఏర్పాటు చేయిస్తాం. - **లక్ష్మానాయక్, పంచాయతీ కార్యదర్శి**
- న్యూస్‌టుడే, గురజాల గ్రామీణ

## పచ్చని ఆలోచన.. చక్కని ఆచరణ

### 'ఈనాడు, రోటరీ క్లబ్' ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ

పిడుగురాళ్ల, న్యూస్‌టుడే

మొక్కను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే యరపతినేని, డీఈవో రామారావు తదితరులు

పర్యావరణ సమతుల్యత లోపిస్తే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో 'ఈనాడు, రోటరీ క్లబ్' సంయుక్తంగా విద్యార్థులకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ 'ఈనాడు, రోటరీ క్లబ్' మంచి కార్యక్రమాన్ని చేపట్టారని అభినందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతిఒక్కరూ ఇంటి పెరట్లో, భూముల్లో మొక్కలను పెంచాలన్నారు. మొక్కలు పెంచి పెద్దవైన తర్వాత ఆ ఫొటోను తీసుకొని వస్తే మంచి చాక్‌లెట్లు ఇస్తామని విద్యార్థులకు చెప్పారు. పదోతరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని కోరారు. డీఈవో పీవీజే రామారావు మాట్లాడుతూ లైమ్‌సిటీని గ్రీన్ సిటీగా తయారు చేయడానికి 'ఈనాడు, రోటరీ క్లబ్' బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మానవుని మనుగడకు చెట్లు అవసరమన్నారు. మొక్క చెట్టు అయ్యేంత వరకు సంరక్షించాలని విద్యార్థులను కోరారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ అవార్డు ఛైర్మన్, వైద్యులు పంగులూరి విష్ణుబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కను ఇంటి పెరటిలో నాటి పెంచాలని సూచించారు. అనంతరం జామ, సీతాఫలం మొక్కలు 1700 విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు కోట రమేష్‌బాబు, కార్యదర్శి పచ్చిపులుసు పాపయ్యగుప్తా, కోశాధికారి ఊటుకూరి గురునాథం, అసిస్టెంట్ గవర్నర్ జుజ్జూరి మురళి, ఎంఈవో శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు కొత్త మల్లికార్జునరావు, నాయకులు పి.చెన్నారావు, వి.సర్వేశ్వరరావు, జి.విజయసారథి, శ్రీనివాసరావు, వడ్డవల్లి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు

### వృక్షో రక్షతి రక్షితః

వృక్షో రక్షతి రక్షితః అనే సూక్తిని ప్రతిఒక్కరూ ఆచరించాలి. మనం వృక్షాలను కాపాడితే, అవి మనలను కాపాడుతుంది. చెట్లు నీడను, ఫలాలను, స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలి. నాకు ఇచ్చిన మొక్కను జాగ్రత్తగా పెంచి, దాని ఫలాలు పొందుతాం.
- **ఎస్.కె.అక్సర్, విద్యార్థిని**

### మొక్కలు నాటి సంరక్షిస్తాం



పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. 'ఈనాడు, రోటరీక్లబ్' వారు చాలామంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇచ్చిన పండ్ల మొక్కలను ఇంటి పెరటిలో నాటి సంరక్షిస్తాను. విద్యార్థులందరూ మొక్కలు నాటి సంరక్షించాలి. - **శృతి, తేజశ్విని, సుష్మా**

## 13 నెలల్లో రూ.5.32 కోట్లు అందజేత

**పిడుగురాళ్ల, న్యూస్‌టుడే:** గురజాల నియోజకవర్గ పరిధిలో 13 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5.32 కోట్లు అందజేసినట్లు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం పట్టణంలోని తెదేపా కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి 35 మందికి రూ.34.11 లక్షల చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. ఓటు వేయకపోయినా మాకు సీఎం సహాయ నిధి అందించారని వైకాపా కార్యకర్తలు వీడియోలు పెట్టారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల ఆరోగ్యం పట్ల, సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉందని అనటానికి ఇదే నిదర్శనమని చెప్పారు.

## రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం

**కోనూరు(అచ్చంపేట), న్యూస్‌టుడే:** గ్రామీణ ప్రాంత రహదారులు, మురుగు కాలువల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మండల తెదేపా అధ్యక్షుడు ఆశీర్వాదం తెలిపారు. బుధవారం కోనూరు గ్రామంలోని బీసీ కాలనీలో రూ.20 లక్షల డీఎంఎఫ్ నిధులతో చేపట్టనున్న సీసీ రహదారి, మురుగు కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

## వేధింపులపై కేసు

**పెదకూరపాడు:** అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న భర్త, అతని కుటుంబ సభ్యులపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై గిరిబాబు కథనం మేరకు 75త్యాళ్లూరు గ్రామానికి చెందిన యువతికి విజయవాడకు చెందిన మధుకుమార్‌తో వివాహమైంది. అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తింటి వారు చేస్తున్న వేధింపులు తాళలేక బాధితురాలు తల్లిదండ్రుల వద్దకు చేరి ఫిర్యాదు అందించింది.

## రికార్డుల పరిశీలన

**దుర్గి:** ఉపాధి పనుల రికార్డులను ఏపీడీ సత్యనారాయణ బుధవారం స్థానిక కార్యాలయంలో పరిశీలించారు. అయిదేళ్ల కిందట నిర్వహించిన ప్రజావేదికకు మాచర్ల ఏరియా కోఆర్డినేటర్ సంతోషమ్మ రికార్డులు సక్రమంగా అందజేయలేదు. దీంతో ఆమెకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు, బకాయిలు నిలుపుదల చేశారు. ఈమేరకు రికార్డులను పరిశీలించారు.

## హైవేలపై మద్యం అమ్మకాలు నిషేధం

**పిడుగురాళ్ల, న్యూస్‌టుడే:** హైవేలపై ఉన్న దాబాలు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలు, సేవించడం నిషేధించినట్లు పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. హోటల్స్, బడ్డీకొట్టుల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

## శాస్త్రీయ ఆలోచనలతో చదవాలి

**ముప్పాళ్ల:** శాస్త్రీయ ఆలోచనలతో విద్యనభ్యసించి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఎస్సై అనిల్ కుమార్ విద్యార్థినులకు సూచించారు. మండలంలోని గోళ్లపాడు కేజీబీవీలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాలు, గుడ్.. బ్యాడ్ టచ్, ఆరోగ్యంపై అవగాహనతో మెలగాలన్నారు.

## ముగిసిన ఉరుసు ఉత్సవాలు

**రెంటచింతల, న్యూస్‌టుడే:** తుమ్మకోటలో రెండు రోజులుగా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆట గుర్రాన్ని అందంగా అలంకరించి ఊరేగించారు. భక్తులు పెద్దసంఖ్యలో వీధుల్లో గుర్రం వెంట డప్పులతో సందడి చేస్తూ తిరిగారు. బుధవారం భక్తులు సైసావలి దర్గాలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు. పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు.

## విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ

**క్రోసూరు(అచ్చంపేట):** క్రోసూరు జడ్పీ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు విద్యాజ్యోతి మెటీరియల్‌ను ఎంఈవోలు కృష్ణ, గణేష్, తెదేపా నాయకులు కాశయ్య, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, జడ్పీటీసీ సభ్యురాలు జమీలా, పీసీ ఛైర్‌పర్సన్ విజయకుమారి అందజేశారు.

**మాచర్ల (కారంపూడి):** రాయవరం ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎస్టీయూ సభ్యులు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఎస్టీయూ అధ్యక్షుడు గంగాధరబాబు పాల్గొన్నారు.

## శ్రీనివాసుని వైభవం

**సత్తెనపల్లి, న్యూస్‌టుడే:** పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారు బుధవారం ఉప్పిలియప్పన్ పెరుమాళ్‌గా భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే వడ్డవల్లిలోని ఆలయంలో శ్రీవారికి మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

## చెస్ క్రీడాకారుడికి చేయూత

వెంకటరెడ్డికి దుస్తులు అందజేస్తున్న డీఎస్పీ జగదీష్

**గురజాల, న్యూస్‌టుడే:** ఈ నెల 8 నుంచి 15 వరకు గోవాలో జరిగే 19వ ఏషియన్ అంధత్వ చెస్ టోర్నీలో భారత్ నుంచి ఆడుతున్న జంగమహేశ్వరపురానికి చెందిన ఎస్.వెంకటరెడ్డిని డీఎస్పీ జగదీష్ అభినందించారు. ఈ క్రీడాకారుడికి విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కోలా కోటేశ్వరరావు సమకూర్చిన టీషర్టులను డీఎస్పీ ద్వారా అందజేశారు. పోటీల్లో విజేతగా నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ కార్యదర్శి శ్రీనివాసరావు, కౌన్సిలర్ రవి పాల్గొన్నారు.

## నేడు ముగ్గురు రాజుల మహోత్సవం

విద్యుత్తు దీపకాంతుల్లో చర్చి

**పెదకూరపాడు, న్యూస్‌టుడే:** పెదకూరపాడులోని ముగ్గురు రాజుల చర్చి ఉత్సవాలకు సర్వం సిద్ధం చేశారు. గురువారం సమష్టి దివ్య పూజాబలి నిర్వహణకు చర్చి కమిటీ ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు హాజరుకానున్నట్లు విచారణ గురువు రాజారెడ్డి, సహాయ గురువు థామస్ తెలిపారు.

## సాగులో సస్యరక్షణ తప్పనిసరి

జాగ్రత్తలు వివరిస్తున్న శాస్త్రవేత్త సైదా నాయక్

**రాజుపాలెం, న్యూస్‌టుడే:** మిరప, ఆయిల్‌పాం సాగులో సమగ్ర పోషక, సస్యరక్షణ యాజమాన్యం, చర్యలపై రైతులకు శిక్షణ నిర్వహించినట్లు మండల ఉద్యాన అధికారి అంజలి తెలిపారు. బుధవారం బెల్లంకొండ మండలం పాపాయపాలెం, మన్నేసుల్తాన్‌పాలెం గ్రామాల్లో అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త, ప్రిన్సిపల్ హెడ్ డాక్టర్ సైదా నాయక్ హాజరై మిరపలో రసం పీల్చే పురుగు నల్ల తామర, తెల్లదోమ, నల్లి, పేనుబంక నివారణ, జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఆయిల్‌పాం తోటలో నాణ్యమైన మొక్కలు నాటాలన్నారు.

**మాచవరం:** 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని బుధవారం మాచవరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రామమ్మ, సిబ్బంది, రైతులు కలిసి పంట పొలాలు పరిశీలించారు. రబీలో సాగు చేస్తున్న మొక్కజొన్న, మినుము, కంది పొలాల్లో అనుసరించే సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు వివరించారు. గ్రామ సచివాలయంలో రైతులతో సమావేశమై పలు సూచనలు చేశారు.

## క్రీడాకారులుగా రాణించండి

పోటీలను ప్రారంభిస్తున్న డీఎస్పీ జగదీష్

**దుర్గి, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ పురస్కరించుకుని జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నీని బుధవారం దుర్గిలో డీఎస్పీ జగదీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహపూర్వక వాతావరణంలో ఆటలు ఆడి, మంచి క్రీడాకారులుగా రాణించేందుకు ఇది చక్కటి వేదిక అన్నారు. అనంతరం జనసేన నాయకులు డీఎస్పీని సత్కరించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సుధీర్‌కుమార్ పాల్గొన్నారు.

## ప్రభుత్వాసుపత్రిలో కంటి వైద్యసేవలు

**సత్తెనపల్లి, న్యూస్‌టుడే:** పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో కంటి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. కంటి వెలుగు కేంద్రం గతేడాది మూతబడింది. ఆ తర్వాత ఇక్కడ పనిచేస్తున్న వైద్య నిపుణురాలు వేరేచోటుకు బదిలీ అయ్యారు. దీంతో కంటి వైద్యసేవలు నిలిచిపోయాయి. ఇటీవలే వైద్యులను నియమించడంతో పరీక్షలు, చికిత్స ప్రారంభమైనట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మణరావు తెలిపారు.

## రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి

గ్రామస్థులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

**అమరావతి, న్యూస్‌టుడే:** గ్రామాల్లో రెవెన్యూ సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అధికారులకు సూచించారు. బుధవారం నెమలికల్లులో ప్రజల వద్దకే ప్రవీణ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలపై అర్జీలు తీసుకున్నారు. ప్రధానంగా భూ వివాదాలపై ఎక్కువగా అర్జీలు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే పరిష్కారానికి అధికారులకు సూచనలు చేశారు. పింఛను, ఇళ్ల స్థలాలు, అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీఓ శివపార్వతి, డీటీ రాజా, నాయకులు యడ్లపల్లి రామ్మోహనరావు, రామకృష్ణ, సుభాని, పరంధామయ్య పాల్గొన్నారు.

## బాలికల చదువు.. సమాజానికి వెలుగు

విద్యా సామగ్రి పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ

**సత్తెనపల్లి, న్యూస్‌టుడే:** బాలికల చదువు.. సమాజానికి వెలుగునిస్తుందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. పట్టణంలోని రఘురామ్‌నగర్ ప్రజావేదికలో బుధవారం స్థానిక బీసీ బాలికల వసతి గృహం విద్యార్థినులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులు అందజేసిన విద్యా సామగ్రి, దుప్పట్లను విద్యార్థినులకు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఉన్నత లక్ష్యాలతో విద్యనభ్యసించాలని బాలికలకు సూచించారు. రాష్ట్ర భట్రాజ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటేశ్వరరాజు, మార్కెట్ యార్డు ఛైర్మన్ శోభారాణి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ కాశీవిశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

## మున్సిపాలిటీల్లో రూ.380 కోట్లతో అభివృద్ధి పనులు

మాట్లాడుతున్న యరపతినేని

**పిడుగురాళ్ల, న్యూస్‌టుడే:** గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల మున్సిపాలిటీల్లో రూ.380 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పారు. బుధవారం పట్టణంలోని మార్కెట్‌యార్డు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. పిడుగురాళ్లలో రూ.238 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 33 వార్డులకు తాగునీరు అందించడానికి రూ.218.5 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. చెరువు ప్రాంతంలో పార్కు అభివృద్ధికి రూ.13 కోట్లు వచ్చినట్లు తెలిపారు. 40 ఎకరాల్లో సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో తెదేపా ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయించినట్లు చెప్పారు. దాంతోపాటు పట్టణ కూడలి, మాచర్ల రోడ్డులో రెండు వాటర్ ఫౌంటేన్లు, ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దాచేపల్లి పట్టణానికి తాగునీటికి రూ.43.5 కోట్లు, రూ.60 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గురజాల పట్టణానికి తాగునీటి పథకానికి రూ.22 కోట్లు మంజూరైనట్లు వివరించారు. పిడుగురాళ్లలో నిర్మాణం పూర్తిచేసుకున్న మున్సిపల్ భవనం, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, ఇతర అభివృద్ధి పనులకు, దాచేపల్లి, పిడుగురాళ్ల, గురజాలలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు ఈనెల 12న ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పి.నారాయణ వస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు, మార్కెట్‌యార్డు ఛైర్మన్ తురకా వీరస్వామి, కమిషనర్ ఐ.శ్రీనివాసులు, సొసైటీ అధ్యక్షుడు సర్వేశ్వరరావు, చెన్నారావు పాల్గొన్నారు.

## లైమ్‌సిటీ రోటరీ క్లబ్ సేవలు భేష్

వివరాలు వెల్లడిస్తున్న రామప్రసాద్

**పిడుగురాళ్ల, న్యూస్‌టుడే:** లైమ్‌సిటీ రోటరీ క్లబ్ సభ్యులు సమర్థంగా పనిచేస్తున్నారని, క్లబ్‌కు ప్రాజెక్టులకు రూ.50 లక్షలు అందజేస్తామని క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రామప్రసాద్ చెప్పారు. రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఆఫిషియల్ విజిట్ కార్యక్రమాన్ని కన్యకాపరమేశ్వరి ఆలయ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ అందజేస్తామని చెప్పారు. ఈనెల 20, 21, 22 తేదీల్లో ఆరు వేలమంది బాలికలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అవార్డు ఛైర్మన్ విష్ణుబాబు, కోట రమేష్‌బాబు, పాపయ్యగుప్తా తదితరులు పాల్గొన్నారు.

## చట్టాలపై అవగాహన ఉండాలి

మాట్లాడుతున్న న్యాయమూర్తి శ్రీనివాసకల్యాణ్

**దుర్గి, న్యూస్‌టుడే:** చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మాచర్ల సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాస కల్యాణ్ ఇంటర్ విద్యార్థులకు సూచించారు. బుధవారం మాదక ద్రవ్యరహిత భారత్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. క్రమశిక్షణతో ఎదగాలని ఆకాంక్షించారు. న్యాయవాది వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ వేణు పాల్గొన్నారు.

## పది ఫలితాల్లో సత్తా చాటుదాం

విద్యాశాఖాధికారులకు సూచనలు చేస్తున్న డీఈవో రామారావు

**మాచర్ల (కారంపూడి), న్యూస్‌టుడే:** ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పుడే పది ఫలితాల్లో మాచర్ల నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని, ప్రస్తుతం ఉపాధ్యాయుల నియామకం జరిగిందని, ఇంకా మెరుగైన ఫలితాలు రావాలని జిల్లా విద్యాశాఖాధికారి రామారావు అన్నారు. బుధవారం మాచర్లలోని కిడ్స్ పాఠశాలలో నియోజకవర్గంలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

**పిడుగురాళ్ల:** పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని డీఈవో రామారావు ఆదేశించారు. బుధవారం పట్టణంలోని మన్నెం పుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గంలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలకు సమావేశం నిర్వహించారు. సత్తెనపల్లి ఉపవిద్యాశాఖ అధికారి ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.

## ఆటలతో గుర్తింపు

బ్యాటింగ్ చేస్తున్న ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి

**మాచర్ల (కారంపూడి):** యువత క్రీడాస్ఫూర్తితో రాణించాలని, ఆటలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందవచ్చని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం మాచర్లలోని ఎస్కేబీఆర్ కళాశాల మైదానంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం తనయుడు గౌతమ్‌రెడ్డితో కలిసి పోటీలను ప్రారంభించారు.

## గుట్టుగా జూదం.. జీవితాలు ఛిన్నాభిన్నం

● సత్తెనపల్లికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి జూదానికి అలవాటు పడ్డారు. తాతముత్తాలు ఇచ్చిన ఆస్తుల్ని కరిగించేశారు. ప్రతి నెలా అందే వేతనం కూడా వడ్డీరాయుళ్లకు చెల్లించారు. అప్పులు చేసి జూదం ఆడటంతో కుటుంబంపై పెను ప్రభావం పడింది. పిల్లల్ని చదివించలేక.. కుటుంబాన్ని పోషించలేక సతమతమవుతూ దీర్ఘకాలిక అనారోగ్యం బారినపడ్డారు.

● నకరికల్లుకు చెందిన డ్రైవర్ జూదానికి అలవాటై రూ.8 లక్షల వరకు ఏడాది కాలంలోనే పోగొట్టాడు. అప్పులు చేసి, ఇల్లు తాకట్టు పెట్టాడు. తాకట్టులో ఉన్న ఇల్లు విడిపించుకోలేని దుస్థితి అతడిని వెంటాడుతోంది. జూదం మానుకున్నా, గతంలో చేసిన తప్పులు వెంటాడుతున్నాయి.

### పట్టణం, గ్రామాల్లో శిబిరాలు

సత్తెనపల్లి క్లబ్‌లో పోలీసుల సోదాలు

**సత్తెనపల్లి, న్యూస్‌టుడే:** జూదంలో రాజ్యాలు పోగొట్టుకున్న వారి గురించి చరిత్రలో మనం చదివాం. ఆ దురలవాటు మధ్యతరగతి, సాధారణ కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేస్తోంది. ఆడించే వాళ్లకు ఆదాయ వనరుగా మారుతుండగా.. ఆడే వారు కొన్నినిమిషాల వ్యవధిలో రూ.వేలు, లక్షలు పోగొట్టుకుంటున్నారు. జూద శిబిరాల వద్దే వడ్డీరాయుళ్లు మాటువేసి నగదు ఇచ్చి దండుకుంటున్నారు. మద్యం కూడా శిబిరాల్లో అందుబాటులో ఉంచడంతో జేబులు ఖాళీ చేసుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు.

### ఎస్పీ ఆదేశాలతో దాడులు

జూద శిబిరాల పట్ల ఎస్పీ కృష్ణారావు కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆ స్థావరాల గుట్టు రట్టవుతుంది. సత్తెనపల్లి క్లబ్‌పై మంగళవారం రాత్రి పోలీసులు చేసిన దాడిలో హైదరాబాద్, విజయవాడలకు చెందిన జూదరులను పట్టుకున్నారు. దీన్నిబట్టి వేరే ప్రాంతాల నుంచి జూదరులను ఎలా సమీకరిస్తున్నారనే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ● సత్తెనపల్లి పట్టణంలోని లాడ్జిలు, రైల్వేస్టేషన్ ఏరియా, మండలంలో పాకాలపాడు, రెంటపాళ్ల, ధూళిపాళ్ల, ముప్పాళ్ల మండలం మాదల, రాజుపాలెం మండలం, నకరికల్లులో జూద శిబిరాల గుట్టును పోలీసులు ఇటీవల రట్టు చేశారు. ● నిషేధిత జూదం ఆడుతూ పట్టుబడి నైతికంగా బలహీనం కావొద్దని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. జూద శిబిరాలు నిర్వహిస్తూ, ఆడుతూ పదేపదే పట్టుబడే వారిపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తామని చెబుతున్నారు. శిబిరాల సమాచారం తెలిపిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచడమే కాకుండా వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించే చర్యల్ని తీసుకుంటామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు.

## ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్‌కు సత్కారం

చినరాజును అభినందిస్తున్న ఎమ్మెల్యే ప్రవీణ్, నాయకులు

**పెదకూరపాడు, న్యూస్‌టుడే:** సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రాష్ట్ర డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన గుడిపూడి చిన్నరాజును ఎమ్మెల్యే ప్రవీణ్ అభినందించారు. బుధవారం పెదకూరపాడులోని అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన చినరాజు పార్టీ నాయకులు, శ్రేణులతో కలిసి ప్రదర్శనగా తాడేపల్లి వెళ్లారు. అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. నేతలు రమేష్, బ్రహ్మయ్య, అప్పారావు, ప్రసాద్, బాలయ్య, బాబు, ఆంజనేయులు, సత్యం, సాగర్, లీలావతి, ముంతాజ్, కల్పన తదితరులు పాల్గొన్నారు.

## హోంగార్డులకు అండగా ఉంటాం

చెక్కు అందిస్తున్న అదనపు ఎస్పీ జె.వి.సంతోష్

**మల్లమ్మ సెంటర్ (నరసరావుపేట), న్యూస్‌టుడే:** నిరంతరం ప్రజల కోసం సేవలందించే హోంగార్డులకు అండగా ఉంటామని అదనపు ఎస్పీ జె.వి.సంతోష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కమ్యూనికేషన్ హోంగార్డుగా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన దుర్గికి చెందిన గాలయ్యకు రూ.5లక్షల చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డుల సమస్యలు, కనీస అవసరాలను ఎప్పటికప్పుడు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట ఆర్ఐ సాదినేని కృష్ణ ఉన్నారు.

## వరికపూడిశెలపై ఉద్యమిస్తాం

**మాచర్ల (కారంపూడి):** పల్నాడు ప్రజల చిరకాల కల వరికపూడిశెల నిర్మాణ పనులను ప్రభుత్వం త్వరగా ప్రారంభించకుంటే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని ఏరియా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. మాచర్లలోని వీరస్వామి భవన్‌లో వరికపూడిశెల జలసాధన కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికపై చర్చలు నిర్వహించారు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా ప్రజలు ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారన్నారు.

## వ్యాధి నిరోధక టీకాలపై ఆరా

**దొడ్లేరు(అచ్చంపేట):** పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్లలోపు పిల్లలందరికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పీహెచ్‌సీ ఆరోగ్యవిస్తరణాధికారి శ్యాంసన్ కోరారు. బుధవారం ఆయన క్రోసూరు మండలం దొడ్లేరులో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పర్యవేక్షించారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ధనరేఖ పాల్గొన్నారు.

## రాష్ట్ర మహాసభలకు తరలిరండి

**గురజాల, న్యూస్‌టుడే:** ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరిగే ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్, ఆర్ఎంపీ, పీఎంపీల రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని గురజాల డివిజన్ అధ్యక్షుడు షేక్ నసీర్ అహ్మద్ కోరారు. పల్నాడు నుంచి అధికంగా హాజరు కావాలని సూచించారు.

(c) eenadu

ఈనాడు
పార్వతీపురం మన్యం
గురువారం జనవరి 8, 2026


## యువత శివాలెత్తింది..

గరివిడి కళాశాల విద్యార్థుల జానపద నృత్యం

బాగంగా గరివిడి పశువైద్య కళాశాలలో బుధవారం సందడిది. సాంస్కృతిక కళా నైపుణ్యాలను ప్రదర్శించడంలో యువతీ యువకులు పోటీపడ్డారు.
– న్యూస్‌టుడే, గరివిడి

పోలేరమ్మ జాతర ప్రదర్శిస్తున్న ప్రొద్దుటూరు విద్యార్థులు

గంగమ్మ జాతర.. పోలేరమ్మ వేడుక.. అడవి తల్లికి దండాలోయ్ అంటూ గిరిజన నృత్యం థింసాతో యువత అదరగొట్టారు. జానపద, సంప్రదాయ నృత్యాలతో వేదిక నిండుగా వేడుకను కళ్లకు కట్టారు. అంతర పశువైద్య కళాశాలల సాంస్కృతిక సంబరాల్లో

## నవతరం.. నిర్మించు భవిత

కురుపాం మండలానికి చెందిన యువతి గేదెల భువనేశ్వరి ప్రపంచంలోనే టాప్ 50 వర్సిటీల్లో ఒకటైన క్వీన్స్ ల్యాండ్స్‌లో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కోర్సుకు ఎంపికయ్యారు.

కొత్తవలస మండలానికి చెందిన యువకుడు సింహాచలం నాయుడు రెండు చేతులు లేకున్నా కాళ్లతో డీఎస్సీ రాసి ఉపాధ్యాయ కొలువు సొంతం చేసుకున్నారు.

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

నూతన ఏడాది 2026 నవ్వదారి

కాలంతో పాటు సాంకేతికత మార్పు.. దీన్ని యువత ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. భవితకు బాటలు వేసుకోవాలి. కొత్త ఏడాదిలో బోలెడు అవకాశాలు జిల్లాలో తలుపు తడుతున్నాయి.

■ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్(ఐఎస్ఏ) అసెస్‌మెంట్ 2025 ఫలితాల్లో విజయనగరానికి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నె వెంకట రమ్య అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచారు.

ఇటీవల కాలంలో సీఏ(ఛార్టెడ్ అకౌంటెన్సీ) వైపు పలువురు ఆసక్తి చూపుతున్నారు. 2047కి దేశంలో 30 లక్షల మంది సీఏలు అవసరమని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్.. సాయుధ దళాల్లోకి ప్రవేశించేందుకు చక్కని మార్గం. ఏటా పదుల సంఖ్యలోనే జిల్లా విద్యార్థులు ఎంపికవుతున్నారు.

### సాధారణ డిగ్రీతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఆధునిక సాంకేతికత కోర్సులైన క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ 2025-26 విద్యాసంవత్సరం నుంచి జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ వారికి మైనర్ కోర్సు కింద క్వాంటమ్ కంప్యూటింగ్, ఇతర గ్రూపుల వారికి ఏఐ కోర్సును తప్పనిసరి చేశారు.

### పీజీ కోర్సుల్లో ..

■ 2025లో ఉమ్మడి జిల్లా నుంచి పీజీ సెట్‌కు 408, ఐసెట్‌కు 1548 మంది పోటీపడ్డారు.

డిగ్రీ అర్హతతో పీజీసెట్ ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ పీజీ కోర్సుల్లో చేరవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏల్లో ఐసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

### గూగుల్ వస్తోంది..

ఆధునిక సాంకేతికతతో ఇంజినీరింగ్ విద్యార్థులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయి. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌తో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు కోర్‌డేటా ఆపరేషన్స్, నెట్‌వర్కింగ్, ఫైబర్ ఆప్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌కూలింగ్ టెక్నాలజీస్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. సీఎస్సీ, అనుబంధ కోర్సుల వారికే కాకుండా ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇతరత్రా బ్రాంచిల వారికీ అవకాశాలుంటాయి.

### క్వాంటమ్ దారిలో..

భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత ఉపాధి అవకాశాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. మన విద్యార్థుల మేధో సంపత్తిని వినియోగించుకునేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

### సివిల్స్

■ 2025లో జిల్లాకు చెందిన పొటుపురెడ్డి భాస్కర్ 455, వావిలపల్లి భార్గవ్ రాజు 830 ర్యాంకు సాధించి సివిల్స్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్)లో చీపురుపల్లికి చెందిన యువకుడు 135వ ర్యాంకు సాధించాడు.

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే అఖిలభారత సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్ ప్రధానమైనవి. డిగ్రీ విద్యార్హత అయినప్పటికీ ఇంటర్, డిగ్రీ నుంచే పలువురు సివిల్స్ లక్ష్యంగా చదువుతున్నారు.

### అందరికీ సాంకేతికత అందేలా..

2026-27 విద్యా సంవత్సరం నుంచి డేటా సైన్స్‌కు సంబంధించిన అంశాలను కరిక్యూలంలో చేర్చేదిశగా జేఎన్‌టీయూ, గురజాడ చర్యలు తీసుకుంటోంది. క్వాంటమ్‌ను అనుబంధ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే కాకుండా అన్ని బ్రాంచిల వారికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం కళాశాల ప్రధానాచార్యుడు ఆర్. రాజేశ్వరరావు తెలిపారు. ఇవన్నీ యువతకు సానుకూల అంశాలే.

● రోజూ ఎంతోకొంత మార్పు అందిపుచ్చుకుని పయనించేవరకు నీ జీవితం సాధారణంగా ఉంటుంది. రోజువారీ మార్పుల్లోనే విజయ రహస్యం దాగి ఉంటుంది.
- డారెన్ హార్డీ, రచయిత

● మీ జీవితాన్ని ఒక్క వాక్యంలో నిర్వచించుకోగలరా? ఎంచుకున్న రంగంలో మీదైన ముద్ర వేసేలా అత్యున్నత లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది.
- బెన్, లైఫ్ కోచ్

## ఆహో కళావేదిక

● 9న నృత్య పోటీలు
● 12న కవి సమ్మేళనం

పార్వతీపురం, న్యూస్‌టుడే: జిల్లాలో అభివృద్ధితోపాటుగా కళలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో 'కళా వేదిక'ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల, జిల్లాస్థాయిలో పాటల పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టరు ప్రభాకరరెడ్డి తెలిపారు. ఈనెల 21వ తేదీలోగా మండలస్థాయి పాటల పోటీలు పూర్తి చేసుకొని, జిల్లాస్థాయి పోటీలు జనవరి 26న మధ్యాహ్నం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు.

★ ఈనెల 9న పార్వతీపురం జూనియర్ కళాశాలలోని 'కళా వేదిక'లో నృత్య పోటీలు ఉంటాయి. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిర్వహించే ఈ పోటీల్లో దేశభక్తి గీతాలు, గిరిజన సంప్రదాయ, జానపద పాటలకు నృత్యాలకు అనుమతిస్తారు. ★ ఈనెల 12న 'మన్యం కవి సమ్మేళనం' నిర్వహిస్తారు. జిల్లాకు చెందిన కవులు, ఔత్సాహికులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమానికి సమన్వయ అధికారిగా జూనియర్ కళాశాల అధ్యాపకుడు రాజు వ్యవహరిస్తారు. 99499 96497 నంబరులో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలి.

## బాలాత్రిపుర సుందరిదేవి బ్రహ్మోత్సవం

సాలూరు : పట్టణంలోని పంచముఖేశ్వరస్వామి ఆలయంలో బాలాత్రిపుర సుందరీదేవి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా సాగాయి. కోలాటం, రథోత్సవం నిర్వహించారు. అమ్మవారికి 271 రకాల నైవేద్యాలు సమర్పించారు.

## లెక్కలేనితనం.. లోపాలమయం

● 2024 జనవరిలో రూ.84 వేలకుపైగా మొత్తాన్ని ఒక డీపీఎం, ముగ్గురు ఏపీఎంల పేరిట బోరు మరమ్మతుల కోసం ఖర్చు చేసినట్లు చూపించారు. ఈ మొత్తాన్ని వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ చేశారు.

● 2024 గణతంత్ర దినోత్సవానికి శకటాన్ని తయారు చేయడానికి రూ.1.11 లక్షలు డ్రా చేశారు. రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ బిల్లుల ఊసే లేదు.

● 2023 ఆగస్టులో అరుణోదయ ప్రింట్‌హౌస్‌కు డీఆర్‌డీఏ అధికారులు రూ.3.43 లక్షలు చెక్కు రూపంలో చెల్లించారు. దీనికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేవు. అనుమతులు కూడా లేనట్లు తెలిసింది. ఏ పుస్తకాలు ముద్రించారు, ఏయే మండలాలకు ఎన్నెన్ని పంపించారనే లెక్కలు కూడా డీఆర్‌డీఏలో లేవు. కొనుగోలు విధానాన్ని కూడా అమలు చేయలేదు.

● స్వాతంత్ర్య వేడుకలకు శకటాలను రూపొందించడానికి 2023లో రూ.1.10 లక్షల నగదు జిల్లా సమాఖ్యలో ఒకరి పేరున తీశారు. దీనికి సంబంధించి ఎటువంటి బిల్లులు లేవు. మార్గదర్శకాలు అనుసరించలేదు.

– న్యూస్‌టుడే, పార్వతీపురం

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో ఇష్టారీతిన ఆర్థిక అవకతవకలు జరిగాయి. గతంలో ప్రవేశపెట్టిన గిరి యాజమాన్య పథకం అమలులో అప్పటి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా పాలన సాగించారు. పుస్తకాల ముద్రణ, బోర్ల మరమ్మతులు వంటి అవసరాలు చూపి.. నిబంధనల ప్రకారం బిల్లులు పెట్టకుండానే నిధులు తీసుకున్నారు. రెండేళ్లలో కోట్లాది రూపాయల వినియోగంలో విధివిధానాలు పాటించలేదు. సుమారు 30 వరకు లోపాలు ఉన్నాయంటే.. అక్రమాల స్థాయిని అర్థం చేసుకోవచ్చు.

బిల్లులు లేకుండా రూ.లక్షల మళ్లింపు!

సాధారణంగా జిల్లా సమాఖ్యల నుంచి మండల సమాఖ్యలకు వివిధ ఖాతాల కింద నిధులు బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ చేపట్టినప్పుడు బ్యాంకర్లు లేఖలు/సెర్ప్ నుంచి వచ్చిన సర్క్యులర్లు జతచేయాలి. వాటి ఆధారంగానే నగదు జమ చేస్తారు. అటువంటివి ఏవీ లేకుండానే 2024 మార్చిలో రూ.6 లక్షలు సీతానగరం, గరుగుబిల్లి, పాలకొండ మండలాలకు మళ్లించారు. ఇదే నెలలో 13 మండలాలకు రూ.4 వేలు వంతున రూ.52 వేలు వెళ్లింది. మళ్లీ జులైలో రూ.20 లక్షలు కురుపాం, జియ్యమ్మవలస మండలాలకు మళ్లించారు.

డీఆర్‌డీఏలో ఇంటి దొంగలు

■ ఆగస్టులో కురుపాం, జియ్యమ్మవలస మండలాలకు రూ.10 లక్షలు వంతున రూ.20 లక్షలు, డిసెంబరులో గరుగుబిల్లి ఎంఎంఎస్‌కు రూ.6.08 లక్షలు పంపించారు. వీటికి కూడా ఓచర్లు లేవు.

### లోపాల గుర్తింపు

◆ సిబ్బందికి అడ్వాన్సు రూపంలో నగదు ఇచ్చి ఖర్చులు చూపించారు. పెద్దపెద్ద మొత్తాల్లో ఇవ్వాల్సి ఉన్నప్పుడు కచ్చితంగా చెక్కుల రూపంలో ఉండాలి. దీన్ని అమలు చేయలేదు.

◆ అడ్వాన్సులు తీసుకున్న సిబ్బంది ఖర్చులకు బిల్లులు సమర్పించాలి. అందుకు భిన్నంగా కొటేషన్లు, అంచనాలు సమర్పించారు. వాటిని పాలనాధికారంలో ఉన్నవారు ఆమోదించారు.

■ 2025 మార్చిలో రూ.87.76 లక్షలు వీవోఏలకు వేతనంగా చెల్లించారు. వీటికి సంబంధించి పీడీ నుంచి కానీ, జిల్లా గిరిజన మహిళా సమాఖ్య నుంచి కానీ.. ఎటువంటి నోట్‌ఫైల్, ప్రొసీడింగులు లేవు.

**రికార్డులను పరిశీలిస్తున్నాం**

ఆర్థికపరమైన అంశాలు కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు, మూడేళ్ల రికార్డులను పరిశీలిస్తున్నాం. గుర్తించిన లోపాలకు బాధ్యత వహించాల్సిన వారికి తెలియజేసి, ఆధారాలను సమర్పించాలని కోరతాం. అక్రమ చెల్లింపులు జరిగితే ఏ స్థాయి ఉద్యోగిపై ఎవరు చర్యలు తీసుకోవాలనే అంశాన్ని హెచ్ఆర్ విధానంలో పరిశీలించి చర్యలు చేపడతాం.
- సుధారాణి, పథక సంచాలకురాలు, డీఆర్‌డీఏ

## మ్యూజియం.. మన్యం చరితకు దర్పణం

వేట పరికరాలు, ఆభరణాలు

ప్రపంచవ్యాప్తంగా గిరిజన తెగల సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం వివరాలు తెలిపేలా చిత్రాలు.. దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గిరిజన సమర యోధుల చరిత్ర.. నాటి కాలంలో వినియోగించిన వంట పాత్రలు, అలంకరణ-ఆయుధ సామగ్రి, వ్యవసాయ పనిముట్లు, వాయిద్య పరికరాలు.. ముచ్చట గొల్పుతున్నాయి. సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో స్థానిక పీఎమ్మార్సీలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం అబ్బుర పరుస్తోంది. రాష్ట్ర మంత్రి జి.సంధ్యారాణి ఈ నెల 6న దీన్ని ప్రారంభించారు. నాలుగు విభాగాలుగా. . విశేషాల సమాహారంగా భవనాన్ని తీర్చిదిద్దారు.
– న్యూస్‌టుడే, సీతంపేట

ఆంధ్రప్రదేశ్ గిరిజన తెగల చిత్రాలతో కూడిన గది

## హాయ్ అంటే.. ఎఫ్ఐఆర్ కాపీ

పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత.. ఎఫ్ఐఆర్‌లో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పటివరకు సామాన్యులకు కష్టమైన పని. కానీ ఇకపై వాట్సప్‌లో ఎఫ్ఐఆర్ కాపీని సులభంగా పొందొచ్చు. సాధారణంగా పోలీసులు దీన్ని బయటకు ఇవ్వరు. డిజిటల్ పాలనలో భాగంగా ఇప్పుడు వాట్సప్‌లో సులభంగా చూసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

### ఎలా పొందాలంటే..?

★ ఫిర్యాదుదారులు తమ చరవాణి నుంచి 95523 00009 నంబరుకు వాట్సప్‌లో హాయ్ అని సందేశం పంపాలి.
★ మనమిత్ర నుంచి సమాధానం వస్తుంది. ఏం కావాలంటూ పలు సేవలు కనిపిస్తాయి. అందులో పోలీసు విభాగం ఎంపిక చేసుకోవాలి.
★ పోలీసు విభాగంలోకి వెళ్లాక డౌన్‌లోడ్ ఎఫ్ఐఆర్‌ను ఎంచుకోవాలి.
★ అందులో మన వివరాలు నమోదు చేయాలి. జిల్లా, పోలీసు స్టేషన్(మనం ఎక్కడ ఫిర్యాదు చేశామో అది), ఎఫ్ఐఆర్ నంబరు(ఠాణాలో పోలీసులు చెబుతారు), సంవత్సరం వివరాలు ఇచ్చాక ఎఫ్ఐఆర్ కాపీ డౌన్‌లోడ్ అవుతుంది.

### ఉపయోగం ఏమిటంటే..

ఫిర్యాదులో పేర్కొన్న వివరాలన్నీ సరిగా నమోదు చేశారా? లేదా?, ఏ సెక్షన్ పెట్టారు? తెలిపిన వ్యక్తులపైనే కేసు పెట్టారా? లేక ఇతరుల్ని చేర్చారా? నేర తీవ్రత తగ్గించడానికి సెక్షన్లను తారుమారు చేశారా?.. లాంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు.

**సద్వినియోగం చేసుకోవాలి:** స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వారు ఎవరైనా సరే హాయ్ అంటే చాలు. . ఎఫ్ఐఆర్ కాపీ పొందే సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. చక్కటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.
- మాధవరెడ్డి, ఎస్పీ

## కరి మిగిల్చిన కన్నీరు

చిందరవందరగా ధాన్యం బస్తాలు

అడవి ఏనుగుల గుంపు రైతు కష్టాన్ని మన్నుపాల్జేసింది. ఆరేడు నెలలపాటు కష్టపడి పండించిన ధాన్యాన్ని చిందరవందరగా విసిరేసింది. కొమరాడ మండలంలోని గంగరేగువలస గ్రామంలో బుధవారం తెల్లవారుజామున కరిరాజులు బీభత్సం సృష్టించాయి. రైతులు కె.సోములు, జి.రమేష్ నిల్వ చేసిన 150 బస్తాల ధాన్యాన్ని ధ్వంసం చేశాయి. చేతికందిన పంట ఇలా ఏనుగుల బారినపడి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రక్ షీట్ సమయానికి లేకపోవడంతో సమస్య తలెత్తిందని వాపోయారు. సుమారు రూ.1.40 లక్షలు నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇప్పుడు నాణ్యత పేరిట ధాన్యాన్ని తీసుకుంటారో లేదో అని, నాలుగు డబ్బులు వస్తే పండగ చేసుకోవచ్చని ఆశపడ్డామని కన్నీరు పెట్టుకున్నారు. మరోపక్క కుమ్మరిగుంట రోడ్డు నుంచి గంగరేగువలసకు వచ్చే మార్గంలోని పొలాల్లో ఉన్న టమాటా పంట, బోర్ల పైపులను ధ్వంసం చేశాయి.
– న్యూస్‌టుడే, కొమరాడ

## 15వ ఆర్థిక సంఘం నిధులు.. రూ.16.69 కోట్లు

వేపాడ, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాకు 2025-26 ఏడాదికి రూ.16.69 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనట్లు జడ్పీ సీఈవో బి.వి.సత్యనారాయణ తెలిపారు. వేపాడ ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మన్యం జిల్లాలోని 11 మండలాలు, విజయనగరంలోని 24 మండలాలకు రూ.11,12,92,744, జిల్లా పరిషత్తుకు రూ.5,56,00,369 వచ్చాయన్నారు. రహదారులు, పారిశుద్ధ్యం, క్లాప్‌మిత్రల వేతనాలు, విద్యుత్తు బకాయిలు, మంచినీటి పథకాల నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో రూ.12 కోట్లతో 33 రక్షిత పథకాల నిర్వహణ చేపడుతున్నామన్నారు.

## కరవు లేకుండా.. ఎరువు వివరం తెలిసేలా..

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: ఓపక్క అవసరం మేర ఎరువు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో రైతులు బారులు తీరి.. అవస్థలు పడుతున్నారు. అర, ఒక బస్తా తెచ్చుకుని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. లేదంటే ప్రైవేటులో కొనుగోలు చేస్తున్నారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎరువుల విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విక్రయ కేంద్రాల్లో పారదర్శకంగా జరిగేలా వివరాలతో కూడిన బోర్డు వేలాడ దీయాలని, రైతులకు అన్నీ తెలియాలని ఆదేశాలు జారీ చేసింది.

జిల్లాలో 281 రైతు సేవా కేంద్రాలున్నాయి. 15 మండలాల పరిధిలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 75,510 ఎకరాలు. ఇప్పటి వరకు 30 వేలకుపైగా సాగు చేపట్టారు. మొక్కజొన్న, పెసలు, మినుములు, ఉలవలు ఎక్కువగా వేశారు. ఈ మేరకు యూరియా సరఫరా నిరంతరంగా సాగేలా ఏర్పాట్లు చేశారు. డిసెంబరు నెలాఖరు వరకు 6,028 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేయగా.. ఇప్పటివరకు 7,224 టన్నులు(అవసరానికి మించి) సరఫరా జరిగింది.

కొనుగోలు కేంద్రాల వద్ద ప్రదర్శన

ఇందులో 5,134 టన్నులు రైతులు కొనుగోలు చేయగా.. ఇంకా 2,090 టన్నులు అందుబాటులో ఉందని దస్త్రాలు చెబుతున్నాయి. ఒక్క డిసెంబరు నెలకు సంబంధించి 1,692 టన్నులు విక్రయాలు చేశారు.

### ఎప్పటికప్పుడు నమోదు

కొనుగోలు కేంద్రాల వద్ద విధిగా ఓ పట్టికతో కూడిన ప్రదర్శన బోర్డును వేలాడదీయాలి. దానిపై బస్తా ధరతోపాటు.. గత 14 రోజుల్లో వచ్చిన యూరియా, రైతులకు అందించింది.. ప్రస్తుతం దుకాణంలో ఉన్నది, రెండు రోజుల్లో రానున్న యూరియా వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.

**అంతా పారదర్శకంగా..:** అవసరం కంటే ఎక్కువగానే యూరియా వచ్చింది. సరఫరా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం.
- రెడ్డి అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయాధికారిణి

## యువతకు ఉచిత శిక్షణ

సింధియా(విశాఖపట్నం), న్యూస్‌టుడే : హిందుస్థాన్ షిప్‌యార్డు సామాజిక బాధ్యత (సీఎస్సార్) నిధులతో పార్వతీపురం మన్యం జిల్లా యువతకు పలు అంశాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సెమ్స్ సంస్థ వర్గాలు తెలిపాయి. షిప్‌యార్డు కంపెనీకి సమీపాన ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ మారిటైం అండ్ షిప్‌బిల్డింగ్(సి.ఇ.ఎం.ఎస్)లో ఐటీఐ వెల్డర్ ట్రేడు, డిప్లమో మెకానికల్ బ్రాంచ్‌లో ఉత్తీర్ణత సాధించి 27 ఏళ్ల వయసు, తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులు. 3 నెలల ఉచిత వసతి, శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సెమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 9వ తేదీ వరకు గడువు ఉంది. మరిన్ని వివరాలకు 99481 83865, 99486 66052, 0891-2704010 ద్వారా సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

## ముస్తాబుకే వన్నె తెచ్చిన బియ్యాలవలస

వెదురు నిర్మాణాన్ని తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే, తదితరులు

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని బియ్యాలవలస ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచిందని, మన్యంలో ముస్తాబైన తొలి గ్రామంగా పేరు పొందిందని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ప్రశంసించారు. గ్రామంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గ్రామస్థుల సమష్టి కృషి వల్ల అభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ గుర్తింపునకు రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలో ప్రత్యేక పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. గ్రామాభివృద్ధికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ... గ్రామస్థులంతా ఏకమై ఉత్సాహంగా పాల్గొనడం అనేది ఐక్యతను చాటిచెప్పిందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, ట్రైకార్ డైరెక్టర్ పువ్వల లావణ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

## పరీక్షలు రాయాలా.. ఆటలు ఆడాలా?

**అధికారుల నిర్ణయంతో విద్యార్థుల సతమతం**

పార్వతీపురం పట్టణం, న్యూస్‌టుడే: అటు ప్రభుత్వం సీల్డ్ కవర్స్‌లో ప్రశ్నాపత్రాలు పంపించింది. కచ్చితంగా పరీక్షలు రాయించాలని చెప్పింది. ఇటు చూస్తే జిల్లా అధికారులు డ్యాన్స్ పోటీలకు రమ్మంటున్నారు. నృత్య పోటీలకు వెళ్తే పరీక్ష రాయలేరు, పరీక్షకు ఉంటే పోటీల్లో పాల్గొనలేరు.. ఇటువంటి పరిస్థితి లేకుండా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తే బాగుండేది.

విద్యార్థులకు ఎఫ్ఏ 3 పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ బిజీలో నిమగ్నమయ్యారు. ఈ తరుణంలో జిల్లా విద్యాశాఖ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పాఠశాల, మండల, జిల్లాస్థాయి నృత్య పోటీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం పాఠశాల స్థాయి నృత్య పోటీలు జరిగాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొన్నారు. అందులో ప్రతిభ చూపిన వారికి బుధవారం మండలస్థాయికి హాజరు కావాలని ఎంఈవోలు వాట్సప్ సందేశాలు పెట్టారు. పరీక్షల సమయంలో ఎలా హాజరు కాగలరని ఇటు ఉపాధ్యాయులు, అటు తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు.

### ఇలాగైతే ఎలా సార్?

ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ3 పరీక్షలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం పూట ఆంగ్లం, మధ్యాహ్నం సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ టైం టేబుల్ ఇచ్చింది. జిల్లాలో మండల స్థాయి నృత్య పోటీలు మండల కేంద్రాల్లో జరుగుతాయని, మధ్యాహ్నం ఒంటి గంటకు హాజరు కావాలని ఎంఈవోలు సందేశాలు పంపించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను పోటీలకు పంపించకుండా పరీక్షలు రాయించారు. డీఈవో బ్రహ్మాజీరావు వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా.. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పోటీలు నిర్వహించేలా చూడాలని ఎంఈవోలకు సూచించామన్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి
EENADU THE WAY CLASSIFIEDS
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈనాడు క్లాసిఫైడ్స్
జన్మదిన శుభాకాంక్షలు
లీగల్ ప్రకటనలు
వేడుక ఏదైనా..
ఈనాడు ను
చేసుకోండి వేదిక
జయంతి, వర్ధంతి
అంత్యక్రియలు,
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
9000866020, 8008597609

(c) eenadu

## మునగకాడలు కాదు.. పాము మొక్కలు!

ఈ చిత్రం చూసి మునగకాడలు ఎంత తాజాగా ఉన్నాయోనని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. . కాడల ఆకృతిలో ఉన్న ఓ రకమైన ఆకులివి. ఈ మొక్కను సాన్సెవియేరియా(పాము మొక్క) అని కూడా పిలుస్తారు. పార్వతీపురం పట్టణ శివారులోని జట్టు ఆశ్రమంలో వీటిని పెంచుతున్నారు. వీటిలోనూ అనేక రకాలున్నట్లు వృక్ష శాస్త్ర అధ్యాపకుడు ఎ.రాజు తెలిపారు. కొన్ని మొక్కల ఆకులు నాలుక ఆకృతిలో ఉంటే, మరికొన్ని సిలింద్రికా(గొట్టం) మాదిరిగా ఉంటాయన్నారు. ఇవి తన పరిసరాలోని గాలిని శుద్ధి చేస్తాయన్నారు. తక్కువ నీరు, వెలుతురులో పెరుగుతాయని ఆయన వివరించారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

సాన్సెవియేరియా మొక్కలు

## ముందే వచ్చింది సంబురాల సంక్రాంతి

గొబ్బెమ్మలు.. భోగి మంటలు.. ధింసా నృత్యాలతో ఆ ప్రాంతం సంక్రాంతి వచ్చేసిందా అన్నట్లు సందడిగా కనిపించింది. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల బుధవారం ఇందుకు వేదికైంది. ముందుస్తు సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లికల పోటీలు నిర్వహించగా, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానాచార్యుడు డా.జి.జనార్దన్ నాయుడు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

## వైభవంగా తిరువీధోత్సవం

జామి మండలం పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకుడు రవిస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఆలయంలో గోదాదేవిని ప్రత్యేకంగా అలంకరించి ఘనంగా ఊరేగించారు. – న్యూస్‌టుడే, జామి

## నవనీత సేవలో రాజగోపాలుడు

ధనుర్మాసం సందర్భంగా నగరంలోని కొత్తపేట మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో స్వామికి బుధవారం వెన్నతో నవనీత సేవ నిర్వహించారు. అంతకు ముందు ప్రధానార్చకుల వేదమంత్రాల నడుమ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. నవనీత సేవలో స్వామి దర్శనానికి భక్తులు తరలి వచ్చారు. – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

## భక్తిశ్రద్ధలతో త్యాగరాజ ఆరాధన

ఊరేగింపులో పాల్గొన్న కళాకారులు

త్యాగరాజ ఆరాధనోత్సవంలో భాగంగా నగరంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం రోటరీ దశిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో సద్గురు త్యాగరాజ స్వామి 179వ ఆరాధన, ఆదిభట్ల నారాయణ దాసుల 81వ దివ్యస్మరణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జమ్ము అప్పన్న బృందం నాదస్వరం, వేణుగాన విద్వాంసులు మోడెకుర్తి కామేశ్వరరావు త్యాగరాజస్వామి వేషధారణతో తిరువీధి నిర్వహించారు. డాక్టర్ రాఘవరావు త్యాగరాజ జీవిత విశేషాలు వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి రవి నారాయణదాసు విశేషాలు తెలిపారు. – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

## వెట్టిచాకిరి సమూలంగా నిర్మూలించాలి

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న అధికారులు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: వెట్టి చాకిరీ అమానుషమని, దీన్ని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా, ఏ రూపంలోనూ జరగకూడదని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి వెట్టి చాకిరీ నిషా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో వీటికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో గుర్తించి, జీవనాధారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్‌డీఏ, కార్మిక, లీడ్‌బ్యాంకు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

## కొలువుల కోట.. జరజాపుపేట

న్యూస్‌టుడే, జరజాపుపేట(నెల్లిమర్ల)

ఆ ఊరిలో ప్రతి ఇంట్లో ఓ ఉద్యోగి.. పదిళ్లకి ఓ సైనికుడు.. వీధికో ఉపాధ్యాయుడు.. పరీక్ష ఏదైనా.. పోటీ పడి ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు జిల్లాలోని నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన యువకులు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన సీనియర్ల స్ఫూర్తితో నేటి యువత ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల అగ్నివీర్, ఉపాధ్యాయ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల్లోనూ 10 మంది ఉద్యోగాలు సాధించారు.

జరజాపుపేటలో సుమారు 1100 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సాధనచేసి విజయం సాధిస్తోంది. గత రెండు దశాబ్దాల్లో 450 మందికి పైగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రధానంగా త్రివిధ దళాలు, పారా మిలటరీలో చేరి రక్షణ రంగంలో దాదాపు 95 మంది సేవలందిస్తున్నారు. రైల్వేలో 54 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే పోలీసు శాఖలో 57 మంది, ఉపాధ్యాయులుగా 75 మందితో పాటు ఇతర కొలువుల్లో 85 మంది ఉన్నారు. గతంలో గ్రామానికి చెందిన ఎక్కువ మంది నెల్లిమర్ల జూట్‌మిల్లుల్లో ఉపాధి పొందేవారు. ఆ తర్వాత ఒడుదొడుకుల నేపథ్యంలో 1992 నుంచి ప్రభుత్వ కొలువులపై దృష్టి సారించారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లుగా, నలుగురు ఎస్సైలుగా, ఒక్కరు సీఐగా విధులు నిర్వహిస్తున్నారు.

### గ్రామమే ఓ శిక్షణాలయం

1998 డీఎస్సీలో గ్రామానికి చెందిన 10 మంది ఒకేసారి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. 2007లో పోలీసు కానిస్టేబుళ్లుగా 12 మంది ఒకేసారి ఎంపిక కాగా.. 2009లో ఒకేసారి 36 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. 2013లో ఒకేసారి 33 మంది రైల్వే ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2016లో పారా మిలటరీలో 11 మందికి అవకాశం దక్కింది. ఈ ఏడాది 10 మంది ఉపాధ్యాయ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. వీటికితోడు ప్రైవేటు ఉద్యోగాలకు లెక్కేలేదు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం మరింత మంది సాధన చేస్తున్నారు. వీరికి ఉద్యోగులు సూచనలు, శిక్షణ ఇస్తున్నారు.

త్రివిధ దళాల్లో ఉద్యోగ సాధనకు శిక్షణ తీసుకుంటున్న యువత

ఏటా పదుల సంఖ్యలో ఉద్యోగాలు కొల్లగొడుతున్న యువత

### యువత స్ఫూర్తితో..

గ్రామంలో ఉద్యోగుల స్ఫూర్తితో ఆర్మీ కొలువే లక్ష్యంగా పెట్టుకున్నాను. నిత్య సాధన చూస్తూ ఆర్మీలో అగ్నివీర్‌గా ఇటీవల ఉద్యోగం పొందాను. తండ్రి శ్రీను వడ్రంగి పనులు చేస్తూ కష్టపడి పెంచారు.

- పారాది దిలీప్, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి

### కష్టాలను అధిగమించి..

నాన్న రామారావు చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి విజయలక్ష్మి కష్టపడి చదివించింది. ఎన్నో ఆర్థిక కష్టాలను అధిగమించి చదివాను. గ్రామంలో ఉద్యోగుల స్ఫూర్తితో పట్టుదలతో చదివి, 2016లో ఈస్టుకోస్టు డివిజన్‌లో ట్రాక్‌మెన్ ఉద్యోగం సాధించాను. విధులు నిర్వహిస్తూనే 2025లో డీఎస్సీలో ప్రతిభ కనబర్చి సాంఘికశాస్త్రం పాఠశాల సహాయకుడిగా కొలువు సాధించాను. పూసపాటిరేగ మండలం చినబత్తివలసలో పనిచేస్తున్నాను. – గిడిజాల ప్రదీప్, పాఠశాల సహాయకుడు

## పండగలోగా చీపురుపల్లి వంతెన ప్రారంభం

స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళా వెంకటరావు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిలో చీపురుపల్లి వద్ద నిర్మించిన ఆర్వోబీని సంక్రాంతిలోగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. బుధవారం వంతెన తుది దశ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు నిద్రపోవడంతో వంతెన పనులు నెమ్మదిగా సాగాయని, కూటమి వచ్చాక రైల్వే, ర.భ.శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై వేగవంతం చేయించామన్నారు. నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కొత్తఅగ్రహారం, రిక్షాకాలనీ వైపు సర్వీసు రహదారిని వెడల్పుగా నిర్మించామని, జి.అగ్రహారం వైపు కూడా వెడల్పు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం అన్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి తహసీల్దార్ వెనుక స్థలాన్ని చూశారు.

### చికెన్ ధరలు

| రకం | బ్యాగ్‌లైవ్ | డ్రెస్డ్ | స్కిన్‌లెస్ |
|---|---|---|---|
| బ్రాయిలర్ | 162 | 294 | 304 |

## సమస్యలపై సమష్టి పోరాటం

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ మార్పు బాలకృష్ణమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఏపీటీఎఫ్ సంఘ కార్యాలయంలో ఉపాధ్యాయులు 'మార్పు' చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ సంఘాలను సంఘటితం చేసి, సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు ఈ సందర్భంగా కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మధుసూదనరావు, ఎన్.శ్రీదేవి, రామకృష్ణ, పి.బాబూలాల్, సత్యనారాయణ, పైడితల్లి, రామారావు పాల్గొన్నారు.

నివాళులర్పించి, నినాదాలు చేస్తున్న నాయకులు

## సహాయం కోసం వెళ్లి.. తిరిగిరాని లోకానికి..

### రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామంలో ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా ఆ వ్యక్తి ముందు ఉండేవాడు.. తనదైన సాయం చేస్తూ అందరికీ స్నేహితుడిలా మారాడు. ఈ క్రమంలో తెలిసినవారి బంధువుని రైల్వే స్టేషన్ వద్ద దిగబెట్టేందుకు వెళ్లి వస్తూ మృతిచెందాడు. ఈ ఘటన గరుగుబిల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. తోటపల్లి గ్రామానికి చెందిన ఎం.ఆనందరావు(47) ఈనెల 5న తెలిసిన వ్యక్తిని పార్వతీపురంలో రైలు ఎక్కించేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. తిరిగి వస్తుండగా సుంకి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను విశాఖ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తోటపల్లికి చెందిన ఆర్.సతీష్ ఇటీవల ట్రాక్టరు ఢీకొట్టి మృతిచెందాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన బంధువును రైలు ఎక్కించేందుకు వెళ్లి వస్తున్న ఆనందరావు ప్రమాదానికి గురయ్యారు. మృతుడికి భార్య పావని, కుమార్తె వాగ్దేవి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు.

## భార్య హత్య కేసులో జీవిత ఖైదు

నేరవార్తా విభాగం, ఎస్.కోట, న్యూస్‌టుడే: భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు, రూ.3 వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన వివరాల మేరకు.. శృంగవరపుకోట మండలం కొత్త మరుపల్లి గ్రామానికి చెందిన చీమల చినకనకారావు.. తన భార్య దారప్ప వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో 2024 మే 26న ఆమెను హత్య చేశాడు. మృతురాలి తల్లి జి.కృష్ణమ్మ ఫిర్యాదు చేయడంతో ఎస్.కోట ఎస్సై సీహెచ్ గంగరాజు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అప్పటి సీఐ వై.మురళీరావు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ప్రస్తుత సీఐ వి.నారాయణమూర్తి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో విజయనగరం అయిదో ఏడీజే ఎన్.పద్మావతి నిందితుడికి జీవిత ఖైదు, రూ.మూడు వేలు జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు.

## బస్సు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

రామభద్రపురం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాదరావు వివరాల ప్రకారం.. కొట్టక్కి ఎరుకలపాకలకు చెందిన పాలవలస సత్యనారాయణ (60) కూలి పని చేస్తుంటారు. మంగళవారం రామభద్రపురంలో పనిచేసి, రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా.. జాతీయ రహదారి వద్ద విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలపై బలమైన గాయమవడంతో 108 వాహనంలో బాడంగి సీహెచ్‌సీకి, అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆయనకు వివాహం కాలేదు. అన్నయ్య కుమారుడు పాలవలస రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

## వాకింగ్‌కు వెళ్లిన తెదేపా నేత అదృశ్యం

అడపా సూర్య నారాయణ

గరివిడి, న్యూస్‌టుడే: మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన తెదేపా నేత అడపా సూర్యనారాయణ(52) బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమైనట్లు అతని భార్య, మాజీ సర్పంచి జానకి రమణమ్మ గరివిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 4 గంటల సమయంలో వాకింగ్‌కని వెళ్లి తిరిగి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదని తెలిపారు. రోజూ తెల్లవారు జామున 4 గంటలకు కోడూరు పరిసరాల్లోని మాంగనీసు గని పక్కన నుంచి ఉన్న రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తుంటారని బంధువులు చెప్పడంతో ఎస్సై లోకేశ్వరరావు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. ఓ చెరువు వద్ద జాగిలం ఆగింది. మంచు కారణంగా దారి కనిపించక గని బంటాలో పడిపోయారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

## జూదం నిర్వహిస్తున్న 17 మంది అరెస్టు

గంట్యాడ గ్రామీణం: మండలంలోని వివిధ గ్రామాల్లో జూదం ఆడుతున్న 17 మందిని అరెస్ట్ చేసినట్లు గంట్యాడ ఎస్సై సాయికృష్ణ బుధవారం తెలిపారు. మండలంలోని జగ్గాపురం శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి రూ.10,210లు, రెండు కోడిపుంజులు, 9 చరవాణులు, నాలుగు బైకులతో పాటు పది మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రామవరంలో జూదమాడుతున్న ఏడుగురి వద్ద రూ.9,110లు స్వాధీనం చేసుకున్నామని వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు.

## ఆర్వోబీ పనులపై సమన్వయ కమిటీ

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల పురోగతికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో భూసేకరణ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారుల విస్తరణ, తోటపల్లి జలాశయం, తారకరామతీర్థసాగర్, ఆర్వోబీ నిర్మాణాలకు భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. పరిహారం పంపిణీలో అలసత్వం వద్దని ఆదేశించారు. జేసీ సేధు మాధవన్, డీఆర్వో మురళి, ఆర్డీవోలు, రైల్వే, భూసేకరణ, పరిశ్రమలు, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.

## గ్రంథాలయ సమితి ఛైర్మన్‌కు అభినందనలు

మయూరి కూడలి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల సమితి ఛైర్మన్‌గా డొంకాడ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్వర్వులు ఇచ్చింది. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ప్రాంతానికి చెందిన ఈయనను ఉమ్మడి జిల్లాకు నియమించారు.

EENADU Classifieds

EDUCATION

SPOKEN ENGLISH

Grammar +Spoken English training project at Schools, Colleges, Hotels & Corporate Offices Convo English Institute, VZM C:7286066661.

JOBS

F/M Typist cum Receptionist and Scan Assistant with computer knowledge required for Alpha Scan ✆ 9246660933.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే సంప్రదించండి: 8008597609

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను / పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

హోల్‌సేల్ రెడీమేడ్ షాప్‌లో పనిచేయుటకు సేల్స్‌మేన్, రిప్రజెంటేటివ్స్ కావలెను. ✆:9985374309, 9493860961 శ్రీ మహావిష్ణు రెడీమేడ్, ఎన్‌టీటీ మార్కెట్, VZM

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు. ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE

WALK-IN INTERVIEW

SALES OFFICER
Experience: 0-3 Years
Qualification:
12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive:
Best in the Industry

Location: Vizag

48-6-14/1, 1st Floor, Sitarama Enclave, Srinagar, Rama Talkies Road, Visakhaptanam, AP- 530016

Poosarla Arun Kumar
9666552227

Walk in on:
08th, 09th & 10th, January 2026
between 10am-5pm

## లక్ష్యానికి చేరువలో రిజిస్ట్రేషన్లు

న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

- కురుపాంలో అధికం.. పార్వతీపురం అత్యల్పం
- త్వరలో జిల్లా రిజిస్ట్రార్ల నియామకం

జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఈ ఏడాది ప్రస్తుతం లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. జిల్లాలో 2025 మార్చి నుంచి డిసెంబరు నెలాఖరుకు నిర్దేశించిన ఆదాయ లక్ష్యం రూ.36.66 కోట్లు కాగా, డిసెంబరు నాటికి రూ.30.36 కోట్లు ఆదాయం చేకూరింది. దీనిలో కురుపాం ప్రథమ స్థానంలో నిలవగా, పార్వతీపురం వెనుకబడింది. ఈ మేరకు ఆ వివరాల ప్రగతిని డీఐజీ, జిల్లా రిజిస్ట్రార్ ఎ.నాగలక్ష్మి బుధవారం తెలిపారు.

జిల్లాలో స్థిరాస్తి వ్యాపారాలు మందగించడంతో రిజిస్ట్రేషన్లు సాఫీగా సాగాయి. జిల్లాలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు చేసుకునేలా ప్రభుత్వం జీవో ఇవ్వడంతో గ్రామీణ ప్రాంతాలు అవకాశాన్ని అందుకున్నాయి. ఇందులో కురుపాం ముందువరుసలో నిలిచింది. పాలకొండ, సాలూరు ఆ తర్వాత ఉన్నాయి. పార్వతీపురం ఈ ఏడాది వెనుకబడింది. లక్ష్యాలను చేరుకోవడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సేవలు పెంచి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.

### జిల్లాలో రిజిస్ట్రేషన్ల వివరాలు (రూ.కోట్లలో)..

| కేంద్రం | లక్ష్యం | ఛేదన |
|---|---|---|
| కురుపాం | 1.80 | 1.76 |
| పాలకొండ | 8.30 | 7.72 |
| సాలూరు | 10 | 09 |
| పార్వతీపురం | 16 | 11 |

### జిల్లాలో నియామకాలకు చర్యలు..

రాష్ట్రంలో పలుచోట్ల జిల్లా రిజిస్ట్రార్లు లేరు. విజయనగరం డీఐజీ పరిధిలో విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాలున్నాయి. దీనిలో విజయనగరం జిల్లాకు విశాఖ జిల్లా రిజిస్ట్రార్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలకు డీఐజీఏ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో రిజిస్ట్రార్ల నియామకాలు చేపట్టనున్నట్లు, ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కానున్నట్లు డీఐజీ ఎ.నాగలక్ష్మి తెలిపారు.

## నాడు సరకులిచ్చి.. నేడు సర్దుకుపొమ్మని..!

తెదేపా పాలనలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగలకు పౌర సరఫరాలశాఖ ద్వారా రేషనుకార్డులు ఉన్న కుటుంబాలకు 'తోఫా, కానుక' పేరుతో పిండి వంటలు చేసుకొనేందుకు వీలుగా కొన్ని సరకులు అందించేవారు. గత వైకాపా పాలనలో ప్రజలు పండగలకు ఆశగా ఎదురుచూసినా.. కొన్నేళ్లలో అవేవీ తీరలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న రెండో సంక్రాంతి మరో పదిరోజుల్లో రానుంది. కానుకలు ఏవైనా ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్‌కు ఎలాంటి ప్రత్యేక పంపిణీలు లేకపోవడంతో సంక్రాంతికి కూడా ఉండవని నిరాశ చెందుతున్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం

### నాడు ఎన్ని వస్తువులో..

★ పండగలకు కానుకలుగా ప్రధానంగా గోధుమపిండి, కందిపప్పు, బెల్లం, వంటనూనె, శనగపప్పు, కొమ్ము శనగలు వంటివి పంపిణీ చేసేవారు.

★ ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం, పంచదార మాత్రమే అందిస్తున్నారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే గోధుమపిండి అదనంగా కిలో రూ.20కు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు.

★ కందిపప్పు గతంలో ప్రతి నెల ఇచ్చే వారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు, వసతిగృహాలకు మినహా ప్రజాపంపిణీలో కందిపప్పు అందుబాటులోకి రాలేదు. మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కందిపప్పు రాయితీ ధరకు అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

★ పండగకు లేని నిత్యావసరాల పంపిణీ

★ గత ప్రభుత్వం నుంచి నిలిచిన ప్రక్రియ

### కానుక ఇస్తే అవసరమైన..

- కందిపప్పు: కార్డుకు కిలో వంతున 277 మె.ట
- అర కిలో వంతున బెల్లం ఇస్తే: 170 మె.ట
- అరలీటరు చొప్పున వంట నూనె అందిస్తే: 1.70 లక్షల లీటర్లు

### జిల్లాలో రేషను పొందుతున్న వారు

★ మొత్తం కార్డుదారులు: 2,76,880
★ చౌకధరల దుకాణాలు: 578
★ ప్రతి నెల సరఫరా అవుతున్న బియ్యం: 5,283 మె.ట
★ అందుతున్న పంచదార: 168.60 మె.ట

### కేటాయింపు లేదు

జిల్లాలోని పట్టణాల్లో పంపిణీ చేయడానికి గోధుమపిండిని కేటాయించారు. దాన్ని కిలో రూ.20కే సరఫరా చేస్తున్నాం. ఇతర సరకుల కేటాయింపు లేదు.

– శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్థ అధికారి

### మన్యానికి కేటాయించిన..

● గోధుమపిండి: 33,819 కిలోలు ● రాగులు: 8,40,903 కిలోలు

## డ్రైవింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆహ్వానం

కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే: జిల్లాలో యువతకు మెరుగైన డ్రైవింగ్ నైపుణ్యం అందించేందుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని జిల్లా రవాణా అధికారి దుర్గాప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు బుధవారం మార్గదర్శకాలను విడుదల చేశారు. ఎన్జీవో, ట్రస్ట్, కో-ఆపరేటివ్ సొసైటీ, వాహన తయారీదారులు, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉండాలన్నారు. కనీసం రెండెకరాల స్థలం, రెండు తరగతి గదులు, ఇంటర్‌నెట్ సౌకర్యం ఉండాలని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు కేంద్ర రహదారులు, రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు జిల్లా రవాణా కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

## ఘనంగా అంపకోత్సవం



శంబర(మక్కువ), న్యూస్‌టుడే: మక్కువ మండలంలోని శంబర పోలమాంబ మేనత్త అయిన పెదపోలమాంబ అమ్మవారి జాతర ఘనంగా ముగిసింది. బుధవారం అమ్మవారి గద్దె వద్ద ఉయ్యాలకంబాల నిర్వహించి వనంగుడికి చేసుకున్నారు. అక్కడ మొక్కులు చెల్లించి అంపకోత్సవం నిర్వహించారు. ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డ్ ఛైర్మన్ నైదాన తిరుపతిరావు, మాజీ ఛైర్మన్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

## సందడిగా ముగిసిన పోలీసు క్రీడలు

క్యాంప్‌ఫైర్‌లో క్రీడాకారులు

విజేతలతో కమాండెంట్ రవిశంకర్‌రెడ్డి, రామచంద్ర రాజులు

విజయనగరం బాబామెట్ట, నెల్లిమర్ల, న్యూస్‌టుడే: చింతలవలస అయిదో పోలీసు బెటాలియన్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రీడోత్సవాలు బుధవారంతో సందడిగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్‌రెడ్డి, శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరాజులు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, టగ్‌ఆఫ్‌వార్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, కానిస్టేబుళ్లు క్యాంప్‌ఫైర్‌లో పాటలు, నృత్యాలతో సందడి చేశారు.

(c) eenadu

## కర్రే.. ప్రమాద సూచిక

కోటవీధి నుంచి గుమడాం వెళ్లే దారిలో పెదహరిజనపేట వద్ద కల్వర్టు పలకలు విరిగి గుంతగా మారింది. ఇక్కడ ప్రమాదాలకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సమస్యపై ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో.. గుంతలో కర్రను పెట్టి దానికి ఎర్ర రంగు వస్త్రాన్ని చుట్టారు. మరమ్మతులు జరిపించి సమస్య పరిష్కరిస్తామని పుర ఏఈ అలేక్ కుమార్ తెలిపారు. **– న్యూస్‌టుడే, సాలూరు**

## అమ్ముకోవాలంటే.. నిరీక్షించాల్సిందే

ఆరుగాలం శ్రమించి పండించిన పంట విక్రయించుకునేందుకు రైతులకు అవస్థలు తప్పడం లేదు. మిల్లుల వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బీజీలు పూర్తవడంతో అదనంగా ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లకు సమయం పట్టింది. ఈ క్రమంలో అన్నదాతలు ఒక్కసారిగా ధాన్యం తీసుకువచ్చారు. మంగళవారం, బుధవారం ఇలా వాహనాలు బారులు తీరాయి. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ సీహెచ్ రాధాకృష్ణమూర్తి 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

**– న్యూస్‌టుడే, పాలకొండ**

## మలుపులో భయం

పాలకొండ-వీరఘట్టం ప్రధాన రహదారి మలుపులకు నెలవు. 18 కి.మీ మేర ఉన్న రోడ్డులో 15కు పైగా మలుపులున్నాయి. పాలకొండ కోటదుర్గ ఆలయం ఎదురుగా, రాయుడు కోనేరు, అట్టలి, తంపటాపల్లి, తెట్టంగి కూడళ్లు, నవగాం, వండవ, బీటీవాడ, తూడి, కత్తుల కవిటి కూడళ్ల వద్ద, వీరఘట్టం ప్రధాన రహదారిలో అంబేడ్కర్ కూడలి, స్టేట్‌బ్యాంకు సమీపంలోని మలుపుల వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. చోదకులు వేగంగా వాహనాలు నడపకూడదని డీఎస్పీ ఎం.రాంబాబు సూచించారు.

**– న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం**

## పునాదులకే పరిమితం

గుజ్జువాయి గ్రామంలో గత వైకాపా హయాంలో నాడు-నేడులో భాగంగా చేపట్టిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం పునాదులకే పరిమితం అయ్యింది. మూడేళ్ల క్రితం గుత్తేదారు పనులు ప్రారంభించారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో వదిలేశారు. స్తంభాల కోసం ఏర్పాటు చేసిన ఇనుము వర్షాలకు తడిసి, తుప్పు పట్టింది. దీనిపై ఎంఈవో సత్యనారాయణ వివరణ కోరగా.. అసంపూర్తి పనుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

**– న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం**

## మూడేళ్లుగా మూలనే..!

రావివలస గ్రామ సచివాలయం ఆవరణలో చెత్త సేకరణ వాహనాలు మూడేళ్లుగా మూలన ఉన్నాయి. చిన్నపాటి మరమ్మతులు చేయకపోవడంతో.. క్రమంగా తుప్పుపట్టి, ఉపయోగానికి వీలు లేకుండా పోయాయి. చెత్తను తరలించేందుకు పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల బ్యాటరీలు, పరికరాలు పాడయ్యాయని పంచాయతీ కార్యదర్శి శశిభూషణరావు తెలిపారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పాడైన వాహనాలను తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

**– న్యూస్‌టుడే, గరుగుబిల్లి గ్రామీణం**

---

**మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)**

| | |
|---|---|
| పార్వతీపురం | - 8008566244 |
| పాలకొండ | - 8008574299 |
| సాలూరు | - 8008786820 |
| కురుపాం | - 9849044696 |

? గంగాపురం-కవిటిభద్ర రోడ్డు పక్కన ఉన్న చెట్లు వంగి.. పడిపోయే స్థితికి చేరాయి. **- రామారావు, ప్రయాణికుడు** ★ పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. **- రాజేంద్రకుమార్, ఏఈ ర.భ** – న్యూస్‌టుడే, పార్వతీపురం గ్రామీణం

? పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్సు వెనుకవైపు దారి చీకటిగా ఉంది. **-హిమప్రియ, ఉద్యోగిని** ★ విద్యుత్తు దీపం ఏర్పాటు చేయిస్తాం. **-దేవీవరప్రసాద్, నగర పంచాయతీ ఏఈ** –న్యూస్‌టుడే, పాలకొండ గ్రామీణం

? గుమ్మ గ్రామంలో వీధి కాలువలు పూడికలతో నిండిపోయాయి. **- శ్రీను, స్థానికుడు** ★ పూడిక తొలగించి, దోమల మందు పిచికారీ చేయిస్తాం. **- జె.ఉమామహేశ్వరి, ఎంపీడీవో** – న్యూస్‌టుడే, కురుపాం గ్రామీణం

### తాగునీటి పథకం బాగు

**పార్వతీపురం గ్రామీణం:** రావికోన గిరిజన ఆశ్రమ పాఠశాలలో రక్షిత మంచినీటి పథకం బాగు చేశారు. ఇక్కడ మోటారు, ట్యాంకులు పాడై విద్యార్థులు పడుతున్న ఇబ్బందిపై అక్టోబరు 27న 'ఈనాడు'లో వచ్చిన కథనానికి ఐటీడీఏ అధికారులు స్పందించారు. సంరక్షకుడు సింహాచలం రూ.30 వేలతో బాగు చేయించారు.

### నిర్మాణం ప్రారంభం

**స్పందనకు వందనం**

**వీరఘట్టం, న్యూస్‌టుడే:** మండలంలో వనరుల కేంద్ర నూతన భవన నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. దీనికోసం రూ.53 లక్షలు మంజూరు చేశారు. అయినా పనులు కాకపోవడంపై ఇటీవల 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎంఈవో డి.గౌరునాయుడు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.

## క్రమేణా.. ఆక్రమణ

**ప్రజలకు తప్పని కష్టాలు**

పాలకొండ, గ్రామీణం, సాలూరు, పార్వతీపురం పురపాలిక, న్యూస్‌టుడే

నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి బజారుకు వెళ్లాలంటే ప్రజలు అవస్థలు పడాల్సి వస్తోంది. ఇరుకైన దారుల్లో రాకపోకలు సాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. ముందు నుంచే ఇరుకుగా ఉన్న దారులకు తోడు ఆక్రమణలతో సమస్య ఏర్పడింది. పండగ సమయాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇరుగ్గా పాలకొండ ప్రధాన మార్కెట్

### పాలకొండలో పాట్లు..

పాలకొండ ప్రధాన మార్కెట్ నగర పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉంది.

సాలూరు రోడ్డుపై వ్యాపారాలు

నగర పంచాయతీ పరిధిలో 144, ప్రైవేటువి 200 వరకు దుకాణాలు ఉన్నాయి. కిరాణా, కూరగాయలు తదితర దుకాణాలు అధిక సంఖ్యలో ఉండడంతో ప్రధాన మార్కెట్ ప్రజలతో కిటకిటలాడుతుంటుంది. రోజూ రూ.కోట్లలో లావాదేవీలు జరిగే ప్రాంతంలో ఒక దుకాణం నుంచి మరో దానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందేనని స్థానికులు వాపోతున్నారు. పోస్టాఫీసు రోడ్డు తదితర ప్రాంతాల్లో రహదారిని క్రమేణా ఆక్రమించి పలువురు విక్రయాలు చేయడంతో గంటల తరబడి వాహనాలు నిలిచి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకమైన స్థలాలు, శౌచాలయాలు లేక ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని, పార్కింగ్ స్థలాల కోసం పాలక వర్గంలో చర్చిస్తామని కమిషనర్ రత్నరాజ్ తెలిపారు.

### సాలూరులోనూ చిక్కులే..

సాలూరు పట్టణ ప్రజలు మార్కెట్‌కు వెళ్తే చిక్కులు ఎదురవుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో 160, ప్రైవేటువి 100 వరకు దుకాణాలు ఉన్నాయి. మార్కెట్ మార్గం ఇరుగ్గా ఉండడం, వాహనాలు నిలిపేందుకు స్థలాలు లేక పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో రోడ్లపైనే వాహనాలు నిలపాల్సిన పరిస్థితి నెలకొని.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ రత్నకుమార్ తెలిపారు.

## రోగులకు అండగా 'హెల్పింగ్ హ్యాండ్స్'

**కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే:** రోగులకు అండగా 'హెల్పింగ్ హ్యాండ్స్' నిలుస్తుందని కలెక్టర్ ప్రభాకరరెడ్డి అన్నారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి మాట్లాడారు. రోగి ఆసుపత్రికి వచ్చిన మొదలు.. తిరిగి ఆరోగ్యంగా కోలుకునే వరకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడంలో వాలంటీర్లు బాధ్యత వహించాలన్నారు. గోడ పత్రికలు ఆవిష్కరించారు. సబ్‌కలెక్టర్లు వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీసీహెచ్ఎస్ నాగభూషణరావు ఉన్నారు. ★ గుమ్మలక్ష్మీపురం, కురుపాం గ్రామీణం: గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి పంచాయతీ తోలుఖర్జలో ఎమ్మెల్యే జగదీశ్వరి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. తహసీల్దార్ ఎన్.శేఖరం, ఏఎంసీ ఛైర్మన్ కడ్రక కళావతి, నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్

## తాగునీటి సరఫరా మెరుగుపడాలి

నదిలో బావులను పరిశీలిస్తున్న పావని

**పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే:** పట్టణ ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలగకుండా మంచినీటి పథకాల పనితీరుని నిరంతరం పర్యవేక్షించాలని కమిషనరు డి.పావని అన్నారు. బుధవారం తోటపల్లి వద్ద ప్రధాన రక్షిత మంచినీటి పథకం, రాళ్లగెడ్డ వద్ద బూస్టర్ పంపు హౌస్‌ను పరిశీలించారు. భూగర్భ బావుల పంపింగ్ సామర్థ్యం, వాడుతున్న మోటార్ల వివరాలను తెలుసుకున్నారు. ఏఈ అప్పారావు తదితరులు ఉన్నారు.

## రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా

**పార్వతీపురం పట్టణం:** పట్టణంలోని విజడమ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలో జరిగిన పోటీల్లో ప్రేమ్‌తేజ్, కార్తికేయ నాయుడు బంగారు పతకాలు, సూరజ్ ప్రకాష్, బాల మురళీనాయుడు కాంస్యం సాధించారని శిక్షకుడు అనిల్‌కుమార్ తెలిపారు. బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు ఈనెల 12 నుంచి దిల్లీలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. కరస్పాండెంట్ రాజేష్, ప్రిన్సిపల్ ఎల్లంనాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.

పతకాలు సాధించిన విద్యార్థులతో శిక్షకుడు

## భళా.. నృత్య కళ

సీతానగరంలో బాలికల ప్రదర్శన

**సీతానగరం, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే:** సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం మండల స్థాయి పోటీలను నిర్వహించారు. సీతానగరంలో ఎంపీడీవో ప్రసాద్ ఆధ్వర్యంలో గిరిజన, గ్రామీణ నృత్య పోటీలు జరిగాయి. మరిపివలస, హోలీక్రాస్, కేజీబీవీ విద్యార్థినులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు ఎంఈవోలు సూరిదేముడు, వెంకట రమణ తెలిపారు. గుమ్మలక్ష్మీపురంలో ఎంపీడీవో లక్ష్మి, ఎంఈవోలు చంద్రశేఖర్, భీముడు ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురంలో థింసా నృత్యం

## ప్రజల మన్ననలు పొందండి

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయకృష్ణ

**సీతంపేట, న్యూస్‌టుడే:** వైద్యులు, సిబ్బంది ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. సీతంపేట ప్రాంతీయాసుపత్రి అభివృద్ధి సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి, రిఫరల్ లేకుండా సాధ్యమైనంత వరకు ఇక్కడే నయం అయ్యేలా చూడాలన్నారు. మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. తాను వాలంటీర్‌గా ఒక రోజు ఆసుపత్రికి వచ్చి సేవలు అందిస్తానన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఆసుపత్రి పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు కోరారు. ఏఎంసీ అధ్యక్షురాలు బి.సంధ్యారాణి, పర్యవేక్షకుడు బి.శ్రీనివాసరావు, ఆర్ఎంవో డీవీ శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

## సాగుకు ఆధారం.. ఎందుకు నిర్లక్ష్యం?

పెద్దూరు నుంచి బీవీపురం వెళ్లే రోడ్డు మధ్యలో దక్షిణ్నాయుడు గెడ్డ ఉంది. వందల ఎకరాలకు ఇదే ఆధారం. దీనిలో ఎక్కువగా పూడిక పెరగడంతో సక్రమంగా సాగునీరందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు కొందరు వరి వ్యర్థాలు అందులో వేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు పరిశీలించి.. తొలగించాలని కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, గరుగుబిల్లి**

## ఉత్తమంగా తపాలా సేవలు

**సీతానగరం:** తపాలా శాఖ ద్వారా ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పోస్టల్ ఇన్‌స్పెక్టరు కె.శ్రీనివాసరావు అన్నారు. అప్పయ్యపేటలో ఖాతాదారులతో ప్రత్యేకంగా సమావేశమై, మాట్లాడారు. శాఖ ద్వారా చేపట్టే ఆర్థిక కార్యకలాపాలను వివరించారు. ఐపీపీ బీఎం ప్రదీప్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు, బీపీఎంలు, స్థానికులు పాల్గొన్నారు.

## మోసాలకు పాల్పడితే చర్యలు

**గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే:** గుమ్మలక్ష్మీపురం, ఎల్విన్‌పేటలోని దుకాణాల్లో తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి రతన్ టాటా బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం తూనిక యంత్రాలను పరిశీలించి, వారపుసంతలో పర్యటించారు. వినియోగదారుల సమాచార కేంద్ర ఇన్‌ఛార్జి నాగమణి తదితరులు ఉన్నారు.

## ఉపాధి పనుల పరిశీలన

**గరుగుబిల్లి, న్యూస్‌టుడే:** మండలంలోని రావుపల్లి, శివ్వాం, గొట్టివలస, గరుగుబిల్లి, బీవీపురం గ్రామాల్లో చేపట్టిన ఉపాధి హామీ పనులను కేంద్ర జలశక్తి- జన భగీరథ పథ కంనోడల్ అధికారి వి.సుగుణాకరరావు ఆధ్వర్యంలోని బృందం పరిశీలించింది. ఏపీడీలు జి.శ్రీహరిరావు, టి.త్రివిక్రమరావు, ఎంపీడీవో జి.పైడితల్లి, ఏపీవో ఎం.ఈశ్వరమ్మ, ఈసీ డి.తేజేశ్వర రావు తదితరులు ఉన్నారు.

## వైద్యులు అందుబాటులో ఉండాలి

**పాలకొండ, న్యూస్‌టుడే:** రోగులకు వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఎంపీపీ బి.భాను సూచించారు. అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఆసుపత్రి అభివృద్ధి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి ఆవరణలోని ఆయుర్వేద భవనం వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వైద్యురాలు అంకిత, ఎంపీడీవో ఎంవీ రంగారావు, సర్పంచి గవర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

## జీతాలివ్వకుంటే.. సామూహిక సెలవులు

**పాలకొండ, న్యూస్‌టుడే:** పాలకొండ నగర పంచాయతీ పరిధిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులకు వెంటనే వేతనాలు విడుదల చేయాలని, లేకపోతే ఈనెల 10 నుంచి సామూహిక సెలవుల్లో కార్మికులు పాల్గొంటారని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు అన్నారు. 3 నెలల నుంచి వేతనాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నగర పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం నిరసన చేపట్టారు. సమస్యను పరిష్కరించాలని కమిషనర్ రత్నరాజ్‌ను కోరారు. కార్మికులు హరిబాబు, సంజీవి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

## మేడమ్.. వన్‌బీ రావడం లేదు

**కలెక్టరేట్ ప్రాంగణం, న్యూస్‌టుడే:** తమకు పట్టాదారు పాసు పుస్తకాలున్నాయని, కానీ వన్‌బీలు రాకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని పాచిపెంట మండలం మాతుమూరుకు చెందిన 13 మంది మహిళా రైతులు వాపోయారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఆర్వో హేమలతకు వినతి పత్రం అందించారు. తాతల కాలం నుంచి భూములు సాగు చేస్తున్నారని, న్యాయం చేయాలని గిరిజన సంఘ ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి రంజిత్‌కుమార్ అన్నారు.

## వివాదాస్పద స్థలం పరిశీలన

**పార్వతీపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** వెంకంపేట పంచాయతీ ఆఫీసర్సు కాలనీ సమీపంలోని వివాదాస్పద స్థలాన్ని తహసీల్దారు ఎం.సురేష్ సూచనల మేరకు గ్రామీణ ఎస్సై రాజేష్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. ఇక్కడ గెడ్డ వద్ద ఉన్న స్థలం తనదని, ఓ వ్యక్తి తవ్వుతున్నాడని ఉమామహేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిశీలించామని, నివేదికను అధికారులకు అందిస్తామని తహసీల్దారు చెప్పారు.

## విశ్రాంత ఉపాధ్యాయినికి సత్కారం

**సాలూరు, న్యూస్‌టుడే:** సాలూరు పట్టణంలోని కోటవీధి పురపాలిక పాఠశాలలో పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయిని నక్షత్రం, ఎక్సైజ్‌శాఖ విశ్రాంత ఎస్పీ చింతగడ దాస్ దంపతులను బుధవారం సత్కరించారు. మాజీ మంత్రి రాజన్నదొర, డిప్యూటీ డీఈవో రాజ్‌కుమార్, పురపాలిక ఉపాధ్యాయులు ఎం.రాంబాబు, వెంకటేశ్వరరావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

## భూసార పరీక్షలతో సత్ఫలితాలు

**సాలూరు, న్యూస్‌టుడే:** భూసార పరీక్షలు చేసిన తర్వాత అవసరమైన పోషకాలను వేసి సేద్యం చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఎంసీ ఛైర్మన్ ఎం.సూర్యనారాయణ అన్నారు. బుధవారం పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో సబ్‌డివిజన్ పరిధిలోని రైతులకు శిక్షణ ఇచ్చారు. జింక్ లోపం ఉన్న భూముల రైతులకు పోషకాలను ఉచితంగా అందించారు. వ్యవసాయాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

## పండగ ప్రశాంతంగా చేసుకోండి

**పాలకొండ గ్రామీణం, న్యూస్‌టుడే:** ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా సంక్రాంతి పండగను నిర్వహించుకోవాలని ఎస్సై డి.వెంకన్న పేర్కొన్నారు. ఈ మేరకు పాలకొండ మండలంలోని దుగ్గి, బుక్కూరు గ్రామాల్లో బుధవారం ప్రజలకు అవగాహన కల్పించారు. జూదమాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో రెచ్చగొట్టే మాటలు ఆడినా, అల్లర్లకు పాల్పడినా కేసులు నమోదు చేస్తామన్నారు.

## ఇంటి వద్దకే సరకులు

–న్యూస్‌టుడే, వీరఘట్టం, సాలూరు

సంక్రాంతి పండగకు బంధుమిత్రులతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటా వివిధ రకాల పిండి వంటలు తయారు చేస్తారు. ప్రస్తుతమున్న ధరల ప్రకారం వీటి సామగ్రి కొనుగోలుకు తడిసి మోపెడవుతుంది. తక్కువ ధరకు సరకులు అందించేలా మహిళా మార్టు ముందుకొచ్చింది. ఇంటి వద్దకే సరఫరా చేసేలా వీరఘట్టం మండల మహిళా సమాఖ్య సభ్యులు సిద్ధమవుతున్నారు. ఒక్కో ప్యాకెట్‌లో 15 రకాల సరకులను ఉంచి సరఫరా చేస్తున్నారు. ప్యాకెట్ విలువ రూ.975, రవాణా ఛార్జీలు రూ.25 కలిపి మొత్తం రూ.1,000కు ఇస్తున్నారు. ఈ కిట్‌లో పెసరపప్పు అర కిలో, మినపగుళ్లు కిలో, శనగపప్పు అర కిలో, కంది పప్పు కిలో, పల్లీలు అర కిలో, పంచదార కిలో, నూనె లీటర్, ఇడ్లీ రవ్వ కిలో, గోధుమపిండి కిలో, బాస్మతీ బియ్యం కిలో, పోపు దినుసులు, మసాలా ప్యాకెట్లు 2 ఉంటాయి. సాలూరు పట్టణ పరిధిలో రూ.999కే 20 సరకులు అందిస్తున్నారు. ప్రభుత్వం జీఎస్టీ భారం తగ్గించడం, కనీస ధరకే సామగ్రి విక్రయిస్తుండటంతో సరకులకు మంచి డిమాండ్ వచ్చిందని సీఎంఎం వరలక్ష్మి 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

మార్టులో సామగ్రిని ప్యాకింగ్ చేస్తున్న మహిళలు

### తక్కువకే ఇస్తున్నాం

ఈ ఏడాది రూ.10 లక్షల విలువైన సామగ్రి అందజేసేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నా.. మొదట ఇండెంట్ పెట్టుకున్న వారికి వీవోఏల ద్వారా ఇంటి వద్దకు చేరుస్తున్నాం. వీరఘట్టం మార్కెట్ ధరల కంటే తక్కువకు ఇస్తున్నాం.
**- కనుగుల లలితకుమారి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు.**

## వ్యాధుల మూలాలను గుర్తించండి

**కొమరాడ, న్యూస్‌టుడే:** వ్యాధుల మూలాలను గుర్తించి.. నియంత్రణకు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు అన్నారు. బుధవారం చినఖేర్జిల పంచాయతీ రేగులపాడులో నిర్వహించిన 'మా ఊరికి మలేరియా వచ్చింది' కార్యక్రమంలో పాల్గొని.. మాట్లాడారు. మలేరియా సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. మనిషి వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పులు రావాలని తెలిపారు. జిల్లా ఎన్ఎస్‌డీ ప్రోగ్రాం అధికారి జగన్మోహనరావు, వైద్యాధికారి దేవేంద్ర, ఎంపీడీవో రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సూచనలు చేస్తున్న భాస్కరరావు

## 'ప్రజా సేవకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

**వీరఘట్టం, న్యూస్‌టుడే:** ప్రజలకు సేవ చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. నడుకూరు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొంత కాలంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. అరకు పార్లమెంటు అధ్యక్షురాలు మోజూరు తేజోవతి, నాయకుడు ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

## విద్యార్థిని అదృశ్యం

**పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే:** పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ ఏడాది చదువుతున్న విద్యార్థిని కనిపించడం లేదంటూ ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.గోవింద్ తెలిపారు.

## బాధిత కుటుంబానికి పరామర్శ

**వీరఘట్టం, న్యూస్‌టుడే:** వీరఘట్టం కస్పావీధికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయురాలు నత్తల మేరమ్మ ఇటీవల మరణించారు. అరకు పార్లమెంటు అధ్యక్షురాలు మోజూరు తేజోవతి బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

## 9న భాజపా బస్సు యాత్ర

**పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే:** అటల్-మోదీ జీ సుపరిపాలన బస్సు యాత్రలో భాగంగా ఈనెల 9న పార్వతీపురం పట్టణంలో నిర్వహించనున్న బహిరంగ సభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కూటమి నాయకులు పాల్గొంటారని జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం రహదారిలో వై కూడలి వద్ద స్థలాన్ని పరిశీలించారు. అదే రోజున మాజీ ప్రధాని వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ చేస్తారని తెలిపారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్.సంజీవి, నాయకులు పాల్గొన్నారు.

స్థలాన్ని పరిశీలిస్తున్న శ్రీనివాసరావు తదితరులు

## మహిళల అభివృద్ధికి కృషి

మాట్లాడుతున్న పీడీ సుధారాణి

**బలిజిపేట గ్రామీణం, న్యూస్‌టుడే:** మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేయాలని వెలుగు పీడీ సుధారాణి అన్నారు. బలిజిపేట మండల సమాఖ్య కేంద్రంలో బుధవారం జండర్ రిసోర్స్ సెంటర్‌ను ప్రారంభించి, మాట్లాడారు. తల్లిదండ్రులు అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను పెంచాలన్నారు. బాలికల చదువును ప్రోత్సహించాలన్నారు. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు జెండర్ రిసోర్స్ సెంటర్ పనిచేస్తుందని, మహిళలు సమస్యలు తెలియజేయాలన్నారు. బీపీఎం జయశ్రీ, ఏపీఎం చినతల్లి, బలిజిపేట వెలుగు ఏపీఎం రామకృష్ణ, సీసీలు తదితరులు పాల్గొన్నారు.

## మలేరియాపై అప్రమత్తం

**గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే:** లఖనాపురంలో మలేరియా కేసు నమోదు కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రావివలస పీహెచ్‌సీ బృందంతో కలిసి డీఎల్‌పీవో నాగభూషణరావు బుధవారం గ్రామాన్ని పరిశీలించారు. ప్రజల రక్తనమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించారు. దోమల నివారణకు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఎంపీడీవో పైడితల్లి, ఈవోపీఆర్డీ గోపాలరావు ఉన్నారు.

రక్త నమూనాల సేకరణ

## వాహనం ఢీ.. సరఫరాకు అంతరాయం

కిందపడిపోయిన విద్యుత్తు నియంత్రిక

**సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే:** సాలూరు మండలంలోని మామిడిపల్లి గ్రామం నుంచి శంబర వెళ్లే రహదారిలో ఉన్న విద్యుత్తు నియంత్రికను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అది కింద పడిపోయి, స్తంభం విరిగిపోయింది. విద్యుత్తు, ఏపీ ఫైబర్ తీగలు తెగి పడ్డాయి. దీంతో సరఫరాకు, ఫైబర్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఈపీడీసీఎల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తాత్కాలికంగా విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. నియంత్రిక, స్తంభాన్ని బాగు చేస్తామన్నారు.

## మా భూములు తీసుకుంటే ఊరుకోం

**జియ్యమ్మవలస, న్యూస్‌టుడే:** టూరిస్టు పార్కుల పేరుతో తమ సాగు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని గొర్లి గ్రామంలో గిరిజనులు బుధవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు కూరంగి సీతారాం మాట్లాడుతూ.. అభివృద్ధి పేరుతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలన్నారు. కూటాం, పాండ్రసింగి, గొర్లి తదితర ప్రాంతాల్లో పార్కులు ఏర్పాటు చేయడానికి అటవీశాఖ అధికారులు వ్యవసాయ భూములను ఆక్రమించడం సరైన పని కాదన్నారు. దీన్ని గిరిజన సంఘం ఒప్పుకోదన్నారు.

గిరిజనుల నిరసన

(c) eenadu

# ‘ఈఎస్‌ఎల్’లో సత్తా చాటిన యువత

జీజీయూ మైదానంలో ఈఎస్‌ఎల్ జూనియర్స్ విభాగ తుదిపోరులో తలపడుతున్న జీబీఆర్ కళాశాల, గైట్ కళాశాలల జట్ల క్రీడాకారులు

రాజానగరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం సమీప జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజెంట్స్ ఈఎస్‌ఎల్- 2025 పోటీలు బుధవారం ముగిశాయి. గత కొన్ని రోజులుగా సాగిన మ్యాచ్‌లలో యువ క్రీడాకారులు సత్తా చాటారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో ‘ఈనాడు’ కృషి అభినందనీయమని ప్రశంసించారు. ముగింపు కార్యక్రమంలో జీఎస్‌ఎల్ వైద్య విద్యా సంస్థల చైర్మన్ డా.గన్ని భాస్కరరావు, ఏఎస్పీ ఎల్. చెంచిరెడ్డి, తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి, ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస సుబ్రహ్మణ్యం, జీజీయూ ప్రొ.వీసీ కె.వి.బి.రాజు, డైరెక్టర్ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఈనాడు క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమంలో మాట్లాడుతున్న జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు

# వసతులు కల్పించి.. ఉపాధి సృష్టించి

- ‘ఈనాడు’తో ఇన్‌ఛార్జి కలెక్టర్ దినేశ్‌కుమార్

ముఖాముఖి

**ఈనాడు, పోలవరం:** జిల్లాలో మౌలిక వసతులు, అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్ దినేశ్‌కుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ప్రతి మండలాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ‘ఈనాడు’తో ముఖాముఖిలో పలు అంశాలు ఆయన వెల్లడించారు.

## రూ.52కోట్లతో బీటీ రహదారులు..

● పీఎంజన్‌మనీ ద్వారా మూడు విడతల్లో పనులు చేస్తాం. ఇప్పటికే మొదటి దశ పనులు ప్రారంభించాం. రెండోదశ నిధులు వస్తున్నాయి. మూడో విడతలో 27 వంతెనలు నిర్మిస్తాం. ఉపాధిహామీ ద్వారా రూ. 52 కోట్లతో బీటీ రహదారులు నిర్మిస్తున్నాం.

● జల్‌జీవన్ మిషన్‌లో 60 శాతం పనులు పూర్తయ్యాయి. హర్‌ఘర్‌జల్‌కు సంబంధించి పంచాయతీల నుంచి రిజిస్ట్రేషన్‌లో జాప్యం జరుగుతోంది. 420 పంచాయతీలకు 120 చోట్ల పూర్తయ్యాయి.

## రూ.30కోట్లతో అదనపు తరగతులు..

జిల్లాలో 11 ఆశ్రమ పాఠశాలలకు రూ.30 కోట్లు మంజూరయ్యాయి. వీటితో అదనపు తరగతి భవనాలు నిర్మిస్తాం. ● విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ‘నిర్మాణ్’ అమలు చేస్తున్నాం. ● విద్యార్థులకు ‘మార్గదర్శి’ ద్వారా కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసం, విలువలు, ఆధ్యాత్మికత పెంపొందించేలా చూస్తాం. ● పది పరీక్షలు రాసేందుకు దూరంగా వెళ్లకుండా సమీపంలోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. అవసరమైతే తాత్కాలిక స్ట్రాంగ్ రూంలు సిద్ధం చేస్తాం.

## త్వరలో 250 పడకలు..

రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలో త్వరలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి. భవన నిర్మాణాలు పూర్తయితే 250 పడకలు అందుబాటులోకి రానున్నాయి. చింతూరులోని 50 పడకల ఆసుపత్రి 100 పడకలుగా మారనుంది. ప్రస్తుతం జిల్లాకు 15 అంబులెన్స్‌లు ఉండగా, మరో 12 అవసరం. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదించాం.

## గంగవరంలో పారిశ్రామిక క్లస్టర్

గంగవరం మండలం ఏటిపల్లిలో 20 ఎకరాల్లో పారిశ్రామిక క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నాం. ఆరు నెలల్లో ఇక్కడ ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేయనున్నాం. మహిళలు నిర్వహిస్తున్న జీడిపప్పు, జీలుగు కల్లు తదితర కుటీర పరిశ్రమలను ఇక్కడకు తరలించి, అన్ని సదుపాయాలు కల్పిస్తాం. అవసరం మేరకు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్ఎఫ్‌సీ)ను ఏర్పాటు చేస్తాం. బ్యాంబో మిషన్ ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించి మార్కెటింగ్ చేస్తాం.

# పోలవరంతో సస్యశ్యామలం

- నిర్మాణ పనుల పరిశీలనలో సీఎం చంద్రబాబు

**ఈనాడు-ఏలూరు:** పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పూర్తితో రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ‘ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులయ్యే వారికి పునరావాసం, వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పునరావాసం, భూసేకరణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలి’ అని లక్ష్యాన్ని నిర్దేశించారు. భూసేకరణలో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అదేవిధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా భూములు ఇవ్వాలని అవి కూడా వారికి నిర్దేశిత గడువు పెట్టుకుని సేకరించి ఇవ్వాలన్నారు. పునరావాస కాలనీల్లో ఇప్పటికే 25 పూర్తయ్యాయని. మిగిలినవి సకాలంలో పూర్తి చేయాలని. దీనిపై పునరావాస కమిషనర్, ఇతర అధికారులు దృష్టిసారించాలన్నారు.

జంట సొరంగాల వద్ద సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు నాదెండ్ల, కొలుసు, ఎంపీ మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు రోషన్‌కుమార్, సత్యనారాయణ, శ్రీనివాస్, చంటి, బాలరాజు, ధర్మరాజు, వెంకటరాజు, ఎమ్మెల్సీ సోము తదితరులు

గ్యాప్-1లో ఛాయాచిత్ర ప్రదర్శనను వీక్షిస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి రామానాయుడు, ఎంపీ మహేశ్‌కుమార్, ఎమ్మెల్యేలు పితాని, చిర్రి, కామినేని తదితరులు

## రాజకీయాలు తగవన్న సీఎం

క్షేత్రపర్యటన, అధికారుల సమీక్ష తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర దశ, దిశను మార్చే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేస్తుంటే ఇంకా రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా వరకు ప్రాజెక్టులు తెదేపా హయాంలోనే ప్రారంభించి పూర్తిచేసిన విషయాన్ని గుర్తు చేశారు.

పోశమ్మగండి బోటు పాయింట్ వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు

## అడుగడుగునా నిఘా..

ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అడుగడుగునా తనిఖీలు చేశారు. ఓఎస్‌డీ పంకజ్‌మీనా ఆధ్వర్యంలో డీఎస్పీ సాయి ప్రశాంత్, సీఐలు, ఎస్సైలు దేవీపట్నం మండలం దండంగి నుంచి కొత్త అంగుళూరు పునరావాస కాలనీ క్వారీ కొండ వరకు ముమ్మర తనిఖీలు చేపట్టారు. దండంగి నుంచి అంగుళూరు జలవిద్యుత్తు కేంద్రం వరకు అటవీ ప్రాంతం కావడంతో భద్రత చర్యలు తీసుకున్నారు. పోశమ్మగండి బోటు పాయింట్ వద్ద గోదావరిలో ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు పెట్రోలింగ్ నిర్వహించాయి. - న్యూస్‌టుడే, దేవీపట్నం

# అతివా.. అందుకో మరో కానుక..

▲ పొదుపు సంఘాలకు మూలధనంగా రూ.15వేలు

కూనవరం, న్యూస్‌టుడే: మహిళలకు ఉచిత బస్సు పథకంపై పెద్దఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమి సర్కారు వారికి మరో కానుక ఇవ్వడానికి సిద్ధమైంది. అతివలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గత తెదేపా ప్రభుత్వంలో పొదుపు సంఘాలు ప్రారంభించారు. అవకాశం ఉన్న మేరకు రాయితీలు ప్రకటించారు. ఈ క్రమంలో చాలామంది మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొత్తగా ఏర్పడిన మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ (మూలధనం) రూపంలో రూ. 15 వేలు ఇచ్చేవారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటిని ఆపేశాయి. నేడు మరోసారి ఈ అంశం తెరమీదకు వచ్చింది.

## క్షేత్రస్థాయిలో కసరత్తు..

కొత్తగా ఏర్పడే మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్(మూలధనం) పేరున రూ. 15 వేలు ఇవ్వడానికి కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలోని వెలుగు అధికారులకు ఆదేశాలు అందాయి. కొత్త ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలకు ఈ మొత్తం అందుతుంది.

## జిల్లాలో 105 సంఘాలు..

పోలవరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 22 మండలాల్లో ఇప్పటివరకు 105 కొత్త సంఘాలు నమోదు అయ్యాయి. గూడెంకొత్తవీధిలో 17, చింతపల్లిలో 13, పెదబయలు, వైరామవరంల్లో 10 చొప్పున సంఘాల నమోదుతో ముందున్నాయి. వీటిలో 18 బీసీ, 87 ఎస్టీ ఉండగా, ఎస్సీ సంఘాలు మాత్రం లేవు. వివరాలను గ్రామనిధి పోర్టల్‌లో నమోదు చేశారు. సంఘానికి రూ. 15వేలు చొప్పున మొత్తంగా రూ. 15,75,000 బడ్జెట్ ప్రతిపాదించారు.

కూనవరంలో మహిళలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

## రూ.లక్ష వరకు రుణం..

కొత్త సంఘాలకు మరో సదుపాయం కల్పించారు. ఆరు నెలల పొదుపు తర్వాత రూ.లక్ష వరకు రుణం పొందే వెసులుబాటు ఇచ్చారు. గతంలో ఇది రూ. 25 వేలు, రూ. 50వేలుగా ఉండేది. ఈ మొత్తాన్ని ఇప్పుడు పెంచారు. ఈ నిర్ణయాలు పొదుపు సంఘాలకు ఎంతో మేలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు.

థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నారా?
అధునాతన రోబోటిక్ సర్జరీతో మీ థైరాయిడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
ప్రయోజనాలు: తక్కువ నొప్పి | తక్కువ రక్తస్రావం | త్వరితంగా కోలుకోవడం
APEX HOSPITALS
ప్రకాష్ నగర్, రాజమండ్రి
Dr. Nitin Rimmalapudi, M.S. Robotic Surgeon
అపాయింటుమెంట్ కొరకు సంప్రదించండి
93 922 922 00
సోమవారం నుండి శనివారం

# ఘాటీలో ప్రయాణం.. గుప్పెట్లో ప్రాణం

● గత నెలలో కనకదుర్గ గుడి సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. డ్రైవర్ రహదారిని సరిగా అంచనా వేయలేక ఒక్కసారిగా వచ్చిన మూలమలుపులో వాహనాన్ని అదుపు చేయలేక పోవడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. వాలి, సుగ్రీవుల, ఎయిర్ పిన్ మూల మలుపులోనూ తరచూ ప్రమాదాలు జరుగుతాయి.

● తాజాగా సోమవారం రాత్రి ఒక లారీ మూల మలుపులో నిలిచిపోయింది. దాంతో ఆ మార్గంలోని వాహనాలన్నీ కదల్లేని పరిస్థితి. మంగళవారం సాయంత్రం లారీకి మరమ్మతులు చేసిన తర్వాత రాకపోకలు ప్రారంభమయ్యాయి.

చింతూరు, న్యూస్‌టుడే: చింతూరు- రాజమహేంద్రవరం ఘాట్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. మారేడుమిల్లి నుంచి చింతూరు రహదారిలో సుమారు 30 కిలోమీటర్ల ఘాట్ మార్గం దాటాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించాల్సిందే. రాష్ట్ర విభజన తర్వాత ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి ఏపీకి వచ్చే లోడు లారీలు ఈ రహదారి గుండానే ప్రయాణిస్తున్నాయి. ఈ రాష్ట్రాల నుంచి భద్రాచలం మీదుగా వెళ్లాలంటే తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లాల్సి ఉంటే ఆ ప్రాంతంలోని రవాణా అధికారుల తనిఖీలు, ఇతర ఫీజులు చెల్లింపులను తప్పించుకునేందుకు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. రాజమహేంద్రవరం వైపు వెళ్లే ఊక లారీలు సైతం ఈ దారిలోనే వెళ్తాయి. కాగా పెద్ద లారీలు ఘాట్ రహదారిలోని మూల మలుపులను దాటడం ఓ సవాలుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో రోజుల తరబడి వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతుంటాయి.

మూలమలుపులో నిలిచిపోయిన వాహనం

## 5 ప్రమాదాలు.. 19 మరణాలు..

2018 నుంచి 2025 డిసెంబర్ వరకు ఈ ఘాట్ రోడ్డులో జరిగిన 5 పెద్ద ప్రమాదాల్లో 19 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 25 మంది క్షతగాత్రులు అయ్యారు. చిన్న చిన్న ప్రమాదాలు వారానికి మూడు, నాలుగు జరుగుతూనే ఉన్నాయి.

## కొన్ని ప్రధాన కారణాలు..

▲ చాలాచోట్ల రహదారి గోతులు పడ్డాయి. ▲ కొన్నిచోట్ల రోడ్డు కోతకు గురైంది. ▲ మూల మలుపులతో వాహనాలను నియంత్రించలేకపోవడం. ▲ ఏటా సంభవించే వర్షాల కారణంగా రహదారి పలుచోట్ల దెబ్బ తింటుంది. ▲ కొత్తవారికి దారి గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం. ▲ ఒక్కసారిగా వచ్చే పల్లం, మలుపుల్లో బండిని నడపలేకపోవడం. ▲ గతంలో ప్రమాదాలు జరిగిన ప్రాంతాలను గుర్తించి రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ▲ వాటిని వేరే వాహనాలు వాటిని ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయి.

అమృతమూర్తికి అశ్రునివాళి

కీ॥శే॥ సంకురాత్రి గోపాలకృష్ణ గారు
మరణం: 30-12-2025
మంచికి, మానవత్వానికి మారుపేరుగా నిలిచి, కుటుంబ ఉన్నతికి అహర్నిశలు శ్రమించి, అందరి మన్ననలు పొందిన మీరు మా నుండి దూరమైనందుకు మిక్కిలి చింతిస్తూ... ముక్కోటి ఏకాదశి పర్వదినాన దైవసన్నిధికి చేరిన మీ పాదాలకు మా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ, బాధాతప్త హృదయాలతో...
భార్య: భాగ్యలక్ష్మి
కుమార్తెలు: రజనీ కిరణ్ - అల్లుళ్లు: డా॥ వైట్ల శ్రీరామ్
ప్రీతికృష్ణ - గుణ్ణం విద్యాసాగర్
మనవరాళ్లు: నిగ్రతి, శ్రీక్రిష్వి, సహస్వి
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు
పెద్దకార్యం: ది.10-1-2026 శనివారం, 50 బిల్డింగ్స్, భాస్కర్ నగర్, కాకినాడలోని మా స్వగృహమునందు జరుగును.

## క్రీడాకారులూ.. సత్తాచాటండి..

**వరరామచంద్రాపురం:** కాకినాడలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికలు జరుగుతున్నాయని ఫుట్‌బాల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా ఆదివాసి క్రీడాకారులు దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ రకాల క్రీడాపోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ ధ్రువపత్రాలతో కాకినాడ క్రీడాప్రాంగణానికి వెళ్లాలన్నారు. గురువారం నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. పూర్తి వివరాలకు 90002 84151 నంబరులో సంప్రదించాలన్నారు.

## చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం):** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15 గంటలకు చర్లపల్లి చేరుతుంది. జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

# అత్యవసరానికి మంగళం

– న్యూస్‌టుడే, రాజవొమ్మంగి

మన్యంలో విధులు, వ్యాపారం, వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఏలేశ్వరం, జగ్గంపేట, రాజమహేంద్రవరం, పెద్దాపురం, కాకినాడ, అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి, కాకరపాడు, కేడీపేట, నర్సీపట్నం, అనకాపల్లి నుంచి ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రాజవొమ్మంగిలో ఆరేళ్ల క్రితం బస్‌షెల్టర్ నిర్మించి మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. కొన్ని నెలల తర్వాత నీటి సౌకర్యం లేక సమస్య మొదలైంది. ఆపై నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి.

## 60 కిలోమీటర్లు ప్రయాణించినా..

నర్సీపట్నం నుంచి సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి రాజవొమ్మంగి చేరుకునేందుకు రెండు గంటలు పడుతుంది. అదే ఏలేశ్వరం నుంచి 42 కిలోమీటర్లు దాదాపు గంటన్నర ప్రయాణించాలి. మధ్యలో ఎక్కడా మరుగుదొడ్ల సౌకర్యం లేదు. తీరా ఇక్కడకు వచ్చినా మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. దీంతో వృద్ధులు, మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలికాలం నేపథ్యంలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాజవొమ్మంగిలో నిరుపయోగంగా మరుగుదొడ్లు

# సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యం: పీవో

గంగవరం, రంపచోడవరం, న్యూస్‌టుడే: మన్యంలో సుస్థిర ఆస్తుల కల్పనే లక్ష్యంగా పనులు ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణ్‌రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం రంపచోడవరం, గంగవరం మండలాల్లో పర్యటించి, పంట సంజీవని పనులు పరిశీలించారు. త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రంపచోడవరం మండలంలోని బీరంపల్లి, బి.వెలమలకోట, గంగవరంలో పనులు నిర్వహిస్తున్న కూలీలతో మాట్లాడారు. కొత్తపనులకు సంబంధించి గ్రామసభల తీర్మానాలు చేసి నివేదికలు సమర్పించాలన్నారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని పీవో హెచ్చరించారు. గతంలో 100 రోజులు ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచినట్లు చెప్పారు. ప్రతి జాబ్‌కార్డు దారుడికి మొత్తం పనిదినాలు కల్పించేలా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస విశ్వనాథ్, గంగవరం ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, ఎంపీడీవో వై.లక్ష్మణరావు, ఏపీవోలు ప్రకాశ్, సురేశ్, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

గంగవరంలో కూలీలతో మాట్లాడుతున్న పీవో స్మరణ్‌రాజ్

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97607
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80082 34669

# గలగల గోదారి.. స్వల్పంగా పెరిగి..

డి.రావిలంక- దండంగి మధ్య రహదారిపై పెరిగిన గోదావరి

గోకవరం నుంచి దండంగి మీదుగా గండి పోశమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లే వాహన చోదకులు, భక్తులు జాగ్రత్తగా వెళ్లాలి. ఇటీవల గోదావరిలో (బ్యాక్ వాటర్) వెనుక జలాలు స్వల్పంగా పెరగడంతో దండంగి-డి.రావిలంక గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రహదారి పైకి వరద నీరు చేరింది. బయట ప్రాంతాల నుంచి పోశమ్మగండికి వెళ్లే వారు ఏ మాత్రం ఆదమరిచినా వాహనాలు వరద నీటిలోకి వెళ్లే అవకాశం ఉందని పలువురు భయాందోళన చెందుతున్నారు. కనీసం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - న్యూస్‌టుడే, దేవీపట్నం

అమృతమూర్తికి అశ్రునివాళి



మమ్మల్ని ఆప్యాయత, అనురాగాలతో పెంచి, బంగారు భవితకు బాటలు వేసిన
శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ...
కుమారులు - కోడళ్లు
మెర్ల వీరయ్య చౌదరి - లక్ష్మీ బుల్లెమ్మ
మెర్ల అగస్త్యయ్య - విజయ సుబ్బలక్ష్మి
కుమార్తెలు - అల్లుళ్లు:
చల్లగళ్ళ బ్రహ్మవతి - Dr. C.N. Rao IFS (Retd.)
పాతూరి సూర్యకుమారి (లేటు) - వెంకట్రావు (లేటు)
మనుమలు, మనుమరాండ్రు
మునిమనుమలు, మునిమనుమరాండ్రు
ఇనిమనుమలు, ఇనిమనుమరాండ్రు
కీ॥శే॥ శ్రీమతి మెర్ల మాణిక్యాంబ గారు
W/o భాస్కరరావు గారు (లేటు)
జననం: 10-02-1922 మరణం: 05-01-2026
పెద్దకార్యం: ది. 15-01-2026 గురువారం వేళంగిలో మా స్వగృహము నందు జరుగును.

(c) eenadu

# హోరాహోరీగా తుది పోరు..

- ఉత్కంఠగా సాగిన ఈనాడు స్పోర్ట్స్ లీగ్ -2025 ఫైనల్స్
- విజేతలుగా జీబీఆర్, ఐడియల్ డిగ్రీ కళాశాల, జిల్లా క్రికెట్ అసోసియేషన్ మహిళా జట్లు

ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందుకున్న విజేతలు గొలుగూరి బాపిరాజు కళాశాల-అనపర్తి(జూనియర్స్), ఐడియల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల(సీనియర్స్), తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్టు (మహిళలు)

రాజానగరం, న్యూస్‌టుడే : ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ప్రజంట్స్ ఈనాడు స్పోర్ట్స్‌లీగ్ - 2025 పోటీల ఫైనల్స్ ఉత్కంఠభరితంగా సాగాయి. ఆఖరి బంతి వరకు ఏ జట్టు విజయం సాధిస్తుందో ఉత్కంఠగా అటు క్రీడాకారులు, ఇటు ప్రేక్షకులు ఎదురుచూశారు. గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ) క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ - 2025 పోటీలు బుధవారంతో ముగిశాయి. విజేతలకు బహుమతులు అందజేశారు.

EENADU SPORTS LEAGUE 2025

## ఆఖరి బంతికి జీబీఆర్ జయభేరి..

జూనియర్ విభాగంలో గైట్ పాలిటెక్నిక్ కళాశాల - జీబీఆర్ జూనియర్ కళాశాల మధ్య జరిగిన పోరులో గైట్ కళాశాల జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. ఈ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 73 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన జీబీఆర్ కళాశాల జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 75 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఈ జట్టులో చైతన్య 22 బంతులకు 34 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ జట్టు ఆఖరి ఓవర్‌లో ఆరు బంతులకు మూడు పరుగులు చేయాల్సి ఉండగా మొదటి బంతికి పరుగు ఏమీ రాలేదు. రెండో బంతికి ఒక పరుగు తీశారు. మూడు, నాలుగో బంతులకు పరుగులు రాలేదు. ఐదో బంతికి ఒక పరుగు చేయడంతో స్కోరు సమమైంది. దీంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి బంతికి విజయానికి అవసరమైన పరుగును సాధించి జీబీఆర్ జట్టు క్రీడాకారులు విజయానందంలో మునిగిపోయారు.

## డిగ్రీ కళాశాలదే 'ఐడియల్' విజయం

ఐడియల్ ఆర్ట్స్,సైన్స్ కళాశాల(కాకినాడ), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల(కాకినాడ) మధ్య జరిగిన ఇంజినీరింగ్ కళాశాల టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లతో ఎనిమిది వికెట్లు నష్టపోయి 74 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఐడియల్ ఆర్ట్స్, సైన్స్ కళాశాల జట్టు ఐదు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నాలుగు వికెట్లతో విజయం సాధించడంతో క్రీడాకారులు సంబరాలు చేసుకుని ట్రోఫీని అందుకున్నారు.


Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET
Protein Partner: నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"
Beverage Partner: CMR SHOPPING MALL The joy of life
Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)
Regional Sponsor: GGU GODAVARI GLOBAL UNIVERSITY RAJAMAHENDRAVARAM, A.P. Call: 994 999 3483 | www.ggu.edu.in
Digital Partner: ఈనాడు.నెట్, ETV BHARAT
Medical Partner: GSL
FM Partner: ఈ FM Mee FM
TV Partner: ETV ఆంధ్రప్రదేశ్
District Sponsor: TIRUMALA విద్యాసంస్థలు
Organised by ఈనాడు ఉత్సాహం క్లబ్


## మహిళా విజేత జిల్లా క్రికెట్ సంఘం జట్టు..

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది డే హర్ష వర్ధిని (4 వికెట్లు)

శ్యామలాసెంటర్, న్యూస్‌టుడే: మహిళల విభాగంలో ఫైనల్స్ ఉత్సాహభరితంగా జరిగాయి. జిల్లా మహిళా క్రికెట్ అసోసియేషన్, ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (దేవరపల్లి) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత జిల్లా క్రికెట్ సంఘం జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు 15 పరుగులకు ఆలౌటయ్యారు. బ్యాటర్లు ఉమాదేవి 2 పరుగులు మినహా మిగతా వారందరూ డకౌట్లు కావడం కొసమెరుపు. జిల్లా క్రికెట్ సంఘం జట్టులోని హర్షవర్ధిని 1.4 ఓవర్లకు 4 వికెట్లు, సౌమ్యశ్రీ 2 ఓవర్లకు 3 వికెట్లు పడగొట్టడంతో ఆనంద్ జూనియర్ కళాశాల జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జిల్లా మహిళా సంఘం జట్టు 2.4 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోకుండా 16 పరుగులు సాధించి సునాయాసంగా విజయం సాధించింది. 4 వికెట్లు తీసిన హర్షవర్ధిని ప్లేయర్ ఆఫ్ ద డేగా నిలిచారు.

## క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో 'ఈనాడు' పాత్ర భేష్

✦ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అతిథులు

రాజానగరం, న్యూస్‌టుడే : యువతలోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న 'ఈనాడు' కృషి అభినందనీయమని జీజీయూ ఛాన్సలర్ కె.వి.వి.సత్యనారాయణ రాజు (చైతన్యరాజు) అన్నారు. జీజీయూ క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ ప్రజంట్స్ ఈఎస్ఎల్ స్పోర్ట్స్ లీగ్ - 2025 పోటీలు బుధవారం ముగిశాయి. విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమంలో..

● జీజీయూ ఛాన్సలర్ చైతన్యరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. వ్యక్తి ఆరోగ్యానికి క్రీడలు, జాగింగ్, యోగ, మెడిటేషన్ వంటివి చేయాలన్నారు. ఆటల ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. క్రీడా పోటీలను ఈనాడు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. ● జీఎస్ఎల్ వైద్య విద్యాసంస్థల ఛైర్మన్ డా.గన్ని భాస్కరరావు మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ ఈనాడు యువతను క్రీడారంగంలో జాగృతం చేస్తోందన్నారు. 50 ఏళ్ల కిందట ఈనాడు పత్రికను ప్రారంభించి రామోజీరావు తెలుగు ప్రజలలో పత్రికను చదవాలనే కాంక్షను ప్రేరేపించారన్నారు. క్రికెట్ అంటే మానియా కాదని, శారీరక దారుఢ్యం, ధ్యానాన్ని పెంచే ఒక క్రీడగా యువతకు ఈనాడు నేర్పించిందన్నారు. విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ● ఏఎస్పీ ఎల్.చెంచిరెడ్డి మాట్లాడుతూ.. పోటీల్లో కష్టనష్టాలను ఎదుర్కొని ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు వాటంతటవే వరిస్తాయన్నారు. ఇందుకు భారత క్రికెట్ జట్టులో కాంబ్లీ, టెండూల్కర్ ఇద్దరూ ఒకే స్కూల్ నుంచి వచ్చి సమానంగా విజయాలు సాధించేవారని, అనంతర కాలంలో టెండూల్కర్ విజయశిఖరాలకు చేరుకున్నాడని దానిని స్ఫూర్తిగా తీసుకుని యువ క్రీడాకారులు మంచి మార్గంలో ముందుకు వెళ్తూ విజయాలు సాధించాలన్నారు. ● తిరుమల విద్యా సంస్థల సీఈఓ శ్రీహరి మాట్లాడుతూ.. ఒక వ్యక్తి చేతి ద్వారా ఏర్పాటై ఒక వ్యవస్థగా రూపుదిద్దుకుని ఈనాడు, ఈటీవీ ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాయన్నారు. ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీల నుంచి క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చూపి ఐపీఎల్,రంజీ, భారత జట్టులో కూడా అవకాశాలు వచ్చి పాల్గొనాలని ఆకాంక్షించారు. ● ఈనాడు రాజమహేంద్రవరం యూనిట్ ఇన్‌ఛార్జి శ్రీనివాస సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్స్ సంస్థ రాష్ట్ర స్పాన్సర్‌గా, జిల్లా స్పాన్సర్‌గా జీజీయూ (గైట్) ఉన్నారన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఈ పోటీల్లో 1100 జట్లు పాల్గొన్నాయని, జిల్లా స్థాయి పోటీల్లో ఇక్కడ విజేతలైన వారు ఇక్కడే నిర్వహించనున్న రీజనల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో రీజనల్ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీల నిర్వహణకు క్రీడామైదానాన్ని సమకూర్చిన చైతన్యరాజు, పోటీలు నిర్వహించిన అన్ని రోజులు అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించిన డా.గన్ని భాస్కరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలైన జూనియర్స్, సీనియర్స్ బాలుర జట్టు, మహిళల జట్టుకు బహుమతులు అందజేశారు.

ముఖ్య అతిథుల నుంచి ట్రోఫీ, ప్రశంసాపత్రాలు అందుకుంటున్న రన్నర్స్ గైట్ కళాశాల(జూనియర్స్), ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల (సీనియర్స్), ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్ కళాశాల (మహిళలు)

మ్యాచ్‌లో తలపడుతున్న మహిళా క్రికెటర్లు

## పైలట్ ప్రాజెక్టుగా రేషన్‌లో గోధుమ పిండి

కలెక్టరేట్‌లో జేసీ మేఘస్వరూప్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మాలకొండయ్య, భాజపా నాయకులు

వి.ఎల్.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం ఈ నెల నుంచి పైలట్ ప్రాజెక్టుగా పట్టణాల్లోని చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ లబ్ధిదారులకు రాయితీపై గోధుమ పిండి అందజేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ ఎలిమి రెడ్డి మాలకొండయ్య తెలిపారు. ఆయన బుధవారం భాజపా నాయకులతో కలిసి కలెక్టరేట్‌కు వచ్చి జేసీ మేఘస్వరూప్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను పూర్తిగా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రేషన్‌లో గోధుమ పిండి పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రయోగాత్మకంగా ప్రస్తుత నెల నగరంలోని ఆయా చౌకదుకాణాల ద్వారా కేజీ రూ.20లకే ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రేషన్ దుకాణాల వద్ద గోధుమ పిండి పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకులకు సూచించారు. భాజపా జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఏఎంసీ డైరెక్టర్ పి.వెంకటలక్ష్మి సంతోషి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు టి.సురేష్ తదితరులు ఉన్నారు.

## సమష్టి మార్కెటింగ్ వ్యూహాలతో మిర్చి రైతులకు ఆదాయం

శిక్షణ కార్యక్రమ సాంకేతిక బులిటెన్‌ను ఆవిష్కరిస్తున్న అతిథులు, తదితరులు

వి.ఎల్.పురం, న్యూస్‌టుడే: మిర్చి ఆధారిత రైతు ఉత్పత్తిదారుల సంఘాల(ఎఫ్‌పీవో)ను బలోపేతం చేయడంతోపాటు సమష్టి మార్కెటింగ్ వ్యూహాల ద్వారా ఆదాయాన్ని పెంపొందించవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. 'మిర్చి ఎఫ్‌పీవోల పాలన, కోత అనంతరం నిర్వహణ, ఎగుమతి, మార్కెట్ అనుసంధాలు' అంశాలపై రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా)లో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సీఐఐ ఫౌండేషన్‌తో కలిసి ఒర్కా ఇండియా లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన సాంకేతిక బులిటెన్‌ను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రధాన అతిథిగా పాల్గొన్న నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ శాస్త్రీయ ఉత్పత్తి విధానాలు, కోత అనంతర నిర్వహణ, ఎగుమతుల దృష్టితో నాణ్యత ప్రమాణాలు పాటిస్తే మన దేశ మిర్చికి దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం మార్కెట్‌లో విస్తృత అవకాశాలు లభిస్తాయన్నారు. గౌరవ అతిథి, డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ కరుణ మాట్లాడుతూ బలమైన ఎఫ్‌పీవో పాలన, సర్టిఫికేషన్ మార్గాలు, మార్కెటింగ్ వ్యూహాల ద్వారా మిర్చి రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. సీసీఐ ఫౌండేషన్‌కు చెందిన విక్రమ్ ఎం. నింబాల్(ఎఫ్‌పీవో ప్రోగ్రామ్ మేనేజర్-కర్ణాటక), ఒర్కా ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఆర్.సెల్వరాజ్(సీనియర్ మేనేజర్-ప్రొక్యూర్మెంట్) మాట్లాడుతూ సంస్థాగత అనుసంధానాలు, సర్టిఫికేషన్, నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యతను వివరించి వాటి ద్వారా మిర్చి ఎఫ్‌పీవోలకు మెరుగైన మార్కెట్ ప్రాప్యత సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో సీసీఐ ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పవన్‌కుమార్, వీసీడీ స్పెషలిస్టు మలతేష్ జె.ఎం, పార్మిటోపియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ అగ్రోనమిస్ట్ పృథ్వీ, ఒర్కా ఇండియా లిమిటెడ్ ప్రతినిధి మోహన్‌రెడ్డి, బళ్లారికి చెందిన మిర్చి ఆధారిత ఎఫ్‌పీవోల సీఈవోలు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

## జూ పార్క్ ఏర్పాటుకు ముందడుగు

**రాజానగరం, న్యూస్‌టుడే:** ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా దివాన్‌చెరువు అటవీప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు పనులను రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రకృతి పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలమన్నారు. జంతువులు, పక్షులను బంధించినట్లు కాకుండా సహజ వాతావరణంలోనే సందర్శకులు వీక్షించేలా సరికొత్త విధానంలో జూ పార్క్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వన్యప్రాణి, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సీజేఏ కు చెందిన అజయ్, రాజమహేంద్రవరం డీఎఫ్ఓ డి.ప్రభాకరరావు, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ఆర్.శ్రీనివాస్, ఎఫ్ఆర్ఓలు దావీదురాజు, పద్మావతి, డీఆర్ఓ లత, ఎఫ్‌బీఓ రంగారావు, అటవీశాఖ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

## క్షణాల్లో బూడిద

✦ గామన్‌పై కలకలం రేపిన బస్సు ఘటన

పూర్తిగా దగ్ధమైన ట్రావెల్స్ బస్సు

కొవ్వూరు పట్టణం, చాగల్లు, న్యూస్‌టుడే:అప్పటివరకు ప్రయాణం సాఫీగానే సాగింది. ట్రాఫిక్ కారణంగా బస్సును అరగంట ఆపాల్సి వచ్చింది..అంతలోనే పొగ. . ఆపై కాలిన వాసన.. డ్రైవర్ చాకచక్యంతో ప్రాణ నష్టం తప్పిన ఈ ప్రమాద ఘటన కొవ్వూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం వేకువన జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ క్లాస్ (ఆర్ఆర్ఆర్) బస్సు ఖమ్మం నుంచి విశాఖ వెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటలకు గామన్ వంతెనపైకి వచ్చింది. అంతకు గంట ముందే టోల్‌ప్లాజ్ వద్ద ఓ బస్సు, వ్యాను ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి తోడు గతనెల 25 నుంచి వంతెనపై ఒకవైపు మాత్రమే రాకపోకలు సాగుతుండడంతో ట్రాఫిక్ నిలిచింది. అదే సమయంలో ట్రావెల్స్ బస్సును నిలిపి కిందకు దిగిన డ్రైవర్ మరిపల్లి భిక్షం (సైదులు) ఇంజిన్ నుంచి పొగ రావడంతో అప్రమత్తమయ్యారు. బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు, సిబ్బందితో సహా పదిమందిని దింపేశారు. వారు కొంచెం ముందుకు వెళ్లగానే బస్సు మంటల్లో దగ్ధమైంది. పెట్రోలింగ్ వాహనం, టోల్‌ప్లాజా ప్రతినిధులు స్పందించి అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ జి.దేవకుమార్, సీఐ పి.విశ్వం, అగ్నిమాపక అధికారి వేణు, ఏఎంవీఐ ప్రవీణ చేరుకున్నారు. సుమారు రూ.80 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చని అంచనా వేశారు. సీఐ పి.విశ్వం కేసు నమోదు చేశారు.

**తప్పిన మరో ప్రమాదం..**

దగ్ధమైన ట్రావెల్స్ బస్సును వంతెనపై నుంచి కిందికి దింపేందుకు హైడ్రాలిక్ క్రేన్‌ను తీసుకొచ్చారు. ఈ పనులు చేస్తున్న సమయంలో క్రేన్ అనుకోకుండా తిరగబడింది. డ్రైవర్ చాకచక్యంగా కిందకు దూకడంతో ప్రమాదం తప్పింది.

## డిప్యూటీ సీఎం ఫ్లెక్సీ ధ్వంసం

వైకాపా కార్యకర్తలపై జనసేన ఫిర్యాదు

ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు

అడ్డతీగల, న్యూస్‌టుడే: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీ చింపి, కాళ్లతో తొక్కి అంటించిన ఘటన పోలవరం జిల్లా అడ్డతీగల మండలం రాయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. డిసెంబర్ 31న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆరోజున కొందరు వైకాపా కార్యకర్తలు అర్ధరాత్రి సమయంలో పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. దీనిపై జనసేన నాయకులు ఆ తర్వాత రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ కేసు నమోదు చేయలేదు. రంపచోడవరం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి కుర్ల రాజశేఖర్ బుధవారం రాయపల్లిలో పర్యటించారు. పవన్‌కల్యాణ్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి, క్షీరాభిషేకం చేశారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దుశ్చర్తి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అడ్డతీగల, రంపచోడవరం మండలాల జనసేన అధ్యక్షులు జయరాం, శ్రీనువాసరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

### ధరవరలు

అంబాజీపేట కొబ్బరి మార్కెట్

| కొబ్బరి (క్వింటాళ్లలో) | ధర (రూ॥లలో) |
|---|---|
| కొత్తకొబ్బరి | 18,000 |
| కురిడీ (వెయ్యింటికి): | |
| పాతకాయ: గండేరా | 27,000 |
| గటగట | 25,000 |
| కొత్తకాయ: గండేరా | 26,000 |
| గటగట | 24,000 |
| నీటి కాయ (వెయ్యింటికి): | |
| పాత (ముక్కుడు) కాయ | 16,000-17,000 |
| కొత్త (పచ్చి) కాయ | 15,000-16,000 |
| కొబ్బరినూనె మార్కెట్: | |
| 15 కిలోలు | 5,000 |
| కిలో | 350 |

గమనిక: అంబాజీపేట కొబ్బరి మార్కెట్ ధరలు ప్రతి బుధ, శనివారాల్లో మాత్రమే మారుతాయి.

వెన్‌కాబ్ చికెన్ ధర కిలోకు రూ॥లో

| | |
|---|---|
| ఫారంరేటు | 152-00 |
| రిటైల్ లైవ్ | 179-00 |
| డ్రెస్ట్ | 260-00 |
| స్కిన్‌లెస్ | 295-00 |


**ప్రకటన**

మా క్లయింటు అనపర్తి మండలం, అనపర్తి గ్రామ కాపురస్తులైన సత్తి శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు సత్తి సతీష్ రెడ్డి గారు ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా, మా క్లైంటు తూర్పుగోదావరి జిల్లా అనగా ప్రస్తుత కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు సబుడి శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామపంచాయతీ, యరకాపురం గ్రామ తాలూకాలో చేరిన జిరాయితీ మెరక సర్వే నెంబరులు: 31-3, 32-4, 32-1a, 32-21, 32-3, 121, 120 లో గల మొత్తం 14 ఎకరాల 86 సెంట్ల భూమిని అనపర్తి రత్నారావు గారి కుమారుడు అనపర్తి రమేష్ చౌదరి దగ్గర నుండి హెచ్చు ధరకు కొనుటకు ప్రయత్నం చేయుచున్నారు. అలాగే ఇదివరలో పైన తెల్పిన సర్వేనెంబర్లలో గల సర్వే నెం.32-4లో గల ఎ.1-28 సెంట్ల భూమిని సాయి స్పందన ప్రవేట్ ట్రస్ట్ వారు నుండి శ్రీనిధి ట్రస్ట్ వారు కొనుగోలుచేసియున్నారు. తర్వాత ఆ ఎ.1.28 సెంట్ల భూమి రెండు మారకములు అయిన అనంతరం పైన తెలిపిన అనపర్తి రమేష్ చౌదరి గారు కొనుగోలుచేసియున్నారు. ప్రస్తుతం నాటినుండి నేటి వరకు అనపర్తి రమేష్ చౌదరి గారు స్వాధీనంలోనే ఉన్నది. వీరి నుండి నా క్లయింటు సత్తి సతీష్ రెడ్డి గారు పైన తెల్పిన మొత్తం య.14.86 సెంట్లు భూమిని కొనుటకు అంగీకారమైనది.

కాబట్టి సదరు పైన తెల్పిన రెండు ప్రతుల విషయంపై ఎవరికి ఎటువంటి అభ్యంతరములు అనగా బ్యాంకు బాకీలు మరియు కోర్టు తగాదాలు మరియు ఇతర తగాదాలు ఉన్నను నేటి నుండి 15 రోజుల్లో ఈ అడ్రస్సుకు తెలియజేయవలసిందిగా కోరిప్రార్థిస్తున్నాను. లేనియెడల సదరు ఆస్తిపై ఎటువంటి లావాదేవీలు లేని నిష్పేచి నిర్వివాద ఆస్తి అని మా క్లయింటు భావించి తదుపరి కార్యక్రమములు జరుపుటకు నిర్ణయించుకొనును. ఆ తదుపరి దీనిపై ఎవరు ఎటువంటి వాదనలు జరిపినను అవి ఏమియు మా క్లయింటును బైండు చేయనేరవని గ్రహించవలెను.

సత్తి సతీష్ రెడ్డి, Contact No: 9515994399, 9849548354

వందే విజయ రాజ్ కుమార్, B.A., B.Ed, L.L.B
అడ్వకేట్, D.No: 18-8-23/1, కో ఎక్సెల్ ఆఫీస్ బ్యాక్‌సైడ్, గణపతినగర్, సామర్లకోట. Pin: 533440, Cell: 8555051549, 9951063349


## జీజీయూలో యువజనోత్సవాలు

రాజానగరం, న్యూస్‌టుడే: స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని యువజన సర్వీసులశాఖ, సెట్రాజ్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పోటీలను జీజీయూలోని ఫార్మసీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, చర్చ, వ్యక్తిత్వ ప్రసంగ పోటీలు నిర్వహించారు. 120 మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులను సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి అందజేశారు. సీనియర్ డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. స్ఫూర్తిదాయకుడు వివేకానందుడన్నారు. జీజీయూ ఫార్మసీ కళాశాల డీన్ డా.ఎం.డి.ధనరాజు మాట్లాడుతూ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. సెట్రాజ్ సీఈఓ కె.ఎస్.వి.కాశీవిశ్వేశ్వరరావు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సెట్రాజ్ నిర్వహించే కార్యక్రమాలను వివరించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రొ.ఎ.ఆర్.మగేష్, ప్రొ.అతిథి, అసిస్టెంట్ ప్రొ. ఎ.పావని వ్యవహరించారు. కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ షేక్‌మీరా పర్యవేక్షించారు. ప్రొ.వీసీ కె.వి.బి.రాజు, రిజిస్ట్రార్ పి.ఎం.ఎం.ఎస్.శర్మ, డైరెక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



విజేతలకు బహుమతులు అందజేస్తున్న డీఎస్ఎల్ఏ కార్యదర్శి శ్రీలక్ష్మి, కె.వి.బి.రాజు


**92.7 FM Rajamahendravaram** ఈ FM 92.7 Mee FM

**ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు**
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వా నేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

**EENADU Classifieds**

**BUSINESS SERVICES**

బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**FINANCIAL SERVICES**

స్థిరాస్తులపై ఉభయగోదావరి జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి బ్యాంక్, ✆ 9396999669

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటి ✆7386201191.

**REAL ESTATE**

**FLAT FOR SALE**
**RAJAMAHENDRAVARAM CITY**

రాజమండ్రి సిటీలో అపార్ట్మెంట్ నందు 2nd ఫ్లోర్‌లో 3 BHK Flats అమ్మకమునకు ఉన్నవి. లిఫ్ట్, కార్ పార్కింగ్, జనరేటర్ కలదు. Cont: 82970 66516.

**LAND FOR SALE**
**JAGGAMPETA**

రాజమండ్రికి 30కి.మీ. దూరం మురారి గండేపల్లి మధ్య నేషనల్ హైవేకి చేర్చి 100అ॥ల రోడ్ ఫేసింగ్‌తో 60 సెంట్లు భూమి అమ్మకం. (నో బ్రోకర్స్), 9032988265.

**PLOT FOR SALE**
**GENERAL**

RJY: 2ల॥కై ఒక సెంటు, ప్లాట్ సైజు 4+6+8 & మోర్, కోరుకొండ-గోకవరం మధ్య 4 లైన్ రోడ్ దగ్గర. ఈరేటు రేపు సండే వరకు, నెక్స్ రేటు ఛేంజ్. ✆ 7674833422

**JOBS**

Wanted Male Academic Principals Qualification Any Degree/ P.G. Age Limit: 30 to 45 Years, Must be Married. Salary: 30,000/- to 35,000/- working Location: Master Minds College, Rajahmundry. Contact: 9248733370.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

డొమెస్టిక్ కార్గో కొరియర్ సర్వీసెస్‌లలో వర్కింగ్ చేయుటకు కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.

TEAM MEMBERS కావలెను. తెలుగు, హిందీ మాట్లాడగలవారు Can work Offline/ Online. Contact: 98855 82788 - Viswaus

Hyd ఇంట్లో వంట చేయడానికి వంట మనిషి కావలెను. శాలరీ: 20-25k వసతి కూడా ఇవ్వబడును. సంప్ర. కాల్: 9490215936

కంప్యూటర్ ఆపరేటర్స్ (M/F) మరియు ANM, GNM, గైనిక్‌లో అనుభవంగల నర్సులు కావలెను. సంప్ర॥ ప్రగతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రకాష్‌నగర్ మెయిన్‌రోడ్, రాజమండ్రి.

రాజమండ్రిలో మాఆఫీస్ నందు పని చేయుటకు కంప్యూటర్ ఆపరేటర్ (F) & టెలికాలింగ్ (M/F) కావలెను. ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును. పాత సోమాలమ్మ గుడి రోడ్డు, దివ్య హాస్పిటల్ దగ్గర, Cont. Cell: 85006 44978, 93461 45948.

**MARKETING/ SALES**

HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Kakinada
12-234/B, Lakhsmi Complex, Dantu Vari Street, Suryaraopet, Kakinada-AP -533001
Murali Krishna 9030411112
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

నెక్ సూచించిన కోడిగుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ తూర్పుగోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు ధర రూ. 5-85 పై॥
అనపర్తి ఆఫీసు: 08857-226908

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU for Advertisement Contact: 8008597607


(c) eenadu

## మేమున్నాం.. మీకు తోడుగా

ఉ॥ 10 - మ॥ 1 | రంపచోడవరం 9490877172 | అడ్డతీగల 9491575045 | దేవీపట్నం 7673936638 | గంగవరం 9493541083

**సమస్య:** మారేడుమిల్లి ప్రధాన కూడలిలో వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపివేస్తున్నారు. మిగిలిన వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. - **రమణారెడ్డి, మారేడుమిల్లి**

**సమాధానం:** వాహనాల నిలుపుదలకు చర్యలు చేపడతాం.

- **గోపీనరేంద్రప్రసాద్, సీఐ, మారేడుమిల్లి** – న్యూస్‌టుడే, మారేడుమిల్లి

## ఉద్యానం.. ఎక్కడ ఆహ్లాదం..?

- రంపచోడవరంలో అధ్వానంగా పార్కులు
- నిర్వహణ లేకపోవడమే కారణం

**రంపచోడవరం, న్యూస్‌టుడే:** రంపచోడవరంలో పార్కులు అధ్వానంగా ఉన్నాయి. దీంతో ఇక్కడి ప్రజలు ఆహ్లాదానికి దూరమవుతున్నారు. సాయంత్రం వేళల్లో వృద్ధులు నడిచేందుకు, చిన్నారులు ఆటలు ఆడుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. బాలలు రోడ్లపైనే ఆడుకోవాల్సిన పరిస్థితి. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాకు ప్రధాన కేంద్రంగా రంపచోడవరాన్ని ప్రకటించడంతో స్థానికుల్లో ఆశలు చిగురించాయి. జిల్లా కేంద్రానికి ఉండాల్సిన మౌలిక వసతుల కల్పనతో పాటు పార్కులపై అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

స్వర్ణభారతి (ఉద్యోగుల) భవన ప్రాంగణంలో..

### రూ.40లక్షలు వృథా..

స్థానిక లూథరన్ చర్చి ఎదురుగా ఐటీడీఏ ఆధ్వర్యంలో రూ.40లక్షలతో నాలుగేళ్ల క్రితం పార్కును సుందరీకరించారు. వ్యాయామం చేసేందుకు పరికరాలను, పిల్లలు ఆడుకునేందుకు జారుడు బల్లలు, ఊయలలు తదితర క్రీడా వస్తువులను అందుబాటులోకి తీసుకొచ్చారు. నడిచేందుకు వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో ప్రస్తుతం పార్క్ శిథిలావస్థకు చేరుకుంది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇటీవల ప్రభుత్వం పార్క్‌ను తొలగించింది.

### నిర్మించి అయిదేళ్లు..

అయిదేళ్ల క్రితం స్థానిక స్వర్ణ భారతి (ఉద్యోగుల) భవన ప్రాంగణంలో రూర్బాన్ మిషన్ నిధులు రూ. 20లక్షలు వెచ్చించి పార్క్‌ను నిర్మించారు. అందమైన పూల, క్రోటాన్ మొక్కలు నాటారు. కూర్చునేందుకు వీలుగా సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేశారు. యువతకు రెండు షెటిల్ కోర్టులు, వ్యాయామశాలలు అందుబాటులోకి తీసుకువచ్చారు. నృత్య ప్రదర్శనకు స్టేజిని నిర్మించారు. అయితే నిర్వహణ లేకపోవడంతో ఏడాదిలోనే పార్కు అధ్వానంగా మారింది. పూల మొక్కలు ఎండిపోయాయి. ప్రస్తుతం పార్కు అడవిని తలపిస్తోంది. ప్రజాధనం వృథాగా పోతుంది.

## 'జిల్లా అభివృద్ధికి సహకరించండి'

సీఎంకు పుష్పాలు అందజేస్తున్న ఎమ్మెల్యే శిరీషాదేవి

**రాజవొమ్మంగి, న్యూస్‌టుడే:** నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లా అభివృద్ధికి సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కోరారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనుల సమీక్షకు విచ్చేసిన సీఎంను బుధవారం ఆమె మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం పునరావాసం, ప్యాకేజీపై విన్నవించారు. సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు.

## అధికారులు రాని సమావేశాలెందుకు..?

**రాజవొమ్మంగి, న్యూస్‌టుడే:** ప్రజా సమస్యల పరిష్కారానికై నిర్వహించే మండల సర్వసభ్య సభ్య సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంపై ఆయా పంచాయతీల సర్పంచులు మండిపడ్డారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం ఎంపీపీ జి.వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో లోదొడ్డి సర్పంచి ఎల్.రామారావు మాట్లాడుతూ.. ప్రతి సమావేశంలో గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా.. పరిష్కారానికి మాత్రం నోచుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటివరకు నమోదైన సమస్యల్లో ఎన్ని పరిష్కారమయ్యాయని అధికారులను ప్రశ్నించారు. మండల స్థాయి అధికారులు రాకుండా కింది స్థాయి అధికారులు హాజరైతే సమస్యలకు ఎలా పరిష్కారం దొరుకుతుందని విమర్శించారు. ఆయా పంచాయతీల సర్పంచులు మురళీకృష్ణ, ఆదిరాజు, చంద్రుడు, జగన్నాధం, సూరిబాబు తదితరులు పలు శాఖల అధికారులు మాట్లాడుతున్నపుడు ఆయా గ్రామాల సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి, ఉప ఎంపీపీ రాజేశ్వరి, ఎంపీడీవో యాదగిరీశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రశ్నిస్తున్న సర్పంచులు

## మెరుగైన సేవలు అందించాలి

**రంపచోడవరం, న్యూస్‌టుడే:** ఆసుపత్రికి వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు కోసు లచ్చన్నదొర, చోటు డాక్టర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక ఏరియా ఆసుపత్రిని వారు సందర్శించారు. డాక్టర్ రాజశేఖర్‌తో కలసి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సమస్యలు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు అడ్డపల్లి సత్యనారాయణదొర, చవలం రామకృష్ణదొర తదితరులు పాల్గొన్నారు.

రోగులతో మాట్లాడుతున్న ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు

## సామాజిక తనిఖీలకు యువతకు అవకాశం

**మారేడుమిల్లి, న్యూస్‌టుడే:** మారేడుమిల్లి మండలంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీలకు యువతను వినియోగించనున్నట్లు మారేడుమిల్లి ఏపీవో డి.మణికుమారి తెలిపారు. మండలంలోని 12 గ్రామ పంచాయతీల పరిధిలోని 72 గ్రామాల్లో 2024-25 సంవత్సరానికి జరిగిన పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆమె చెప్పారు. అందులో భాగంగా ప్రతి పంచాయతీ నుంచి 10వ తరగతి, ఆపై చదివిన వారు ఏఎస్ఏ శిక్షణ తీసుకుని, సామాజిక తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆసక్తి కలిగిన వారు మారేడుమిల్లిలోని కార్యాలయంలో లేదా 7374446302 నంబరులో సంప్రదించాలన్నారు.

## విద్యాహక్కు చట్టంపై అవగాహన

**అడ్డతీగల, న్యూస్‌టుడే:** యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అడ్డతీగల మండల లీగల్ సర్వీసెస్ కమిటీ పారాలీగల్ వాలంటీర్ బాబూరావు అన్నారు. బుధవారం స్థానిక ఆశ్రమ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై, విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు

## పాపికొండలు విహారయాత్రకు దెందులూరు ఎమ్మెల్యే

**దేవీపట్నం, న్యూస్‌టుడే:** గోదావరి నదిపై పాపికొండల విహారయాత్రకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం ఓ పర్యాటక బోటులో వెళ్లారు. దాదాపు 60 మందితో వెళ్లిన వీరు పోశమ్మ గండి, పాపికొండలు మీదుగా పోచారం చేరుకుని అటుగా వెళ్తారన్నారు. మరో బోటు పర్యాటకులతో వెళ్లిందని మొత్తం రెండు బోట్లలో పాపికొండల అందాలను తిలకించడానికి పర్యాటకులు వెళ్లారని కంట్రోల్ రూం అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో బోట్లకు పోలీసులు తనిఖీలు చేసి అనుమతి ఇచ్చారు.

### పోచవరంలో సందడి..

**వరరామచంద్రాపురం :** దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొని ప్రత్యేక బోట్‌లో పాపికొండలు వీక్షిస్తూ పోచవరం రేవుకు చేరుకున్నారు. శ్రీరామగిరి ఆలయ ఛైర్మన్ పెందుర్తి సుదర్శన్ ఆయనను శాలువాతో సత్కరించి, పూలమొక్కను అందజేశారు. అక్కడ నుంచి రేఖపల్లికి చేరుకున్నారు. మండల తెదేపా అధ్యక్షుడు బొర్రా నరేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విందులో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు. అనంతరం అక్కడి తెదేపా నాయకులతో స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రంపచోడవరం మార్కెట్ కమిటీ సభ్యులు ముత్యాల రామారావు, తెదేపా నాయకులు సిద్ధు, రాజు, ఆదినారాయణ, మోహన్, శ్రీనివాస్, శిరమయ్య, శ్రీరాంమూర్తి పాల్గొన్నారు.

## ఆనంద పరవశం.. అప్రమత్తత అవశ్యం

శీతాకాలం నేపథ్యంలో మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి సందర్శకుల సందడి భారీగా పెరిగింది. ఉదయం 10 గంటలు దాటినా ఎండ రావట్లేదు. మబ్బులతో ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. రహదారి పక్కనే పెద్ద కొండవాగు చూసేందుకు ఉభయ గోదావరి, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నుంచి వస్తారు. ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంది. – న్యూస్‌టుడే, మారేడుమిల్లి

## రాయిని చీల్చి.. చెట్టుగా పెరిగి

రాజవొమ్మంగి మండలంలో పలు చోట్ల మర్రి చెట్లు రాళ్లపై పెరుగుతున్నాయి. ● తంటి కొండ వద్ద జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కొండ మీద ఉన్న రాయిపై మర్రి చెట్టు మొలిచింది. మర్రి ఊడలు ఆ రాయిని చుట్టేశాయి. తాళ్లతో కట్టేసినట్లు ఆకర్షణగా ఉంది. ● జడ్డంగి స్వయంభూ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వద్ద రెండు రాళ్ల మధ్య నుంచి చెట్టు బయటకు వచ్చి అందంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. – న్యూస్‌టుడే, రాజవొమ్మంగి

## శిథిల భవనం.. ప్లాస్టిక్ కవర్లే ఆధారం

భవనంపై ప్లాస్టిక్ కవర్లు వేసి, వాటిపై టైర్లతో అలంకరణ ఏమిటీ అనుకుంటున్నారా..! ఈ భవనం శిథిలస్థితికి చేరడంతో స్లాబు పూర్తిగా పాడైపోయింది. వర్షం పడితే నీరు లీకవుతుండటంతో రక్షణ కోసం ఇలా ఏర్పాటు చేశారు. మారేడుమిల్లిలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) బ్రాంచి కార్యాలయం ఉంది. 1990లో దీన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇక్కడే కొనసాగుతుండడంతో పాటు, దీని పక్కనే గోదాములు నిర్మించారు. ఈ భవనం నేడు పూర్తిగా దెబ్బతింది. నిర్మాణంలో నాణ్యత లోపాల కారణంగా స్లాబు పాడైపోయింది. ఫలితంగా వర్షపు నీరు లోపలికి దిగిపోయి, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దస్త్రాలు తడిసిపోతున్నాయి. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా ఏర్పాటు చేసుకున్నారు. వీటిని కోతులు చింపేయడం, గాలికి ఎగిరిపోతుండడంతో వాటిపై టైర్లు పెట్టారు. – న్యూస్‌టుడే, మారేడుమిల్లి

## సివిల్ డివిజన్ల ఏడీఈ, ఏఈలకు పదోన్నతులు

**మోతుగూడెం, న్యూస్‌టుడే:** లోయర్ సీలేరు ప్రాజెక్టులోని మోతుగూడెం, డొంకరాయి ఏపీ జెన్‌కో సివిల్ డివిజన్లో ఏడీఈ, ఏఈగా విధులు నిర్వహిస్తున్న నాగ శ్రీనివాసరావు, కాళ్ల శివశంకర్‌లకు ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పదోన్నతులు కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోతుగూడెం సివిల్ డివిజన్‌లో ఏడీఈ, ఇన్‌ఛార్జి ఈఈగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన నాగ శ్రీనివాసరావుకు ఈఈగా పదోన్నతి కల్పించారు. డొంకరాయి డ్యాం ఏఈగా ఇప్పటి వరకు విధులు నిర్వహించిన కాళ్ల శివశంకర్‌కు ఏడీఈగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి పదోన్నతి ఉత్తర్వులను సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్ కేవీ రాజారావు అందజేశారు.

సీలేరు కాంప్లెక్స్ ముఖ్య ఇంజినీర్ రాజారావు నుంచి పదోన్నతి ఉత్తర్వులను అందుకుంటున్న శివశంకర్

## అటవీ ఉత్పత్తులకు జాతీయస్థాయిలో గుర్తింపు రావాలి

**రంపచోడవరం, న్యూస్‌టుడే:** ఏజెన్సీలోని అటవీ ఉత్పత్తులకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని రంపచోడవరం ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ పేర్కొన్నారు. మన్యంలోని కొండచీపుర్లు, జాఫ్రా, జీలుగుకల్లు నుంచి బెల్లం తయారీ తదితర ఉత్పత్తులపై జీఐ ప్రాక్టీషనర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రిజల్ట్, హెచ్ఆర్ఎస్ అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సి.వెంగయ్యలతో పీవో స్మరణ్‌రాజ్ చర్చించారు. ఏజెన్సీలో లభ్యమయ్యే అటవీ ఉత్పత్తులను జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేందుకు చర్యలు చేపట్టడం ద్వారా ఈ ప్రాంత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందని వారు సూచించారు. ముఖ్యంగా జీలుగు, తాటికల్లుతో బెల్లం తయారీతో గిరిజనులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ డీఎన్‌వీ రమణ, పీహెచ్‌వో దేవదానం, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఆర్ఎస్, ఉద్యాన శాస్త్రవేత్తలతో పీవో స్మరణ్‌రాజ్

## ఇసుక లారీ బోల్తా

పాడేరు జిల్లా చింతపల్లిలో ఇసుక అన్‌లోడింగ్ చేసిన ఓ లారీ తిరిగి రాజమహేంద్రవరం వెళ్తుండగా బుధవారం అడ్డతీగల మండలం గవరయ్యపేటలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. – న్యూస్‌టుడే, అడ్డతీగల

## ఇంటినుంచే పోస్ట్ చేయొచ్చు..

### అందుబాటులోకి డాక్ సేవ యాప్

**పాడేరు, న్యూస్‌టుడే:** వినియోగదారులను ఆకట్టుకోవడానికి తపాలాశాఖ సరికొత్త హంగులను సమకూర్చుతోంది. స్మార్ట్‌ఫోన్ లోనే వివిధ సేవలు పొందేలా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డాక్ సేవ యాప్ ద్వారా ఉన్న చోటు నుంచే అవసరమైన సేవలు, పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు ఉంది.

✦ ఈ యాప్ ద్వారా సులువుగా మనీ ఆర్డర్ పంపొచ్చు. పార్శిల్ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకునే వీలుంది.

✦ రిజిస్టర్, స్పీడ్ పోస్టు చేయాలంటే తపాలా కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. డాక్ సేవ యాప్‌లో అవసరమైన వివరాలు నమోదు చేస్తే సిబ్బంది వచ్చి పోస్టు చేయాల్సిన వాటిని తీసుకుని పంపాల్సిన చిరునామాకు చేరవేస్తారు.

✦ బీమా పాలసీ తీసుకోవడం, డిపాజిట్లు చేయడానికి ఈ యాప్ సహకరిస్తుంది.

✦ ఫిర్యాదులు, బీమా చెల్లింపులు, నెట్ బ్యాంకింగ్, పాస్‌పుస్తకాలను నవీకరించడం, పొదుపు ఖాతాలో నగదు జమ, తపాలా కార్యాలయ చిరునామా తెలుసుకోవడం.. ఇలా అన్ని సేవలూ యాప్ ద్వారా పొందొచ్చు.

**విస్తృతంగా ప్రచారం....** గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సెల్ నంబరు/ఈమెయిల్ ఐడీతో రిజిస్టర్ కావాలి. ఓటీపీ ద్వారా లాగిన్ కాగానే సేవలు వినియోగించుకోవచ్చు. డాక్ సేవ యాప్‌పై విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం

**– దిలీప్, పాడేరు సబ్ డివిజన్ తపాలాశాఖ ఇన్‌స్పెక్టర్**

## సీపీఐ శత దినోత్సవ సభను జయప్రదం చేయాలి

**ఎటపాక, న్యూస్‌టుడే:** ఎటపాక మండలం గన్నవరంలో ఈనెల 8న జరిగే సీపీఐ శతదినోత్సవ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కందుకూరి స్వర్ణ పిలుపునిచ్చారు. గన్నవరంలో బుధవారం ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గన్నవరంలో జరిగే సీపీఐ వంద సంవత్సరాల సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ, రంపచోడవరం, చింతూరు డివిజన్ స్థాయి నాయకులు పాల్గొంటారని అన్నారు. సీపీఐ నాయకులు, కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. సీపీఐ డివిజన్ సహాయ కార్యదర్శి వాసం రాము, మండల కార్యదర్శి ఎలశాల నాగరాజు, నాయకులు రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే గడ్డం వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, కళావతి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు స్వర్ణ, తదితరులు

## సుబ్బారావు సేవలు మరువలేనివి

**కూనవరం, న్యూస్‌టుడే:** సీనియర్ నాయకులు సుబ్బారావు సేవలు మరువలేనివని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేకల నాగేశ్వరరావు కొనియాడారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సుబ్బారావు వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. సీపీఎం పార్టీ అభివృద్ధికి సుబ్బారావు ఎంతో కృషి చేశారన్నారు. గిరిజనులు, పేదల తరపున పలు పోరాటాలు చేసి విజయాలు సాధించారన్నారు. అనంతరం సుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీనివాసరావు, తమ్మయ్య, సత్యనారాయణ, ఈశ్వర్లు, నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న నాయకులు

మాట్లాడుతున్న మండల కార్యదర్శి బాబు బొర్రయ్య

## రోడ్డు నిర్మించాలని డిమాండ్

**కూనవరం, న్యూస్‌టుడే:** మండలానికి మారుమూల గ్రామమైన గండికొత్తగూడెంనకు రహదారి మంజూరు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి బాబు బొర్రయ్య డిమాండ్ చేశారు. బుధవారం గండికొత్తగూడెంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామానికి రోడ్డు నిర్మించాలని ఇప్పటికే పలుమార్లు పీవో, కలెక్టర్‌లను కలిసి వినతిపత్రాలు అందించినా ఫలితం లేకపోయిందని.. రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే నిధులు విడుదల చేసి రహదారి నిర్మించాలన్నారు. పొడియం రామారావు, తమ్మయ్య, నాగేశ్వరరావు, లక్ష్మణ్, వెంకయ్య, బుచ్చిరాజు పాల్గొన్నారు.

## పారిశుద్ధ్య పనుల పరిశీలన

**అడ్డతీగల, న్యూస్‌టుడే:** గ్రామాల్లో చెత్త నిల్వ ఉండకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అడ్డతీగల ఎంపీడీవో ఏవీవీ కుమార్ పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. పారిశుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం చెత్తను తొలగింపు పనులను ఆయన పరిశీలించారు. సీతపల్లి కూడలి నుంచి సినిమాహాల్ సెంటర్, డొక్కపాలెం రోడ్డు, వేటమామిడి పొలిమేర వైపు రహదారులకు ఇరువైపులా పొక్లెయిన్‌తో సిబ్బంది తుప్పలు తొలగించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి కె.రాంబాబు, సిబ్బంది ఉన్నారు.

అడ్డతీగలలో పొక్లెయిన్‌తో తుప్పలు తొలగింపు

### కూనవరం మేజర్ పంచాయతీలో..

**కూనవరం :** కూనవరం మేజర్ పంచాయతీలో అధికారులు బుధవారం ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సర్పంచి హేమంత్, డిప్యూటీ ఎంపీడీవో జగన్నాథరావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది అంతర్గత దారులపై చెత్తను, దారులకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించారు.

**గంగవరం, రంపచోడవరం:** గ్రామాల్లో పరిసరాల శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని గంగవరం సర్పంచి కములముల అక్కమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. బుధవారం గంగవరంలోని ప్రధాన రహదార్ల వెంబడి, పురవీధుల్లో సీసీ రహదారుల పక్కన గల చెత్తను గ్రీన్ అంబాసిడర్లతో శుభ్రం చేయించారు. స్థానికులకు ఇచ్చి చెత్త డబ్బాల్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా వేయాలని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కోరారు. సకాలంలో ఇంటి పన్నులు చెల్లించాలని కోరారు.

## బాలింతలకు బేబి కిట్ల పంపిణీ

**మోతుగూడెం, న్యూస్‌టుడే:** చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని వినాయక వీధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం కార్యకర్త కనక మహాలక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన బేబి కిట్ల పంపిణీ కార్యక్రమంలో సర్పంచి ఆకేటి సీత పాల్గొని బాలింతలకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రక్తహీనత నివారణకు ఆహారంలో ఆకుకూరలను తీసుకోవాలన్నారు. తెదేపా నాయకుడు కరణం శ్రీను బాబు, ఆరోగ్య కార్యకర్త శ్యామల, అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలు, బాలింతలు పాల్గొన్నారు.

మోతుగూడెం వినాయక వీధిలో

## నాణ్యమైన శిరస్త్రాణమే శ్రీరామ రక్ష..!

**రాజవొమ్మంగి, న్యూస్‌టుడే:** వాహనాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. బయటకు వెళ్లి చేసే ప్రతి పనికీ ద్విచక్ర వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైక్ నడిపేటప్పుడు శిరస్త్రాణం ధరించడం తప్పనిసరని పోలీసులు పదేపదే అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాల కొరడా ఝుళిపిస్తున్నారు. ఫైన్లతోపాటు వాహనదారుల్లో అవగాహన పెరుగుతుండటంతో హెల్మెట్ ధరించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ సమయంలో తాము తలకెత్తుకున్నదీ నాణ్యమైందో లేదో గుర్తించలేకపోతున్నారు. ఇంకొందరు తక్కువ ధరకు వస్తున్నాయనో, పోలీసులకు భయపడో ఏదో ఒకటని నాసిరకమైనవి కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్ ధరించినా తలకు బలమైన గాయాలవుతున్న ఘటనలు ఎదురవుతున్నాయి. ప్రమాదాల్లో ప్రాణాలను పణంగా పెట్టాల్సివస్తోంది. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ ధరించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

### ఎలా ఉండాలంటే..

● భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) రూపొందించిన ఐఎస్ 4151-2015 హెల్మెట్ మాత్రమే ప్రాణాలకు రక్షణగా నిలుస్తోంది. అలాంటివే ధరించాలి. ● 1.5 కిలోలకు మించి బరువు ఉండకుండా చూసుకోవాలి. బరువు ఎక్కువ ఉంటే మెడపై ఒత్తిడి పెరుగుతుంది. ● ఫుల్‌ఫేస్, లోయర్ ఫేస్ కవర్ ఉన్నవి వాడాలి.● సరైన పరిమాణం, బిగువైన చిన్‌స్ట్రాప్ ఉండేలా చూసుకోవాలి. ● ప్రమాదానికి గురైనప్పుడు లోపల పగుళ్లు వస్తే వాటిని వాడకపోవటమే మేలు.

### ఇలాంటివైతే మేలు..

✦ ఫైబర్ గ్లాస్, పాలీ కార్బొనేట్, కంపోజిట్ పదార్థాలతో చేసిన హెల్మెట్ బయట పొర దెబ్బను స్వీకరించి, పదునైన వస్తువులను తలలోకి చొచ్చుకెళ్లకుండా అడ్డుకుంటుంది. మెదడుపై దెబ్బ తీవ్రతను తగ్గిస్తుంది. ✦ ఈపీఎస్‌పై ఉండే మృదువైన పొరే కంఫర్ట్ ప్యాడింగ్, హెల్మెట్ తలపై కదలకుండా ఉండేలా చూస్తుంది. ✦ గాలి, దుమ్ము, వర్షం, పురుగుల నుంచి కళ్లను విజర్ రక్షిస్తుంది. ✦ చిన్‌స్ట్రాప్ బిగువుగా లేకుంటే ఎంత ఖరీదైన హెల్మెట్ అయినా పనికిరాదు. ✦ బిల్లు ఇచ్చే అధీకృత డీలర్ల వద్ద కొనుగోలు మేలు.

## కుటుంబ సర్వే వేగవంతం చేయాలి

**వై.రామవరం, న్యూస్‌టుడే:** ఏకీకృత కుటుంబ సర్వేను వేగవంతం చేయాలని ఎంపీడీవో బాపన్నదొర అన్నారు. బుధవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పి4 పథకంలో భాగంగా బంగారు కుటుంబాలకు మార్గదర్శకులను గుర్తించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సిటిజన్ ఈకేవైసీని వేగవంతం చేయాలన్నారు. జీఎస్‌డబ్ల్యుఎస్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మాట్లాడుతున్న ఎంపీడీవో బాపన్నదొర

## ఎక్సైజ్ కేసుల్లో ఆరుగురికి బైండోవర్

**రాజవొమ్మంగి, న్యూస్‌టుడే:** సారా, ఎక్సైజ్ కేసుల్లో పాత నేరస్థులుగా ఉన్న జడ్డంగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన ఆరుగురిని బైండోవర్ చేసినట్లు ఎస్సై చినబాబు బుధవారం తెలిపారు. వారిని ఎంఈఎం కోర్టు ఎదుట హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. ఎస్సై మాట్లాడుతూ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడితే బైండోవర్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. యువత అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు, జూద శిబిరాలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.

## క్రీడలతో యువతకు ఉజ్వల భవిత

**వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే:** క్రీడలతో యువతకు ఉజ్వల భవిత ఉంటుందని ఎంపీపీ కారం లక్ష్మీ, ఎస్సై సంతోశ్‌కుమార్ అన్నారు. సర్పంచి పూనెం సరోజిని ఆధ్వర్యంలో రేఖపల్లి క్రీడా మైదానంలో నిర్వహించే పూనెం సత్యనారాయణ స్మారక క్రికెట్ పోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యువత నైపుణ్యాలను చాటుకోవడానికి ఇటువంటి పోటీలు ఎంతో మేలు చేస్తాయన్నారు. అయిదు పంచాయతీలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. పులి సంతోష్, సున్నం రాజులు, ప్రదీప్, చిన్నబాబు, చిక్కాలబాలు గ్రామస్థులు పాల్గొన్నారు.

రేఖపల్లిలో క్రికెట్ పోటీలను ప్రారంభిస్తున్న ఎంపీపీ, తదితరులు

(c) eenadu

# డీఎస్‌ఏ స్టేడియం వద్ద క్యాంటీన్ తొలగింపు

ఒంగోలు, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని డీఎస్‌ఏ స్టేడియం వద్ద ఉన్న క్యాంటీన్‌ను బుధవారం తొలగించారు. గతంలో చేసుకున్న ఒప్పందం గతేడాది అక్టోబరులో ముగిసింది. గత కొంతకాలంగా నిర్వాహకులు అద్దె చెల్లించటం లేదని జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి (డీఎస్‌డీఓ) జి.రాజరాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం క్యాంటీన్‌ను ఖాళీ చేయించారు. క్యాంటీన్ నిర్వహిస్తూ బిల్లు చెల్లించకపోవటంతో తాము ఫిర్యాదు చేసినట్లు డీఎస్‌డీఓ తెలిపారు.

# భవనాలు అసంపూర్ణం.. సమస్యలు సంపూర్ణం!



టంగుటూరు మండలం ఎం.నిడమలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడులో భాగంగా నిర్మిస్తున్న భవనాలు నిధుల లేమితో అసంపూర్తిగా మిగిలాయి. దీంతో నిర్మాణం పూర్తికాని గదుల్లోనే విద్యార్థులకు తరగతులు, పరీక్షలు నిర్వహించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. -ఈనాడు, ఒంగోలు

# 9న ఉద్యోగ మేళా

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు నగరంలోని పాత రిమ్స్‌లోని కార్యాలయంలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి కె.రమాదేవి తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగ యవత అర్హులన్నారు. ఆసక్తి గలవారు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలన్నారు.



# వెలిగొండకు కరెంట్ షాక్

మార్కాపురం, న్యూస్‌టుడే: జిల్లాలోని దోర్నాల మండలం కొత్తూరు శివారులో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణమవుతోంది. ఇక్కడ సొరంగాల నిర్మాణ పనులకు గత అయిదేళ్లుగా వినియోగించిన విద్యుత్తుకు సంబంధించి రూ.107 కోట్ల బిల్లు బకాయిలు పేరుకుపోయాయి. గత వైకాపా ప్రభుత్వ హయాం నుంచే బకాయిలు రూ.107 కోట్లకు చేరుకోవడంతో తక్షణమే చెల్లించాలని గుత్తేదారు సంస్థకు నోటీసులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయమై మార్కాపురం విద్యుత్తుశాఖ ఈఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ పాత సంస్థ పేరిటే బిల్లు ఉందని, బిల్లును ప్రస్తుతం చేస్తున్న కంపెనీ పేరిట మార్చమని కోరారని, బిల్లు మార్పు చేసి పాత బకాయిలు వసూలుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే బిల్లు చెల్లించేందుకు గుత్తేదారు సంస్థ అంగీకరించిందన్నారు.

# భారీ ఊరట!

- ఏప్రిల్‌లోగా చెల్లించిన రుణాలకు రూ.1.72 కోట్ల వడ్డీ మాఫీ
- ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు ఉపశమనం

గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్ఎస్ఎఫ్‌డీసీ ఆర్థిక సహకారంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు రాయితీపై స్వయం ఉపాధి, వాహన రుణాలు మంజూరు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం కొత్తగా రుణాలు మంజూరు చేయకపోవడమే కాకుండా అప్పటికే ఇచ్చిన రుణ బకాయిల వసూలుపై నిర్లక్ష్యం చేసింది. దీంతో లబ్ధిదారులు నెలవారీ ఈఎంఐలు చెల్లింపులు నిలిచి పోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రుణ వసూళ్లపై దృష్టి సారించడంతోపాటు కొత్త వారికి యూనిట్లు ఇచ్చేవిధంగా ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ పూర్వ లబ్ధిదారులకు ఊరటనిచ్చేందుకు వడ్డీ రాయితీ అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరులోగా రుణానికి సంబంధించిన అసలును పూర్తిగా చెల్లించినవారికి వడ్డీ మాఫీ చేయనుంది. తద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 833 మంది లబ్ధిదారులకు రూ.1.72 కోట్ల మేర మాఫీ కానుంది. -న్యూస్‌టుడే, కలెక్టరేట్

2015-16 నుంచి 2018-19 మధ్య ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జాతీయ షెడ్యూల్ కులాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ); జాతీయ సఫాయికర్మచారీల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ (ఎన్ఎస్‌కెఎఫ్‌డీసీ) సహకారంతో రాయితీ రుణాలు మంజూరు చేశారు. స్వయం ఉపాధి యూనిట్ల కింద రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు మంజూరు చేయగా; అందులో 45 శాతం రాయితీ, 2 శాతం లబ్ధిదారుని వాటా, మిగిలిన 53 శాతం ఎన్ఎస్ఎఫ్‌డీసీ కింద రుణం ఇచ్చారు. ఇందుకు 6 శాతం వడ్డీ విధించారు. వాహనాల కొనుగోలుకు 35 శాతం రాయితీ ఇచ్చారు.

తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెంలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న ఎస్సీ కార్పొరేషన్ అధికారులు

- లబ్ధిదారుడికి రుణం మంజూరు ప్రక్రియకు సంబంధించిన దస్తావేజులో హామీదారుని కింద ప్రభుత్వ ఉద్యోగితో సంతకం చేయించారు. ఇందులో భాగంగా ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రభుత్వ ఉపాధ్యాయులే హామీదారులుగా ఉన్నారు.

నిబంధనల ప్రకారం లబ్ధిదారుడు తమ రుణాన్ని 60 నెలవారీ వాయిదాల్లో చెల్లించాలి. చెల్లించని పక్షంలో హామీదారుని నుంచి రికవరీ చేయొచ్చు. ఇప్పటివరకు జిల్లాలోని 833 మంది రూ.24.18 కోట్ల మేర బకాయిలున్నాయి. ఇప్పటికే పలుమార్లు లబ్ధిదారునితోపాటు, హామీదారులకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నెలాఖరులోగా రుణం చెల్లించి వడ్డీ రాయితీ అవకాశం పొందాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.అర్జున్‌నాయక్ తెలిపారు.

**ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం పొందిన లబ్ధిదారుల వివరాలు**

| పథకం | లబ్ధిదారులు | రుణం (రూ.కోట్లల్లో) | వడ్డీ రాయితీ |
|---|---|---|---|
| ఎన్ఎస్ఎఫ్‌డీసీ | 608 | 20.85 | 1.33 |
| ఎన్ఎస్‌కెఎఫ్‌డీసీ | 225 | 6.19 | 0.39 |

# సంధ్యా సమయం.. సుందర దృశ్యం!

ప్రకృతి ఎన్నో అద్భుతమైన దృశ్యాలకు ఆలవాలం. పరిశీలించి చూస్తే నిత్యం సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. కొరిశపాడు మండలం మేదరమెట్లలో బుధవారం సాయంత్రం అటువంటి దృశ్యమే కనిపించింది. గ్రామంలోని చెరువు వద్ద సూర్యాస్తమయం సమయంలో సూర్యుని ప్రతిబింబం చెరువులో పడిన దృశ్యం చూపరులకు కనువిందు చేసింది. -న్యూస్‌టుడే, మేదరమెట్ల

# నీరందించాలంటే కన్నీరే!

పొగాకు పంటను కాపాడుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులతో అవసరమైన స్థాయిలో నీటితడులు లేకపోవడంతో మొక్కల పెరుగుదల మందగించింది. కొన్ని ప్రాంతాల్లో మొక్కలు ఎండిపోతుండగా, మరికొన్ని చోట్ల నాణ్యత తగ్గుతోంది. వర్షాధారంగా సాగుచేసే పొగాకు పంటకు ప్రస్తుతం ఎదురవుతున్న సాగునీటి సమస్యతో రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం పంట కీలక దశలో ఉండడంతో ట్యాంకర్లతో నీరందిస్తున్నారు. దీంతో పెట్టుబడులతో పాటు తమపై అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొన్నలూరు మండలంలో 3,845 హెక్టార్లలో పొగాకు సాగవుతుండగా, రైతులందరిదీ ఇదే పరిస్థితి. -న్యూస్‌టుడే, పొన్నలూరు

# 10 నుంచి గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం మాట్లాడుతూ.. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామన్నారు. కర్రసాము, గాలిపటాలు ఎగరవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి సంప్రదాయ క్రీడలను రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడాప్రాధికార సంస్థల పరిధిలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకోసం డీఎస్ఏలకు రూ.5 లక్షలు పంపించామని, అవసరమైతే నిధులు పెంచుతామని, పారదర్శకంగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముందుగా సంక్రాంతి సంబరాల గోడపత్రిక ఆవిష్కరించారు.

# ఏప్రిల్ నాటికి రామాయపట్నం ఓడరేవు పనులు పూర్తి

గుడ్లూరు, న్యూస్‌టుడే: ఏప్రిల్ నాటికి రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులు పూర్తవుతాయని కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. గుడ్లూరు మండలం ఆవులవారిపాలెం, మొండివారిపాలెంలో నిర్మాణంలో ఉన్న ఓడరేవు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఓడరేవు పనులు 80 శాతం పూర్తయ్యాయన్నారు. బీపీసీఎల్, ఇండోసోల్ పరిశ్రమలకు సంబంధించి భూసేకరణ వివరాలను పరిశీలించారు. అధికారులతో కలిసి స్టీమరులో సముద్రంలోకి వెళ్లి బెర్త్‌ల నిర్మాణాన్ని చూశారు. కర్లపాలెం వాసులకు తెట్టు వద్ద నిర్మించిన పునరావాస కాలనీని సందర్శించారు. ఓడరేవు నిర్మాణం ద్వారా అనుబంధ పరిశ్రమలతో స్థానికంగా ఉపాధి దొరుకుతుందన్నారు. ఆయన వెంట సబ్‌కలెక్టర్ హిమవంశీ, మారిటైం బోర్డు ఈఈ శివరామ్, తహసీల్దారు బాలకిశోర్, కర్లపాలెం సర్పంచి రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

స్టీమరులో వెళుతూ వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రాజాబాబు

మోపాడు చెరువు అలుగువాగు సమీపంలో వెంచర్

# పుట్టగొడుగుల్లా అక్రమ వెంచర్లు

కందుకూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కందుకూరు పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో అనుమతుల్లేని అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. తమ స్థలాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని బుకాయిస్తూ లేఅవుట్లు వేస్తున్నారు. వీటిని మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకు స్థలాలు ఇస్తామని ఆశచూపి వారిని నట్టేట ముంచేసిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. అనుమతుల్లేని వెంచర్లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

# మామిడి దిగుబడి.. మంచుతో దిగులుపడి!

సింగరాయకొండలో తెగుళ్లు సోకిన మామిడి తోటలను పరిశీలిస్తున్న జిల్లా ఉద్యానవనశాఖాధికారి గోపీచంద్

ఫలాల్లో రారాజు మామిడి. వందలాది రకాలతో నోరూరించే రుచులతో వేసవిలో ప్రత్యేకంగా లభించే పండు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక పూత, పిందె దశకు వచ్చేసరికి మంచుదెబ్బ తగులుతోంది. ప్రస్తుతం మామిడి తోటలకు ఓ వైపు పొగమంచు, మరోవైపు తెగుళ్ల ప్రభావంతో ఇబ్బందులు తప్పడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -న్యూస్‌టుడే, కనిగిరి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 6 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. సింగరాయకొండ, ఉలవపాడు, గిద్దలూరు, బెస్తవారిపేట, కనిగిరి, యర్రగొండ పాలెం, పెద్దారవీడు, జరుగుమల్లి తదితర ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడం, భారీగా మంచు కురుస్తుండడంతో మామిడికి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. సాధారణంగా నవంబరు నుంచి జనవరి వరకు మామిడి పూత వస్తుంది. అనంతరం పిందె దశకు చేరుకుంటుంది. ప్రస్తుతం రసాలు, సువర్ణరేఖ, బంగినపల్లి, తోతాపురి తదితర రకాల చెట్లు పూత, పిందె దశలో ఉన్నాయి. వీటిలో కొన్ని రకాలకు పూత ఆలస్యంగా రాగా, మరికొన్ని రకాలు పూత, పిందె దశకు చేరుకున్నాయి. మంచు ప్రభావంతో పూత వచ్చే పరిస్థితి కనిపించడంలేదని, మంచుతో పూత, పిందెలు సైతం రాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తేనె మంచు పురుగు సోకి పూత మాడిపోయి, పిందె దశలో ఉన్న కాయలు రాలిపోతున్నాయి. మంచు ప్రభావంతో మచ్చ తెగులు సోకి మరింత ఇబ్బందులు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచు ప్రభావం, తెగుళ్ల నివారణకు రూ.వేలు ఖర్చు చేసి మందులు పిచికారీ చేసినప్పటికి ఫలితం ఉండడం లేదని వాపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభ దశలోనే ఇలాగుంటే కాయపక్వానికి వచ్చే సరికి ఎలా ఉంటుందోనని రైతులు మరింత ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై జిల్లా ఉద్యానవనశాఖాధికారి గోపీచంద్ మాట్లాడుతూ మంచు, తెగుళ్ల ప్రభావంతో పూత, పిందె రాలిపోతోందన్నారు. తేనె మంచు. పక్షికన్ను తెగులు, బూడిద తెగులు సోకుతున్నాయని, పూత దశలో శిలీంద్ర నాశకాలు పిచికారీ చేయాలన్నారు. రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతోపాటు స్థానిక ఉద్యానవనశాఖ అధికారులను సంప్రదించి సూచనలు తీసుకోవాలన్నారు.

# రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం తహసీల్దారు కార్యాలయాల్లో రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. తాటాకులపాలెం యూపీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వంలో జరిగిన తప్పులను రీ-సర్వే ద్వారా సవరించి, రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. వాటిలోని క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేస్తే భూ వివరాలు, హద్దులు తెలుస్తాయని, దీంతో ఎలాంటి వివాదాలకు తావుండదన్నారు. అనంతరం జేసీ గోపాలకృష్ణతో కలిసి 200 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ప్రత్యేకాధికారిణి కళావతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, తహసీల్దారు శ్రీనివాసరావు, ఎంపీడీవో రామాంజనేయులు, తెదేపా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గొర్రెపాటి రామయ్య చౌదరి, సర్పంచి షేక్ ఒన్నూరు, నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి

# 108 రకాల వస్తువులతో గోదాదేవికి సారె

ఒంగోలు సాంస్కృతికం, న్యూస్‌టుడే: గోదాదేవికి సారె సమర్పించడం అంటే శాశ్వత వైకుంఠ ప్రాప్తిని కోరుకోవడమేనని తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు తిరప్పావై ఉపన్యాసకుడు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. బుధవారం సంతపేట సాయిబాబా మందిర ప్రాంగణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా గోష్ఠిలో పాల్గొన్న మహిళలు.. అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్టు పండ్లు, మిఠాయి తదితర 108 రకాల వస్తువులను సారె రూపంలో సమర్పించారు. అంతకు ముందు రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా తిరుప్పావై పారాయణం, ప్రవచనాలు చేశారు. అనంతరం మేళాతాళాలతో నగరోత్సవం నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తిరప్పావై గోష్ఠి అధ్యక్షురాలు దామచర్ల లక్ష్మీ ప్రసన్నకుమారి, అలహరి చెంచలరావు, భక్తులు పాల్గొన్నారు.

నగరోత్సవంలో భక్తులు

# కేజీబీవీల్లో పోస్టులకు గిరాకీ!

న్యూస్‌టుడే, ఒంగోలు విద్య : సమగ్రశిక్ష అభియాన్ ద్వారా కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) బోధనేతర సిబ్బంది ఖాళీలను పొరుగుసేవల ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. టైప్-3, టైప్-4 కేజీబీవీల్లో మొత్తం 105 పోస్టులకు నియామకాలు జరపనున్నారు. గతంలో ఒకేసారి ఇన్ని పోస్టులు తీసుకున్న దాఖలాల్లేవు. బాలికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యాలయాల్లో తగినంత మంది సిబ్బంది లేక దీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. టైప్-3 కేజీబీవీలంటే అక్కడే రెసిడెన్షియల్ తరహాలో బోధన జరుగుతుంది. టైప్-4 కేజీ బీవీల్లో విద్యార్థులకు వసతిగృహం సౌకర్యం కల్పిస్తారు. బోధన సమీపంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో జరుగుతుంది. వసతిగృహాల్లోని విద్యార్థులను చదివించడానికి, వంట చేయడానికి సరిపడా సిబ్బందిని నియమించనున్నారు.

**దరఖాస్తుల వెల్లువ:** టైప్-3 పరిధిలోని కేజీబీవీల్లో 44 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లు 8, కంప్యూటర్ శిక్షకులు 12, ఏఎన్ఎంలు 5, అకౌంటెంట్లు 3, అటెండర్ ఒకటి, హెడ్ కుక్ ఒకటి, అసిస్టెంట్ కుక్‌లు 9, డే వాచ్ ఉమెన్ ఒకటి, నైట్ వాచ్ ఉమెన్ ఒకటి, స్కావెంజర్లు మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టైప్-3 కేంద్రాల్లో మొత్తం 61 పోస్టులకు నియామకాలు జరుగుతాయి. వార్డెన్ 12, పార్ట్‌టైం టీచర్లు 9, చౌకీదార్ 8, హెడ్ కుక్ 10, అసిస్టెంట్ కుక్‌లు 22 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు. దరఖాస్తులు పరిశీలించి ప్రతిభ ప్రకారం 1:1 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్, డిగ్రీ అర్హత గల పోస్టులకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల వద్దకు సిఫార్సు లేఖలకు తిరుగుతున్నారు. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులకు తుది గడువుగా నిర్ణయించారు. ఇప్పటికే సుమారు 480 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ప్రొవిజనల్ ఎంపిక జాబితాను ఈ నెల 19వ తేదీన ప్రకటిస్తారు. 28న ఇంటర్వ్యూలు జరుపుతారు. ఖాళీల స్థానాలు, రోస్టర్ పాయింట్లు, దరఖాస్తులు, ఇతర వివరాలను ప్రకాశం స్కూలు ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సమగ్రశిక్ష అభియాన్ ఏపీసీ దాసరి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

# జలవనరుల బలోపేతం!

**మరమ్మతులకు రూ.36.45 కోట్లు మంజూరు**

మొంథా తుపాను ప్రభావంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువల మరమ్మతులకు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 799 చెరువులుండగా, వాటిలో 543 తటాకాలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. వీటి మరమ్మతులకు ఎఫ్‌డీఆర్ కింద రూ.36.45 కోట్లు మంజూరు చేశారు. మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో 290, ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, దర్శి నియోజకవర్గాల్లో 253 పనులు చేపట్టనున్నారు. -న్యూస్‌టుడే, కంభం

తెగిపోయిన సోమిదేవుపల్లి చెరువు కట్ట

**టెండర్లకు ఆహ్వానం**

కంభం సబ్‌డివిజన్ పరిధిలోని కంభం, బేస్తవారపేట, అర్ధవీడు మండలాల్లో 34 పనులకు రూ. 2.34 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలోని అన్ని చెరువులకు పాలక మండళ్లు ఉన్నప్పటికీ రూ.5 లక్షల విలువైన పనులు దాటిన వాటిని టెండర్లు పిలిచి పనులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉన్న పనులను నీటి సంఘాల ద్వారానే చేపడతామన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరైన పనులు, నిధులను ఈఈలకు అప్పగించామని, వారే నిర్వహణ బాధ్యతలు చూస్తారని ఎస్ఈ వరలక్ష్మి తెలిపారు. దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువల్లో ప్రస్తుతం నీళ్లు లేకుంటే పనులు ప్రారంభించవచ్చునని ఆమె వివరించారు.

**నియోజకవర్గం పనులు నిధులు**

| నియోజకవర్గం | పనులు | నిధులు (రూ.కోట్లలో) |
|---|---|---|
| దర్శి | 117 | 9.12 |
| కనిగిరి | 70 | 3.90 |
| కొండపి | 79 | 4.47 |
| మార్కాపురం | 37 | 2.62 |
| ఒంగోలు | 22 | 1.06 |
| ఎస్ఎన్‌పాడు | 35 | 2.53 |
| గిద్దలూరు | 74 | 5.52 |
| వైపాలెం | 109 | 7.20 |

# రెవెన్యూ తప్పిదం.. నిలిచిన పాసు పుస్తకాల పంపిణీ

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఒంగోలు నగర పరిధిలోని పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఎన్.అగ్రహారం వద్ద రైతుల నుంచి భూ సేకరణ చేశారు. మల్లేశ్వరంలో 135.5 ఎకరాలు, ఎన్.అగ్రహారంలో 136.84 ఎకరాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి సుమారు 80 మంది రైతులకు పరిహారం ఇచ్చారు. లేఅవుట్‌లో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు 12 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఇచ్చిన భూ యాజమాన్య హక్కు పత్రాల స్థానంలో ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నారు. ఒంగోలు మండలం ఎన్.అగ్రహారంలో బుధవారం జరిగిన గ్రామ సభలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. మార్గదర్శకాల ప్రకారం ఇళ్ల పట్టాలకు సేకరణ జరిగిన విస్తీర్ణాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించాలి. రెవెన్యూ దస్త్రాల్లో కూడా అలాగే నమోదు చేయాలి. తాజాగా ఇచ్చిన పాసు పుస్తకాల్లో రైతుల పేరిటే నమోదైంది. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ శాఖ ముందుగానే భూ సేకరణ జరిగిన విస్తీర్ణాన్ని ప్రభుత్వ భూమిగా నమోదు చేసే ఐచ్ఛికం ఇవ్వని కారణంగా తప్పిదం జరిగింది. దీని కారణంగా 38 మందికి పాపు పుస్తకాల పంపిణీ నిలిచింది. జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో జగనన్న లేఅవుట్లకు భూ సేకరణ జరిగి, రీ సర్వే జరిగిన గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. జిల్లా అంతటా సంయుక్త ఎల్‌పీఎంల సమస్య ఎక్కువగా ఉంది. దీంతో ఆయా నంబర్లలో విస్తీర్ణం ఉన్న రైతులకూ పట్టాదారు పాపు పుస్తకాల పంపిణీ తాత్కాలికంగా నిలిపేశారు.


NCL GROUP **WALK-IN INTERVIEW** NAGARJUNA CEMENT

**NCL Industries Limited**, a leading Building Materials Manufacturing Company is looking for suitable candidates for **Sales Officer**.

Any **Intermediate / Graduate** with minimum 2-4 years of Experience in **Sales & Marketing**.

**Job Locations:** Nandyala(AP), Markapuram (AP), Mahaboobnagar(TG) & Bellari (Karnatana).

Interested candidates may **walk-in** for interview at the below mentioned venue, with resume and a photograph:

**Date: 9th January, 2026 (Friday)**
Time: **10.00 am to 5.00 pm**

**Venue: Hotel DVR Mansion**, SBI Circle, Opp. Children's Park, **Kurnool**, Andhra Pradesh - 518004.

Contact No.: **9154203651 / 9133330238**
Mail your bio-data to **careers@nclind.com**

**NCL INDUSTRIES LIMITED**



(c) eenadu

## పేదలకు అందుబాటులో ఉచిత న్యాయసేవలు

వంటగదిని పరిశీలిస్తున్న న్యాయమూర్తి ఇబ్రహీం షరీఫ్

**గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. గిద్దలూరు సబ్ జైలును బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఖైదీలు బయటకు వెళ్లాక మంచిమార్గంలో నడుచుకోవాలని సూచించారు. పేదలకు ప్రభుత్వం ఉచిత న్యాయసహాయం అందజేస్తుందని... అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎ.ఓంకార్, అదనపు కోర్టు న్యాయమూర్తి కె.భరత్, సబ్ జైలు పర్యవేక్షకుడు లింగారెడ్డి, లీగల్ ఎయిడ్ న్యాయవాది పిచ్చయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

### సబ్ జైల్లో ఖైదీలకు నాణ్యమైన ఆహారం అందించండి

**మార్కాపురం, న్యూస్‌టుడే:** రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు అధికారులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. బుధవారం మార్కాపురంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విచారణ ఖైదీలను, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను, వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు బెయిల్, అరెస్టు, ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విచారణ ఖైదీలకు అందుతున్న సదుపాయాలపైనా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, కోర్టు, సబ్ జైలు సిబ్బంది పాల్గొన్నారు.

## మేలుజాతి పాడి ఉత్పత్తే లక్ష్యం

మాట్లాడుతున్న సీఈవో శ్రీనివాసరావు

**పొదిలి:** మేలుజాతి పాడి ఉత్పత్తికి నాణ్యమైన వీర్యాన్ని సరఫరా చేస్తున్నట్లు రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పొదిలిలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మేలు జాతి లేగదూడల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మార్కాపురం జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.రాఘవయ్య మాట్లాడుతూ పాడి పశుసంపదను తగ్గిపోకుండా కాపాడుకోవాలన్నారు. ఉత్తమ గోపాలమిత్ర రాంబాబును సన్మానించారు. పశువులకు వైద్యపరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. జిల్లా ఈవోడీఎల్‌డీఏ డా.బి.మురళీకృష్ణ, ఒంగోలు, పొదిలి ఉపసంచాలకులు డా.జయచంద్ర, డా.వేణు, పశువైద్యులు కృష్ణమోహన్, బ్రహ్మయ్య, శ్రీకాంత్, గోపాలమిత్రలు పాల్గొన్నారు.

## తెగుళ్లకు.. కందిపోతోంది!

న్యూస్‌టుడే, పొదిలి

ఎండుతెగులుతో ఎండిపోతున్న కంది పంట

**ప**శ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది కంది సాగు పెరిగింది. పొగాకు పండించే రైతులు కొంత మేరకు విస్తీర్ణం తగ్గించి కంది సాగువైపు మొగ్గుచూపారు. అయితే కందిలో ఎండుతెగులు ప్రభావంతో అక్కడక్కడ పంట దెబ్బతింటోంది. రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు పంట నీట మునిగింది. ఆ సమయంలోనే కొన్నిచోట్ల దెబ్బతింది. మరికొన్నిచోట్ల రైతులు అప్రమత్తమై నీటిని బయటకు తోడటంతో పంటను దక్కించుకోగలిగారు.

**సాధారణ సాగు కంటే ఎక్కువ..** పొదిలి మండలంలో కంది సాధారణసాగు విస్తీర్ణం 6,500 హెక్టార్లు కాగా ఈ ఏడాది 10,812 హెక్టార్లలో సాగైంది. మార్కాపురం మండలంలో 3,264 ఎకరాలు, తర్లుపాడులో 770 హెక్టార్లు, కొనకనమిట్లలో 4,500 హెక్టార్లలో కంది వేశారు. గత ఏడాది 7 వేల హెక్టార్లలోపే సాగు చేశారు. పంట విస్తీర్ణం పెరిగినప్పటికీ కొన్నిచోట్ల ఎండు తెగులుతో మొక్కలు చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వాపోతున్నారు. కందిపంటలో సస్యరక్షణ చర్యలు, బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు వ్యవసాయ అధికారుల సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.

**జాగ్రత్తలు తీసుకోవాలి:** ఎండు తెగులు నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి డి.శ్రీనివాసులరెడ్డి సూచిస్తున్నారు. ప్రారంభంలో రైతులు విత్తనశుద్ధి చేసుకోవాలన్నారు. పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ప్రస్తుతం కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.

## ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించం

మాట్లాడుతున్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చిత్రంలో ట్రాఫిక్ సీఐ జగదీష్, పోలీసు అధికారులు

**ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:** ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలనీ, వారిని ఇబ్బందిపెట్టేలా చేస్తే సహించేది లేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, విద్యార్థినులతో అమర్యాదకరంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒంగోలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు కల్యాణమండపంలో ఆటోడ్రైవర్లతో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతిఒక్కరూ విధిగా ఆటో రిజిస్ట్రేషన్ పత్రం, డ్రైవింగ్ లైసెన్సు, బీమా, కాలుష్య నియంత్రణ పత్రం కలిగి ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ సీఐ ఎస్.జగదీష్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పలు మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ఆటోడ్రైవర్, యజమాని పూర్తి సమాచారంతో త్వరలోనే డిజిటల్ నంబర్లు కేటాయిస్తామని అన్నారు. ఆటో జీపీఎస్ ట్రాకింగ్‌కు అనుసంధానమై ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావు, వన్‌టౌన్, తాలూకా సీఐలు వై.నాగరాజు, టి.విజయ్‌కృష్ణ, ట్రాఫిక్ ఎస్సైలు మాల్యాద్రి, శివప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

### 10న విద్యాసదస్సు

**సి.ఎస్.పురం, న్యూస్‌టుడే:** 'ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు - పాలకుల విధానాలు' అన్న అంశంపై ఈ నెల 10న ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నాయబ్ రసూల్, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి భానుమూర్తి తదితరులు హాజరవుతారని... ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

## కొత్త సంవత్సర పిలుపు... రూ.4.91 లక్షల విరాళం

వచ్చిన విరాళాల వివరాలు చూపుతున్న ఎమ్మెల్యే ఉగ్ర, తెదేపా నాయకులు

**కనిగిరి, న్యూస్‌టుడే:** నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చేవారు పుష్పగుచ్ఛాలు, పూల దండలు, మిఠాయిలు తీసుకురాకుండా... ఆ మొత్తాన్ని కమ్యూనిటీ వైద్యశాల అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని కనిగిరి ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు నగరవనంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రత్యేకంగా హుండీ ఏర్పాటు చేయగా... విరాళాల రూపంలో రూ.4,91,627 సమకూరింది. అమరావతి మైదానంలో బుధవారం రాత్రి ఈ లెక్కింపు చేపట్టారు. చేయూతనందించిన అందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కమ్యూనిటీ వైద్యశాలను సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకువెళ్లడమే తన లక్ష్యమని వివరించారు. తెదేపా నాయకులు షేక్ షరీఫ్, షేక్ ఫిరోజ్, అచ్చాల రవి, కాఫీబాబు, నాగార్జున, తిరుమల పాల్గొన్నారు.

## మహిళలు ప్రకృతి సాగుకు కదలాలి

మాట్లాడుతున్న డీపీఎం సుభాషిణి

**ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:** ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయం సాగు వైపు మహిళలు ముందుకు రావాలని జడ్‌బీఎన్‌ఎఫ్ డీపీఎం సుభాషిణి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గ్రామ సమాఖ్య సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు వినియోగం తగ్గించి; సేంద్రియ ఎరువుల వాడకం పెరుగుతుందన్నారు. ఈ మేరకు నేల ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు; సాగు ఖర్చు తగ్గనున్నట్లు వివరించారు. వెలుగు మండల ఏపీఎం విజయకుమారి మాట్లాడుతూ, మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూనిట్ల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఓ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆర్థిక లావాదేవీల్లోనూ మరింత పారదర్శకంగా ఉండేలా యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

## ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక

అధ్యక్షుడు సంజీవ కుమార్

**మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** మార్కాపురం జిల్లా ఏపీటీఎఫ్ నూతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం పట్టణంలోని స్థానిక ద్వారకా బజారులోని సమావేశ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా రాచేటి సంజీవకుమార్, ఉపాధ్యక్షుడిగా ఎస్.శేషుకుమార్, ప్రధాన కార్యదర్శిగా తొండమల్ల పాండురంగస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యమ పితామహులు కామ్రేడ్ మార్పు బాలకృష్ణమ్మ సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి.కీర్తి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, ఏఐఎఫ్ఈఏ రాష్ట్ర కౌన్సిలర్ పివి సుబ్బారావు, వై.శ్రీనివాసులు, ఎం.బాలరాజు, ఎస్.హుమయ్యూన్ కబీర్, ఎస్కే మహ్మద్ రఫీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

## ఈఎస్ఎల్- 2025 తుదిపోరు నేడు

**న్యూస్‌టుడే, నెల్లూరు (క్రీడా విభాగం):** ఫైనల్స్‌లో స్థానం కోసం జట్లు నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీ పడ్డాయి.. బ్యాటర్లు చెలరేగిపోయారు.. బౌలర్లు ప్రతాపం చూపారు. ధనిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్‌ఎల్-2025) క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలోని గ్రౌండ్-1, గ్రౌండ్-2లో సీనియర్స్, జూనియర్స్ విభాగం పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బుధవారం సెమీ ఫైనల్స్ జరగ్గా.. ఫైనల్స్ కోసం జట్లు పోటీ పడ్డాయి.

### ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల విజయం

వినోస్ పాల్

ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు

సీనియర్స్ విభాగంలో గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గంగవరం), ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల (కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గీతాంజలి కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 58 పరుగులకే పరిమితం అయింది. ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. వినోస్ పాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.

### జూనియర్స్‌లో ప్రకాశం పాలిటెక్నిక్


ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు

మనీష్

జూనియర్స్ విభాగం సెమీ ఫైనల్స్‌లో గాయత్రి జూనియర్ కళాశాల (కందుకూరు), ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల (కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలుచుకున్న గాయత్రి జూనియర్ కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఆలౌట్ అయి 80 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గాయత్రి జూనియర్ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 75 పరుగులే సాధించింది. దాంతో ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు అయిదు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మనీష్ నిలిచారు.

## సమాజానికి భక్తి, ముక్తిని ప్రసాదించిన త్యాగరాజస్వామి

త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవంలో పరిపూర్ణనంద స్వామి తదితరులు

**ఒంగోలు సాంస్కృతికం:** ఆధ్యాత్మిక సంగీత కీర్తనల కీర్తి కిరీటం శ్రీత్యాగరాజస్వామి అని అచలానంద స్వామి వారి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణనందస్వామి పేర్కొన్నారు. బుధవారం కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీత్యాగరాజస్వామి వారి ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లలిత కళా అకాడమీ అధ్యక్షుడు సంతవేలూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో త్యాగరాజస్వామివారికి పూలమాలలు వేసి సంగీత కీర్తనలతో నీరాజనం అర్పించారు. ఈ సందర్భంగా పరిపూర్ణనందస్వామి మాట్లాడుతూ శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు సమాజానికి భక్తి, ముక్తిని ప్రసాదించాయని అన్నారు. నేటికీ లక్షలాది మంది శిష్య పరంపర శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలను ఆలపిస్తూ సంగీత రంగానికి ఊపిరిగా నిలుస్తున్నారని అన్నారు. త్యాగరాజస్వామి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మద్దులూరి శ్రీనివాసులు, రాజశేఖర్, మారుతీ భాస్కర్ శర్మ, కాళహస్తి పద్మ, పతకమూరి సాంబయ్య వాయిద్య బృందం సభ్యులు పాల్గొన్నారు.

## హైవేపై కొండచిలువ కలకలం



మైదుకూరు-సింగరాయకొండ 167బీ జాతీయ రహదారిలో కోవిలంపాడు విద్యుత్తు ఉప కేంద్రం వద్ద... బుధవారం రాత్రి భారీ కొండచిలువ రోడ్డుపైకి వచ్చింది. వాహనదారులు దానిని గమనించి ఆందోళనకు గురయ్యారు. రోడ్డు దాటి సమీప పొలాల్లోకి అది వెళ్లడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. **- న్యూస్‌టుడే, సి.ఎస్.పురం**

### చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

## యూరియా అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు

డీలర్లతో సమావేశమైన ఏడీఏ బాలాజీనాయక్

**మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** యూరియా నిర్ణీత ధర రూ.266.50కు మించి విక్రయిస్తే కఠిన చర్యలు చేపడతామని మార్కాపురం వ్యవసాయ సహాయ సంచాలకులు బాలాజీ నాయక్ డీలర్లను హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం మార్కాపురం కార్యాలయంలో డివిజన్‌లోని అన్ని మండలాల ఎరువుల దుకాణాల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా యూరియా, ఇతర ఎరువులు విక్రయిస్తున్నట్లు రైతుల వద్దనుంచి ఫిర్యాదులు అందితే లైసెన్సులు కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏవో ప్రసన్న రంగలక్ష్మి, ఏవోలు బుజ్జిబాయి తదితరులు పాల్గొన్నారు.

**త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే:** రైతులకు రసాయనిక ఎరువులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని యర్రగొండపాలెం సహాయ వ్యవసాయ సంచాలకులు ఈవీ రమణ డీలర్లను హెచ్చరించారు. త్రిపురాంతకంలో బుధవారం హోల్‌సేల్, రిటైల్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

## మహాత్మాగాంధీ ఉపాధిహామీ చట్టాన్నే కొనసాగించాలి

పెద్దనాగులవరంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన

**మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** గ్రామీణ పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధిహామీ పాత చట్టం (నరేగా)ను యథాతథంగా కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి కంకణాల ఆంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం మార్కాపురం మండలం పెద్దనాగులవరంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త చట్టంతో పేదలకు నష్టం చేకూరే ప్రమాదముందని తెలిపారు. కార్యక్రమంలో సహాయకార్యదర్శి బాలనాగయ్య, అడివయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

### ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో కి రూ.లలో)



**వెన్‌కాబ్:** బ్రాయిలర్ ఫారం ధర - 157, రిటైల్ లైవ్ - 184, చికెన్ విత్ స్కిన్ - 267, చికెన్ స్కిన్‌లెస్- 304

## బాలికతో అసభ్య ప్రవర్తన... మూడేళ్ల జైలు

**ఒంగోలు న్యాయవిభాగం, బల్లికురవ:** బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బల్లికురవ మండలం చెన్నుపల్లికి చెందిన షేక్ మాబు జానీ... 2022 నవంబర్ 1న అదే గ్రామానికి చెందిన బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. తరువాత ఆమె భయంతో ఏడుస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి బారినుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వారు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి... నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. కేసు విచారణలో న్యాయస్థానానికి సహకరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.

### చెల్లని చెక్కు ..

**ఒంగోలు న్యాయవిభాగం:** చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎస్.కోమలవల్లి తీర్పు ఇచ్చారు. అద్దంకికి చెందిన సీహెచ్.రామాంజనేయులు తన అవసరాల నిమిత్తం బొద్దులూరివారిపాలేనికి చెందిన ఆర్.శ్రీనివాసరావు నుంచి రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. బాకీ చెల్లింపు నిమిత్తం ఆ మొత్తానికి చెక్కు ఇవ్వగా అది చెల్లలేదు. విషయాన్ని లాయరు నోటీసు ద్వారా తెలియజేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ.15.10 లక్షల జరిమానా విధించారు. జరిమానాలోని రూ.15 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

### డ్రంకన్ డ్రైవ్ కేసులో ...

**గిద్దలూరు పట్టణం:** గిద్దలూరు పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురిని పోలీసులు కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఒక్కొక్కరికి వంద రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి భరత్‌చంద్ర తీర్పు చెప్పారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలు రద్దు చేయడంతో పాటు... రూ.15 వేలు చొప్పున జరిమానా విధించారని సీఐ సురేష్ తెలిపారు.

## శ్రీగంధం చెట్ల చోరీ... అయిదుగురి అరెస్టు

**కంభం, న్యూస్‌టుడే:** తురిమెళ్లలో సాగులో ఉన్న శ్రీగంధం చెట్లు నరికి చోరీ చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. బేస్తవారపేట స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఎంఈవో బెల్లంకొండ నాయుడు... అటవీ శాఖ అధికారుల అనుమతితో 2.85 ఎకరాల్లో శ్రీగంధం తోట పెంచుతున్నారు. 14 ఏళ్ల వయసున్న తోటలో మొత్తం 300 చెట్లు ఉన్నాయి. గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన మండ్లా వేణు, నరసింహులు, షేక్ ఫారూక్, భూపని రామయ్య, బేస్తవారపేట మండలం జేబీకే పురానికి చెందిన భూపాని శివ... 2023లో, గతేడాది సెప్టెంబరు 9న మొత్తం పది చెట్లు నరికి తీసుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు... ఈ నెల 6న తురిమెళ్ల బస్టాండ్ సమీపంలో నిందితులను గుర్తించి సీఐ మల్లికార్జున, ఎస్సై శివ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి గొడ్డలి, రంపం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కిలో రూ.1500 చొప్పున విక్రయించినట్లు సమాచారం. దుంగలు కొనుగోలు చేసిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బేస్తవారపేట ఎస్సై రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.

## హత్య కేసు నిందితుడి అరెస్టు


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు

**బేస్తవారపేట, న్యూస్‌టుడే:** వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. బేస్తవారపేట పోలీసు స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లెకు చెందిన జయంపు కృష్ణయ్య (68), మోక్షగుండానికి చెందిన కొమరోలు చిన్నరంగయ్య... పొట్టేళ్ల మాంసం అమ్మకాలు సాగిస్తూ బేస్తవారపేట బీసీ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గత నెల 31న కృష్ణయ్యకు వృద్ధాప్య పింఛను రాగా... ఇంట్లో సరకులు కొనాల్సి ఉన్నందున కొంత నగదు ఇవ్వాలని చిన్నరంగయ్య అడిగాడు. అందుకు ఆయన నిరాకరించారు. ఈ నెల 1న రాత్రి మళ్లీ అడిగినా ఇవ్వనని చెప్పారు. దీంతో కోపం పెంచుకున్న చిన్న రంగయ్య... కృష్ణయ్య నిద్రిస్తున్న సమయంలో పొట్టేలును కోసే కత్తితో ముఖం, చేతులపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం చిన్న రంగయ్య పరారయ్యాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేశారు. బుధవారం... బీసీకాలనీలో తిరుగుతున్న నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

## మనోవేదనతో బలవన్మరణం

**గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:** అనారోగ్యంతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరు మండలం దేవనగరానికి చెందిన నిడిగంటి రామకృష్ణ (42) గత కొన్నేళ్లుగా బోదకాలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ క్రమంలో మనస్తాపానికి గురై గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబీకులు గుర్తించడంతో ప్రాణాలు నిలిచాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంకాకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కుమారుడు గమనించి కుటుంబీకులకు తెలియజేయడంతో కొన ఊపిరితో ఉన్న ఆయనను గిద్దలూరులోని ప్రవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇమ్మానియేలు... బుధవారం కేసు నమోదు చేశారు. మృతదేహానికి గిద్దలూరు వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

## వ్యక్తి అదృశ్యం.. పట్టిచ్చిన ఫోన్ కాల్


అదృశ్యమైన గోవిందులును భార్యకు అప్పగించిన ఎస్సై చౌడయ్య

**యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:** వై.పాలెం పట్టణంలోని గాయత్రి థియేటర్ సమీపంలో నివాసం ఉండే గోవిందులు ఇటీవలే అదృశ్యమయ్యాడు. మంగళవారం రాత్రి యర్రగొండపాలెంలో ఉన్న తన భార్య రాధకు ఫోన్ చేసి 'నేను చనిపోతున్నాను' అని చెప్పడంతో ఆమె కంగారు పడింది. ఆమె వెంటనే వై.పాలెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై చౌడయ్య ఆధ్వర్యంలో పోలీసులు అతను చేసిన ఫోన్ కాల్ ఆధారంగా లోకేషన్ గుర్తించగా శ్రీశైలంలో ఉన్నట్లు గ్రహించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి శ్రీశైలం కుల సత్రంలో ఉన్న అతడిని పట్టుకుని బుధవారం యర్రగొండపాలెం తీసుకొచ్చారు. కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. భార్య రాధకు గోవిందులును అప్పగించారు.

## భర్త మరణించిన మూడో రోజే భార్య మృతి

**న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్:** మార్కాపురం పట్టణంలో వృద్ధ దంపతుల్లో భర్త మరణించిన మూడో రోజే భార్య కూడా కాలం చేసిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం..స్థానిక దత్తసాయి గుడి సమీపంలో నివాసం ఉంటున్న ప్రగల్లపాటి మల్లికార్జునరావు (76), వెంకట నరసమ్మ(73) దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. మల్లికార్జునరావు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, డిప్యూటీ డీఈవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన సోమవారం వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురికాగా, బుధవారం భార్య వెంకట నరసమ్మ కూడా మృతి చెందడంతో మరింత కుంగిపోయారు. తల్లి అంత్యక్రియలను కుమార్తె నిర్వహించారు. ఎంతో నిబద్ధతతో మల్లికార్జునరావు ఉద్యోగం చేశారని పలువురు కొనియాడారు.

### ఉరేసుకుని వ్యక్తి ..

**పేర్నమిట్ట (సంతనూతలపాడు), ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే:** ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం పేర్నమిట్టలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని శాంతినగర్‌కు చెందిన పి.సుబ్బారావు (50) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఆటో తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి పేర్నమిట్టలోని బి.వి.సుబ్బయ్య పాఠశాల పక్కనున్న పొలాల్లో చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై హరిబాబు మృతిపై కేసు నమోదు చేసి కారణాలు ఆరా తీస్తున్నారు.


EENADU Classifieds

BUSINESS SERVICES

**BMRఆభరణ్ జ్యూవెలరీ** కర్నూల్ రోడ్డు, ఒంగోలు నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F)క్యాషియర్& అకౌంటెంట్ కావలెను. ఇంటర్వ్యూ 10-01-26 శనివారం. ✆ 9293346333

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**సుమన్ T.Vలో** పనిచేయుటకు లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు, J.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, ఒంగోలు, కొత్తపట్నం మండలాలకు రిపోర్టర్స్ కావలెను. ✆ 9059020707

REAL ESTATE

SBI Colony Kurnoolroad Ongole EASTfacing 364Sq yards site for immediate Sale @RS 90000Sq yard No brokers ✆ 8328505374

**పొదిలి మున్సిపాలిటీ** పరిధిలో 25 సెంట్లలో 100 ఎర్రచందనం మొక్కలతో మా ఫామ్‌ల్యాండ్ మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. సంప్ర: 99088 22077.

JOBS

**ఒంగోలు మా** ఆఫీసు నందు పనిచేయుటకు M.S.OFFICE వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ + టైపిస్టు (తెలుగు+ ఇంగ్లీషు) కావలెను. సంప్ర|| 98856 29535

**ఓమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసు కొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**ఒంగోలు గుంటూరురోడ్డు** A1 కళ్యాణ మండపంలో సూపర్‌వైజరుగా పనిచేయుటకు చదువుకున్న ఒక మహిళ, ఒక పురుషుడు కావలెను. సం|| ఉ||10 to12, సా||5 to7.

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE

WALK-IN INTERVIEW

SALES OFFICER

Experience: 0-3 Years

Qualification: 12th or Any Degree

Age: upto 27 years

Salary: Upto 2.7 LPA

Incentive: Best in the Industry

Location: Cherala

14-161, Ground Floor, Beside Khaja, Subramanyam Library, Chirala Prakasam, Andhra Pradesh - 523155

Vasudeva Reddy 9177041404

Location: Ongole

Dno.8, Gupthas Square, 3rd Floor, 60 Feet Road, Beside Satyam Theater, Ongole, Prakasam Dist, AP - 523001

Rakindhi Ravibabu 9010184144

Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

SECURITY GUARDS

**సెక్యూర్ సెక్యూరిటీ** సర్వీసెస్ టంగుటూరు పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు సెక్యూరిటీ SOలు, సెక్యూరిటీ ASOలు మరియు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆ 9959598279

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచేమ రియు/ లేదా అతనిపై చట్ట పరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


(c) eenadu

# కందుకూరు

•కందుకూరు • కొండపి

## వసతులు సమకూరక.. వానొస్తే మునక..!

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

కాలనీ కష్టాలు

పట్టణంలో దశాబ్దాల కిందట ఏర్పాటైన కాలనీల్లో మౌలిక వసతుల సమస్య తీరడం లేదు. కొత్తకుమ్మరిపాలెం వాసులను రోడ్లు, కాలువల సమస్య వేధిస్తోంది. ఉన్నవి లోతట్టుగా ఉండటంతో. . వర్షాకాలంలో మోకాలి లోతులో నీరు నిలుస్తుంది. కాలనీకి వెళ్లే ప్రధాన మార్గం ముంపునకు గురవుతుంటుంది. చివరి రెండు వీధుల్లో ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు.

◗ ప్రశాంతికాలనీలో రోడ్లు, కాలువలు ఉన్నా.. లెవలింగ్ సక్రమంగా లేక నిత్యం మురుగు నిలుస్తోంది. ఏళ్ల తరబడి ఈ సమస్య నెలకొంది. భారీ వర్షాలు పడినప్పుడు కాలనీ చివర్లో ఉన్న ఎర్ర వాగులోకి వరద పారుదలకు కాలువ లేకపోవడంతో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ నీరు కాలనీలోకి కూడా చేరుతుందని స్థానికులు చెబుతున్నారు. ◗ యర్రవడ్డెపాలేనికి వచ్చే ప్రధాన రోడ్డు కుంగి ఏడాదవుతున్నా.. అధికారులు మరమ్మతులు చేయించడం లేదు. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. కాలనీలో అంతర్గత రోడ్లు, కాలువలు లేవు.

◗ గుర్రంవారిపాలెం ప్రధాన రోడ్డు వెంబడి కాలువలు శిథిలావస్థకు చేరాయి. ప్రైవేటు పాఠశాల సమీపంలో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారే కానీ అడుగు ముందుకు పడటం లేదు. కూటమి ప్రభుత్వంలో అయినా మౌలిక వసతులు కల్పించాలని కాలనీల వాసులు కోరుతున్నారు.

వార్డు: 25
కాలనీలు: గుర్రంవారిపాలెం, కొత్తకుమ్మరిపాలెం, ప్రశాంతికాలనీ, యర్రవడ్డెపాలెం.
నివాసాలు: 450
జనాభా: 1400

వర్షం కురిస్తే కొత్తకుమ్మరిపాలెం ప్రధాన రోడ్డుపై పరిస్థితి ఇలా..

## అభివృద్ధి పనులను ప్రారంభించండి

టంగుటూరు, న్యూస్‌టుడే: కొండపి నియోజకవర్గంలో అన్నీ అనుమతులు మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆర్అండ్‌బీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పంపిన ప్రతిపాదనలను అడిగి తెలుసుకున్నారు. టంగుటూరు-కొండపి, మర్రిపూడి-పెట్లూరు మార్గాల పరిధిలో రహదారులు, సింగరాయకొండ టౌన్ పరిధిలో సీసీ రోడ్డు పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు. మర్రిపూడి మండలంలో రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ (బీపీహెచ్‌వో)ను ప్రారంభించాలని సూచించారు. అదే విధంగా కామేపల్లి పీహెచ్‌సీలో, తూర్పు నాయుడుపాలెంలో నిలిచిపోయిన పనులను పూర్తిచేయాలన్నారు. సమావేశంలో ఈఈ గోపీనాయక్, డీఈ ఆనందరావు, జేఈ మాధవరావు, ఏఈ నాగార్జున పాల్గొన్నారు.

ఆర్అండ్‌బీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి స్వామి

## వరిపై తగ్గిన ఆసక్తి.. పెరిగిన పత్తి విస్తీర్ణం

లింగసముద్రం, న్యూస్‌టుడే: పెట్టుబడులు పెరగడం, ఆశించిన దిగుబడులు దక్కకపోవడం, ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రెండేళ్ల నుంచి రాళ్లపాడు జలాశయం ఆయకట్టు పరిధిలో వరిసాగుపై రైతులకు ఆసక్తి తగ్గుతోంది. ఆయకట్టు పరిధిలో రబీలో అధికారికంగా, అనాధికారికంగా ఏటా వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. గత అయిదేళ్లలో సకాలంలో వర్షాలు కురవక ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండ లేదు. దీంతో పంటల సాగు అరకొరగా ఉంది. 2024, 2025లో వర్షాలు కురిసినా చిల్లచెట్లు భారీగా పెరిగిపోయి పొలాలను సాగులోకి తీసుకురావడం కష్టంగా మారింది. రాళ్లపాడు ప్రాజెక్టు పరిధిలో మొత్తం 16500 ఎకరాల ఆయకట్టు ఉంది. కందుకూరు నియోజకవర్గ పరిధిలో లింగసముద్రం, వలేటివారిపాలెం, గుడ్లూరు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలోని కొండాపురం మండలాల పరిధిలో సాగు భూములు ఉన్నాయి. రబీలో గతేడాది 8500 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ ఏడాది 9వేల ఎకరాల్లో వేశారు. ఎప్పుడు లేని విధంగా 6వేల ఎకరాల్లో పత్తి, మిగతాది జామాయిల్ వేశారు. గతేడాది ఎకరానికి 25 నుంచి 30 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది. దీంతో పెట్టుబడులు కూడా దక్కక రైతులు లబోదిబోమన్నారు. మరోవైపు కౌలు 4 నుంచి 8 బస్తాల వరకు పెరగడం వరిపై ఆసక్తి తగ్గడానికి మరో కారణంగా చెబుతున్నారు.


సాగు చేసిన వరి

## సత్రం భూమి ఆక్రమించి.. ఆపై అద్దెలకిచ్చి..

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే

సింగరాయకొండ పట్టణ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలం కనుమరుగవుతున్నా, ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. సమాజ హితం కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు కబ్జాదారుల గుప్పిట్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

సింగరాయకొండలో వందేళ్ల క్రితం దూర ప్రాంతాల ప్రయాణికులు, బాటసారుల సౌకర్యార్థం దాత ఐతా రామయ్య శ్రేష్ఠి సత్రం నిర్మించారు. విశ్రాంతి గదులు ఏర్పాటు చేసి వసతులు కల్పించారు. అనంతరం నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొందరు వ్యాపారులు వాటిని ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్ను చెల్లించలేదు. నేడు ఆ భూమి అసాంఘిక కార్యకలాపాలకు నెలవై చిల్లచెట్లతో చిట్టడవిని తలపిస్తోంది.

### శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేసి..

గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో కొందరు నాయకులు గదుల ఆక్రమణకు ప్రయత్నించారు. శాశ్వత భవనాలు నిర్మించి వ్యాపారులకు ఇస్తామని దుకాణదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి జేబులు నింపుకొన్నారు. అప్పటికే ఆ భూమి దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని అధికారులు అభ్యంతరం చెప్పడంతో నిలిచిపోయింది. తరువాత స్థలం చుట్టూ అధికారులు ఇనుప కంచె ఏర్పాటు చేశారు. నాటి నుంచి కొందరు స్థలం చుట్టూ ఆక్రమించి శాశ్వత దుకాణాలు ఏర్పాటు చేసి, చిరు వ్యాపారులకు నెలకు రూ.5 వేలు చొప్పున అద్దెకిచ్చారు.

ఒక్కో దుకాణానికి ఏడాదికి రూ.వెయ్యి మాత్రమే గ్రామ పంచాయతీకి పన్ను చెల్లిస్తున్నారు. రహదారి వెంట ప్రయాణికుల కోసం బస్సు షెల్టరు నిర్మిస్తే దాన్ని సైతం ఆక్రమించారు. కొందరు వ్యాపారులు దుకాణాలను రూ.లక్ష చొప్పున చిరు వ్యాపారులకు విక్రయించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణలను తొలగించి వ్యాపార సముదాయాన్ని నిర్మిస్తే ఎందరో ఉపాధి పొందుతారని స్థానికులు కోరుతున్నారు.

సత్రం చుట్టూ చిరు వ్యాపారుల దుకాణాలు

### నోటీసులు ఇచ్చి తొలగిస్తాం

సత్రం చుట్టూ ఆక్రమణలపై ఒంగోలు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు మాట్లాడుతూ దుకాణదారులకు నోటీసులు అందజేసి తొలగిస్తామన్నారు. త్వరలో నరసింహస్వామి ఆలయం పేరిట వేలం నిర్వహించి, సత్రం భూమిలో గదులు నిర్మించి అద్దెకిస్తాం.

## ప్రజల సంతృప్తే ముఖ్యం

టంగుటూరు, న్యూస్‌టుడే: కూటమి పాలనపై ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు పనిచేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో కొండపి నియోజకవర్గంలోని ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, డీఆర్‌డీఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.

## 'వర్క్‌టు రూల్ పాటిస్తాం'

మర్రిపూడి, న్యూస్‌టుడే: వర్క్ టు రూల్ పాటిస్తామని వీఆర్వోలు బుధవారం డిప్యూటీ తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. సచివాలయంలో రెవెన్యూ బాధ్యతలు మాత్రమే చూస్తామని చెప్పారు. ఇతర పనులు అప్పగించటం సమంజసం కాదన్నారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తీసుకున్న నిర్ణయం మేరకు వర్క్‌టురూల్ పాటిస్తున్నట్లు వీఆర్వోలు హరిబాబు, సందీప్ తెలిపారు.

## నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని జనార్దనకాలనీ 11 కేవీ ఫీడర్ లైన్ నిర్వహణ పనుల నిమిత్తం గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జనార్దనకాలనీ, పుట్ట, ఎర్రగుంటపాలెం, కోవూరురోడ్డు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ టీవీ నరసింహం తెలిపారు.

## ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు అస్వస్థత

లింగసముద్రం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు డ్రైవర్ అస్వస్థతకు గురైన సంఘటన బుధవారం లింగసముద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కందుకూరు-మొగిలిచర్ల మధ్య నడిచే బస్సుకు చెందిన డ్రైవర్.. మొగిలిచర్ల దత్తాత్రేయ స్వామి ఆలయం వద్ద వాహనాన్ని నిలుపుదల చేసి మూత్ర విసర్జనకు వెళ్లాడు. అక్కడ అతడిని పురుగు కుట్టింది. అనంతరం బస్సు లింగసముద్రం చేరుకోగానే డ్రైవర్ తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. దీంతో అతడ్ని సమీపంలో ఉన్న ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అక్కడి నుంచి 108 వాహనంలో కందుకూరు తరలించారు.

## గోదాదేవికి సారె సమర్పణ

కందుకూరు పట్టణం: ధనుర్మాసం సందర్భంగా పట్టణంలోని పెద్దబజారు వేణుగోపాల కృష్ణాలయంలో ఆలయ అధ్యక్షుడు గొల్ల వెంకన్న ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళలు బుధవారం గోదాదేవికి సారె సమర్పించారు. ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపుగా తరలివచ్చి సారె సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

పూజలు చేస్తున్న ఆర్యవైశ్య మహిళలు

## అమ్మపాలెంలో 'పొలం పిలుస్తోంది'

వలేటివారిపాలెం, న్యూస్‌టుడే: మండలంలోని అమ్మపాలెం రైతు సేవా కేంద్రంలో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో శేషారెడ్డి మాట్లాడుతూ పంటల సాగులో ఆధునిక యాజమాన్య పద్ధతులు అవలంబించడంతో పాటు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. అనంతరం వరి పంటలను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచి ఓబుల కొండయ్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

## ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి

కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే: గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సీఐ సోమశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ గదిలో మండల, గ్రామ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదన్నారు. అంతే కాకుండా భూ సమస్యలు, ఇతర సామాజిక సమస్యలపై రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు, ఎస్సై ప్రేమ్‌కుమార్, ఎంపీడీవో రామకృష్ణ, డిప్యూటీ ఎంపీడీవో అంజలీదేవి, ఏఎస్సై అంకారావు పాల్గొన్నారు.

## పొగాకు రైతుల వినతి

టంగుటూరు, న్యూస్‌టుడే: పొగాకు ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీ, అదనపు ఎక్సైజ్ సుంకాలు పొగాకు సాగు రైతులపై తీవ్ర ప్రభావం చూపుతాయని రైతులు, రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే పన్నులు కొనసాగించాలని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామిని తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రామా గోపి, పోటు పెదబాబు, కొత్తపల్లి గుణ, కాకుమాని శ్రీకాంత్, ముత్తినేని హరిబాబు, ప్రసాద్, కొమ్మాలపాటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

## రీసర్వే సమయంలో నోటీసులు జారీ చేయాలి

టంగుటూరు, న్యూస్‌టుడే: రీసర్వే సమయంలో రైతులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసి, వారు హాజరయ్యేలా చూడాలని జేసీ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. టంగుటూరు రెవెన్యూ పరిధిలోని కాకుటూరిపాలెంలో నిర్వహిస్తున్న ఫేజ్-4 రీసర్వేను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే రీసర్వే నుంచి తొలగించాలన్నారు. ఆయన వెంట ఏడీ రమణ, సర్వేయర్ నందయ్య, డీటీ శ్రీనాథ్, రెవెన్యూ సిబ్బంది, రైతులు ఉన్నారు.

రీసర్వే చేసిన భూములు, రైతుల వివరాలు తెలుసుకుంటున్న జేసీ గోపాలకృష్ణ

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

కందుకూరు: 70939 81624
కొండపి: 96424 56296

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సాప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

టంగుటూరు, జరుగుమల్లి, గుడ్లూరు, మర్రిపూడి, న్యూస్‌టుడే

?: ఎం.నిడమానూరులో విద్యుత్తు స్తంభాలకు పిచ్చిమొక్కల తీగలు అల్లుకొని ప్రమాదకరంగా మారాయి. -సుబ్బారావు, స్థానికుడు
✓: అల్లుకున్న తీగలను తొలగిస్తాం. -నాగరాజు, విద్యుత్తు అధికారి

?: బిట్రగుంట ఎస్టీ కాలనీలో రోడ్డుపైన చెత్త నిల్వను తొలగించడం లేదు. -సుధాకర్, స్థానికుడు.
✓: చెత్త తొలగించి శుభ్రం చేయిస్తాం. -షఫి, పంచాయతీ కార్యదర్శి

?: జరుగుమల్లి పంచాయతీ కార్యాలయానికి వెనుక వైపు రోడ్డులో కాలువలు లేకపోవడంతో మురుగు రోడ్డుపైకి వస్తోంది. -నరహరి, స్థానికుడు
✓: రోడ్డుపై నీరు పారకుండా చర్యలు తీసుకుంటాం. -విద్యుల్లత, పంచాయతీ కార్యదర్శి

?: మండలంలోని పాజర్ల రామాలయం ఎదురు వీధిలో రెండ్రోజుల నుంచి వీధి దీపాలు వెలగడం లేదు. -హరినాథ్, స్థానికుడు
✓: పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం. -శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి

?: కూచిపూడి బీసీ కాలనీలో వీధి దీపాలు వెలగకపోవడంతో రాత్రి పూట చీకట్లో తిరగాల్సి వస్తోంది. -సుబ్బారెడ్డి, స్థానికుడు
✓: కార్యదర్శితో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేయిస్తాం. -నాగూర్‌వలి, ఎంపీడీవో

?: గుండ్లసముద్రం ఎస్సీ కాలనీలో కుళాయి వద్ద మురుగు నిల్వ ఉండటంతో నీరు పట్టుకునేందుకు ఇబ్బందిగా ఉంటోంది. -వెంకటేశ్వర్లు, స్థానికుడు
✓: కుళాయి పరిసరాలను శుభ్రం చేయిస్తాం. -దుర్గాప్రసాద్, పంచాయతీ కార్యదర్శి

## దారంతా మడుగు.. నిర్లక్ష్యాన్ని కడుగు

వలేటివారిపాలెం మండలం కొత్త కొండసముద్రం గ్రామంలో దాదాపు ఆరు నెలలు నుంచి పైపులైన్ లీకై తాగునీరు వృథాగా పోతోందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ కారణంగా గ్రామంలో నీరు అరకొరగా సరఫరా కావడమే కాకుండా రోడ్డు మొత్తం జలమయంగా మారుతున్నట్లు చెబుతున్నారు. సమస్యను పంచాయతీ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదని, ప్రజాప్రతినిధులు స్పందించి పరిష్కరించాలని కోరుతున్నారు. - కందుకూరు పట్టణం, న్యూస్‌టుడే

## ఆదమరిస్తే గుంతలోకే..

మండలంలోని వావిలేటిపాడులో ఆలయ సమీపంలో ప్రధాన రహదారి అంచులో భారీ గొయ్యి ఏర్పడింది. ఈ కారణంగా వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఆ ప్రాంతంలో నెమ్మదిగా.. భయంతో ప్రయాణించాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఆందోళకరంగా ఉంటోంది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి తిరుపతమ్మ మాట్లాడుతూ.. అది ప్రైవేట్ వ్యక్తుల స్థలం. వారితో మాట్లాడి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. జరుగుమల్లి, న్యూస్‌టుడే

## నీరు లేక.. వినియోగించక..

పోలిరెడ్డిపాలెం మండల పరిషత్తు పాఠశాలలో 22 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడ మరుగుదొడ్లు ఉన్నా నీటి సదుపాయం లేకపోవడంతో చిన్నారులు మల విసర్జనకు ఇంటికి వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల రోడ్డు పక్కనే ఉండటంతో విద్యార్థులు బయటకు వెళ్లిన సమయంలో వారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు రమణయ్య మాట్లాడుతూ నీటి వసతి లేకపోవడంతో ఇళ్లకు వెళుతున్నట్లు చెప్పారు. స్థానికులను తెలియజేసి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పారు. కొండపి గ్రామీణం, న్యూస్‌టుడే

## కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

టంగుటూరు, న్యూస్‌టుడే: కారు ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన టంగుటూరు మండలం కాకుటూరిపాలెం వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై నాగమల్లేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. కాకుటూరిపాలేనికి చెందిన బెజవాడ శ్రీకాంత్, కౌటిల్య అనే యువకులు ద్విచక్ర వాహనంపై టంగుటూరు వెళ్తున్నారు. అదే సమయంలో అటుగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం నిమిత్తం వారిని గ్రామస్థులు ఒంగోలు తరలించారు.

## తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

మర్రిపూడి, న్యూస్‌టుడే: ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూస్తామని జడ్పీ సీఈవో చిరంజీవి అన్నారు. మండలానికి తాగునీరందించేందుకు రామతీర్థం జలాశయం నుంచి మర్రిపూడి సీపీడబ్ల్యూ తాగునీటి పథకానికి వేసిన పైపులైన్లు మరమ్మతులకు గురికావడంతో కొన్ని రోజులుగా 29 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. బుధవారం సీఈవోతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు, ఈఈ సురేష్, డీఈ శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని నీటి పథకాన్ని పరిశీలించారు. మర్రిపూడి చెరువుకట్ట వద్ద ఉన్న ఎర్రగంగయ్య బావి, మరో బావిని వెంటనే వాడుకలోకి తేవాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్రామస్థులకు తాగునీటిని అందిస్తామని చెప్పారు. వారి వెంట ఎంపీడీవో నాగూర్‌వలి, పంచాయతీ కార్యదర్శి బీవీ నాయుడు, ఏఈ జైపాల్ ఉన్నారు.

ట్యాంక్ వద్ద గ్రామస్థులతో మాట్లాడుతున్న అధికారులు

## యాజమాన్య పద్ధతులతో మంచి దిగుబడులు

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: మామిడి సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని, తద్వారా రైతులు లాభాల బాటలో పయనిస్తారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి వై.గోపీచంద్ తెలిపారు. శానంపూడి గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో బుధవారం ఏడీఏ నిర్మలాకుమారి ఆధ్వర్యంలో మామిడి సాగుపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గోపీచంద్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌లో పండించే మామిడి పంటకు పండు ఈగ సమస్య ఉంటుందని, జీవన ఎరువులు వినియోగించడం ద్వారా దాన్ని అధిగమించవచ్చని చెప్పారు. అనంతరం గ్రామంలోని పంట పొలాలను పరిశీలించి, రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా వనరుల కేంద్రం అధికారిణి శైలజారాణి, తేజ, ఏవో పూర్ణచంద్రరావు, సిబ్బంది గౌతమి పాల్గొన్నారు.

రైతులకు కరపత్రాలు అందిస్తున్న గోపీచంద్

## శిరస్త్రాణం తప్పనిసరి

ఉలవపాడు, న్యూస్‌టుడే: రహదారి భద్రతా నియమాలపై సీఐ అన్వర్ బాషా బుధవారం అవగాహన కల్పించారు. స్థానిక బైపాస్ రోడ్డులోని హోటల్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి శిరస్త్రాణం ధరించాలని సూచించారు. అతి వేగంతో వాహనాలు నడపరాదన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. ◗ కొండపి గ్రామీణం: ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలని కొండపి సీఐ సోమశేఖర్ తెలిపారు. బుధవారం స్థానిక సచివాలయం వద్ద వాహనదారులకు శిరస్త్రాణ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై ప్రేమ్‌కుమార్, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ◗ టంగుటూరు: శిరస్త్రాణం ధరించి కుటుంబాలకు అండగా నిలబడాలని సింగరాయకొండ సీఐ హజరత్తయ్య అన్నారు. 16వ జాతీయ రహదారిపై టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద శిరస్త్రాణం ధరించకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం నిబంధనలు పాటించని వారికి అపరాధ రుసుం విధించారు. ఆయన వెంట టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.


ద్విచక్ర వాహనదారులకు జాగ్రత్తలు వివరిస్తున్న సీఐ అన్వర్ బాషా

## మహిళల చూపు.. దుకాణాల శ్రేణి వైపు!

కందుకూరు, గుడ్లూరు, న్యూస్‌టుడే

గ్రామీణ ప్రాంత మహిళలు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో 2014లో తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామీణ చిల్లర దుకాణాల శ్రేణి (రూరల్ రిటైల్ చైన్)దుకాణాలు తిరిగి ప్రారంభమయ్యేలా చూడాలని మహిళా సంఘాల సభ్యులు కోరుతున్నారు. 2014-2019 వరకు ఆయా దుకాణాల నిర్వహణ లాభదాయకంగా ఉండగా, తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసింది. దీంతో చివరికి వాటిని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది

◗ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 11 మండల కేంద్రాల్లో ఆర్ఆర్‌సీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు దుకాణాలు ఏర్పాటు చేసి, వ్యాపారాలు నిర్వహించేవారు. గుడ్లూరులో రూ.15 లక్షల మూలనిధితో హోల్‌సేల్ దుకాణం ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మండలంలోని 80 దుకాణాలకు నిత్యావసర వస్తువుల విక్రయించేవారు. నెలకు రూ.15 లక్షల మేర లావాదేవీలు జరిగాయి. తద్వారా ప్రపంచ బ్యాంకు బృందం ప్రశంసలు పొందింది.

◗ 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చాక వెలుగు సిబ్బందికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి అమ్మకాలు క్షీణించాయి. చివరికి 2023లో దుకాణం మూసివేశారు. వీటి స్థానంలో మహిళా మార్టులు తెచ్చారు. ఇందులో భాగంగా కందుకూరులో ఏర్పాటు చేసిన మార్టు అంత లాభదాయకంగా లేకపోవడంతో మహిళలు ఆసక్తి చూపలేదు. గుడ్లూరులో ఆర్ఆర్‌సీ కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేస్తే స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా స్థిరపడటానికి అవకాశం ఉంటుంది.

గుడ్లూరులో ఏర్పాటు చేసిన ఆర్ఆర్‌సీ దుకాణం

### తెదేపా హయాంలో బాగుండేది

గుడ్లూరులో ఏర్పాటు చేసిన దుకాణం చిరు వ్యాపారులకు ఉపయోగకరంగా ఉండేది. హోల్‌సేల్ దుకాణంలో తక్కువ ధరకు వస్తువులు విక్రయించడంతో.. మేము కొద్దిపాటి లాభంతో వినియోగదారులకు అందించేవారం. దీంతో గ్రామాల్లో ఎక్కువ వ్యాపారం జరిగి.. మహిళా సంఘాల సభ్యులకు లాభం వచ్చేది. దుకాణం తొలగించడంతో దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సి వస్తోంది.
-ఇన్నమూరి ప్రమీల, కిరాణా దుకాణదారు, గుడ్లూరు

### ఉన్నతాధికారులకు తెలియజేస్తాం

వైకాపా ప్రభుత్వం ఆర్ఆర్‌సీ దుకాణాలను తొలగించి మహిళా మార్టులు ఏర్పాటు చేసింది. గుడ్లూరులో ఉన్న దుకాణం మూత పడటంతో ఇక్కడ కూడా ఏర్పాటుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. త్వరలో పీడీగారితో చర్చించి వారి ఆదేశాల మేరకు ఆర్ఆర్‌సీలపై నిర్ణయం తీసుకుంటాం. -ఎం.చినబాబు, ఏపీఎం, గుడ్లూరు

## కోడి పందేల స్థావరంపై దాడి

ఉలవపాడు, న్యూస్‌టుడే: మండలంలోని కరేడు పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం తీరం వద్ద నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు బుధవారం దాడిచేశారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఓ కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు.

## ఆలయ పునర్నిర్మాణానికి విరాళాలు

గుడ్లూరు, న్యూస్‌టుడే: స్థానిక నీలకంఠేశ్వరాలయ పునర్నిర్మాణ నిమిత్తం గ్రామానికి చెందిన దేవరకొండ అంజయ్య, కోటేశ్వరి దంపతులు రూ.25,000 విరాళం బుధవారం అందజేసినట్లు నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. గుడ్లూరుకు చెందిన చుండూరు కొండయ్య, అంజమ్మ దంపతులు బోరు మరమ్మతుల నిమిత్తం రూ.20000 అందించారన్నారు. పేరం శ్రీనివాసులు, రమాదేవి రూ.10,116లు విరాళంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు దామా సోమానాయుడు, వేణుగోపాల్, రాఘవులు పాల్గొన్నారు.

## 14న మీట్, గ్రీట్ కార్యక్రమం

పొన్నలూరు, న్యూస్‌టుడే: స్థానిక తెదేపా కార్యాలయంలో మండల ఉపాధ్యక్షుడు తానికొండ మహేంద్ర ఆధ్వర్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం బుధవారం నిర్వహించారు. సీనియర్ నాయకుడు కర్ణ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 14న కొండపి నియోజకవర్గంలో నిర్వహించే మీట్‌అండ్‌గ్రీట్ కార్యక్రమంలో నాయకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నీటి సంఘం అధ్యక్షుడు మండవ ప్రసాద్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తుందన్నారు. అలాగే మండలంలో ఏదైనా సమస్య ఉంటే మంత్రి స్వామి, సత్య దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మండవ మురళి, అనుమోలు సుధాకర్, ఉన్నం శ్రీనివాసరావు, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

(c) eenadu

అద్దంకి
•అద్దంకి • దర్శి

# పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వరూ !

**● సీఎంకు దర్శి నేతల వినతి**

ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యలు వివరిస్తున్న తెదేపా నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి దంపతులు

**దర్శి, తాళ్లూరు, న్యూస్‌టుడే:** అమరావతి లోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్ర బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లను బుధవారం తెదేపా దర్శి నియోజకవర్గ బాధ్యులు గొట్టిపాటి లక్ష్మి, డా.లలిత్‌సాగర్ దంపతులు కలిశారు. నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కొనసాగించటంపై కృతజ్ఞ తలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో జరు గుతున్న అభివృద్ధి పనులను వివరించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నియో జకవర్గ కేంద్రంలో ఆర్టీసీ డిపో లేకపోవటం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల ఏర్పాటు, ఇతర సమ స్యలను సీఎం దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మి వివరించారు. సీఎంను కలి సిన వారిలో నెమిలయ్య, నాగరాజు ఉన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను కలిసి గ్రామీణ రోడ్లు, తాగునీటి అవసరాలు, ఇతర సమస్యలకు నిధుల మంజూరు చేయాలని లక్ష్మి కోరారు. దర్శి ప్రాంతంలో పర్యటించాలని పవన్‌ను కోరగా కచ్చితంగా వస్తానని తెలిపినట్లు లక్ష్మి అన్నారు.

# యూరియా అధిక ధరకు అమ్మితే చర్యలు

దర్శి : రాఘవేంద్ర ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న జేడీఏ శ్రీనివాసరావు, ఏడీఏ బాలాజీనాయక్

**దర్శి, న్యూస్‌టుడే:** యూరియాను అధిక ధరకు అమ్మినా..రైతులకు బలవంతంగా ఇవ్వజూపినా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివా సరావు అన్నారు. అధిక ధరలకు ఎరువులు విక్రయి స్తున్నారనే ఫిర్యాదులతో బుధవారం ఏడీఏ బాలాజీ నాయక్‌తో కలిసి దర్శిలోని హోల్‌సేల్ దుకాణాలైన రాఘవేంద్ర ట్రేడర్స్, రాజంపల్లిలోని శ్రీనివాస ఫర్టిలై జర్స్, వాటికి సంబంధించిన గోదాములను తనిఖీ చేశారు. ఎరువుల విషయంలో ఎలాంటి అవకతవ కలు జరిగినా ప్రభుత్వం సహించేదిలేదన్నారు. కార్య క్రమంలో టెక్నికల్ ఏవో వేణు, దర్శి ఏవో రాధ పాల్గొన్నారు.

**దొనకొండ, న్యూస్‌టుడే:** దొనకొండలోని ఎరువుల దుకాణాలను ఏవో బాలకృష్ణ నాయక్ బుధవారం తనిఖీ చేశారు. బిల్లుల దస్త్రాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. యూరియా ఒక బస్తా రూ.266.50కు మాత్రమే అమ్మాలని, అంతకుమించి అధిక ధరకు అమ్మినా, మరొకటి తీసుకోమని ఒత్తిడి చేసినా లైసె న్సులు రద్దుచేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అనుమతించిన కంపెనీల ఎరువులు, పురుగుమం దులు అమ్మాలని తెలిపారు.

**తాళ్లూరు :** తాళ్లూరు, తూర్పుగంగవరంలోని ఎరు వులు, పురుగుమందుల దుకాణాల్లో బుధవారం ఏవో ప్రసాదరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా దుకాణాల్లో నిల్వ ఉన్న ఎరు వులను, దస్త్రాలను పరిశీలించారు. ప్రభుత్వం సూచిం చిన ధరల ప్రకారం విక్రయాలు చేయాలన్నారు. పలు వురు సిబ్బంది పాల్గొన్నారు.

తూర్పుగంగవరంలోని ఎరువుల దుకాణంలో తనిఖీ చేస్తున్న ఏవో ప్రసాదరావు

# శివరాంపురంలో అక్రమాలపై విచారణ

ఆరాతీస్తున్న డీఎల్‌డీవో సువర్తమ్మ

**తాళ్లూరు, న్యూస్‌టుడే :** మండలంలోని శివరాం పురం గ్రామ పంచాయతీలో అక్రమాలు జరిగినట్లు జిల్లా ఉన్నతాధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో డీపీవో ఆదేశాల మేరకు ఒంగోలు డీఎల్‌డీవో సువర్తమ్మ బుధవారం సిబ్బందితో కలసి విచారణ చేపట్టారు. అక్కడి గ్రామ పంచాయతీలో ఏయే పనులు చేపట్టి ఎంతమేరకు నిధులు డ్రా చేశారన్న విషయమై పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఫిర్యా దుదారుడు, ఉప సర్పంచి రామ్మూర్తితో మాట్లాడి నిధుల ఖర్చుపై విచారించారు. అంశాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఎంపీడీవో అజిత, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, కార్యదర్శి షహనాజ్‌బేగం, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

# వసతులు మేటి.. ఏటా భక్త కోటి

**• భారీ విరాళాలతో అభివృద్ధి పనులు**

న్యూస్‌టుడే, తాళ్లూరు

ప్రముఖుల సహకారంతో నిర్మించిన అన్నదాన సత్రం

జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన గుంటిగంగ గంగాభవానీ అమ్మవారికి ఏటా భారీఎత్తున విరాళాలు వస్తుండటంతో పెద్దఎత్తున సౌక ర్యాలు కల్పిస్తున్నారు. తాళ్లూరు మండలం సోమవరప్పాడు పరిధిలో కొలువైన ఈ ఆలయానికి ఏటా భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి పెద్దఎత్తున విరాళాలు అందిస్తు న్నారు. దీంతో ఇటీవలకాలంలో రూ.కోట్లు వెచ్చించి వసతి గదులు, సత్రాలు నిర్మిం చారు. ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తు న్నారు. తిరునాళ్ల సమయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సందర్శకులిచ్చిన విరాళాలతో దశలవారీగా శ్రీకృష్ణ మందిరం, శివా లయం, ఆంజనేయ స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి ఆల యాలు, కాశినాయన ఆశ్రమం నెలకొల్పారు. గత రెండేళ్లలో దాదాపు మూడు లక్షల మంది భక్తులు సందర్శించారని ఆలయ ప్రతినిధులు చెబుతున్నారు.

## వరుసగా సమకూరుస్తూ..

గత మూడేళ్లలో భక్తులు అందజేసిన విరాళాలతో దేవాలయంలో ఫ్లోరింగ్, ఆలయ అధికారి, సిబ్బంది విధుల కోసం పక్కా భవనాన్ని నిర్మించారు. అనంతరం ఆరు వసతి గదులను రూ.కోటి వెచ్చించి నిర్మించారు. శుద్ధిజల ప్లాంట్, పోలీసు ఔట్ పోస్టు, అదనపు గదులు, పొంగళ్లశాలను రూ.60 లక్షలతో ఏర్పాటుచేశారు. ఇటీవల భారీగా నిధులు వెచ్చించి అన్నదాన సత్రాన్ని సుందరంగా నిర్మింపజేశారు. ప్రతి ఆది వారం ఉచిత అన్నదాన సౌకర్యం కూడా కల్పించారు.

## బియ్యం, నిత్యావసరాల పంపిణీ

**దర్శి, న్యూస్‌టుడే:** లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 'హంగర్ సర్వీస్ వీక్' కార్యక్రమంలో భాగంగా బుధవారం దర్శి క్రిష్టి యన్‌పాలెంలో వికలాంగుడు రాచపూడి నగేష్ కుటుంబానికి బియ్యం, సరకులు, కూరగాయలు, పండ్లను క్లబ్ సభ్యులు తిరుపతిరెడ్డి సాయంతో అందజేశారు. విద్యాసాగర్‌రెడ్డి, గుప్తా, అశోక్, నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.

పంగులూరులో మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న ఏవో సుబ్బారెడ్డి

## ఈ- పంట నమోదుతో ప్రయోజనం

**జె.పంగులూరు,న్యూస్‌టుడే:** రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలకు ఈ-పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి అన్నారు. పంగులూరు, చినమల్లవరం గ్రామాల్లో బుధవారం 'పొలం పిలుస్తోంది' కార్య క్రమంలో ఏవో పాల్గొని రైతులకు పంట నమోదు వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిం చారు. క్యూఆర్ కోడ్ పోస్టర్‌ను ఆవిష్కరించి దాని ద్వారా అందే సేవల గురించి వివరించారు. మండల తెదేపా అధ్యక్షులు రావూరి రమేష్, కోటయ్య, శ్రావణి, రైతులు పాల్గొన్నారు.

**బల్లికురవ:** రబీలో సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా ఈ-క్రాప్ నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పి.శ్రీనివాసరావు అన్నారు. వైదన, కొమ్మినేనివారిపాలెం గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఏఈవో మౌలాలీ, వీఏఏలు హరిత, గౌస్, సహకార సంఘం అధ్యక్షులు కె.రామారావు, ఏల్చూరి శ్రీని వాసరావు, రైతులు పాల్గొన్నారు.

# ఉపాధ్యాయినికి మంత్రి లోకేశ్ ప్రశంస

**తాళ్లూరు, న్యూస్‌టుడే :** వెలుగువారి పాలెం పంచాయతీ పరిధి రెడ్డిసాగర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మెరుగుకు అక్కడి ఉపాధ్యాయిని వజ్జా అనంతలక్ష్మి విశేష కృషి చేశారు. ఆమె సొంత నగదు వెచ్చించి పలు రకాల పనులు చేయించి విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేశారు. ఆమె చొరవపై 'ఈనాడు' లో గత నెల 29న 'బడి...బాగుపడి' శీర్షి కన ప్రచురితమైన కథనానికి విద్యాశాఖా మంత్రి లోకేశ్ స్పందించారు. 'ఎక్స్' వేది కగా ఉపాధ్యాయురాలిని మంత్రి అభినం దించారు. అవసరమైన సహాయ, సహకా రాలు అందించాలని జిల్లా ఉన్నతాధికారు లకు సూచించారు.

## ట్రాఫిక్ కానిస్టేబుల్ నిబద్ధతకు..

**అద్దంకి:** ఎండా, వాన లెక్కచేయ కుండా అప్పగించిన విధుల్ని సమర్థంగా నిర్వహిస్తున్న అద్దంకి ట్రాఫిక్ కానిస్టే బుల్ ఆరుద్ర శ్రీనివాసరావును మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. ప్రమాదాలకు నిలయంగా ఉన్న భవానీ కూడలిలో విధులు నిర్వహిస్తూ ఎందరో జీవితాలకు రక్షణగా ఉంటున్నారని 'ఎక్స్' వేదికగా ప్రశంసించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ప్రయాణికులను కోరారు.

విధి నిర్వహణలో కానిస్టేబుల్ శ్రీనివాసరావు

వివరాలు వెల్లడిస్తున్న అధికారులు

## అక్రమ విద్యుత్తు వినియోగదారులపై కొరడా

**కురిచేడు, న్యూస్‌టుడే:** అక్రమ విద్యుత్తు వినియోగదారులపై రూ.2.76 లక్షల అపరాధ రుసుము విధించినట్లు ఒంగోలు పర్యవేక్షక ఇంజినీర్ కె.వెంక టేశ్వర్లు తెలిపారు. పదిమంది అధికారులతోపాటు 78 మంది సిబ్బంది కలిసి 39 బృందాలుగా ఏర్పడి బుధవారం కురిచేడు మండల పరిధిలోని పలు గ్రామాల్లో విస్తృతంగా విజిలెన్స్ తనిఖీ చేశారు. అనుమతికన్నా అధిక కేట గిరీలో విద్యుత్తు వాడుకుంటున్న 12 సర్వీసులకు, అధిక లోడు వినియోగి స్తున్న నాలుగు సర్వీసులకు అపరాధ రుసుం విధించినట్లు వారు తెలిపారు. విద్యుత్తు చౌర్యం చట్టరీత్యా నేరమని వినియోగదారులు విద్యుత్తు అధికారుల సూచనలు మేరకు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో దర్శి ఈఈలు పి.శ్రీనివాసులు, హైమావతి, డీఈఈలు రవికుమార్, హరిబాబు, ఏఈలు కోటయ్య, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

## బాధితుడికి ఎమ్మెల్యే పరామర్శ

**దర్శి:** దర్శి మున్సిపాలిటీ పరిధిలోని శివరాజ్‌నగర్‌కు చెందిన వైకాపా కార్య కర్త లాజర్‌ను ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి బుధవారం పరామర్శించారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని ధైర్యం చెప్పి బాధితుడికి ఆర్థికసాయం అందజేశారు.

## నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

**అద్దంకి:** అద్దంకి పట్టణంలో గురువారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలుగుతుందని డీఈఈ దామోదరం తెలిపారు. నూతన విద్యుత్తు టవర్లకు తీగలు బిగించే క్రమంలో గురువారం భవానీ కూడలి నుంచి రోడ్డుకు తూర్పువైపు సాయంత్రం నాలుగు గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. అలాగే భవానీకూడలి నుంచి పోతురాజుగుండి, బస్టాండ్ ఏరియా, పోలీస్‌స్టేషన్ బజారు, కోర్టు, తహసీల్దార్ కార్యాలయం, బంగ్లా రోడ్డు తదితర ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందన్నారు.

## 9 నుంచి క్రికెట్ పోటీలు

**బల్లికురవ, న్యూస్‌టుడే:** కొమ్మినేనివారిపాలెంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ నెల 9 నుంచి టెన్నిస్‌బాల్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిం చనున్నారు. ఇవి జిల్లా స్థాయిలో జరుగుతాయని విజయం సాధించిన జట్లకు ప్రథమ బహుమతి రూ.30,116, ద్వితీయ బహుమతి రూ.25,116, తృతీయ బహుమతి రూ.20,116 దాతల సాయంతో అందజేయనున్నట్లు చెప్పారు.

## సమకూరిన అనుసంధాన రహదారి

ఏబీసీ కెనాల్‌పై 32వ మైలురాయి వద్ద హై లెవల్ వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని అనుసంధాన రహదారి సమకూరింది. ఈ నెల 9న మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్‌రెడ్డి మండలంలో పర్యటించి ఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు మండల సీనియర్ నాయకులు మల్లినీడి గోవిందరావు, మండల తెదేపా అధ్యక్షుడు ధూళిపాళ్ల హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా బల్లికురవ కూడలిలో ఎన్టీఆర్, గొట్టిపాటి హనుమంతరావు విగ్రహాలను సుందరంగా తీర్చిదిద్దారు. **-న్యూస్‌టుడే, బల్లికురవ, అద్దంకి**

## 'బెడ్'పై ఫిల్టర్ పడక'

స్వచ్ఛమైన తాగు నీటిని సరఫరా చేయాల్సిన ఫిల్టర్ బెడ్లు పడకేశాయి. మండలంలోని చందవరం-1 చెరువును 1982లో నిర్మించారు. అప్పటినుంచి పూడిక తీయకపోవటంతో నీరు కలుషితమవుతోంది. ఫిల్టర్‌బెడ్లు పనిచేయడం లేదు. గత నెల రోజుల నుంచి శుభ్రం చేయకుండా నీటిని సరఫరా చేస్తున్నారు. మండలంలో 29 గ్రామాలకు వారానికి ఒక్కసారి కూడా నీటిని అందించలేకపోతున్నారు. మరమ్మతులు చేయించి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ నాగేశ్వరరావు చెప్పారు. **-దొనకొండ, న్యూస్‌టుడే**

## ప్రయాణ కష్టాలు తీరాయి

తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం-రాజంపల్లి రహదారికి మరమ్మతులు చేపట్టారు. తూర్పుగంగవరం వద్ద నుంచి బొద్దికూరపాడు వరకూ రహదారిపై పెద్ద గుంతలు పడ్డాయి. రెండు నెలల క్రితం మొంథా తుపాను ప్రభావంతో రహదారి దెబ్బతింది. దీంతో ర.భ.శాఖ పొదిలి డివిజన్ అధికారులు స్పందించి రహదారికి తారు ప్యాచ్‌లు వేసి మరమ్మతులు చేయించడంతో ప్రయాణ కష్టాలు దూరమయ్యాయి. **- న్యూస్‌టుడే, తాళ్లూరు**

## సంపద కేంద్రం క్షణాల్లో సిద్ధం

నిరుపయోగంగా మిగిలిన సంపద కేంద్రం క్షణాల్లో వినియోగంలోకి వచ్చింది. శివరాంపురం వద్ద ఉన్న ఈ కేంద్రాన్ని బుధవారం డీఎల్‌డీవో సువర్తమ్మ పరిశీలించి తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో ఎంపీడీవో అజిత, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు, కార్యదర్శి షహనాజ్‌బేగం సిబ్బందితో శుభ్రం చేయించారు. గ్రామంలోని పలు వీధుల్లో మురుగు కాలువల్లో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తా, చెదారాన్ని తొలగించి శుభ్రం చేయించడంతో గ్రామంలో పరిశుభ్ర వాతావరణం నెలకొంది. **- న్యూస్‌టుడే, తాళ్లూరు**

## మేమున్నాం.. మీకు తోడుగా.. (10 AM TO 1 PM)

అద్దంకి: 94409 15704,
దర్శి: 9848 671678
మేదరమెట్ల: 79933 00506

మీ ప్రాంతంలో ఏ ప్రజా సమస్యనైనా పరిష్కరించే క్రమంలో 'ఈనాడు' మీకు తోడుగా ఉంటుంది. వివరాలను, చిత్రాలను వాట్సప్ ద్వారా పంపవచ్చు. లేదా ఫోన్లో వివరించవచ్చు. వాటిని బాధ్యుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం.

**అద్దంకి, న్యూస్‌టుడే :**

?:గరటయ్య కాలనీలో వీధికుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధుల్లోకి ఒంటరిగా రాలేకపోతున్నారు. వాటి బెడద దూరం చేయండి. **- ప్రసన్నకుమార్, గరటయ్యకాలనీ, అద్దంకి**

✓:ఇటీవల వీధికుక్కల్ని పట్టుకునే వారు వచ్చారు. కొన్ని కుక్కల్ని పట్టుకొని బయట వదిలేసి వచ్చారు. మరో పర్యాయం కుక్కల్ని పట్టించి దూరంగా విడిచిపెడతాం.
**- బలరామిరెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్, అద్దంకి పురపాలక సంఘం**

**మేదరమెట్ల, న్యూస్‌టుడే:**

?: మేదరమెట్లలో మిద్దెలడొంకలో ఏర్పాటుచేసిన కుండీల్లో చెత్త తొలగించడం లేదు. సమస్య పరిష్కరించగలరు. **- శ్రీనివాసరావు, స్థానికుడు**

✓:వెంటనే చెత్తను తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **-లక్ష్మీకాంత్, పంచాయతీ కార్యదర్శి, మేదరమెట్ల**

**ఏల్చూరు (సంతమాగులూరు), న్యూస్‌టుడే:**

?: స్థానిక గిరిజనకాలనీలో రెండుచోట్ల వీధి దీపాలు వెలగడం లేదు. పంచాయతీ అధికారులు స్పందించి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలి. **-స్థానికులు, ఏల్చూరు.**

✓: తక్షణం పరిశీలించి మరమ్మతులు చేయిస్తాం. **- పూర్ణచంద్, పంచాయతీ కార్యదర్శి, ఏల్చూరు**

# అనుమతులు లేని ప్లాట్లు, కట్టడాల గుర్తింపు

సిబ్బందితో మాట్లాడుతున్న ప్రాంతీయ సంచాలకులు మధుసూదనరావు

**అద్దంకి, న్యూస్‌టుడే :** పురపాలక సంఘంలో అనుమతులు లేని ప్లాట్లు, కట్టడాలున్న యజమానులను గుర్తించి రుసుము వసూలు చేయాలని పురపాలక ప్రాంతీయ సంచాలకులు (ప్రణాళికా విభాగం) మధుసూదనరావు అన్నారు. బుధవారం మధ్యాహ్నం పురపాలక కమిషనర్ ఛాంబర్‌లో ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్. పథకాలకు గురువారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో అద్దంకి పురపాలకం పరిధిలో రెండు పథకాల ద్వారా ఆదాయం తక్కువగా ఉన్నందున ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అద్దంకి పురపాలకంలో మొత్తం 67 అనధికార లేఅవుట్లు ఉండగా అందులో కేవలం 92 ప్లాట్లు మాత్రమే క్రమబద్ధీకరించుకున్నారని, దీని ద్వారా రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. మొత్తంగా సుమారు రూ.3 కోట్ల ఆదాయం రావాల్సి ఉందన్నారు. 1985 నుంచి ఇప్పటివరకు భవనాల పన్నుల్లో వ్యత్యాసం ఉన్న వాటిని గుర్తించి తాఖీదులు ఇవ్వాలన్నారు. తద్వారా ఆదాయం పెంచుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే అవకాశం లేనందున స్థానికంగా ఆదాయ వనరులు పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పురపాలక కమిషనర్ డి.రవీంద్ర, ప్రణాళికా విభాగం అధికారిణి లక్ష్మీ, సిబ్బంది పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డీపీఎం సుభాషిణీ

## హక్కులపై మహిళలకు అవగాహన

**తాళ్లూరు, న్యూస్‌టుడే :** హక్కులపై మహిళలకు అవగాహన కల్పించాలని ఒంగోలు డీఆర్‌డీఏ (వెలుగు) డీపీఎం సుభాషిణీ కోరారు. స్థానిక వెలుగు కార్యాలయంలో బుధవారం జండర్ రిసోర్స్ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఎంఎస్ అధ్యక్షురాలు ఎం.సుజాత అధ్యక్షతన వీవోఏలు, ఇతర మహిళలతో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా అతివలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారన్నారు. వారికి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పొదుపుతోపాటు సమాజంలో ఇతర రంగాల గురించి స్వయం సహాయక సంఘాల్లోని వారికి వివరించాలన్నారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జి.కవిత మాట్లాడుతూ ఆరోగ్యం బాగుంటే అన్ని రంగాల్లో రాణించవచ్చన్నారు. ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలని సూచించారు. ఏపీఎంలు దేవరాజ్, పి.ఆశాలత, సీసీ కుమారి, సీసీలు పాల్గొన్నారు.

# పేద బిడ్డల ప్రతిభాకాంతులు

న్యూస్‌టుడే, మైలవరం(అద్దంకి)

ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఆ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. నిత్యం శ్రమించి ఇటీవల నిర్వహించిన కౌశల్ పరీక్షల్లో రాణించారు. అద్దంకి పట్టణానికి సుదూరంగా ఉన్న మైలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పరిమిపాల్ ప్రవీణ్, తొమ్మిదో తరగతి చదువుతున్న మండుగోలు మహనీ కౌశల్ పరీక్షల్లో ప్రతిభ చాటారు.

## వర్తమానంలో పరిజ్ఞానం అదుర్స్

ఉప్పలపాడుకు చెందిన మండుగోల మహనీ తొమ్మిదో తరగతి చదువుతోంది. పేద కుటుంబం కావడంతో సుమారు మూడు కి.మీ. సైకిల్‌పై ప్రయాణించి మైలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. 2025 కౌశల్ క్విజ్ పోటీల్లో ఈమె జిల్లా స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి సత్తా చాటింది. వర్తమాన అంశాల్లో లోతైన పరిజ్ఞానం ఆమె సొంతం. భవిష్యత్తులో కలెక్టర్ కావాలన్నది తన లక్ష్యమని ఆమె చెబుతోంది.

## ఆర్థిక ఇబ్బందులున్నా..

బల్లికురవ మండలం జమ్మలమడకకు చెందిన పాల్ ప్రవీణ్ తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఆరో తరగతి నుంచి మైలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. చదువులో మంచి ప్రతిభ చాటుతున్నాడు. 2025 కౌశల్ పోటీ పరీక్షల్లో జిల్లా స్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచి నగదు ప్రోత్సాహకం అందుకున్నాడు. ఉన్నత ఉద్యోగం సాధించాలన్నది తన లక్ష్యమని ఆయన చెబుతున్నాడు.

## కట్టకిందపాలెంలో సమస్యలకు పరిష్కారం

**అద్దంకి:** కట్టకిందపాలెంవాసుల విద్యుత్తు సమస్యలు పరిష్కారం అయ్యాయని ఈఈ నల్లూరి మస్తాన్‌రావు అన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి స్థానికులు పలు సమస్యలు తీసుకొచ్చారు. పాత స్తంభాల తొలగింపు, ఎత్తు తక్కువలో స్తంభాలుండటం.. తీగలు కిందకు వేలాడుతుండటం వంటి సమస్యల్ని మంత్రికి నివేదించారు. ఆయన ఆదేశాల మేరకు కొత్తగా 132 విద్యుత్తు స్తంభాలు, ఓ పరివర్తకం మార్పు చేశారు. ఈ పనులకు రూ.38.25 లక్షలు ఖర్చు అయినట్లు ఈఈ చెప్పారు. స్థానిక నాయకులు ఎంజే.స్టాలిన్, నాగరాజు, పౌలు తదితరులు మంత్రికి, విద్యుత్తు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

అశ్రునివాళి

మానవత్వం, మంచితనం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి. ప్రేమ, అప్యాయతానురాగాలను మాకు పంచి అందరి హృదయాలలో చెరగని ముద్ర వేసిన నర్రా శ్రీలక్ష్మి గారి లేని లోటుతీరనిది వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

కీ॥శే॥ శ్రీమతి నర్రా శ్రీలక్ష్మి గారు
Rtd లెక్చరర్, KRK డిగ్రీ కాలేజ్
మాజీ రోటరీ అధ్యక్షులు, అద్దంకి

భర్త: జాగర్లమూడి హనుమయ్య
కుటుంబసభ్యులు మరియు బంధుమిత్రులు

పెదకర్మ: నేడు ది. 8-1-2026 గురువారం మధురానగర్, అద్దంకిలోని మా స్వగృహం నందు జరుగును.

అక్కకు అశ్రునివాళి

ఆత్మీయ అనురాగాలకు నిలయంగా,
బంధుమిత్రులకు అభిమాన పాత్రురాలిగా మెలిగి
అందరి మన్ననలు పొంది, ఎందరో విద్యార్థులకు
దిశానిర్దేశం చేసిన మా అక్కయ్యగారి మరణం మాకు తీరని లోటు.
భౌతికంగా మా నుండి దూరమైనా నీవు పంచిన
అనురాగ స్మృతులను ఎన్నటికీ మరువలేము.
నీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ...

సోదరుడు - మరదలు : నర్రా శ్రీరామమూర్తి - మంజుల
సోదరి : నర్రా పార్వతి
మేనకోడళ్ళు : ఐనంపూడి జాహ్నవి - రాజశేఖర్
ఇన్నమూరి బిందుశ్రీ - శ్రీకాంత్

కీ॥శే॥ శ్రీమతి నర్రా శ్రీలక్ష్మి గారు
రొటేరియన్, రిటైర్డ్ జువాలజీ లెక్చరర్; K.R.K. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అద్దంకి.
జననం : 15-7-1956 మరణం : 29-12-2025

(c) eenadu

# ఒంగోలు

•ఒంగోలు • సంతనూతలపాడు

కార్పొరేటర్ రమణయ్యకు ప్రశంసాపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే జనార్దన్

## కష్టపడి పనిచేస్తే తెదేపాలో గుర్తింపు

ఒంగోలు గ్రామీణం: కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు తెదేపాలో గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. కష్టించి పనిచేసిన పార్టీ ఉత్తమ క్లస్టర్ ఇన్‌ఛార్జులు, నాయకులు, కార్యకర్తలకు స్థానిక గుంటూరు రోడ్డులోని తెదేపా కార్యాలయంలో బుధవారం రాత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో అందరూ శ్రమించారని, ఇదే స్ఫూర్తిని ముమ్ముందు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బండారు మదన్, వైవీ.సుబ్బారావు, కామేపల్లి శ్రీనివాసరావు, కార్పొరేటర్ దాచర్ల రమణయ్య, ఒంగోలు మండల పార్టీ అధ్యక్షుడు గుండపనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

## వేడుకగా గోదాదేవి వ్రతాలు

ధనుర్మాసోత్సవాల్లో భాగంగా చీమకుర్తి హరిహర క్షేత్రం, వేణుగోపాల స్వామి ఆలయం, అగ్రహారం వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం గోదాదేవి వ్రతాలు వేడుకగా నిర్వహించారు. దేవతా మూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం జరిగింది. – న్యూస్‌టుడే, చీమకుర్తి

ప్రత్యేక అలంకరణలో అమ్మవారు

## వంద రోజుల ప్రణాళిక సద్వినియోగంతో ప్రయోజనం

చీమకుర్తి, న్యూస్‌టుడే: చీమకుర్తి మండలంలోని పలు పాఠశాలలను ఒంగోలు డిప్యూటీ డీఈవో చంద్రమౌళీశ్వర్ బుధవారం సందర్శించారు. చీమకుర్తి బాలికల ఉన్నత పాఠశాల, గోనుగుంట ప్రాథమిక, ఉన్నతపాఠశాలలను ఆయన సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తోన్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఆయన పరిశీలించారు. ఆయా అంశాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో మండల విద్యాశాఖాధికారులు డి.వి.నరసింహారావు, కె.శివాజి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గోనుగుంట పాఠశాలలో పదోతరగతి విద్యార్థులతో మాట్లాడుతున్న డిప్యూటీ డీఈవో చంద్రమౌళీశ్వర్

## పీపీపీ విధానం.. రానుంది కొత్త సముదాయం

ఒంగోలు నగరంలోని నెల్లూరు బస్టాండ్ వద్ద గల అమరజీవి మున్సిపల్ కాంప్లెక్స్‌లో దుకాణాలు మొత్తం ఖాళీ చేయించి కార్పొరేషన్ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. మొత్తం 24 దుకాణాలు ఉండగా ఇటీవల కొంతమందిని ఖాళీ చేయించారు. బుధవారం రెవెన్యూ సిబ్బంది పోలీసులతో వెళ్లి మిగిలిన వాటిని ఖాళీ చేయించారు.

– న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

దుకాణాలను ఖాళీ చేయిస్తున్న సిబ్బంది

**కూల్చి.. మూడంతస్తుల భవనం కడతారు :** కాలదోషం పట్టిన ఆ సముదాయాన్ని త్వరలో కూలగొట్టి పీపీపీ పద్ధతిలో మూడంతస్తుల కొత్త సముదాయం నిర్మిస్తారు. దీర్ఘకాలంగా అద్దెకు ఉంటున్న దుకాణదారులు సక్రమంగా అద్దెలు చెల్లించడంలేదు. 90 శాతం మంది సబ్ లీజులకు ఇచ్చుకొని లబ్ధి పొందుతున్నారు.

**రూ.3 కోట్లకు పైగా బకాయిలు**

పాత సముదాయం నుంచి రూ.3 కోట్లకు పైగా బకాయిలు వసూలు కావాల్సి ఉంది. ఇందుకు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నా కొలిక్కి రావడంలేదు. సిబ్బంది అడిగినా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఎలాగైన వారి నుంచి బకాయిలు రాబట్టడానికి చివరకు కేసులు నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే వారిలో అవగాహన పెంచేందుకు, బకాయిల వసూలుతో కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కూడా నిర్ణయించారు.

◗ ఇదే సమయంలో జీజీహెచ్ ఎదుటి రోడ్డులో మురుగుకాలువ నిర్మాణం చేపట్టినందున పాత కాలువపై పెట్టిన బంకులు, హోటళ్లు కూడా ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా టౌన్‌ప్లానింగ్ సిబ్బందితో ఆక్రమణదారులు వాగ్వాదానికి దిగారు. జీవనాధారమైన వాటిని ఎలా తీసేస్తారని ఆందోళన చేశారు. సరైన ప్రత్యామ్నాయ మార్గం చూపాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసులు వచ్చి ఆక్రమణలు తొలగింపునకు మార్గం సుగమం చేశారు. సమస్య మాత్రం ఇంకా కొలిక్కి రాలేదని పలువురు తెలిపారు.

## పక్కాగా దస్త్రాల నిర్వహణ

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: సామాజిక తనిఖీల దస్త్రాలను పక్కాగా నిర్వహించాలని ఎంపీడీవో సురేష్‌బాబు సూచించారు. బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధిహామీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు దస్త్రాలను నవీకరించాలన్నారు. కూలీలు రోజూ పనికి వచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఏపీవో వాసంతి, ఈసీ ఈశ్వరీదేవి, టీఏలు, ఉపాధిహామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


4వ జ్ఞాపకార్థ స్తుతి కూడిక

ముక్తినూతలపాడు గ్రామ సర్పంచ్‌గా మొదలైన మీ రాజకీయ ప్రజా సేవ ప్రయాణం మీ తుది శ్వాస వరకు నిరంతరం ప్రజా సేవకే అంకితమై నిస్వార్థ ప్రజా సేవకులుగా మీరు వేసిన ప్రతి అడుగు మాకు ఆదర్శం... నడిచిన ప్రతిదారి సదాశయం... మీరే మాకు మార్గదర్శి... మీరు దూరమై 4 సం.లు గడిచినను మీ జ్ఞాపకాలతో ముందుకు సాగుతూ...

మీ... కుటుంబ సభ్యులు

కీ॥శే॥ రాయపాటి పిచ్చయ్య గారు

మాజీ సర్పంచ్, ముక్తినూతలపాడు

మరణం: 08-01-2022

GSP ఫౌండేషన్

4వ జ్ఞాపకార్థ కూడిక: తేది: 8-01-2026 గురువారం ఒంగోలు(మం), ముక్తినూతలపాడు గ్రామంలోని మా స్వగృహం నందు సా॥ 7-00గం॥లకు జరుగును. కావున తెలియపరచడమైనది


## పాసు పుస్తకాలపై రైతులకే సర్వహక్కులు

మద్దిపాడు, న్యూస్‌టుడే: రాజముద్రతో పంపిణీ చేస్తున్న పట్టాదారు పాస్‌పుస్తకాలపై సర్వహక్కులు రైతులకే ఉంటాయని ఏపీ పొగాకు పెంపకందారుల సమాఖ్య ఛైర్మన్ మండవ జయంత్ బాబు బుధవారం అన్నారు. సీతారామపురం గ్రామంలో సర్పంచి మండవ శివానందరావు అధ్యక్షతన జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీల చిహ్నాలు, పేర్లు తొలగించి రాజముద్రతో పంపిణీ చేసి రైతుల ఆకాంక్షకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం పంపిణీ చేసే పాసు బుక్‌లలో ఎటువంటి లోపాలు తలెత్తినా తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి సరిచేసుకోవాలని ఆర్ఐ రమణయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దిపాడు మండల తెదేపా అధ్యక్షుడు, నందిపాడు పీఏసీఎస్ ఛైర్మన్ ఉప్పుగుండూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్న మండవ జయంత్ బాబు

## అధిక ధరలకు యూరియా అమ్మితే చర్యలు

చీమకుర్తి, న్యూస్‌టుడే: యూరియా అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ ఒంగోలు సహాయ సంచాలకులు బి.రమేష్ హెచ్చరించారు. చీమకుర్తిలోని రెండు ఎరువుల దుకాణాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి నిల్వలు, రిజిష్టర్లలను ఆయన పరిశీలించారు. అనంతరం మంచికలపాడులో పొలంపిలుస్తోంది కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పొగాకు సాగు విస్తీర్ణాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పంటలైన మినుము, శనగపంటలు సాగుచేసుకోవాలని రైతులకు సూచించారు. ఏఈవో భాస్కర్, వ్యవసాయ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

చీమకుర్తి ఎరువుల దుకాణంలో తనిఖీలు చేస్తున్న వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్

## సమగ్ర యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: మిరప పంటలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాఖాధికారి సంధ్య తెలిపారు. బుధవారం ఆమె చదలవాడలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. మిరప పంటలో వచ్చే తెగుళ్లు వాటి నివారణ చర్యలను రైతులకు సూచించారు. మిరప పంటలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకట్రావు, వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

## తెగుళ్ల నివారణకు సూచనలు

మద్దిపాడు, న్యూస్‌టుడే: మండల పరిధిలోని అన్నంగి, గుండ్లపల్లి గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని బుధవారం మండల వ్యవసాయాధికారిణి స్వర్ణలత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో కలిసి మొక్కజొన్న, శనగ పంటలను పరిశీలించారు. ఆయా పంటల్లో వచ్చే తెగుళ్లకు నివారణ మందులను సూచించారు. ఈ కార్యక్రమంలో నాగన్నపాలెం గ్రామ సర్పంచి కాకర్ల అజయ్, ఏఈవో శేషయ్య, గ్రామాల రైతులు, వ్యవసాయ సహాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న మండల వ్యవసాయశాఖాధికారి స్వర్ణలత

## సంతనూతలపాడులో పోలీసుల తనిఖీలు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: సంతనూతలపాడులో పలు ప్రాంతాల్లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సీఐ శ్రీకాంత్‌బాబు, ఎస్సై వేజెండ్ల అజయ్‌బాబుల సారథ్యంలో ఒంగోలు ట్రాఫిక్, టూటౌన్, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలూకా, దిశ పోలీస్‌స్టేషన్ల ఎస్సైలు, స్టేషన్ సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఒడ్డెరపాలెం, నాయీబ్రాహ్మణ కాలనీ, పలు కాలనీల్లో గృహాలను తనిఖీ చేశారు. పత్రాలు లేని 27 ద్విచక్రవాహనాలను, ఒక కారు, ఒక ఆటో, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వాహన చోదకులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహన చోదకులు తప్పని సరిగా శిరస్త్రాణం ధరించాలని తెలిపారు.

## హామీలు అమలు చేయాలి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.ప్రభాకర్ డిమాండు చేశారు. స్థానిక మల్లయ్య లింగం భవన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలు అమలు చేయాలని అడిగితే విద్యార్థి యువజన సంఘాల నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో యువజన సంఘాల నాయకులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండు చేశారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు ఆర్.కరుణానిధి, పవన్ కల్యాణ్, లెనిన్‌బాబు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్

## ఆకట్టుకున్న రంగవల్లులు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: నగరంలోని శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. పోటీల్లో 280 మంది విద్యార్థినులు పాల్గొనగా, 150కి పైగా ముగ్గులను సృజనాత్మకంగా వేశారు. కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ గోరంట్ల రవికుమార్, డైరెక్టర్ జి.హర్షిత్, కార్యదర్శి గోరంట్ల కవిత, డీన్ ఆంజనేయులు, ప్రిన్సిపల్ నాగేంద్ర, కార్యక్రమాల కన్వీనర్ అనూష పాల్గొన్నారు. విజేతలకు గురువారం జరిగే కార్యక్రమంలో బహుమతులు అందజేస్తామని డీన్ ప్రకటించారు.

ముగ్గులను తిలకిస్తున్న విద్యార్థినులు

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)

ఒంగోలు నగరం: 8008574067
ఒంగోలు గ్రామీణం : 8008564455
ఒంగోలు అంజయ్య రోడ్డు : 8247324766
కొత్తపట్నం : 8464085451
ఎస్.ఎన్.పాడు: 8008552692

? మద్దిపాడు మండలం కొలచనకోట గ్రామం బీసీ కాలనీలో మురుగు కాలువల్లో పూడికలు తీయకపోవటంతో మురుగు నీరు నిలిచి దోమలు స్వైర విహారం చేస్తూ రాత్రివేళ నిద్ర పోకుండా చేస్తున్నాయి. కాలువలన్నీ శుభ్ర పరిచి గ్రామంలో దోమల మందు పిచికారీ చేయించగలరు. – శ్రీనివాసరావు, గ్రామ నివాసి

✓ పారిశుద్ధ్య సిబ్బందితో కాలువలన్నీ శుభ్రం చేయించి, దోమల నివారణకు దోమల మందు పిచికారీ చేయిస్తాం. – మీరా, గ్రామ పంచాయతీ కార్యదర్శి, కొలచన కోట

? మద్దిపాడు మండల కేంద్రం పడమపాలెం అంగన్‌వాడీ కేంద్రం నుంచి ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో ఇంటి సర్వీస్ తీగలు కిందకు వేలాడుతున్నాయి, విద్యుత్తు స్తంభాలు ఓ పక్కకు ఒరిగి పోయాయి. సమస్యను పరిష్కరించగలరు. – వేణుబాబు, గ్రామ వాసి.

✓ ఇంటి సర్వీస్ తీగలు పైకి లాగించి, విద్యుత్ స్తంభాలు కూడా సరిచేస్తాం.

– విద్యుతశాఖ, ఏఈ చెన్నారెడ్డి, మద్దిపాడు

? మైనంపాడులోని వేణుగోపాల, మల్లేశ్వర స్వామి దేవస్థానం వద్ద కుక్కల బెడద ఎక్కువగా ఉంది. దేవాలయం చుట్టూ ప్రహరీ లేకపోవడంతో కుక్కలు అన్యపదార్థాలను తెచ్చి పడేస్తున్నాయి. సమస్యను పరిష్కరించగలరు.

– శ్రీనివాసరావు, స్థానికుడు

✓ దేవాలయం చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేసి కుక్కలు రాకుండా చర్యలు తీసుకుంటాం. –ప్రసన్నలక్ష్మి, దేవాదాయశాఖ ఈవో

? సంతనూతలపాడులోని యాదవ బజారులో కాలువల్లో వ్యర్థాలను సక్రమంగా తీయటం లేదు. గతంలో చెత్తసేకరణ బండి వచ్చేది. ఇప్పుడు రావటంలేదు. – వెంకట్రావు, స్థానికుడు

✓ సిబ్బందిని పంపించి చెత్తసేకరణ జరిగేలా చూస్తాం. ఇబ్బందులు లేకుండా చూస్తాం.

– శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి

– న్యూస్‌టుడే, మద్దిపాడు, మైనంపాడు(సంతనూతలపాడు)

## మెరుగైన విద్యుత్తు సేవలపై దృష్టి

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు వినియోగదారులకు సత్వర సేవలు అందించాలని ఒంగోలు డివిజన్ ఈఈ ఎం.హరిబాబు పేర్కొన్నారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని డీఈ, ఏఈలతో రామనగర్‌లోని కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నాణ్యత, నిరంతర సరఫరా కోసం చేపడుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పరివర్తకాల మరమ్మతులు, ఇతరత్రా సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తితే వెంటనే పరిష్కరించాలన్నారు. అదనపు లోడు క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలన్నారు. సేవల విషయంలో వినియోగదారుల్లో సంతృప్త స్థాయిలు పెరగాలన్నారు. మండలాల వారీగా జరుగుతున్న పనులపై సమీక్షించారు.

అధికారులతో సమీక్షిస్తున్న ఈఈ హరిబాబు

## రోటరీ క్లబ్‌ల దాతృత్వం

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: ఒంగోలు సెంట్రల్ రోటరీ క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ప్లాంట్‌ను తక్కెళ్లపాడులో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రోటరీ జిల్లా గవర్నర్ రోటేరియన్ డా.ఎస్.వి.రామ్ ప్రసాద్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆర్వో వాటర్ ప్లాంట్ ద్వారా గ్రామస్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి నూతలపాటి రామోహన్‌రావు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రవి అంకమ్మ చౌదరి, జిల్లా ఛైర్మన్ బండారు లక్ష్మీనారాయణ, రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి కొల్లూరి శ్రీనివాస్ చౌదరి, ఖజానాదారు ఆర్లా శ్రీరామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

తక్కెళ్లపాడులో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న రోటరీ జిల్లా గవర్నర్ ఎస్.వి.రామ్ ప్రసాద్, తదితరులు

## రోడ్డు వెంట చిల్లచెట్ల తొలగింపు

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: నియోజకవర్గంలోని పలు ఆర్అండ్‌బీ రహదారుల వెంట జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రహదారుల వెంట విపరీతంగా చిల్ల చెట్లు, పిచ్చిమొక్కలు పెరగడంతో రోడ్లు సైతం కనిపించకుండా పలు ప్రమాదాలకు తావిస్తున్నాయి దీనితో ఆర్ అండ్‌బీ శాఖ వాటి తొలగింపునకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా మద్దులూరు-సంతనూతలపాడు రోడ్డు, సంతనూతలపాడు-కామేపల్లివారిపాలెం, చంద్రపాలెం-ఒంగోలు, చీమకుర్తి నుంచి సంతనూతలపాడు వరకు, చీమకుర్తి నుంచి మద్దిపాడు మండలం కొష్టాల వరకు, పల్లామల్లి-దర్శి రోడ్డు, దర్శి-చీమకుర్తి రోడ్ల వెంట చిళ్ల చెట్ల తొలగింపు చర్యలు తీసుకుంటున్నారు.

మద్దులూరు-సంతనూతలపాడు మధ్య రహదారి వెంట తొలగిస్తున్న చిల్ల చెట్లు

## కులదూషణ.. కేసు నమోదు

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: చీర్వానుప్పలపాడు గ్రామానికి చెందిన మేడికొండ మురళీని అగ్రహారం గ్రామానికి చెందిన పొద శ్రీధర్, జాగర్లమూడి హరిబాబులు కులం పేరుతో దుషించారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తులపై మంగళవారం రాత్రి ఎస్సై రజియా సుల్తానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


మణిపాల్ క్లినిక్

ఇప్పుడు మన ఒంగోలులో
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ నుండి
కాలేయ & జీర్ణకోశ వ్యాధుల ప్రముఖ వైద్య నిపుణులు
డా॥ బత్తిని రాజేష్
Consultant - Medical Gastroenterologist
ప్రతి నెల 2వ & 4వ శుక్రవారం మ॥ 2.00గం॥ల - సా॥ 4.00గం॥ వరకు అందుబాటులో ఉంటారు.
శాంతి నర్సింగ్ హోమ్
సుందరయ్యభవన్ రోడ్, ఒంగోలు. ✆ 70933 52666
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ
వారధి దగ్గర, తాడేపల్లి - 522 501
ఫోన్ : 08645 669966
https://www.manipalhospitals.com/vijayawada/
manipalhospitals LIFE'S ON


SHRIRAM Finance

### శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032

బ్రాంచ్ : డి.నెం.37-1-41, 1వ అంతస్థు, వరప్రసాద్ కాంప్లెక్స్, ట్రంక్ రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001

రూలు 8(6) ప్రకారం

**ఉద్దేశిత అమ్మకం ప్రకటన** (స్థిరాస్తి పై)

విషయము: లోన్ అకౌంట్ నెం.ONGL2TF1510300015

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) క్రింద ఒక సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, యన్.సి.యల్.టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" తో విలీనం చేయబడినది మరియు తదనంతరం ది.30-11-2022 నుండి "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"గా మార్చబడినది) సెక్యూర్డ్ క్రెడిటార్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ క్రింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ధృవీకరించబడిన ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ ప్రకారం మా రిజిష్టర్డు కార్యాలయం శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 లో వున్నది. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కార్యాలయం : 6వ అంతస్థు (లెవల్-2), బిల్డింగ్ నెం. క్యూ2, ఔరం క్యూ పార్క్, జెన్ 4/1, టిటిసి, థానే, బెలాపూర్ రోడ్, ఘన్సోలి, నవీ ముంబాయి-400710 లో వున్నది మరియు మా డివిజనల్/ బ్రాంచ్ ఆఫీస్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.37-1-41, 1వ అంతస్థు, వరప్రసాద్ కాంప్లెక్స్, ట్రంక్ రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా-523001 లో కలదు. సదరు చట్టంలోని సెక్షన్ 13(2) ప్రకారం సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలను కోరుతూ తేది. 02.02.2023 తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయబడినది. ఋణగ్రహీతలు :

1) ఫ్యూచర్ ఏజెన్సీ ప్రొప్రైటర్ షేక్ మొహమ్మద్ బాషా, తండ్రి : బుడే ఖాదర్ బాషా, డోర్ నెం.37-2-18, ఇస్లాంపేట 1, రామన్నపేట, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
2) షేక్ మొహమ్మద్ బాషా, తండ్రి : బుడే ఖాదర్ బాషా, డోర్ నెం.37-2-18, ఇస్లాంపేట 1, రామన్నపేట, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
3) షేక్ జాహిదా బేగం, భర్త : షేక్ మొహమ్మద్ బాషా, డోర్ నెం.37-2-18, ఇస్లాంపేట 1, రామన్నపేట, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
4) షేక్ కరిముల్లా, తండ్రి : షేక్ మస్తాన్, డోర్ నెం.5-81, ఇస్లాంపేట 1, అమ్మనబ్రోలు, ప్రకాశం జిల్లా.

సదరు నోటీసులో పేర్కొన్న బకాయి మొత్తము రూ.75,94,931/- (అక్షరాల డెబ్బై ఐదు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒక రూపాయలు మాత్రమే) కాంట్రాక్టు రేటు ప్రకారం తదుపరి జమకూడు వడ్డీ మరియు ఒప్పంద రుసుములతో కలిపి సదరు నోటీసు అందిన తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ఈ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని, సెక్షన్ 13(4) ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ది.05-08-2023న అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు హామీగా వుంచిన ఆస్తిని లాంఛనాత్మకంగా స్వాధీనము తీసుకున్నారు. తదనంతరం, సర్ఫేసి చట్టంలోని సెక్షన్ 14(1) కింద దాఖలు చేయబడిన ధరఖాస్తు మేరకు ఒంగోలులోని గౌరవనీయులైన ఛీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సిఆర్ఎల్ ఎం.పి నెం.09/2024 ద్వారా ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించియున్నారు, మరియు దానికి అనుగుణంగా ది.11-10-2025న సెక్యూర్డ్ ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకొని శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారికి అప్పగించడం జరిగింది.

కావున, ఈ నోటీసు ద్వారా తెలియజేయునది ఏమనగా, సెక్యూర్డ్ ఋణగ్రహీత యొక్క అధికృత అధికారిగా ఈ క్రింద సంతకం చేసిన నేను, బకాయిపడిన మొత్తాన్ని వసూలు చేయుటకు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి రూల్ 8(6) ప్రకారం నాకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ నోటీసు తేదీ నుండి 30 (ముప్పై) రోజుల గడువు ముగిసిన తరువాత, ఈ క్రింది వివరించబడిన తనఖా వుంచబడిన స్థిరాస్తిని విక్రయించబడునని తెలియజేయడమైనది.

ఋణగ్రహీతలు ఈ నోటీసు అందిన 30 రోజుల లోపు మొత్తం బకాయిలను తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర రుసుములతో కలిపి చెల్లించవలసినదిగా కోరుడమైనది. అలా చెల్లించని పక్షంలో, ఋణగ్రహీతలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సదరు ఆస్థి విక్రయించబడుతుంది.

గమనిక: విక్రయ తేదీకి ముందే సదరు మొత్తం బకాయిలను చెల్లించడం ద్వారా సెక్యూర్డ్ ఆస్తిని పొందే చట్టబద్ధమైన హక్కు ఋణగ్రహీతలకు వుందని గమనించగలరు.

**షెడ్యూలు స్థిరాస్తుల వివరములు**

**ఆస్తి దస్తావేజు నెం.8903/2015** ప్రకారం **షేక్ జాహిదా బేగం, భర్త: షేక్ మొహమ్మద్ బాషా గారి పేరుతో కలదు.**

ప్రకాశం జిల్లా, ఒంగోలు సబ్‌డిస్ట్రిక్ట్, ఒంగోలు టౌన్, ఒంగోలు మున్సిపాలిటీ, ఇస్లాంపేట, 2వ లైన్, ఒంగోలు రూరల్ గ్రామ సర్వేనెం.102/1, టి.యస్.నెం.11, వార్డు నెం.3, బ్లాక్ నెం.1, డోర్ నెం.37-1-160(103), ఎన్.సి.నెం.41025 మరియు 39777, అసెస్‌మెంట్ నెం.1035006266 నందలి గల స్థలం విస్తీర్ణం 1080 చదరపు అడుగులు లేదా 120 చదరపు గజాలు లేదా 100.8 చదరపు మీటర్లు. అందులో 360 చదరపు అడుగుల షీట్ రూఫ్ ఇల్లు, అన్ని విద్యుత్ ఫిట్టింగ్‌లు, ఉపకరణాలు మొదలైన వాటితో సహా, దీనికి సరిహద్దులు: **తూర్పు** : 15 అడుగుల వెడల్పు గల మున్సిపల్ బజార్, **పడమర** : మున్సిపల్ బజార్, **ఉత్తరం** : షేక్ పజీర్ బీ గారికి విక్రయించిన ఆస్తి, **దక్షిణం** : షేక్ అబ్దుల్ సలాం గారి ఆస్తి.

ఋణగ్రహీతలు మరియు సాధారణ ప్రజలందరూ సదరు ఆస్తితో ఎటువంటి లావాదేవీలు జరపరాదని ఇందుమూలంగా హెచ్చరించడమైనది. సదరు ఆస్తిపై జరిపే ఎటువంటి లావాదేవీలైన మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు చెల్లించాల్సిన పై మొత్తము చార్జీలకి లోబడి ఉంటాయి.

తేది : 03-01-2026
ప్రదేశం: ఒంగోలు

సం/- అధీకృత అధికారి,
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

### శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

రిజిష్టర్డు కార్యాలయం : శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032

బ్రాంచ్ : డి.నెం.37-1-171, 1వ అంతస్థు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమా హోటల్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523002.

రూలు 8(6) ప్రకారం

**ఉద్దేశిత అమ్మకం ప్రకటన** (స్థిరాస్తి పై)

విషయము: లోన్ అకౌంట్ నెం.ONGL3TF1710300001

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) క్రింద ఒక సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, యన్.సి.యల్.టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" తో విలీనం చేయబడినది మరియు తదనంతరం ది.30-11-2022 నుండి "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్"గా మార్చబడినది) సెక్యూర్డ్ క్రెడిటార్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కార్పోరేట్ అఫైర్స్ క్రింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ధృవీకరించబడిన ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ ప్రకారం మా రిజిష్టర్డు కార్యాలయం శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 లో వున్నది. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కార్యాలయం : 6వ అంతస్థు (లెవల్-2), బిల్డింగ్ నెం. క్యూ2, ఔరం క్యూ పార్క్, జెన్ 4/1, టిటిసి, థానే, బెలాపూర్ రోడ్, ఘన్సోలి, నవీ ముంబాయి-400710 లో వున్నది మరియు మా డివిజనల్/ బ్రాంచ్ ఆఫీస్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, డి.నెం.37-1-171, 1వ అంతస్థు, గుప్తాస్ గ్రాండ్, పూర్ణిమా హోటల్ ఎదురు, కర్నూలు రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా, పిన్‌కోడ్-523002 లో కలదు. మెసర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారి అయిన ఈ దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి సెక్షన్ 13(2) ప్రకారం సంక్రమించిన అధికారములతో ఋణగ్రహీతలను కోరుతూ 14.02.2023 తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయబడినది. ఋణగ్రహీతలు :

1) లింగా శ్రీనివాసులు, తండ్రి : ఆదినారాయణ, నివాసం డోర్ నెం.ఎ/ఎ, రాచవారిపాలెం X రోడ్డు, గుండ్లాపల్లి గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా.
2) లింగా లావణ్య, భర్త : శ్రీనివాసులు, నివాసం డోర్ నెం.ఎ/ఎ, రాచవారిపాలెం X రోడ్డు, గుండ్లాపల్లి గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా.
3) బోయపాటి సురేంద్ర బాబు, తండ్రి : బోయపాటి శ్రీనివాసరావు, నివాసం డోర్ నెం.2-68, మల్లవరం గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా.

సదరు నోటీసులో పేర్కొన్న బకాయి మొత్తము రూ.69,67,514/- (అక్షరాల అరవై తొమ్మిది లక్షల అరవై ఏడు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు మాత్రమే) కాంట్రాక్టు రేటు ప్రకారం తదుపరి జమకూడు వడ్డీ మరియు ఒప్పంద రుసుములతో కలిపి సదరు నోటీసు అందిన తేది నుండి 60 రోజులలోగా చెల్లించవలసినదిగా ఈ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని, సెక్షన్ 13(4) ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ది.10-05-2023న అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు హామీగా వుంచిన ఆస్తిని లాంఛనాత్మకంగా స్వాధీనము తీసుకున్నారు. తదనంతరం, సర్ఫేసి చట్టంలోని సెక్షన్ 14(1) కింద దాఖలు చేయబడిన ధరఖాస్తు మేరకు ఒంగోలులోని గౌరవనీయులైన ఛీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి సిఆర్ఎల్ ఎం.పి నెం.114/2023 ద్వారా ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించియున్నారు, మరియు దానికి అనుగుణంగా ది.19-03-2024 న సెక్యూర్డ్ ఆస్తిని భౌతికంగా స్వాధీనం చేసుకొని శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారికి అప్పగించడం జరిగింది.

కావున, ఈ నోటీసు ద్వారా తెలియజేయునది ఏమనగా, సెక్యూర్డ్ ఋణగ్రహీత యొక్క అధికృత అధికారిగా ఈ క్రింద సంతకం చేసిన నేను, బకాయిపడిన మొత్తాన్ని వసూలు చేయుటకు, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 నందలి రూల్ 8(6) ప్రకారం నాకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ ఈ నోటీసు తేదీ నుండి 30 (ముప్పై) రోజుల గడువు ముగిసిన తరువాత, ఈ క్రింది వివరించబడిన తనఖా వుంచబడిన స్థిరాస్తిని విక్రయించబడునని తెలియజేయడమైనది.

ఋణగ్రహీతలు ఈ నోటీసు అందిన 30 రోజుల లోపు మొత్తం బకాయిలను తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర రుసుములతో కలిపి చెల్లించవలసినదిగా కోరుడమైనది. అలా చెల్లించని పక్షంలో, ఋణగ్రహీతలకు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సదరు ఆస్థి విక్రయించబడుతుంది.

గమనిక: విక్రయ తేదీకి ముందే సదరు మొత్తం బకాయిలను చెల్లించడం ద్వారా సెక్యూర్డ్ ఆస్తిని పొందే చట్టబద్ధమైన హక్కు ఋణగ్రహీతలకు వుందని గమనించగలరు.

**షెడ్యూలు స్థిరాస్తుల వివరములు**

**ఆస్తి దస్తావేజు నెం.4871/2017** ప్రకారం **లింగా శ్రీనివాసులు, తండ్రి: ఆదినారాయణ పేరుతో కలదు.**

ప్రకాశం జిల్లా, అద్దంకి సబ్‌డిస్ట్రిక్ట్, మద్దిపాడు మండలం, గుండ్లాపల్లి గ్రామపంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్ సర్వే నెం.57/2 మరియు సబ్‌డివిజన్ తరువాత సర్వేనెం. 57/2ఎలోని, మొత్తం ఎకరం1.56 సెంట్ల విస్తీర్ణంలో ఎకరం 0.28 సెంట్లు మరియు మరొక సర్వేనెం.57/2 లో మరియు సబ్‌డివిజన్ తరువాత సర్వేనెం.57/2 ఎ లోని మొత్తం ఎకరాలు 1.56 సెంట్ల విస్తీర్ణంలో ఎకరం 0.28 సెంట్లు, ఈ రెండు ఐటమ్‌లు కలిపి ఒకే ప్రక్క ప్రక్కన వున్న ప్రాంతంలోని మొత్తం ఎకరాలు 0.56 సెంట్ల విస్తీర్ణం అందులో అసెస్‌మెంట్ నెంబరు 644 తో ఉన్న ఆర్‌సిసి భవనము దీనికి హద్దులు: **తూర్పు** : దక్షిణాన వున్న గుండ్లాపల్లి డొంకకు వెళ్ళేందుకు తలగుడి శ్రీనివాస మురళీబాబు వదిలి పెట్టిన 30 లింకుల వెడల్పు గల రోడ్డు, **పడమర** : దక్షిణాన వున్న గుండ్లాపల్లి డొంకకు వెళ్ళేందుకు తలగుడి శ్రీనివాస మురళీబాబు వదిలి పెట్టిన 30 లింకుల వెడల్పు గల రోడ్డు, **ఉత్తరం** : మూమాటి శ్రీరామయ్య గారి భూమి, **దక్షిణం** : గుండ్లాపల్లికి వెళ్ళే డొంక.

పైన తెలిపిన సరిహద్దుల లోపల ఎకరం 0.56 సెంట్లు లేదా 2710 4/9 చ॥గజాల విస్తీర్ణం గల స్థలము నందలి 1344 చ॥అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆర్‌సిసి భవనము గ్రౌండ్ ఫ్లోర్ మరియు 4576 చ॥అడుగుల విస్తీర్ణంలో ఎసిసి షీట్ రూఫ్‌తో కూడిన కప్పు కలిగిన ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ మరియు 1344 చ॥అడుగుల విస్తీర్ణంలో ఆర్‌సిసి మొదటి అంతస్థు భవనము అన్ని ఫిక్చర్లు మరియు దాని అనుబంధ స్థలముతో సహా కలదు.

ఋణగ్రహీతలు మరియు సాధారణ ప్రజలందరూ సదరు ఆస్తితో ఎటువంటి లావాదేవీలు జరపరాదని ఇందుమూలంగా హెచ్చరించడమైనది. సదరు ఆస్తిపై జరిపే ఎటువంటి లావాదేవీలైన మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ కు చెల్లించాల్సిన పై మొత్తము చార్జీలకి లోబడి ఉంటాయి.

తేది : 03-01-2026,
ప్రదేశం: ఒంగోలు

సం/- అధీకృత అధికారి,
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

(c) eenadu

## పేదలకు అందుబాటులో ఉచిత న్యాయసేవలు

వంటగదిని పరిశీలిస్తున్న న్యాయమూర్తి ఇబ్రహీం షరీఫ్

**గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి షేక్ ఇబ్రహీం షరీఫ్ పేర్కొన్నారు. గిద్దలూరు సబ్ జైలును బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఖైదీలు బయటకు వెళ్లాక మంచిమార్గంలో నడుచుకోవాలని సూచించారు. పేదలకు ప్రభుత్వం ఉచిత న్యాయసహాయం అందజేస్తుందని... అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎ.ఓంకార్, అదనపు కోర్టు న్యాయమూర్తి కె.భరత్, సబ్ జైలు పర్యవేక్షకుడు లింగారెడ్డి, లీగల్ ఎయిడ్ న్యాయవాది పిచ్చయ్య, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

### సబ్ జైల్లో ఖైదీలకు నాణ్యమైన ఆహారం అందించండి

**మార్కాపురం, న్యూస్‌టుడే:** రిమాండ్‌లో ఉన్న ఖైదీలకు అధికారులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. బుధవారం మార్కాపురంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విచారణ ఖైదీలను, శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను, వారి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు బెయిల్, అరెస్టు, ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విచారణ ఖైదీలకు అందుతున్న సదుపాయాలపైనా ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, కోర్టు, సబ్ జైలు సిబ్బంది పాల్గొన్నారు.

## పాడి రైతుల విజ్ఞానయాత్ర

ఉయ్యూరులో గేదెల ఫామ్‌ను తిలకిస్తున్న రైతులు

**ఒంగోలు నగరం:** వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ ఆత్మ ఆధ్వర్యంలో పాడిరైతులకు ఒకరోజు విజ్ఞాన యాత్ర ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం నగరంలో పశువైద్య అధికారి వెంకటేశ్వరరావు, ఆత్మ ప్రాజెక్టు అధికారి రత్నమంజుల బస్సును ప్రారంభించారు. ప్రత్యేక బస్సులో బయలుదేరిన పాడిరైతులు ఉయ్యూరు చేరుకొని అక్కడ గేదెల ఫామ్‌లు తిలకించారు. అనంతరం విశ్వశాంతి కళాశాలలో నిర్వహిస్తున్న డెయిరీని సందర్శించారు. పాలు ప్రాసెసింగ్, రవాణా తదితర వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతు నాయకులు, ఆత్మ ఎఫ్ఐఏసీ ఛైర్మన్ మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

## తెగుళ్లకు.. కందిపోతోంది!

న్యూస్‌టుడే, పొదిలి

ఎండుతెగులుతో ఎండిపోతున్న కంది పంట

పశ్చిమ ప్రాంతంలో ఈ ఏడాది కంది సాగు పెరిగింది. పొగాకు పండించే రైతులు కొంత మేరకు విస్తీర్ణం తగ్గించి కంది సాగువైపు మొగ్గుచూపారు. అయితే కందిలో ఎండుతెగులు ప్రభావంతో అక్కడక్కడ పంట దెబ్బతింటోంది. రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు పంట నీట మునిగింది. ఆ సమయంలోనే కొన్నిచోట్ల దెబ్బతింది. మరికొన్నిచోట్ల రైతులు అప్రమత్తమై నీటిని బయటకు తోడటంతో పంటను దక్కించుకోగలిగారు.

**సాధారణ సాగు కంటే ఎక్కువ..** పొదిలి మండలంలో కంది సాధారణసాగు విస్తీర్ణం 6,500 హెక్టార్లు కాగా ఈ ఏడాది 10,812 హెక్టార్లలో సాగైంది. మార్కాపురం మండలంలో 3,264 ఎకరాలు, తర్లుపాడులో 770 హెక్టార్లు, కొనకనమిట్లలో 4,500 హెక్టార్లలో కంది వేశారు. గత ఏడాది 7 వేల హెక్టార్లలోపే సాగు చేశారు. పంట విస్తీర్ణం పెరిగినప్పటికీ కొన్నిచోట్ల ఎండు తెగులుతో మొక్కలు చనిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉందని వాపోతున్నారు. కందిపంటలో సస్యరక్షణ చర్యలు, బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు వ్యవసాయ అధికారుల సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.

**జాగ్రత్తలు తీసుకోవాలి:** ఎండు తెగులు నివారణకు రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయాధికారి డి.శ్రీనివాసులరెడ్డి సూచిస్తున్నారు. ప్రారంభంలో రైతులు విత్తనశుద్ధి చేసుకోవాలన్నారు. పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. ప్రస్తుతం కాపర్ ఆక్సీక్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు.

## ప్రయాణికులను ఇబ్బంది పెడితే సహించం

మాట్లాడుతున్న ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, చిత్రంలో ట్రాఫిక్ సీఐ జగదీష్, పోలీసు అధికారులు

**ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే:** ఆటో డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలనీ, వారిని ఇబ్బందిపెట్టేలా చేస్తే సహించేది లేదని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, విద్యార్థినులతో అమర్యాదకరంగా, అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒంగోలు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు కల్యాణమండపంలో ఆటోడ్రైవర్లతో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతిఒక్కరూ విధిగా ఆటో రిజిస్ట్రేషన్ పత్రం, డ్రైవింగ్ లైసెన్సు, బీమా, కాలుష్య నియంత్రణ పత్రం కలిగి ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ సీఐ ఎస్.జగదీష్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పలు మార్పులు చేయనున్నట్లు చెప్పారు. ఆటోడ్రైవర్, యజమాని పూర్తి సమాచారంతో త్వరలోనే డిజిటల్ నంబర్లు కేటాయిస్తామని అన్నారు. ఆటో జీపీఎస్ ట్రాకింగ్‌కు అనుసంధానమై ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ రామచంద్రరావు, వన్‌టౌన్, తాలూకా సీఐలు వై.నాగరాజు, టి.విజయ్‌కృష్ణ, ట్రాఫిక్ ఎస్సైలు మాల్యాద్రి, శివప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

### 10న విద్యాసదస్సు

**సి.ఎస్.పురం, న్యూస్‌టుడే:** 'ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలు - పాలకుల విధానాలు' అన్న అంశంపై ఈ నెల 10న ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో విద్యా సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ నాయబ్‌రసూల్, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి భానుమూర్తి తదితరులు హాజరవుతారని... ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు.

## కొత్త సంవత్సర పిలుపు... రూ.4.91 లక్షల విరాళం

వచ్చిన విరాళాల వివరాలు చూపుతున్న ఎమ్మెల్యే ఉగ్ర, తెదేపా నాయకులు

**కనిగిరి, న్యూస్‌టుడే:** నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చేవారు పుష్పగుచ్ఛాలు, పూల దండలు, మిఠాయిలు తీసుకురాకుండా... ఆ మొత్తాన్ని కమ్యూనిటీ వైద్యశాల అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని కనిగిరి ఎమ్మెల్యే, తెదేపా ఒంగోలు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు నగరవనంలో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రత్యేకంగా హుండీ ఏర్పాటు చేయగా... విరాళాల రూపంలో రూ.4,91,627 సమకూరింది. అమరావతి మైదానంలో బుధవారం రాత్రి ఈ లెక్కింపు చేపట్టారు. చేయూతనందించిన అందరికీ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. కమ్యూనిటీ వైద్యశాలను సూపర్ స్పెషాలిటీ స్థాయికి తీసుకువెళ్లడమే తన లక్ష్యమని వివరించారు. తెదేపా నాయకులు షేక్ షరీఫ్, షేక్ ఫిరోజ్, అచ్చాల రవి, కాఫీబాబు, నాగార్జున, తిరుమల పాల్గొన్నారు.

## మహిళలు ప్రకృతి సాగుకు కదలాలి

మాట్లాడుతున్న డీపీఎం సుభాషిణి

**ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:** ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ప్రకృతి వ్యవసాయం సాగు వైపు మహిళలు ముందుకు రావాలని జడ్‌బీఎన్‌ఎఫ్ డీపీఎం సుభాషిణి సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం గ్రామ సమాఖ్య సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయం ద్వారా రసాయన ఎరువులు వినియోగం తగ్గించి; సేంద్రియ ఎరువుల వాడకం పెరుగుతుందన్నారు. ఈ మేరకు నేల ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు; సాగు ఖర్చు తగ్గనున్నట్లు వివరించారు. వెలుగు మండల ఏపీఎం విజయకుమారి మాట్లాడుతూ, మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ యూనిట్ల ఏర్పాటు ద్వారా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఓ మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఆర్థిక లావాదేవీల్లోనూ మరింత పారదర్శకంగా ఉండేలా యాప్‌ను వినియోగంలోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

## ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ ఎన్నిక

అధ్యక్షుడు సంజీవ కుమార్

**మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** మార్కాపురం జిల్లా ఏపీటీఎఫ్ నూతన జిల్లా కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం పట్టణంలోని స్థానిక డ్వాక్రా బజారులోని సమావేశ హాలులో నిర్వహించారు. అధ్యక్షుడిగా రాచేటి సంజీవకుమార్, ఉపాధ్యక్షుడిగా ఎస్.శేషుకుమార్, ప్రధాన కార్యదర్శిగా పాండురంగస్వామిని సభ్యులు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి.కీర్తి, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బొల్లా వెంకట్రావు, ఏఐఎఫ్ఈఏ రాష్ట్ర కౌన్సిలర్ పివి సుబ్బారావు, వై.శ్రీనివాసులు, ఎం.బాలరాజు, ఎస్.హుమయ్యూన్ కబీర్, ఎస్కే.మహ్మద్ రఫీ, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

## ఈఎస్ఎల్- 2025 తుదిపోరు నేడు

**న్యూస్‌టుడే, నెల్లూరు (క్రీడా విభాగం):** ఫైనల్స్‌లో స్థానం కోసం జట్లు నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీ పడ్డాయి.. బ్యాటర్లు చెలరేగిపోయారు.. బౌలర్లు ప్రతాపం చూపారు. ధనిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్ఎల్-2025) క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలోని గ్రౌండ్-1, గ్రౌండ్-2లో సీనియర్స్, జూనియర్స్ విభాగం పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బుధవారం సెమీ ఫైనల్స్ జరగ్గా.. ఫైనల్స్ కోసం జట్లు పోటీ పడ్డాయి.

### ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల విజయం

వినోస్ పాల్

ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు

సీనియర్స్ విభాగంలో గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గంగవరం), ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల (కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గీతాంజలి కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 58 పరుగులకే పరిమితం అయింది. ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. వినోస్ పాల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.

### జూనియర్స్‌లో ప్రకాశం పాలిటెక్నిక్

ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు

మనీష్

జూనియర్స్ విభాగం సెమీ ఫైనల్స్‌లో గాయత్రి జూనియర్ కళాశాల (కందుకూరు), ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల (కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలుచుకున్న గాయత్రి జూనియర్ కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఆలౌట్ అయి 80 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గాయత్రి జూనియర్ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి 75 పరుగులే సాధించింది. దాంతో ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు అయిదు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మనీష్ నిలిచారు.

## సమాజానికి భక్తి, ముక్తిని ప్రసాదించిన త్యాగరాజస్వామి

త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవంలో పరిపూర్ణనంద స్వామి తదితరులు

**ఒంగోలు సాంస్కృతికం:** ఆధ్యాత్మిక సంగీత కీర్తనల కీర్తి కిరీటం శ్రీత్యాగరాజస్వామి అని అచలానంద స్వామి వారి ఆశ్రమం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణనందస్వామి పేర్కొన్నారు. బుధవారం కేశవస్వామిపేటలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీత్యాగరాజస్వామి వారి ఆరాధన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లలిత కళా అకాడమీ అధ్యక్షుడు సంతవేలూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో త్యాగరాజస్వామివారికి పూలమాలలు వేసి సంగీత కీర్తనలతో నీరాజనం అర్పించారు. ఈ సందర్భంగా పరిపూర్ణనందస్వామి మాట్లాడుతూ శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలు సమాజానికి భక్తి, ముక్తిని ప్రసాదించాయని అన్నారు. నేటికీ లక్షలాది మంది శిష్య పరంపర శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తనలను ఆలపిస్తూ సంగీత రంగానికి ఊపిరిగా నిలుస్తున్నారని అన్నారు. త్యాగరాజస్వామి వారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మద్దులూరి శ్రీనివాసులు, రాజశేఖర్, మారుతీ భాస్కర్ శర్మ, కాళహస్తి పద్మ, పతకమూరి సాంబయ్య వాయిద్య బృందం సభ్యులు పాల్గొన్నారు.

### రూ.9 లక్షల వసూళ్లకు ఆదేశాలు

**చీమకుర్తి:** చీమకుర్తి మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన ఉపాధి హామీ పనులకు సంబంధించి బుధవారం జరిగిన ప్రజావేదికలో రూ.9.22లక్షల రికవరీకి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గడిచిన సంవత్సర కాలంలో చేపట్టిన పనులపై ఈ ప్రజావేదికలో చర్చించారు. డ్వామా పీడీ జోసఫ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రూ.14వేల జరిమానా విధించారు. డీవీవో అశ్వనీకుమార్, అబుడ్స్‌మన్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ◗ కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలులోకి తెస్తున్న వీబీజీ రామ్‌జీ పథకాన్ని ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రజా వేదికలో అధికారులకు వినతి పత్రం అందజేశారు.

### చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు

**విజయవాడ(రైల్వేస్టేషన్), న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా చర్లపల్లి-అనకాపల్లి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నంబరు 07097 ప్రత్యేక రైలు ఈ నెల 14వ తేదీ రాత్రి 7.30 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 9.30 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 07098 15న అనకాపల్లిలో సాయంత్రం 5.35కి బయలుదేరి 16వ తేదీ ఉదయం 8.15గంటలకు చర్లపల్లి చేరుతుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, ఎలమంచిలి స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెప్పారు.

### రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులకు గాయాలు

**నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే:** ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలైన సంఘటన బుధవారం చదలవాడ వద్ద చోటుచేసుకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చదలవాడ గ్రామానికి చెందిన తండ్రి, కొడుకులు జొన్నవాడ శ్రీనివాస్, శివానంద తన ద్విచక్ర వాహనంపై ఒంగోలు నుంచి స్వగ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు వైపు వెళుతున్న కారు రవిశంకర్ విల్లాస్ సమీపంలోని ఓ టీ దుకాణం ఎదుట ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న తండ్రి కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు.

## దురాక్రమణ యుద్ధాలను ఖండించాలి

కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న ప్రతినిధులు

**ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌టుడే:** వెనెజువెలాపై అమెరికా దాడిని ఖండిస్తూ సీపీఐ(ఎంఎల్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి డీవీఎన్ స్వామి మాట్లాడుతూ, వెనెజువెలాపై అమెరికా భీకరమైన బాంబులను కురిపిస్తూ.. ఆ దేశాన్ని ఆక్రమించుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. చమురు, సహజ వనరుల ఆధిపత్యం కోసం ట్రంప్ చేస్తున్న దురాక్రమణ యుద్ధాలను ఖండించాలని కోరారు. వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో దంపతులను విడుదల చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకురాలు ఎస్.లలితకుమారి, ఏఐఎఫ్‌టీయూ(న్యూ) జిల్లా నాయకులు కత్తి పేరయ్య, పలు సంఘాల నాయకులు సుల్తాన్ బాషా, వి.సుబ్బారావు, పరిటాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఈమనిపాలెంలోని పార్టీ కార్యాలయం నుంచి చర్చి సెంటర్, నెల్లూరు బస్టాండ్ మీదుగా తిరిగి కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన కొనసాగింది.

### ప్రకాశం జిల్లాలో బ్రాయిలర్ ధరలు (కిలో 1కి రూ.లలో)

**వెన్‌కాబ్:** బ్రాయిలర్ ఫారం ధర - 157, రిటైల్ లైవ్ - 184, చికెన్ విత్ స్కిన్ - 267, చికెన్ స్కిన్‌లెస్- 304

## బాలికతో అసభ్య ప్రవర్తన... మూడేళ్ల జైలు

**ఒంగోలు న్యాయవిభాగం, బల్లికురవ:** బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఒంగోలు పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.శైలజ మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బల్లికురవ మండలానికి చెందిన షేక్ మాబు జానీ... 2022 నవంబర్ 1న అదే గ్రామానికి చెందిన బాలికకు ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకెళ్లాడు. తరువాత ఆమె భయంతో ఏడుస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి బారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో... వారు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి... నేరం రుజువు కావడంతో మూడేళ్ల జైలు, రూ.5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. కేసు విచారణలో న్యాయస్థానానికి సహకరించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.

### చెల్లని చెక్కు ..

**ఒంగోలు న్యాయవిభాగం:** చెల్లని చెక్కు కేసులో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎస్.కోమలవల్లి తీర్పు ఇచ్చారు. అద్దంకికి చెందిన సీహెచ్.రామాంజనేయులు తన అవసరాల నిమిత్తం బొద్దులూరివారిపాలేనికి చెందిన ఆర్.శ్రీనివాసరావు నుంచి రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. బాకీ చెల్లింపు నిమిత్తం ఆ మొత్తానికి చెక్కు ఇవ్వగా అది చెల్లలేదు. విషయాన్ని లాయరు నోటీసు ద్వారా తెలియజేసినా స్పందన లేకపోవడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో రెండేళ్ల జైలు, రూ.15.10 లక్షల జరిమానా విధించారు. జరిమానాలోని రూ.15 లక్షలను ఫిర్యాదికి పరిహారంగా చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.

### డ్రంకన్ డ్రైవ్ కేసులో ...

**గిద్దలూరు పట్టణం:** గిద్దలూరు పోలీసు స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురిని పోలీసులు కోర్టులో బుధవారం హాజరుపరిచారు. ఒక్కొక్కరికి వంద రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి భరత్‌చంద్ర తీర్పు చెప్పారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలలు రద్దు చేయడంతో పాటు... రూ.15 వేలు చొప్పున జరిమానా విధించారని సీఐ సురేష్ తెలిపారు.

## శ్రీగంధం చెట్ల చోరీ... అయిదుగురి అరెస్టు

**కంభం, న్యూస్‌టుడే:** తురిమెళ్లలో సాగులో ఉన్న శ్రీగంధం చెట్లు నరికి చోరీ చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ నాగరాజు తెలిపారు. బేస్తవారపేట స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన విశ్రాంత ఎంఈవో బెల్లంకొండ నాయుడు... అటవీ శాఖ అధికారుల అనుమతితో 2.85 ఎకరాల్లో శ్రీగంధం తోట పెంచుతున్నారు. 14 ఏళ్ల వయసున్న తోటలో మొత్తం 300 చెట్లు ఉన్నాయి. గిద్దలూరు మండలం దిగువమెట్టకు చెందిన మండ్లా వేణు, నరసింహులు, షేక్ ఫారూక్, భూపని రామయ్య, బేస్తవారపేట మండలం జేబీకే పురానికి చెందిన భూపాని శివ... 2023లో, గతేడాది సెప్టెంబరు 9న మొత్తం పది చెట్లు నరికి తీసుకుపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు... ఈ నెల 6న తురిమెళ్ల బస్టాండ్ సమీపంలో నిందితులను గుర్తించి సీఐ మల్లికార్జున, ఎస్సై శివ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. నిందితుల నుంచి గొడ్డలి, రంపం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కిలో రూ.1500 చొప్పున విక్రయించినట్లు సమాచారం. దుంగలు కొనుగోలు చేసిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బేస్తవారపేట ఎస్సై రవీంద్రారెడ్డి పాల్గొన్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.

## హత్య కేసు నిందితుడి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు

**బేస్తవారపేట, న్యూస్‌టుడే:** వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ యు.నాగరాజు తెలిపారు. బేస్తవారపేట పోలీసు స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. తర్లుపాడు మండలం తాడివారిపల్లెకు చెందిన జయంపు కృష్ణయ్య (68), మోక్షగుండానికి చెందిన కొమరోలు చిన్నరంగయ్య... పొట్టేళ్ల మాంసం అమ్మకాలు సాగిస్తూ బేస్తవారపేట బీసీ కాలనీలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. గత నెల 31న కృష్ణయ్యకు వృద్ధాప్య పింఛను రాగా... ఇంట్లో సరకులు కొనాల్సి ఉన్నందున కొంత నగదు ఇవ్వాలని చిన్నరంగయ్య అడిగాడు. అందుకు ఆయన నిరాకరించారు. ఈ నెల 1న రాత్రి మళ్లీ అడిగినా ఇవ్వనని చెప్పారు. దీంతో కోపం పెంచుకున్న చిన్న రంగయ్య... కృష్ణయ్య నిద్రిస్తున్న సమయంలో పొట్టేలును కోసే కత్తితో ముఖం, చేతులపై నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం చిన్న రంగయ్య పరారయ్యాడు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేశారు. బుధవారం... బీసీకాలనీలో తిరుగుతున్న నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

## మనోవేదనతో బలవన్మరణం

**గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే:** అనారోగ్యంతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గిద్దలూరు మండలం దేవనగరానికి చెందిన నిడిగంటి రామకృష్ణ (42) గత కొన్నేళ్లుగా బోదకాలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ క్రమంలో మనస్తాపానికి గురై గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబీకులు గుర్తించడంతో ప్రాణాలు నిలిచాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంకాకు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. కుమారుడు గమనించి కుటుంబీకులకు తెలియజేయడంతో కొన ఊపిరితో ఉన్న ఆయనను గిద్దలూరులోని ప్రవేటు వైద్యశాలకు తరలించారు. చికిత్స ప్రారంభించేలోపే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఇమ్మానియేలు... బుధవారం కేసు నమోదు చేశారు. మృతదేహానికి గిద్దలూరు వైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

## వ్యక్తి అదృశ్యం.. పట్టిచ్చిన ఫోన్ కాల్

అదృశ్యమైన గోవిందులును భార్యకు అప్పగించిన ఎస్సై చౌడయ్య

**యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే:** వై.పాలెం పట్టణంలోని గాయత్రి థియేటర్ సమీపంలో నివాసం ఉండే గోవిందులు ఇటీవలే అదృశ్యమయ్యాడు. మంగళవారం రాత్రి యర్రగొండపాలెంలో ఉన్న తన భార్య రాధకు ఫోన్ చేసి 'నేను చనిపోతున్నాను' అని చెప్పడంతో ఆమె కంగారు పడింది. ఆమె వెంటనే వై.పాలెం పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై చౌడయ్య ఆధ్వర్యంలో పోలీసులు అతను చేసిన ఫోన్ కాల్ ఆధారంగా లోకేషన్ గుర్తించగా శ్రీశైలంలో ఉన్నట్లు గ్రహించారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి శ్రీశైలం కుల సత్రంలో ఉన్న అతడిని పట్టుకుని బుధవారం యర్రగొండపాలెం తీసుకొచ్చారు. కుటుంబ పరిస్థితుల కారణంగా అతను ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. భార్య రాధకు గోవిందులును అప్పగించారు.

### భర్త మరణించిన మూడో రోజే భార్య మృతి

**న్యూస్‌టుడే, మార్కాపురం అర్బన్:** మార్కాపురం పట్టణంలో వృద్ధ దంపతుల్లో భర్త మరణించిన మూడో రోజే భార్య కూడా కాలం చేసిన విషాద ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం..స్థానిక దత్తసాయి గుడి సమీపంలో నివాసం ఉంటున్న ప్రగళ్లపాటి మల్లికార్జునరావు (76), వెంకట నరసమ్మ(73) దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలున్నారు. మల్లికార్జునరావు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా, డిప్యూటీ డీఈవోగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన సోమవారం వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురికాగా, బుధవారం భార్య వెంకట నరసమ్మ కూడా మృతి చెందడంతో మరింత కుంగిపోయారు. తల్లి అంత్యక్రియలను కుమార్తె నిర్వహించారు. ఎంతో నిబద్ధతతో మల్లికార్జునరావు ఉద్యోగం చేశారని పలువురు కొనియాడారు.

### ఉరేసుకుని వ్యక్తి ..

**పేర్నమిట్ట (సంతనూతలపాడు), ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే:** ఉరేసుకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం పేర్నమిట్టలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని శాంతినగర్‌కు చెందిన పి.సుబ్బారావు (50) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఆటో తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి పేర్నమిట్టలోని బి.వి.సుబ్బయ్య పాఠశాల పక్కనున్న పొలాల్లో చెట్టుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై హరిబాబు మృతిపై కేసు నమోదు చేసి కారణాలు ఆరా తీస్తున్నారు.

EENADU Classifieds

BUSINESS SERVICES

**BMRఆభరణ్ జ్యువెలరీ** కర్నూల్ రోడ్డు, ఒంగోలు నందు సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (M/F)క్యాషియర్& అకౌంటెంట్ కావలెను. ఇంటర్వ్యూ 10-01-26 శనివారం. ✆ 9293346333

**బంగారం బ్యాంకులలో/** ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**సుమన్ T.Vలో** పనిచేయుటకు లింగసముద్రం, వలేటివారిపాలెం, కందుకూరు, గుడ్లూరు, ఉలపాడు, J.పంగులూరు, అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, ఒంగోలు, కొత్తపట్నం మండలాలకు రిపోర్టర్స్ కావలెను. ✆ 9059020707

REAL ESTATE

SBI Colony Kurnoolroad Ongole EASTfacing 364Sq yards site for immediate Sale @RS 90000Sq yard No brokers ✆ 8328505374

**పొదిలి మున్సిపాలిటి** పరిధిలో 25 సెంట్లలో 100 ఎర్రచందనం మొక్కలతో మా ఫామ్‌ల్యాండ్ మిమ్మల్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. సంప్ర: 99088 22077.

JOBS

**ఒంగోలు మా** ఆఫీసు నందు పనిచేయుటకు M.S.OFFICE వచ్చిన కంప్యూటర్ ఆపరేటర్ + టైపిస్టు (తెలుగు+ ఇంగ్లీషు) కావలెను. సంప్ర|| 98856 29535

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసు కొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**ఒంగోలు గుంటూరురోడ్డు** A1 కల్యాణ మండపంలో సూపర్‌వైజరుగా పనిచేయుటకు చదువుకున్న ఒక మహిళ, ఒక పురుషుడు కావలెను. సం|| ఉ||10 to12, సా||5 to7.

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Cherala
14-161, Ground Floor, Beside Khaja, Subramanyam Library, Chirala Prakasam, Andhra Pradesh - 523155
Vasudeva Reddy 9177041404
Location: Ongole
Dno.8, Gupthas Square, 3rd Floor, 60 Feet Road, Beside Satyam Theater, Ongole, Prakasam Dist, AP - 523001
Rakindhi Ravibabu 9010184144
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

SECURITY GUARDS

**సెక్యూర్ సెక్యూరిటీ సర్వీసెస్** టంగుటూరు పరిసర ప్రాంతాలలో పనిచేయుటకు సెక్యూరిటీ SOలు, సెక్యూరిటీ ASOలు మరియు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. ✆ 9959598279

గమనిక

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయం లో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బు ను వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మ రియు/ లేదా అతనిపై చట్ట పరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

## సంప్రదాయం.. సంబరం

సింహ వాహనంపై కళుగోళమ్మ ఊరేగింపు

అల్లూరు, న్యూస్‌టుడే : అల్లూరులో గ్రామ దేవతల ఉత్సవం అంబరాన్ని తాకింది. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవార్లకు సంప్రదాయబద్ధంగా పూజలు జరిగాయి. సోదరీమణులుగా భావించే గంగమ్మ గుర్రం, కళుగోళమ్మ సింహం, పోలేరమ్మ పులి వాహనాలపై అధిరోహించి బుధవారం దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు అమ్మవార్లకు హారతులు పట్టారు. గ్రామోత్సవంలో సంప్రదాయ నృత్యాలు, కోలాటాలు ప్రజలను అలరించాయి.

## కావలిలో సూర్యాపేట పోలీసుల విచారణ

కావలి, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట పట్టణానికి చెందిన నగల వ్యాపారి నాగరాజును కావలికి చెందిన ఇద్దరు మోసగించినట్లు నమోదైన కేసు దర్యాప్తు నిమిత్తం అక్కడి పోలీసులు బుధవారం రాత్రి ఇక్కడికి వచ్చారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు చేరుకుని నిందితులను అరెస్ట్ చేసేందుకు సహకరించాలని కోరారు. కర్రెద్దుల విజయ్, గుర్రంకొండ కిషోర్ బంగారు బిస్కెట్ తక్కువ ధరకు ఇస్తామని రూ.55 లక్షల వరకు మోసగించగా.. బాధితుడు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు. వీరిపై పట్టణంలోనూ కేసులు ఉన్నాయి.

## అమ్మ బాబోయ్!

పొదలకూరు మండలం ఇనుకుర్తి సమీపంలో బుధవారం మధ్యాహ్నం పెద్ద చింత చెట్టు విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. ఆ సంఘటనతో అటుగా వెళుతున్న వారు హడలిపోయారు. ఆ ప్రాంతంలో.. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పొదలకూరు-రాపూరు ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎస్సై హనీఫ్ ఆర్‌అండ్‌బీ అధికారులకు సమాచారం ఇచ్చి.. కూలీల సాయంతో పరిస్థితిని చక్కదిద్దారు. రాకపోకలను పునరుద్ధరించారు.

– న్యూస్‌టుడే, పొదలకూరు

## ఓఆర్‌ఆర్‌కు.. అడుగులు

**రూ.1930 కోట్లతో 83.64కి.మీ పొడువున నిర్మాణం**

డిజిటల్ స్క్రీన్‌పై ఓఆర్‌ఆర్ ప్రతిపాదిత అలైన్‌మెంట్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్, ప్రజా ప్రతినిధులు

ఈనాడు, నెల్లూరు: సింహపురికి వడ్డాణంలా భాసిల్లే.. జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదం చేసే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇందుకు హామీ ఇవ్వగా- అదే సంవత్సరం అనుమతి మంజూరు చేసింది. 42 కి.మీ. పొడవుతో నిర్మించాలని ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు బాధ్యతను సెకాన్ సంస్థకు అప్పగించగా.. 2022 మే 13న తుది నివేదిక అప్పగించింది. అప్పటి నుంచి పలుమార్లు చర్చించినా అడుగులు ముందుకు పడలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది సెప్టెంబరు 4న అలైన్‌మెంట్ ప్రగతిపై సమావేశం నిర్వహించారు. లేబూరు బిట్-2 నుంచి ఉత్తర రాజుపాళెం వరకు అనుసంధానమయ్యేలా పూర్తి రింగ్ రోడ్డును రూపొందించాలని సెకాన్ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తగు సూచనలు, సలహాల కోసం బుధవారం తొలి సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆధ్వర్యంలో నిర్వహించగా.. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్ యాదవ్, నుడా వైస్ ఛైర్మన్ మొగిలి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

### 9 మండలాలు.. 38 గ్రామాలు

భవిష్యత్తు అవసరాలు.. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని 9 మండలాలు, 38 గ్రామాల మీదుగా మొత్తం 83.64 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఇది లేబూరు బిట్-2 దగ్గర ప్రారంభమై.. రాజుపాళెం జంక్షన్ వద్ద పూర్తవుతుంది. కోవూరు నియోజకవర్గంలో అత్యధికంగా 41.44 కి.మీ. కాగా.. సర్వేపల్లిలో 20.94 కి.మీ, నెల్లూరు రూరల్‌లో 19.64కి.మీ, ఆత్మకూరులో 1.02కి.మీ. ఉంటుంది. పెన్నానదిపై 1200 మీటర్ల పొడవునా బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. ఇందుకు మొత్తం రూ. 1930 కోట్లు అవుతుందని అంచనా వేయగా. . క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు భావిస్తున్నారు.

### పునః పరిశీలన తర్వాతే...

కలెక్టర్ హిమాన్షుశుక్లా మాట్లాడుతూ.. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంపై 2023లో ప్రతిపాదన, ఇప్పటి పరిస్థితులపై ఎమ్మెల్యేలు, అధికారులతో చర్చించిన అనంతరం అవసరమైన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.

| పొడవు | వెడల్పు | అంచనా వ్యయం | నియోజక వర్గాలు | మండలాలు | గ్రామాలు | మేజర్ ఇంటర్ సెక్షన్లు | ఆర్వోబీలు | వీయూపీలు | పైవంతెనలు | మేజర్ వంతెనలు | మైనర్ వంతెనలు |
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 83.64కి.మీ | నాలుగు వరుసలు | రూ. 1930 కోట్లు | 4 | 9 | 38 | 9 | 2 | 13 | 4 | 6 | 37 |

## వైభవం.. త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం

కీర్తనలు ఆలపిస్తున్న మహిళలు

నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే: వేదాయపాళెంలోని త్యాగరాజస్వామి మందిరంలో బుధవారం 179వ ఆరాధనా మహోత్సవం వైభవంగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నగర సంకీర్తనలు జరగ్గా- అనంతరం సంగీత కళాకారులు త్యాగరాజస్వామి కృతులు ఆలపించారు. సంగీత గురువుల సంకీర్తనాలపనలు వీనులవిందు చేశాయి. బ్రహ్మశ్రీ మాచవోలు వెంకటసుబ్బయ్య, భాస్కర శర్మల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులకు అన్నప్రసాదం చేశారు. ఎస్పీబీ ప్రభుత్వ సంగీత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మునికుమార్ త్యాగరాజస్వామి కీర్తనల ప్రాధాన్యాన్ని వివరించారు. విద్యార్థులు ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి.

## ప్రమాదమా.. వైద్యం ఉచితమే

దగదర్తి, న్యూస్‌టుడే : రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత చికిత్స పథకం వరంగా మారింది. మే 5 2025న అమల్లోకి వచ్చిన ఈ పథకం ఎందరికో ప్రాణదానం చేస్తోంది. జాతీయ రహదారిపై నిత్యం వందలాది ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన వారు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. వారికి నగదు, ధ్రువపత్రాల అవసరం లేకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ. 1.50 లక్షల వరకూ వైద్యం అందించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. కాకుంటే క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించాలి. చేర్పించినవారికి పోలీస్ వేధింపులు కూడా ఉండవు.

### పథకం వివరాలు ..

- ఆధార్, బీమా కార్డులు అవసరం లేదు.
- గాయపడిన అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది.
- ఏడు రోజుల పాటు వైద్యసేవలు, సర్జరీ, పరీక్షలు, ఆపరేషన్, ఐసీయూ మొదలైన సేవలు అందిస్తారు.

### ఏం చేయాలి?

☛ ప్రమాదం జరిగిన వెంటనే 108 లేదా హైవే మొబైల్ అంబులెన్స్‌కు కాల్ చేయాలి. ☛ దగ్గరలో గుర్తించిన ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ☛ క్యాష్‌లెస్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ పథకంలో నమోదు చేయించి చేర్పించాలి. ☛ ఆసుపత్రిలో చికిత్స వెంటనే ప్రారంభిస్తారు. ☛ క్లెయిమ్ ఆస్పత్రి వారే చూసుకుంటారు.

## వీధి కుక్కలకు ప్రత్యేక ఆహార జోన్లు

**జిల్లాలో అడుగులు పడని వైనం**

కోటమిట్ట మెక్లిన్స్ రోడ్డులో వీధి అంతా శునకాలే..

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే: నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల్లో వీధి కుక్కలకు ప్రత్యేక ఆహార జోన్ల ఏర్పాటుకు అడుగులు పడటం లేదు. అధికారుల లెక్కల ప్రకారం నెల్లూరు నగరంలో 30వేల శునకాలు ఉండగా- అనధికారికంగా ఇంతకు మించే ఉంటాయి. మిగిలిన మున్సిపాలిటీల్లోనూ ఇదే స్థాయిలో ఉంటాయని అంచనా. ఇందుకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటికీ అధికారులు స్థలాల అన్వేషణలోనే ఉన్నారు. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించిన నేపథ్యంలో.. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు.. ఈ సమాచారం తెలిసేలా నగరపాలక సంస్థ తరఫున హెల్ప్‌లైన్ నంబర్లతో ఫ్లెక్సీలు ప్రదర్శించాల్సి ఉంది. దీనిపైనా ఇంత వరకు స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాలపై కనీసం సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీనిపై నగరపాలక సంస్థ వెటర్నరీ అధికారి మదన్‌మోహన్ మాట్లాడుతూ.. 'ఆహార జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తాం. ఈ నెలాఖరుకు వినియోగంలోకి తీసుకురావడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తా'మన్నారు.

## విజయాల బుట్ట.. రక్షిత్ దిట్ట!

జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు ఎంపిక

నెల్లూరు నగరానికి చెందిన జీవన్ రక్షిత్‌కు బాల్యం నుంచి క్రీడలంటే మక్కువ. దానికి తల్లిదండ్రులు సరిత, ప్రభాకర్‌రావుల ప్రోత్సాహం తోడైంది. శిక్షణలో క్రమంగా మెలకువలు ఒడిసిపట్టిన అతడు.. తాజాగా బాస్కెట్ బాల్ జాతీయ పోటీలకు ఎంపికై భళా అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత్‌ను.. గూడూరులో బ్రేక్ఇన్స్‌పెక్టర్‌గా పనిచేసే తండ్రి.. బెంగళూరులోని లక్ష్యన్ అకాడమీలో చేర్పించారు. అలా ఆటపై పట్టు సాధించిన రక్షిత్.. 2022 నుంచి 2025 వరకు అమలాపురం, విజయవాడ, నర్సరావుపేట, రాచవోలు, గుంటూరు తదితర ప్రాంతాల్లో జరిగిన ఎస్‌జీఎఫ్ అండర్-14, బీఎఫ్‌ఐ(బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. 2024లో జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టుకు సారథిగా వ్యవహరించాడు. తాజాగా నూజివీడులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచి, ఈ నెల 11 నుంచి 15వతేదీ వరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నాథ్‌గావ్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(క్రీడ విభాగం)

## జనం బాట.. నిర్లక్ష్యపు మాట!

న్యూస్‌టుడే, నెల్లూరు(విద్యుత్తు)



సమస్య పరిష్కరించలేదంటూ ఏఈతో వినియోగదారుడి వాగ్వాదం

'నెల్లూరు నగరంలోని రాజేంద్రనగర్ సబ్‌స్టేషన్ పరిధిలో సర్వీస్ నంబరు 2722 వినియోగదారుడు అందె మస్తానయ్య కుమారుడు అంబేడ్కర్... తన తల్లి నివాసం ఉంటున్న ఇంటికి సర్వీస్ తొలగించగా.. దాన్ని తిరిగి పొందేందుకు విద్యుత్తు బిల్లు అందించాలని గత ఏడాది జూన్‌లో విద్యుత్తు అధికారులకు రాత పూర్వకంగా అర్జీ అందించారు. ఎనిమిది నెలలుగా స్థానిక ఏఈ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. సిబ్బంది పట్టించుకోలేదు. మళ్లీ అర్జీ ఇస్తే పరిశీలిస్తామని చెప్పడంతో ఓపిక నశించిన బాధితుడు బుధవారం అధికారులతో వాగ్వాదానికి దిగారు. చేసేది లేక మరోసారి అర్జీ రాసి ఏఈకి

- ఈ సమస్య ఈయన ఒక్కడిదే కాదు.. ఎంతో మంది తరచూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. సమస్యల సత్వర పరిష్కారానికి కూటమి ప్రభుత్వం, ఏపీ ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నా.. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యుత్తు వినియోగదారులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

**తాజాగా..**

అక్టోబరు మంగళ, శుక్రవారం 'కరెంటోళ్ల జనంబాట'కు ఏపీఎస్పీడీసీఎల్ శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని సమస్యలను గుర్తించి.. ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయడంతో పాటు.. గుర్తించిన, వినియోగదారులు తెలిపిన వాటిని సత్వరం పరిష్కరించాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే 5వేలకుపైగా సమస్యలు గుర్తించగా.. వీటిలో వేయిలోపు పరిష్కారమైనట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇక ప్రతి సోమవారం డయల్ యువర్ సీఎండీ, డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాలు ప్రారంభించారు. గత వారం ప్రారంభించిన ఈ కార్యక్రమాలకు ఇప్పటి వరకు 32 సమస్యలు రాగా.. వీటిలో చాలా వరకు పరిష్కారం కావడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

### చర్యలు తీసుకుంటాం

ఏఈ కార్యాలయాలకు వస్తున్న వినియోగదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోకూడదు. అలా చేస్తే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం.

– కె.రాఘవేంద్రం, ఎస్‌ఈ

## బ్యాంకుల రక్షణే ధ్యేయంగా..

**యూబీఐ ఉద్యోగి సైకిల్ యాత్ర**

కావలి చేరిన సైకిల్ యాత్రను స్వాగతిస్తున్న స్థానిక ఉద్యోగులు

కావలి, న్యూస్‌టుడే: ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని కాపాడేందుకు బ్యాంకు ఉద్యోగి ఎన్‌ఎస్ రామరాజు ఉద్యమం చేపట్టారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలోని యూనియన్ బ్యాంకులో పనిచేస్తున్న ఆయన విశాఖపట్నం నుంచి తిరుపతికి సైకిల్ యాత్ర ప్రారంభించారు. బుధవారం పట్టణానికి రాగా.. పలు బ్యాంకుల సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉంటే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. రైతులకు రుణాలివ్వడంతో వ్యవసాయాభివృద్ధికి బాటలు పడతాయన్నారు. బ్యాంకు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు కేవీఎన్ కుమార్, ఏఐబీఈఏ ప్రతినిధులు ఉదయ్‌కిరణ్‌సింగ్, సుమన్, దిలీప్, శ్రీనివాసులు, శేఖర్, ప్రత్యూష, ప్రసాద్, విష్ణు, లోకేశ్, తదితరులు పాల్గొన్నారు.

## జనరల్ నోటీసు

నా క్లయింట్ అయిన **దువ్వూరు శ్రీనివాసులు** తండ్రి **పెద్ద వెంకయ్య**, నిడుముసలి గ్రామం, ఇందుకూరుపేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అనువారు ఇచ్చిన అనుమతి మేరకు యిందుమూలముగా యావన్మందికి తెలియజేయడమేమనగా:- నా క్లయింట్ ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులను **1.బండి మరియభూషణం, 2.బండి శౌరిరాజన్, 3.బండి రాజమణి, 4.బండి రాజేశ్వరి, 5. బండి శ్రీకాంత్, 6.బండి నీమ జెస్సీ, 7.బందెల ప్రకాశరావు, 8.కాకి సిసిలియా, 9.అరవ సింతియా ఛార్లెట్, 10. బందెల లిల్లీసైమన్, 11. బండి ప్రాంచీసమ్మ, 12. కాయల ఫిలోమీనా అలియాస్ కాణీకమ్మ, 13.బండి ఇమాక్యులేట్ మరియు 14. బండి శ్యామ్‌సుందర్ రాజన్** అనువారల వద్ద నుండి కొనుగోలు చేయుటకు నిర్ణయించుకొనినారు. సదరు వారలకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులలో 1వ అయిటం ఆస్తి **బండి శౌరిసమ్మ** గారికిన్నీ లోగా **తే 23-06-1998దిన** రిజిష్టరు కుటుంబ పంపక పారీఖత్తు పత్రము **డాక్యుమెంటు నెం. 1437/1998రుగా** రిజిష్టరు కాబడిన ద్వారాయున్నూ ఆమె తదనంతరం సదరు పంపక పత్రమునకు సరియగు రిజిష్టరు సవరణ పత్రము **తే 30-06-2015 ది డాక్యుమెంటు నెం. 4550/2015రుగా** రిజిష్టరు కాబడిన ద్వారా మాలో 7 నుంచి 10 వారలకు హిందూ వారసత్వపు చట్టరీత్యా సంక్రమించినదనియున్నూ, అటులనే ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులలో 2, 3, 4 అయిటం ఆస్తులు మాలో 11, 12 మరియు 13 వారలకు పై పత్రముల ద్వారా సంక్రమించినదనియున్నూ, అటులనే ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులలో 5వ అయిటం ఆస్తి **బండి ఆరోగ్యమ్మ** గారికి సదరు రిజిష్టరు కుటుంబ పంపక పారీఖత్తు పత్రము ద్వారా సంక్రమించినదని, ఇట్టుండుటలో సదరు **బండి ఆరోగ్యమ్మ** గారు ఆమె జీవితకాలంలోనే సదరు ఆస్తిని ఆమె మనుమడున్నూ మరియు మాలో 14వ వారి పేరిట సెటిల్‌మెంట్ పత్రం ద్వారా చెందజేసి లోగా **తే 7-01-2008ది డాక్యుమెంటు నెం. 119/2008 రుగా** రిజిష్టరు కాబడనదనియూ, అటులనే ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులలో 6, 7 మరియు 8 అయిటం ఆస్తులు మాలో 2, 3 వారలకున్నూ మరియు **బండి మోహన్‌రావు** గారికిన్నీ సంక్రమించి సదరు **బండి మోహన్‌రావు** గారి తదనంతరం ఆయన వారసులైన మాలో 4, 5, 6 వారలకు హిందూ వారసత్వపు చట్టరీత్యా సంక్రమించినదనియూ, అటులనే ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులలో 9వ అయిటం ఆస్తి మాలో 1వ వారికి సదరు పత్రముల ద్వారా సంక్రమించినదనియూ చెప్పుచున్నారు. సదరు వారలకు ఈ క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులు వారి పూర్వీకుడు అయిన **బండి శౌరి** గారికి పిత్రార్జితంగా సంక్రమించి ఆయన తదనంతరం హిందూ వారసత్వపు చట్టరీత్యా సంక్రమించినదని చెప్పుచున్నారు. మరియు క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులపై ఎటువంటి పరాధీనములు, ఆడుమానములు, జప్తులు, క్లయిమ్స్, లీజులు, అగ్రిమెంట్లు, కోర్టు వ్యవహారములు లేవని చెప్పుచున్నారు. కావున క్రింది షెడ్యూలు దాఖలా ఆస్తులపై ఎవ్వరికేని ఎటువంటి ఆక్షేపణలువున్న ఈ పత్రికా ప్రకటన వెలువడిన తేది నుండి 10 రోజులలోపల ఈ క్రింది అడ్రస్సుకు లిఖితపూర్వకముగా సరియగు ఆధారములతో తెలుపుకోవలసినది. తదుపరి వచ్చు ఆక్షేపణలు నా క్లయింట్‌ను బద్ధగించవు.

**ఆస్తి షెడ్యూలు**

నెల్లూరు రి.డి. యిలాకా, నెల్లూరు స.రి.లో చేరిన, నెల్లూరు మున్సిపల్ లిమిట్స్‌లో చేరిన, ప్రస్తుతం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ యిలాకా, నెల్లూరు సబ్-రిజిస్ట్రారులో చేరిన, నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో చేరిన, **నెల్లూరు బిట్-2 గ్రామం, సర్వే నెం. 1084 భూమిలో**

**అయిటం నెం.1** : ఫామ్ నెం. 10 రులో 120 అంకణములలో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.2** : ఫామ్ నెం. 10 రులో 120 అంకణములలో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.3** : ఫామ్ నెం. 10 రులో 120 అంకణములలో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.4** : ఫామ్ నెం. 10 రులో 120 అంకణములలో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.5** : ఫామ్ నెం. 11 రులో 120 అంకణములలో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.6** : ఫామ్ నెం. 11 రులో 120 అంకణములలో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.7** : ఫామ్ నెం. 11 రులో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.8** : ఫామ్ నెం. 11 రులో 30 అంకణములు లేక 200.67 చ.మీ. స్థలము.
**అయిటం నెం.9** : ఫామ్ నెం. 12 రులో 120 అంకణములు లేక 802.68 చ.మీ. స్థలము.

**అయిటం నెం. 1 టు 9** అయిటమ్స్ వెరశి 360 అంకణములు స్థలమునకు **హద్దులు : తూర్పు:** ఇతరుల స్థలం, **దక్షిణం :** 20 అడుగుల రోడ్డు, **పడమర:** 40 అడుగుల రోడ్డు, **ఉత్తరం:** 20 అడుగుల రోడ్డు.

**పెనుబాక గంగాధరరెడ్డి,** B.Com., B.L.,
అడ్వకేట్, రమేష్‌రెడ్డినగర్, నెల్లూరు-3, సెల్ : 98493 49333

## పీఎం విశ్వకర్మ ప్రయోజనం ఎన్నడమ్మా!

ఈనాడు, నెల్లూరు: చేతి వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన పథకం జిల్లాలో లక్ష్యాలకు దూరంగా సాగుతోంది. ప్రారంభించి రెండేళ్లు దాటినా స్వల్పకాలిక రుణాల కోసం ఎదురు చూస్తున్న చేతివృత్తిదారులకు పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరలేదు.

### మూడు విడతల్లో..

సంప్రదాయ చేతివృత్తిదారులు, హస్త కళాకారులు ఈ పథకానికి అర్హులు కాగా- ఎంపికైన వారికి వారం పాటు నిపుణులతో పలు హస్తకళా రూపాలపై మూడు విభాగాలుగా శిక్షణ అందిస్తారు. తొలుత వృత్తి కళాకారుల నైపుణ్యాలను అంచనా వేయడం, తర్వాత ప్రాథమిక శిక్షణ.. దీని ద్వారా నైపుణ్యాలు మెరుగుపడేలా చూడటం.. అనంతరం ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వారి నైపుణ్యం మరింత పెరిగేలా అధునాత అంశాలపై తర్ఫీదు ఇస్తారు.

### అధికారుల నిర్లక్ష్యంతో అటకెక్కిన శిక్షణ.. అవగాహన

● శిక్షణకు హాజరైన వారికి రోజుకు రూ.500 చొప్పున ఇస్తారు. ప్రాథమిక శిక్షణ పూర్తయ్యాక పరికరాల(టూల్‌కిట్) కొనుగోలుకు రూ. 15 వేలు, అనంతరం బ్యాంకుల ద్వారా 5 శాతం వడ్డీతో రూ. లక్ష రుణం మంజూరయ్యేలా చూస్తారు. మొదటి విడత రుణాన్ని లబ్ధిదారులు 18 నెలల కాలంలో చెల్లిస్తే.. రెండో విడతలో రూ.2 లక్షల వరకు పొందొచ్చు. దీన్ని 30 నెలల కాలంలో చెల్లించాల్సి ఉంటుంది.

### దరఖాస్తు విధానం

అర్హులైన వారు www.pmvishwakarma.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. గత అయిదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి రుణాలు పొంది ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు అనర్హులు. అధికారులు పట్టించుకోకపోవడం, అవగాహన కల్పించకపోవడంతో జిల్లాలో వేలాది మంది ఎదురు చూస్తున్నారు.

**జిల్లాలో ఇలా** (పరిశ్రమల శాఖ వివరాల ప్రకారం)! వచ్చిన దరఖాస్తులు : 212 | బ్యాంకుకు పంపినవి : 166 | మంజూరు : 58 | అందించిన రుణం : రూ.276.40 లక్షలు

## విద్య.. విధులకు రాచబాట

**పాఠశాలలకు కంప్యూటర్లు, 5జీ రూటర్లు**

విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న ప్రధానోపాధ్యాయుడు

న్యూస్‌టుడే, దుత్తలూరు: విద్యా వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే జిల్లాలోని పలు పాఠశాలలకు సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో నూతన కంప్యూటర్లతో పాటు 5జీ జియో రూటర్లు అందించారు. తద్వారా విద్యా కార్యకలాపాల నిర్వహణతో పాటు ఆన్‌లైన్, డిజిటల్ బోధనకు మార్గం సుగమం చేశారు.

### సజావుగా కార్యకలాపాలు..

పాఠశాల సముదాయాల నుంచి ఏదైనా ప్రతిపాదనలు, నివేదికలు పంపాలంటే.. ఉపాధ్యాయులు, సిబ్బంది సమీపంలోని ఇంటర్నెట్ కేంద్రాలకు వెళ్లి సొంత నిధులు వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం కంప్యూటర్లు అందుబాటులోకి రావడంతో.. ఈ పని సులువైంది. ఒక్కో పాఠశాల సముదాయానికి రూ. 67వేల చొప్పున.. జిల్లాలోని 136 పాఠశాలలకు రూ. 91.12 లక్షల విలువైన కంప్యూటర్లతో పాటు కావాల్సిన సామగ్రి అందించారు. వీటి ద్వారా పాఠశాలలు, విద్యార్థుల వివరాలు, ఇతరత్రా సమాచారం సమగ్రంగా సేకరించి నిక్షిప్తం చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. డిజిటల్ లైబ్రరీల ఏర్పాటుకు అవకాశం కలిగింది.

| వివరాలు ఇలా.. | పాఠశాలలు | విద్యార్థులు |
|---|---|---|
| ప్రాథమిక | 2,033 | 64,389 |
| ప్రాథమికోన్నత | 256 | 25,667 |
| ఉన్నత | 295 | 92,183 |

● పాఠశాలల సముదాయాలు: 136

## డీజిల్ దందా.. ఇదీ పంథా

రీడింగ్ పంపును పరిశీలిస్తున్న అధికారులు

ముత్తుకూరు, న్యూస్‌టుడే: ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ.. జెన్‌కోకు వెళ్లే మార్గంలో కొంత కాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న డీజిల్ దందా రట్టయింది. ఏకంగా పెట్రోల్ బంకుల రీతిలో రీడింగ్ మెషిన్లు, పెట్రోల్ గన్లు ఏర్పాటు చేసి.. బయటి జిల్లాల నుంచి ట్యాంకర్లలో డీజిల్ తీసుకొచ్చి.. మోటార్ల ద్వారా నేరుగా బల్కర్లలో నింపుతున్న వైనం వెల్లడైంది. ఇందుకు అవసరమైన విద్యుత్తును సైతం అక్రమంగా వినియోగిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. కొంత కాలంగా అనుమతి లేకుండా ఈ కార్యకలాపాలు జరుగుతున్నా.. తమకు సమాచారం లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం.

### హడలుతున్న స్థానికులు

ఈ ప్రాంతంలో మూడు పరిశ్రమలు ఉండగా- ఈ మార్గంలో నిత్యం వందలాది మంది కార్మికులు, ఉద్యోగులు వెళుతుంటారు. డీజిల్ ట్యాంకర్లు నిలుపుతున్న ప్రాంతంలో అనుకోని రీతిలో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని హడలిపోతున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

### ఫిర్యాదుతో రంగంలోకి..

ఈ అక్రమ వ్యాపారంపై స్థానికులతో పాటు కొందరు తెదేపా నాయకులు జేసీ, విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు, కొలతలశాఖ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ సీఐ నరసింహారావు, విజిలెన్స్ తహసీల్దారు కృష్ణప్రసాద్, ముత్తుకూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డితో పాటు ఇతర శాఖల అధికారులు బుధవారం సాయంత్రం అక్కడికి చేరుకున్నారు. డీజిల్ ట్యాంకర్లను, వారి వద్ద ఉన్న రికార్డులను పరిశీలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి ట్యాంకర్లతో డీజిల్ తెచ్చి.. ఇక్కడి వాహనాల్లో నింపుతున్నట్లు గుర్తించారు. ట్యాంకర్లను సీజ్ చేసి.. 6ఏ కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పూర్తి నివేదికను జేసీకి అందిస్తామన్నారు.

(c) eenadu

## సమాచార స్రవంతి

### బంగారం ధరలు

| | |
|---|---|
| గ్రాముధర: | రూ. 13,168 |
| (3 శాతం జీఎస్టీ కలిసిన ధర) | |
| సవర ధర: | రూ. 1,05,344 |
| వెండి గ్రాము : | రూ. 262.40 |

### నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు

| | |
|---|---|
| బ్రాయిలర్ | 170 |
| లేయర్ | 95 |
| బ్రాయిలర్స్ | 294 |
| బ్రాయిలర్స్కిన్‌లెస్ | 324 |
| లేయర్ మాంసం | 162 |

## గణతంత్ర దినోత్సవానికి పటిష్ఠ ఏర్పాట్లు

నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే: జిల్లాలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు కవాతు మైదానంలో భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి పోలీసుశాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తెలిపే శకటాలను అందంగా, విజ్ఞానదాయకంగా తయారు చేసి ప్రదర్శించాలని ఆదేశించారు. పోలీసు, సాయుధ దళాలు, ఎన్‌సీసీ సంయుక్తంగా కృషి చేసి కవాతు ప్రదర్శనలివ్వాలని తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునేలా నిర్వహించేందుకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


### బహిరంగ వేలం

జనవరి నెల తేది : 08-01-2026

| Vehicle No. | Description | Year |
|---|---|---|
| AP39TP-1750 | MAHINDRA BOLERO PICK UP 1.7T BS6 | 2020 |
| AP39VF1131 | MAHINDRA 475 DI XP PLUS | 2020 |
| AP26BB5925 | SWIFT DZIRE VDI DIESEL 5 SEATER | 2015 |
| AP39UX8893 | BAJAJ MAXIMA WIDE BS6 CNG-P | 2024 |
| AP26TD-1540 | EICHER 380 | 2014 |

గమనిక : పైన తెలిపిన వాహనముల యొక్క రుణగ్రహీత(లు) / హామీదారులు మా యందు ఋణం పొంది వాహనము కొనుగోలుచేసి ఋణము చెల్లించనందువలన పలుమార్లు నోటీసులను పంపడమైనది. కాని ఖాతరు చేయనందువలన పలుమార్లు నోటీసు పంపెడమైనది. కాని ఖాతరు చేయనందున పై వాహనములను వేలము ద్వారా విక్రయించి ఋణము రాబట్టుకొనుటకు కంపెనీ నిర్ణయించడమైనది. షరతులు వర్తిస్థాయి.

వేలము జరుగు ప్రదేశం : శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, వెంకటాచలం, సర్వేపల్లి రోడ్డు, రైల్వేగేట్ దగ్గర, నెల్లూరు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

డి.నెం.53-54, శ్రీనగర్‌కాలనీ, శ్రీనివాస కాంప్లెక్స్, మాగుంట లేఔట్, డమ్రో షోరూం దగ్గర, నెల్లూరు, ఫోన్ : 9849981316, 9849981418.


# ఈఎస్ఎల్ - 2025 తుదిపోరు నేడే

### సీనియర్స్, జూనియర్స్‌లో పోటీ పడనున్న 4 జట్లు

న్యూస్‌టుడే, నెల్లూరు(క్రీడా విభాగం)

ఫైనల్స్‌లో స్థానం కోసం జట్లు నువ్వా.. నేనా..? అన్నట్లు పోటీ పడ్డాయి.. బ్యాటర్లు చెలరేగిపోయారు.. బౌలర్లు ప్రతాపం చూపారు. ధనిక్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ 'ఈనాడు స్పోర్ట్స్ లీగ్' (ఈఎస్ఎల్-2025) క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలోని గ్రౌండ్-1, గ్రౌండ్-2లో సీనియర్స్, జూనియర్స్ విభాగంలో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బుధవారం సెమీ ఫైనల్స్ జరగ్గా.. ఫైనల్స్‌కు చేరేందుకు జట్లు పోటీ పడ్డాయి.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ ఎండీ భయ్యా వాసు

### నేటి మ్యాచ్‌ల వివరాలు

**సీనియర్స్** A.C. Stadium **(Ground-1)**

నారాయణ ఇంజినీరింగ్ కాలేజి, నెల్లూరు **x** రావూస్ డిగ్రీ & పి.జి. కాలేజి, నెల్లూరు. 8.30 A.M.

**జూనియర్స్** A.C. Stadium **(Ground-2)**

ప్రకాశం పాలిటెక్నిక్ కాలేజి, కందుకూరు **x** ఎ.పి. మోడల్ స్కూల్ & కాలేజి, ఎ.ఎస్.పేట 8.30 A.M.

### ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల విజయం

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

వినోస్ పాల్

సీనియర్స్ విభాగంలో గీతాంజలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (గంగవరం), ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల (కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత పది ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గీతాంజలి కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 58 పరుగులకే పరిమితం అయింది. ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. వినోస్ పాల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు.

### ఒక్క పరుగు తేడాతో ఫైనల్‌కు రావూస్..

సీనియర్స్ విభాగం సెమీస్‌లో కృష్ణచైతన్య డిగ్రీ కళాశాల (నెల్లూరు), రావూస్ డిగ్రీ, పీజీ కళాశాల (నెల్లూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రావూస్ డిగ్రీ కళాశాల జట్టు బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. బ్యాటర్ షేక్ కమల్ 14 బంతుల్లో మూడు ఫోర్లు కొట్టి 22 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణచైతన్య డిగ్రీ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఒక్క పరుగు తేడాతో రావూస్ డిగ్రీ, పీజీ కళాశాల జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

కమల్

### నారాయణ కళాశాల జయకేతనం

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

సిద్ధార్థ

సీనియర్స్ విభాగం సెమీ ఫైనల్స్‌లో ఉదయం జరిగిన మ్యాచ్‌లో విజేత ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల(కందుకూరు), నారాయణ ఇంజినీరింగ్ కళాశాల(నెల్లూరు)తో పోటీ పడింది. టాస్ గెలిచిన నారాయణ ఇంజినీరింగ్ కళాశాల జట్టు బ్యాటింగ్ ఎంచుకుని ఆరు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. సిద్ధార్థ 15 బంతుల్లో రెండు సిక్సులు, ఆరు ఫోర్లు కొట్టి 43 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 67 పరుగులే చేసింది. దాంతో నారాయణ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

### జూనియర్స్‌లో ప్రకాశం పాలిటెక్నిక్

జూనియర్స్ విభాగం సెమీ ఫైనల్స్‌లో గాయత్రి జూనియర్ కళాశాల(కందుకూరు), ప్రకాశం పాలిటెక్నిక్(కందుకూరు) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన గాయత్రి జూనియర్ కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ప్రకాశం పాలిటెక్నిక్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఆలౌట్ అయి 80 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గాయత్రి జూనియర్ కళాశాల అయిదు వికెట్లు కోల్పోయి 75 పరుగులే సాధించింది. దాంతో ప్రకాశం పాలిటెక్నిక్ కళాశాల జట్టు అయిదు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మనీష్ నిలిచారు.

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

మనీష్

### ఏపీ మోడల్ స్కూలు, కళాశాల జట్టు ప్రతిభ

ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ స్టార్ క్రికెటర్ ఆఫ్ ది మ్యాచ్

ఖాజా

జూనియర్స్ విభాగంలో సెమీ ఫైనల్స్‌లో బీఎస్ఆర్ జూనియర్ కళాశాల (ఆత్మకూరు), ఏపీ మోడల్ స్కూలు, కళాశాల (ఏఎస్‌పేట) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఏపీ మోడల్ స్కూలు, కళాశాల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన బీఎస్ఆర్ జూనియర్ కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 133 భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏపీ మోడల్ స్కూలు, కళాశాల జట్టు 9.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 135 పరుగుల భారీ స్కోరు చేదించింది. దాంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఏపీ మోడల్ స్కూలు, కళాశాల జట్టు విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. బ్యాట్స్‌మెన్ ఎస్‌కే ఖాజా కేవలం 18 బంతుల్లో ఆరు సిక్సులు, మూడు ఫోర్లు కొట్టి 56 పరుగులు చేశారు.

Title Sponsor: ధనిక్ భారత్ విద్యా సంస్థలు IIT-JEE | NEET

Protein Partner: NECC నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (Non-Govt. Public Charitable Trust) "Sunday ho yah Monday roz khao ande"

Beverage Partner: CMR SHOPPING MALL The joy of life ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | ఒడిశా | కర్ణాటక

Gift Partner: KL (DEEMED TO BE UNIVERSITY)

Regional Sponsor: City Chalapathi Institute of Technology AUTONOMOUS MOTHADAKA CAMPUS

Digital Partner: ఈనాడు.నెట్ ETV BHARAT

TV Partner: ETV ఆంధ్రప్రదేశ్

District Sponsor: RAO'S EDUCATIONAL INSTITUTIONS NELLORE

Organised by ఈనాడు ఉత్సవం క్రీడ



### శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిష్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032 ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478, 4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.9/113, మిద్దెపైన, పార్కు వీధి, సూళ్ళూరుపేట మండలం, నెల్లూరు జిల్లా

### భౌతిక స్వాధీనతా ప్రకటన (రూల్8(3) ప్రకారం )

(సర్ఫేసి చట్టం లోని 13(4) ప్రకారం స్థిరాస్తి యొక్క భౌతిక స్వాధీనత)

గమనిక: "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" చెన్నైలోని ఎన్‌సిఎల్‌టి యొక్క ఉత్తర్వుల ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనమైనది మరియు ఆ తరువాత "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరున 30.11.2022 నాటి పేరు మార్పుకు అనుగుణంగా ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్ ప్రకారం 30.11.2022 నుండి " శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్చబడినది

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(సదరు చట్టం)లోని నిబంధనల క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 (సదరు రూల్స్) యొక్క రూల్3తో చదువుకోవాల్సిన సదరు చట్టంలోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సదరు డిమాండ్ నోటీసులలో తెలిపిన మొత్తమును తిరిగి చెల్లించవలసిందిగా దిగువ పట్టికలో వివరాలు గల ఋణగ్రహీతలకు డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున (ఎస్ఎఫ్ఎల్) అధీకృత అధికారియైన దిగువ సంతకందారు, **గౌరవనీయ చీఫ్ మెట్రోపాలిటన్-కం - ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి, నెల్లూరు వారి** ఉత్తర్వుల మేరకు సదరు చట్టంలోని సెక్షన్ 14 యొక్క నిబంధనలను అనుసరించి దిగువ పేర్కొన్న తనఖా ఆస్తులను **తేది. 07.01.2026న భౌతికంగా** స్వాధీనం చేసుకోవడమైనదని ఇందుమూలముగా ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి నోటీసు ఇవ్వడమైనది.

రుణఖాతానెం. **SLRPTTF1904290011** డిమాండ్ నోటీసు తేది: 24.08.2022

రుణగ్రహీత పేరు మరియు చిరునామా:

1) **మేడా మల్లి కిషోర్‌కుమార్‌రెడ్డి** తండ్రి రామలింగారెడ్డి, డి.నెం.8-25-1, ఆంధ్రాబ్యాంక్ దగ్గర, యల్లాయపాలెం (గ్రామం), కొడవలూరు (మండలం) నెల్లూరు జిల్లా - 524366
2) **మేడా విద్యాదరి,** భర్త మేడా మల్లి కిషోర్‌రెడ్డి డి.నెం.8-25-1, ఆంధ్రాబ్యాంక్ దగ్గర, యల్లాయపాలెం (గ్రామం), కొడవలూరు (మండలం) నెల్లూరు జిల్లా - 524366
3) **గులించెర్ల రాజేష్‌రెడ్డి** తండ్రి వెంకటరమణారెడ్డి, డి.నెం.5-10, పడమర వీధి, మనుబోలు గ్రామం & మండలం, నెల్లూరు జిల్లా - 524405

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: **రూ.68,41,518/-** (అరవై ఎనిమిది లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల పద్దెనిమిది రూపాయలు మాత్రమే) రుణఖాతానెం. **SLRPTTF1904290011** డిమాండ్ నోటీసు తేది: 24.08.2022

**స్థిరాస్తుల వివరములు:-**

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, స్టోన్‌హౌస్‌పేట్ సబ్ రిజిస్ట్రేషన్, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరు బిట్2, బాలాజి నగర్, పద్మావతి నగర్ ఎక్స్‌టెన్షన్, సర్వేనెం.621-ఎ, సబ్ డివిజన్ అనంతరం సర్వేనెం.621-ఎ1లో ఎ.2-68 సెంట్లు, సర్వేనెం.621-బిలో ఎ.3.78 సెంట్లు మరియు ఇందున ఎ.2.18 సెంట్లు, సర్వేనెం.621-సిలో ఎ.0.18 సెంట్లు వెరశి మొత్తం విస్తీర్ణం ఎ.2.36 సెంట్ల భూమిలో వేసిన ప్లాట్లలో డి.నెం.27-2-1995 సమీపంలోని ప్లాటు నెం.48 విస్తీర్ణం 33 1/3 అంకణములు, లేదా 266.66 చ.గ. భూమి కి హద్దులు: తూర్పు: 30అ. వెడల్పు గల రోడ్డు -40అ. దక్షిణం: ప్లాటు నెం.49 - 60అ. పడమర: ప్లాటు నెం.45 - 40అ. ఉత్తరం: ప్లాటు నెం.47-60అ. ఈ హద్దుల మధ్య 33 1/3 అంకణములు లేదా 266.66 చ.గ. స్థలం అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతోసహా.

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (**SFL**) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి భౌతికంగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్ళించుటకు గానీ యస్‌యఫ్‌యల్ వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.

ప్రదేశం: సూళ్లూరుపేట సం/- అధీకృత అధికారి,
తేది: 07.01.2026 శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్



### శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిష్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032 ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాలకు పరిపాలనా కార్యాలయం: డి.నెం.3-6-478, 4వ అంతస్తు, ఆనంద్ ఎస్టేట్ లిబర్టీ రోడ్డు, హిమాయత్‌నగర్, హైదరాబాద్ - 500029, వెబ్‌సైట్: www.shriramfinance.in. బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.14/16, 1వ అంతస్తు, ఎస్ఎస్‌రోడ్డు, గూడూరు (మండలం), తిరుపతి (జిల్లా) - 524101

### భౌతిక స్వాధీనతా ప్రకటన (రూల్8(3) ప్రకారం )

(సర్ఫేసి చట్టం లోని 13(4) ప్రకారం స్థిరాస్తి యొక్క భౌతిక స్వాధీనత)

గమనిక: "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్" చెన్నైలోని ఎన్‌సిఎల్‌టి యొక్క ఉత్తర్వుల ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనమైనది మరియు ఆ తరువాత "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" పేరున 30.11.2022 నాటి పేరు మార్పుకు అనుగుణంగా ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికెట్ ప్రకారం 30.11.2022 నుండి " శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్" గా మార్చబడినది

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(సదరు చట్టం)లోని నిబంధనల క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 (సదరు రూల్స్) యొక్క రూల్3తో చదువుకోవాల్సిన సదరు చట్టంలోని సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఎస్ఎఫ్ఎల్) యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సదరు డిమాండ్ నోటీసులలో తెలిపిన మొత్తమును తిరిగి చెల్లించవలసిందిగా దిగువ పట్టికలో వివరాలు గల ఋణగ్రహీతలకు డిమాండ్ నోటీసులు జారీ చేశారు.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున (ఎస్ఎఫ్ఎల్) అధీకృత అధికారియైన దిగువ సంతకందారు, **గౌరవనీయ చీఫ్ మెట్రోపాలిటన్-కం - ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి, నెల్లూరు వారి** ఉత్తర్వుల మేరకు సదరు చట్టంలోని సెక్షన్ 14 యొక్క నిబంధనలను అనుసరించి దిగువ పేర్కొన్న తనఖా ఆస్తులను **తేది. 07.01.2026న భౌతికంగా** స్వాధీనం చేసుకోవడమైనదని ఇందుమూలముగా ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి నోటీసు ఇవ్వడమైనది.

రుణఖాతానెం. **GUDRBTF2110270006** డిమాండ్ నోటీసు తేది: 11.12.2023

రుణగ్రహీత పేరు మరియు చిరునామా:

1) **సయ్యద్ హంజా హుస్సేనీ,** కేరాఫ్ అబ్దుల్లా హుస్సేనీ, డి.నెం.20-4-93, మెక్లెన్స్ రోడ్డు, కరెంట్ ఆఫీస్ దగ్గర, కోటమిట్ట, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా - 524001
2) **సయ్యద్ అఫ్రోజ్ బేగం,** కేరాఫ్ హంజా హుస్సేనీ డి.నెం.20-4-93, మెక్లెన్స్ రోడ్డు, కరెంట్ ఆఫీస్ దగ్గర, కోటమిట్ట, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా - 524001
3) **షేక్ కరీముల్లా** తండ్రి గౌస్ మొహిద్దీన్, డినెం.9-81, నారాయణరెడ్డిపేట, గుడిపల్లిపాడు నెల్లూరు రూరల్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా - 524314

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: **రూ52,28,697/-** (యాభై రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఏడు రూపాయలు మాత్రమే) రుణఖాతానెం. **GUDRBTF2110270006** డిమాండ్ నోటీసు తేది: 11.12.2023

**స్థిరాస్తుల వివరములు:-**

టైటిల్ డీడ్స్ డిపాజిట్ చేయడం ద్వారా సెక్యూరిటీ ఇంటరెస్ట్ / తనఖా వుంచిన ఆస్తి వివరములు:- శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరు రిజిస్ట్రేషన్ జిల్లా, నెల్లూరు సబ్ జిల్లా, నెల్లూరు సిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరు బిట్-1, మెక్లెన్స్ రోడ్డుకు పడమర వైపు, డి.నెం.20/1507కు సమీపంలోని సి.ఎ.ఎస్.నెం.345/6లో ఎ.1.21 సెంట్ల భూమి మరియు ఇందున 85 అంకణముల మరియు ఇందులో దక్షిణం వైపు తూర్పుభాగం 2 అంకణముల ఖాళీస్థలం. హద్దులు: తూర్పు: షా హుస్సేనీ స్థలం - 60.6అ. దక్షిణం: 29.9అ. పడమర: సయ్యద్ తౌసిఫ్ హుస్సేనీ స్థలం - 60.6అ. ఉత్తరం:సయ్యద్ షామిక్ హుస్సేనీ స్థలం - 29.9అ. ఈ హద్దుల మధ్య 25 అంకణముల స్థలం దారిహక్కు మరియు అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా.

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (**SFL**) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి భౌతికంగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్ళించుటకు గానీ యస్‌యఫ్‌యల్ వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.

ప్రదేశం: గూడూరు సం/- అధీకృత అధికారి,
తేది: 07.01.2026 శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్



### EENADU eClassifieds

**AUTO**

**VEHICLES FOR SALE**

**మారుతి** 800 కారు లెదర్ సీట్స్, LED లైట్స్, మ్యూజిక్ సిస్టమ్, న్యూటైర్స్, RC వ్యాలిడ్ అప్‌టు మార్చి2027, ధర: 49 వేలు Negotiable ✆8333048994

**FINANCIAL SERVICES**

ఆంధ్రప్రదేశ్‌లో Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

**REAL ESTATE**

**LAND FOR SALE**

**పొలం అమ్మబడును**

జాతీయ రహదారికి 1.5 కిలోమీటర్ల దూరంలో, గొలగమూడికి వెళ్ళే దారిలో, కంటేపల్లి గ్రామంలో, తారురోడ్డు ఫేసింగుతో వెంచర్లకు అనువైన 12 యకరముల పొలం అమ్మబడును.

ఆసక్తి కలవారు 93471 00164 నంబరు నందు సంప్రదించగలరు.

**JOBS**

Wanted MBA, B.Com, B.Sc. Graduates for Marketing and Office work. Contact: 95027 38983

Wanted Proficiency in Advanced Excel should have prior experience in making Excel Based MIS reports / Daily Business Trackers. Making Business dash boards for Data visualisation tools like tableau, Power BI etc. 8885423099

**ఒమెగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

అధిక స్పందనలు పొందండి. వాహనాలు అమ్మకం, ఉద్యోగాల భర్తీ, ఇళ్లు, ప్లాట్లు, స్థలాలు అమ్మకాలు, కొనుగోళ్లు, ఇళ్లు, షాపులు, ప్లాట్లు అద్దెకు మరియు అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు... B/w 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే వివరాలకు.. నెల్లూరు 80080 01790

మీ చిన్నారులకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి. B&W : రూ. 600 Colour : రూ. 800

ప్రకటనలపై 5% GST వర్తించును

**ప్రముఖ కంపెనీలో** ప్యాకింగ్ మిషన్ వద్ద ప్యాకింగ్ చేయుటకు మహిళలు కావలెను. నారాయణరెడ్డి పేట (డేవిస్ పేట) నెల్లూరు. ✆ 9100574129, 76759 74297

**ప్రముఖ వెజిటేరియన్** హోటల్ స్టోన్‌హౌస్‌పేటలో పనిచేయుటకు సప్లయర్స్, ప్యాకింగ్ స్టాఫ్, హెల్పర్స్ కావలెను. (M/F). Cont: 8885423099

**MARKETING/ SALES**

HINDUJA HOUSING FINANCE

WALK-IN INTERVIEW

SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry

Location: Nellore

Old Door No.1961, New Door No.16/2/462 & 16/2/462/B, Ward No.16, Srinivasa Agraharam, Nellore Town, Nellore-524002.

Shaik Shakeer Basha 7013233633

Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటన దారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.



### శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్

SHRIRAM Finance

రిజిష్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032, వెబ్‌సైట్: www.shriramfinance.in/auction. కార్యాలయ చిరునామా: డి.నెం.26-2-7, 2వ అంతస్తు, పద్మావతి ప్లాజా, కెనరాబ్యాంక్ ప్రక్కన, ఎ.కె.నగర్, నెల్లూరు జిల్లా - 524004 & శాఖ కార్యాలయం: నెల్లూరు-2

శ్రీమతి చందలూరు కేశవరావు & చందలూరు స్వరాజ్యం గార్లకు చెందిన **స్థిరాస్తులు అమ్మకము కొరకు ఈ-వేలం ప్రకటన**

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్)రూల్స్, 2002, 9(1) & 8(6)తో చదువబడే క్రింద స్థిరాస్తుల ఈ-వేలం అమ్మకం ప్రకటన

ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా రుణగ్రహీత(లు) మరియు గ్యారంటారు (లు)లకు తెలియజేయడమేమనగా దిగువ తెలిపిన రుణగ్రహీతలు / గ్యారంటార్లకు చెందిన ఆస్తులను సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖా / ఛార్జిలో వుంచి పొందిన బకాయి మొత్తము **తేది: 01.02.2023** నాటికి రూ.**52,21,136/-** లను + **తేది:02.02.2023** నాటి నుండి వడ్డీ మరియు ఇతర ఖర్చులను రాబట్టుకునేందుకు సర్ఫేసి చట్టంలోని సెక్షన్ 13(2) క్రింద డిమాండ్ నోటీసు **తేది: 01.02.2023** న జారీ చేసి శ్రీరామ్‌ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క సెక్యూర్డ్ క్రెడిటార్ వారిచే స్వాధీనం చేసుకున్న ఆస్తులను "ఎక్కడ ఎలా వున్నదో అక్కడ" "అక్కడ ఎలా ఉన్నదో" అలానే మరియు "అక్కడ ఏమి ఉన్నదో" అనే పద్ధతిపై తేది: **18.02.2026** ఉదయం 11.గం॥లకు నుండి మ.1.00 గం॥ల మధ్య విక్రయించుటకు నిర్ణయించినారు.

అగ్రిమెంటు నెం.: **NELL3TF1812290003,** రుణగ్రహీతలు/గ్యారంటార్ల యొక్క పేర్లు,చిరునామా :-1) **చందులూరు కేశవరావు** తండ్రి చెన్నయ్య, పాత డి.నెం.10/94, కొత్త డి.నెం.10-1-122, సుదర్శనం వారి వీధి, సంతపేట, నెల్లూరు జిల్లా - 524001 (**రుణగ్రహీత**), 2) **చందలూరు స్వరాజ్యం,** భర్త చందలూరుకేశవరావు, పాత డి.నెం.10/94, కొత్త డి.నెం.10-1-122, సుదర్శనం వారి వీధి, సంతపేట, నెల్లూరు జిల్లా - 524001 (**గ్యారంటారు**), 3) **శ్రీరామ్ ఇందిరమ్మ,** భర్త కలపతి విజయకుమార్, డి.నెం.24-1-1533, ఆదర్శ నగర్ కాలనీ, ఎల్ఐసి దగ్గర, దర్గామిట్ట,నెల్లూరు జిల్లా - 524003 (**గ్యారంటారు**)

**స్థిరాస్తుల యొక్క వివరణ: (చందలూరు కేశవరావు & చందలూరు స్వరాజ్యం గార్లకుచెందిన ఆస్తి ):- షెడ్యూలు-1:-** శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా, నెల్లూరు సబ్‌జిల్లా, నెల్లూరు మున్సిపల్‌కార్పొరేషన్ నెల్లూరు సిటీ, నెల్లూరు బిట్-1, సర్వేనెం.83 & 84/1 వార్డునెం.7, ఉడ్ హౌస్ సంగం, డి.నెం.7/919, అసెస్మెంట్ నెం.1031009490, ప్లాటు నెం.319లో స్థలం విస్తీర్ణం 12 అంకణములు లేదా 80.268 చ.మీ. లేదా 96 చ.గ. ఇందున 2 అంకణములు లేదా 144 చ.అ.లలో ఎ.సి.సి షీట్ రూఫ్ ఇల్లు వాటికి అమర్చియుండు ద్వారములు, ద్వారబంధనములు, కిటికీలు, అల్మైరాలు అన్ని ఇతర సామాగ్రి, ఎలక్ట్రిసిటీ సర్వీస్ కనెక్షన్, నెం.3325309021449, ఎలక్ట్రికల్ మీటరు, ఫిట్టింగ్‌లు, సెక్యూరిటీ డిపాజిట్, మోటారు అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా.: హద్దులు: తూర్పు:రోడ్డు, పడమర: రోడ్డు, ఉత్తరం: వి.కొండయ్య ఇల్లు, దక్షిణం: ఎస్.కాంతమ్మ ఇల్లు.

**షెడ్యూలు-2- ఐటంనెం-1:**-శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరుసబ్ జిల్లా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరుసిటీ, నెల్లూరుబిట్-1, సర్వేనెం.83& 84/1, వార్డునెం.7, వుడ్ హౌస్ సంఘం, డి.నెం.810, ప్లాటు నెం.330-ఎలోని స్థలం విస్తీర్ణం 5 1/2 అంకణములు లేదా 36.789చ.మీ. లేదా 44 చ.గ.లు, హద్దులు: తూర్పు: వాణి స్థలం, పడమర: రోడ్డు,ఉత్తరం: నందిని ఇల్లు, దక్షిణం: సిహెచ్.సులోచనమ్మ స్థలం, **ఐటంనెం-2:**-శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, నెల్లూరుసబ్ జిల్లా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, నెల్లూరుసిటీ, నెల్లూరుబిట్-1, సర్వేనెం.83& 84/1, వార్డునెం.7, వుడ్ హౌస్ సంఘం, డి.నెం.810, ప్లాటు నెం.330-బిలోని స్థలం విస్తీర్ణం 5 1/2 అంకణములు లేదా 36.789చ.మీ. లేదా 44 చ.గ.లు, హద్దులు: తూర్పు: రోడ్డు, పడమర: చందలూరు స్వరాజ్యం స్థలం, ఉత్తరం : నందిని ఇల్లు., దక్షిణం: సిహెచ్.సులోచనమ్మ స్థలం, **తాకట్టు రుణభారాలు: లేవు.**

| అగ్రిమెంటు నెంబరు | ఆస్తి యొక్క రిజర్వు ధర | ధరావత్తు | ధరావత్తు సమర్పణ విధానం | బిడ్ ఇంక్రిమెంటు మొత్తము | వేలం తేది | ధరావత్తు సమర్పణ తేది | ఆస్తుల తనిఖీ తేది |
|---|---|---|---|---|---|---|---|
| NELL3TF18 12290003 | షెడ్యూలు-1:రూ.17,68,000/- షెడ్యూలు-2:రూ.17,67,000/- మొత్తం షెడ్యూలు-(1నుండి 2) రిజర్వుధర: రూ.35,35,000/- (ముప్పై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు మాత్రమే) అత్యధిక మదింపు నివేదిక మొత్తం | రిజర్వు ధరలో 10% అనగా షెడ్యూలు-1:రూ.1,76,800/- షెడ్యూలు-2:రూ.1,76,700/- మొత్తం ధరావత్తు:రూ.3,53,500/- (మూడు లక్షల యాభై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే) | శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వారి పేరున డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా | రూ.50,000/- | 18.02.2026 | 16.02.2026 | 13.02.2026 |

ఆసక్తి గల బిడ్డర్లు లాగిన్ ఐడి & పాస్‌వర్డ్ ఏర్పాటు చేయడంలో, బిడ్ సమర్పణలో, ఈ బిడ్డింగ్ ప్రక్రియలో సహాయం కొరకు మెస్సర్స్ శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, శ్రీ గౌరవ్ సంఖ్యాద్రి సెల్: 9833922941, ఈమెయిల్ <gaurav.n@samil.in> మరియు ఆస్తి సంబంధిత వివరాలకై అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, టి.విజయ్ కుమార్ ఎల్: +91 9949940787 సంప్రదించగలరు. అధీకృత అధికారి ఏ బిడ్డు అయినా లేక అన్ని బిడ్లను ఏ కారణము తెలుపకనే తిరస్కరించుటకు అధికారము కలిగి వున్నారు. ఆన్‌లైన్ వేలము టెండరు సమర్పణ/ బిడ్ ఫారం కొరకు/ టెండరు ఓపెన్ రియు వేలము కొరకు వెబ్‌సైట్ https://eauctions.Samil.in/home ను చూడగలరు. పూర్తి నియమ నిబంధనల కొరకు శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లో తెలుపబడిన లింకు https://www.shriramfinance.in/auction ను చూడగలరు. ఇందుమూలముగా తెలియజేయడమేమనగా "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ " ఎన్‌సిఎల్‌టి చెన్నై వారి ఉత్తర్వు ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్"తో విలీనం కాబడింది. ఇటీవల "శ్రీరామ్ ఫైనాన్స్ ట్రాన్స్‌పోర్ట్ లిమిటెడ్" గా మార్పు చెందింది. ఇది తేది: 30.11.2022 నుంచి పేరు మార్పుకు సంబంధించిన సర్టిఫికెట్ ఇన్ కార్పొరేషన్ తేది: 30.11.2022 ద్వారా మార్పు చెందింది.

ప్రదేశము:నెల్లూరు, తేది:06.01.2026 సం// అధీకృత అధికారి, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్


## రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం



సర్పంచి రాధ, సీపీఎం రూరల్ నాయకులు జనార్దన్‌కు ప్రశంసాపత్రాలు అందజేస్తున్న కలెక్టర్

నెల్లూరు(స్టోన్ హౌస్‌పేట), న్యూస్‌టుడే: రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయమని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. 135 మంది రక్తదాన ప్రేరేపకులకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేత కార్యక్రమం నగరంలోని జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు. యువత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్, తలసీమియా, రక్తనిధి తదితర సేవలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ వాకాటి విజయకుమార్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ జనార్దన్‌రాజు, కోశాధికారి సురేష్‌కుమార్ జైన్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు డి.రవిప్రకాష్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

## విధుల్లో అలసత్వంపై ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

కోవూరు, న్యూస్‌టుడే: కొన్నేళ్లుగా ఒకే ఠాణాలో పనిచేస్తూ విధుల్లో అలసత్వం వహిస్తున్న వేణు, సునీల్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు కోవూరు ఎస్సై ముత్యాలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ వసూళ్లకు పాల్పడడం, వివిధ ఆరోపణల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు విచారించి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

## గంగపట్నంలో అక్రమ కట్టడం నిలిపివేత

ఇందుకూరుపేట, న్యూస్‌టుడే: గంగపట్నం చాముండేశ్వరి ఆలయం ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని నిలిపేశామని తహసీల్దార్ మురళి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వీఆర్వో ద్వారా సదరు వ్యక్తికి నోటీసులు జారీ చేశామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

(c) eenadu

# కావలి

•కావలి •ఉదయగిరి •ఆత్మకూరు

## చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి అవసరం

**ఉదయగిరి, న్యూస్‌టుడే :** విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి చూపాలని ఎమ్మార్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎల్.నారాయణస్వామి పేర్కొన్నారు. కళాశాలలో నిర్వహించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జోనల్ స్థాయి క్రికెట్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు బుధవారం బహుమతులు అందజేశారు. చివరిరోజు సీతారామ డిగ్రీ కళాశాల, ఎమ్మార్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్లు తలపడగా సీతారామ డిగ్రీ కళాశాల విజేతగా.. ఎంఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు రన్నర్‌గా నిలిచింది. ఇరు జట్లను ప్రిన్సిపల్ అభినందించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ విక్రమ్, పీడీ రమేష్, అధ్యాపకులు పాల్గొన్నారు.

విజేత జట్టుకు బహుమతి అందజేస్తున్న ప్రిన్సిపల్ నారాయణస్వామి

## విద్యుత్తు అదాలత్‌కు స్పందన కరవు

**ఉదయగిరి, న్యూస్‌టుడే :** ఉదయగిరి విద్యుత్తు శాఖ ఉప కేంద్రం ఆవరణలో ఆత్మకూరు డివిజన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక విద్యుత్తు అదాలత్‌కు వినియోగదారుల స్పందన కరవైంది. ఒక్క ఉదయగిరి మండలం నుంచి మాత్రమే నాలుగు అర్జీలు వచ్చాయి. ప్రత్యేక విద్యుత్తు అదాలత్ ఛైర్‌పర్సన్, విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక, సాంకేతిక, స్వతంత్ర సభ్యులు మధుకుమార్, శ్రీనివాసబాబు, విజయలక్ష్మి అర్జీలను స్వీకరించారు.

**దగదర్తి:** దగదర్తిలోని డిస్కం కార్యాలయంలో బుధవారం వినియోగదారుల సమస్యలపై విద్యుత్ అదాలత్ కార్యక్రమం జరిగింది. అర్జీలను విశ్రాంత న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయ మూర్తి స్వీకరించారు. కావలి డీఈ బెనర్జీ, ఏడీఈ రవిచంద్ర, ఏఈ ఖాజా పాల్గొన్నారు.

## సొసైటీ ఉద్యోగుల నిరసన దీక్ష

**ఆత్మకూరు, న్యూస్‌టుడే:** పట్టణంలోని ఎన్‌డీసీసీబీ ఎదుట రిలే ఆ బ్యాంకు పరిధిలోని సొసైటీల సిబ్బంది బుధవారం నిరాహారదీక్షలు చేపట్టారు. అనంతసాగరం, బట్టేపాడు, భీమవరం, ఎన్నవాడ, అనుమసముద్రంపేట, రాజవోలు పీఏసీఎస్ సీఈవోలు దీక్ష చేశారు.

## ఆధునిక యంత్రాలతో ఖర్చులు ఆదా

**వింజమూరు, న్యూస్‌టుడే :** అధునాతన యంత్ర పరికరాలకు వినియోగించి ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి అన్నారు. స్థానిక వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో బుధవారం ఛాంపియన్ ఫార్మర్లకు నానో యూరియా, నానో డీఏపీ, లింగార్షక బుట్టలు, లూర్స్, సూడోమోనాస్ ఉచితంగా అందించారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ శారద, ఏడీఏలు నర్సోజీరావు, ఎం. శేషగిరిరావు, నాలుగు మండలాల ఏవోలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

**దుత్తలూరు :** సాంకేతికతను రైతులు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి పేర్కొన్నారు. మండలకేంద్రమైన దుత్తలూరులోని రైతు సేవా కేంద్రంలో ఛాంపియన్ ఫార్మర్లకు ఆత్మ ఆధ్వర్యంలో బుధవారం ఇన్‌పుట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉదయగిరి ఏడీఏ చెన్నారెడ్డి, దుత్తలూరు, వరికుంటపాడు వ్యవసాయాధికారులు మదన్‌మోహన్, సునీల్, రైతులు పాల్గొన్నారు.

రైతులకు ఇన్‌పుట్స్ అందిస్తున్న డీఏఓ సత్యవాణి

## ట్రంప్‌పై నిరసనగా ఎ.ఎస్.పేటలో ర్యాలీ

**అనుమసముద్రంపేట :** అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి ఫ్లోరెన్‌ను దౌర్జన్యంగా బంధించడాన్ని నిరసిస్తూ బుధవారం ఏఎస్‌పేటలో ఐద్వా మహిళా సంఘం, సీపీఎం బుధవారం నిరసన ర్యాలీ చేపట్టింది. సీపీఎం జిల్లా రైతు సంఘం నాయకులు గంటా లక్ష్మీపతి ఆధ్వర్యంలో దర్గా సెంటర్ నుంచి నగరాఖానా, బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో సీపీఎం మండల కార్యదర్శి నిస్సార్ అహ్మద్, ప్రజాతంత్ర ఐద్వా మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు శివకుమారి, జిల్లా కార్యదర్శి మస్తాన్‌బీ, ఐద్వా ఆత్మకూరు కార్యదర్శి గుల్జార్ బేగం, రైతు సంఘం మండల అధ్యక్షులు ఇలియాజ్ , సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ చిత్రం కావలి పట్టణంలోని బుడంగుంటలోని సామూహిక మరుగుదొడ్లు. పదేళ్ల క్రితం నిర్మించగా, కొద్దికాలం మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా నిరుపేద గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ప్రస్తుతం శివారు ప్రాంతం కావడంతో బహిర్భూమికి వెళ్లి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా చాలామంది మహిళలు ఆత్మన్యూనతకు గురవుతున్నారు. వర్షాలు వచ్చినప్పుడు వారి ఇబ్బందులు వర్ణనాతీతం. పురపాలక సంఘం వీటిని వాడుకలోకి తీసుకురావాలని స్థానిక మహిళలు కోరుతున్నారు.

## లక్ష్యం కనుమరుగు

### మరుగుదొడ్ల నిర్మాణంతో రూ.2.04 కోట్లు వృథా

న్యూస్‌టుడే, కావలి

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు శిథిలమవుతున్నాయి. గత తెదేపా హయాంలో 2014-19 మధ్య వీటిని నిర్మించారు. స్థల వసతి ఉన్న వారికి రూ.15 వేలు ఇవ్వగా.. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నారు. సొంతంగా స్థలం లేని వారికి వివిధ ప్రాంతాల్లో సామూహికంగా వినియోగించుకునేలా నిర్మాణాలు చేపట్టారు. స్థానికులు ఉచితంగా వీటిని వినియోగించుకునేలా అవకాశం కల్పించారు. కావలి నియోజకవర్గ పరిధిలో 2,900 వరకు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సామూహిక మరుగుదొడ్లు 68 వరకు ఏర్పాటుచేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో దానికి రూ.3 లక్షల వరకు అప్పట్లో ఖర్చు చేశారు. మొత్తం రూ.2.04 కోట్ల వరకు ఖర్చయ్యాయి. ఇంతగా నిధులు ఖర్చు చేసినా, ఆశించిన ప్రయోజనమైతే నెరవేరలేదు.

#### సామగ్రి మాయం

కావలి పట్టణంలోని బుడంగుంట, ఎస్సీ కాలనీ, మద్దూరుపాడు, తదితర ప్రాంతాల్లో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లన్నీ నిరుపయోగంగా మారుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన మోటారు, ఇతర సామగ్రి మాయమయ్యాయి. ప్రస్తుతం ఆ గదుల్లో స్థానికులు పాత సామగ్రిని భద్రపరుచుకుంటున్నారు. ఎస్సీ కాలనీలో వాటి ఆనవాళ్లు కూడా లేకుండా ఆక్రమించారు. ఈ విషయమై కావలి పురపాలక పారిశుద్ధ్య అధికారి బషీర్ స్పందిస్తూ వాటిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీలైనంత వరకు పేదలకు మంజూరు చేసే ఇళ్ల నిర్మాణంలో వ్యక్తిగత మరుగుదొడ్లు ఏర్పాటయ్యేలా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

## లక్ష్య సాధనే మన ధ్యేయం కావాలి

**చేజర్ల, న్యూస్‌టుడే:** లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించాలని చేజర్ల సీవీఆర్ ఎన్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థులు సూచించారు. బుధవారం నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో తమ అనుభవాలను వివరించారు. ప్రవాస భారతీయుడు చుండి తిమ్మారెడ్డి స్థాపించిన కళాశాల ఎందరో విద్యార్థులకు అండగా నిలిచిందని ఎంఈవో ఇందిర వివరించారు. విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తామని చుండి ఎడ్యుకేషనల్ కమిటీ సభ్యులు బి.రామ్మోహన్‌రెడ్డి వివరించారు.

## మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM)

కావలి : 80080 51666, 91548 46698

ఉదయగిరి : 80085 73944 ఆత్మకూరు: 8008573949

**సమస్య :** కావలి పట్టణంలోని ఉదయగిరి వంతెనపై ఏర్పడిన గుంతలను పూడ్చి సమస్యను పరిష్కరించాలి. – దిలీప్, స్థానికుడు

**సమాధానం :** పరిశీలించి చర్యలు తీసుకుంటాం. **- బొర్రా నాగిరెడ్డి, డీఈ, ఎన్‌హెచ్ఏఐ, నెల్లూరు**

? కావలి పట్టణంలోని ట్రంకురోడ్డులో పార్కింగ్ స్థలాల్లో వ్యాపార స్థావరాలు ఉన్నాయి. వాహనాలు నిలిపేందుకు చోదకులకు కష్టంగా ఉంది. సమస్యను పరిష్కరించాలి. – నాగరాజు, స్థానికుడు

✓ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. **- ఎస్.సుమన్, ఎస్సై, కావలి ఒకటోపట్టణం**

? మండలంలోని నాగసముద్రం పరిధిలోని జీకేఎస్ కాలువపై వంతెనలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనలు నిర్మించాలి. – కొండయ్య, స్థానికుడు

✓ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. **- శ్రీనాథ్, ఏఈ, ఇరిగేషన్–** కలిగిరి, న్యూస్‌టుడే

? సంగం మండలం జండాదిబ్బ గ్రామంలోని రామమందిరం సమీపంలో కోవూరు కాలువ వద్ద రక్షణగోడ లేక ప్రమాదకరంగా ఉంది. వెంటనే గోడను నిర్మించాలి – సురేష్, స్థానికుడు

✓ పరిశీలించి గోడ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. **- పెంచలయ్య, ఇరిగేషన్ డీఈఈ** – సంగం, న్యూస్‌టుడే

? అనంతసాగరంలోని పూసల కాలనీలో వీధి దీపాలు సక్రమంగా వెలగడం లేదు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. – రవి, స్థానికుడు

✓ పరిశీలించి దీపాలు ఏర్పాటు చేస్తాం. **- ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి** – అనంతసాగరం, న్యూస్‌టుడే

? ఏఎస్‌పేటలోని గ్రంథాలయం శిథిలావస్థకు చేరి పెచ్చులూడి పడుతుండటంతో పాఠకులకు భద్రత కరువైంది. గ్రంథాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చాలి. – శ్రీనివాసులు, పాఠకుడు

✓ త్వరలో మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. **- శ్రీనివాసరాజు, లైబ్రేరియన్** – ఏఎస్‌పేట, న్యూస్‌టుడే

? మర్రిపాడు మండలంలోని నాగినేని గుంట ఎస్సీకాలనీలో మురుగు కాలువలు లేకపోవడంతో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తోంది. దుర్గంధంలో ఇబ్బందులు పడుతున్నాం. – వెంకటేశ్, స్థానికుడు

✓ పరిశీలించి సిబ్బందిని పంపి పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. **- నాగేశ్వర ప్రసాద్, ఎంపీడీవో** – మర్రిపాడు, న్యూస్‌టుడే

## హైలెవల్ కెనాల్‌పై మంత్రి ఆనం చొరవ చూపాలి

**అనంతసాగరం, న్యూస్‌టుడే:** హైలెవల్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణరెడ్డి చొరవ చూపాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ కోరారు. బుధవారం రాష్ట్ర కమిటీ బృందంతో కలిసి సోమశిలలో ఆగిపోయిన హైలెవల్ కెనాల్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంగళరావు, చైతన్యవేదిక నాయకులు పెంచలయ్య, బీఎస్పీ కడప జిల్లా అధ్యక్షులు గుర్రప్ప, ఎమ్మెస్పీ నేషనల్ కోఆర్డినేటర్ సత్తార్, సీపీఎం నాయకులు మస్తాన్ పాల్గొన్నారు.

**మర్రిపాడు :** కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సోమశిల హైలెవల్ కెనాల్ పనులకు నిధులు కేటాయించి, త్వరగా పూర్తి చేయాలని రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల కమిటీ కన్వీనర్ నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం మర్రిపాడులో రైతు సంఘం నాయకులు సోమశిల హైలెవల్ కెనాల్ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల కమిటీ సభ్యులు శ్యామ్‌ప్రసాద్, సత్తార్, రైతు సంఘం వింజమూరు కార్యదర్శి భయ్యన్న, పోలిరెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

## నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే

**వింజమూరు, న్యూస్‌టుడే :** ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. నూతనంగా ఎన్నికైన వింజమూరు ఎంపీపీ వనిపెంట హైమావతి పదవీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. వింజమూరు - నెల్లూరుపాలెం రహదారిని బాగు చేయిస్తామని, ప్రధాన రహదారిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని, వింజమూరును మున్సిపాలిటీగా మార్చేందుకు కృషి చేస్తామన్నారు. సమ్మర్ స్టోరేజి ట్యాంకు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు చేజర్ల వెంకటేశ్వర్లురెడ్డి, విశ్రాంత డీఎంహెచ్‌వో కె.మాశిలామణి, మాజీ జడ్పీటీసీ సభ్యులు పీవీ నారాయణరెడ్డి, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

బాధ్యతలు తీసుకుంటున్న హైమావతి

**కొండాపురం :** మండలంలోని కొమ్మిలో తెదేపా నాయకుడు ముప్పా మురళి ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదానికి గురవగా. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరామర్శించారు. కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

### ఇది తహసీల్దారు కార్యాలయమేనండి!

నిత్యం వివిధ పనులతో కార్యాలయానికి పదుల సంఖ్యలో ప్రజలు, రైతులు వస్తుంటారు. దశాబ్దాల కిందట నిర్మించిన భవనం శిథిలావస్థకు చేరింది. గోడలు దెబ్బతిన్నాయి. వాటిలో నుంచి మొక్కలు పెరుగుతున్నాయి. వీఆర్వోలు కూర్చొనే గది శ్లాబు పెచ్చులూడి పడుతోంది. ఇటీవల పడగా సిబ్బందికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈవిషయమై తహసీల్దారు పాజిహాను అడగ్గా.. ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. – న్యూస్‌టుడే, సీతారామపురం

### భయపెడుతున్న స్వాంపు వాగు వంతెన

గ్రామం నుంచి కావలికి వెళ్లే మార్గంలో ఉన్న రామన్న చెరువు స్వాంపు వాగుపై వంతెన మరమ్మతులకు గురవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సిమెంటు పగిలిపోవడంతో ఇనుప చువ్వలు బయటపడ్డాయి. – న్యూస్‌టుడే, అల్లూరు

### అడ్డంగా మురుగు.. పడదే అడుగు!



కావలి పట్టణం బాలకృష్ణారెడ్డినగర్‌లోని ఒడిశా వీధిలోకి వెళ్లే దారిలో మురుగు నీటి కాలువ అధ్వానంగా ఉంది. తమ నివాసాల వద్దకు వెళ్లాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై కమిషనర్ శ్రావణ్‌కుమార్ స్పందిస్తూ త్వరలో నిధులు మంజూరైన వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. – న్యూస్‌టుడే, కావలి

### ప్రభుత్వ కార్యాలయం అపరిశుభ్రతకు నిలయం!

గ్రామంలోని సచివాలయం-2 వద్ద ఉద్యోగులకు నీటి సౌకర్యార్థం కుళాయిని ఏర్పాటుచేశారు. లీకేజీ పడడంతో నీరు నిల్వ అయింది. దీంతో బురదమయంగా మారింది. కార్యాలయానికి వచ్చే వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ చర్యలు చేపడతామని వివరించారు. – న్యూస్‌టుడే, అనంతసాగరం

### రహదారిలో నీటి ప్రవాహం

కాలువలో ప్రవహించాల్సిన నీరు గొల్లపల్లి-ఓబులాయపల్లి మధ్య రోడ్డుకెక్కింది. తూము దెబ్బతినటంతో నీరు రోడ్డెక్కింది. వృథాగా పోతున్న నీటిని కాలువలోకి మళ్లించటమో లేక నిలిపేయటమో చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటామని ర.భశాఖ ఏఈ అన్వేష్ తెలిపారు. -**న్యూస్‌టుడే, చేజర్ల**

## ప్రకృతి వ్యవసాయ సమావేశం రసాభాస

**కొండాపురం, న్యూస్‌టుడే:** మండలంలోని ఆర్ఎస్‌కేలో వెలుగు అధికారి కాంతారావు ఆధ్వర్యంలో బుధవారం ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. ఎంఎఫ్‌టీ కె.ధనలక్ష్మి మాట్లాడుతూ జిల్లా అధికారుల నుంచి మండలంలోని సీఆర్పీలకు నాయకులు సహకరించడం లేదని ఆరోపించారు. దీంతో తెదేపా మండలాధ్యక్షుడు పోలినేని చంద్రబాబు, గుడవల్లూరు సర్పంచి బద్దిపూడి మాచర్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో ఆదినారాయణ సర్దుబాటు చేశారు.

## యర్రబల్లిపాలెంలో నగల పెట్టె అపహరణ

**వింజమూరు, న్యూస్‌టుడే:** దొంగలు ఏకంగా నగలు ఉన్న పెట్టెనే ఎత్తుకెళ్లిన ఉదంతమిది. పట్టణంలోని యర్రబల్లిపాలెంలో ఉంటున్న మెట్టుపల్లి మౌనిక ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. పోలీసుల కథనం మేరకు అల్పాహార సెంటర్ నడుపుతున్న మౌనిక కింద గదిలో వ్యాపారం చేస్తూ.. ఒకటో అంతస్తులో కాపురం ఉంటున్నారు. కింద నుంచి పైగదిలోకి వెళ్లేలా ఏర్పాటు ఉంది. 11 సవర్ల బంగారు నగలు, రూ.50 వేల నగదు చిన్న పెట్టెలో పెట్టి మంచం వద్ద ఉంచారు. బుధవారం చూస్తే కనిపించలేదు. జాతకం చెబుతామని నలుగురు సోమవారం రాగా వారిని ఇంట్లో కూర్చోబెట్టి చెప్పించుకున్నారు. బుధవారం నగల పెట్టె మాయమైనట్లు గుర్తించారు. ఈ విషయమై ఎస్సై వీరప్రతాప్ మాట్లాడుతూ తెలిసిన వ్యక్తులే దొంగతనం చేసి ఉండవచ్చని తెలిపారు.

## రోడ్ల నిర్మాణం అంతా మా ఇష్టం

న్యూస్‌టుడే, కలిగిరి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండగ పేరుతో ఉపాధి నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం, మండల, జిల్లా పరిషత్ నిధులతో రోడ్ల నిర్మాణం పెద్దఎత్తున చేస్తోంది. వీటిలో నిబంధనలు పాటించకుండా వారిష్ట ప్రకారం నిర్మిస్తున్నారు. రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా రోడ్డు అంచులకు గ్రావెల్ వేయడం లేదు. తక్కువ వెడల్పు రోడ్డులో వాహనాలు ఎదురెదురుగా వచ్చినప్పుడు చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. తప్పుకునే క్రమంలో అంచువరకు వెళ్లే సరికి ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పొరపాటున దిగిన వారు పడి గాయపడుతున్నారు. అధిక ప్రాంతాల్లో తొమ్మిది అడుగుల మేరకు మాత్రమే వేస్తున్నారు.

గుడ్లదొన: అంచుల్లో గ్రావెల్ లేకుండా ఏర్పాటైన రోడ్డు

#### పెరిగిన కష్టాలు

రోడ్డుతో ప్రజలకు కష్టాలైతే తీరాలి.. కానీ రెట్టింపవుతున్నాయి. మార్జిన్లతో అనుసంధానం చేయకుండా వేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రెండు వైపులా మట్టి పోయాలని అధికారులకు పలుచోట్ల ప్రజలు చెబుతున్నా వినిపించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంచులకు మట్టి తోలేందుకు నిధులు కేటాయింపు లేదని, వర్క్ అగ్రిమెంట్‌లో ఈ పని లేదని కొందరు గుత్తేదారులు చెబుతున్నారు.

#### గ్రావెల్ వేయిస్తాం

రవీంద్ర, పీఆర్ ఏఈ .. నూతనంగా నిర్మిస్తున్న రహదారుల అంచులకు గ్రావెల్ తోలే విధంగా చర్యలు తీసుకుంటాం. కొన్ని రోడ్ల మార్జిన్లకు గ్రావెల్ వేశాం. ప్రజలకు సమస్యలు లేకుండా చూస్తాం.

## మద్యం దుకాణంలో వివాదం

**కావలి, న్యూస్‌టుడే:** మద్యం తాగుతున్న సమయంలో వివాదం చోటుచేసుకుంది. పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ కూడలిలో ఈ ఘటన జరిగింది. మద్యం తాగుతుండగా మెట్టు నరేశ్ అనే యువకుడ్ని శివ, రంగ, మనోజ్ అసభ్యకర పదజాలంతో దూషించారు. వారిని నిలదీస్తుండగా ఆ ముగ్గురితో పాటు మరికొందరు కలసి నరేశ్‌పై దాడి చేశారు. బాధితుడు ప్రాంతీయాసుపత్రికి చేరుకుని చికిత్స పొందాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

## అమ్మవారి ఆలయాల్లో చోరీ

**వరికుంటపాడు, న్యూస్‌టుడే:** మండలంలోని తోటలచెరువుపల్లె పెన్నాల ఎల్లమ్మ, నంద్యాల ఎల్లమ్మ ఆలయాల్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయాల గేటు తాళాలు పగులకొట్టి ఉండడాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. పెన్నాల ఎల్లమ్మ ఆలయంలో నాలుగు బంగారు తాళిబొట్లు, 2 కాసులు, 8 గుండ్లు, 2 గొట్టాలు, 2 వెండి చైన్‌లతోపాటు అమ్మవారి వెండి కన్ను, హుండీని ఎత్తుకెళ్లారు. నంద్యాల ఎల్లమ్మ ఆలయంలో హుండీ చోరీ అయింది. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు.

### ఉదయగిరి మండలంలో..

**ఉదయగిరి, న్యూస్‌టుడే :** మండలంలోని గుడినరవ గ్రామంలోని రెండు ఆలయాల్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన శివమాల ధరించిన ప్రసాద్ బుధవారం తెల్లవారుజామున వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లగా హుండీ ధ్వంసం చేసి ఉండటాన్ని గుర్తించి వెంటనే తోటి మాలధారణ స్వాములకు సమాచారమందించారు. వాళ్లు గ్రామంలో ఉన్న పోలేరమ్మ, శివాలయాలకు వెళ్లి చూడగా పోలేరమ్మ ఆలయంలో అమ్మవారి మెడలో ఉన్న నాలుగు గ్రాముల బంగారు తాళిబొట్టు కనిపించకపోవడంతో గ్రామస్థులకు తెలియజేశారు. ఈ విషయమై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.


### దస్తావేజులు పోయినవి

నా క్లయింట్లు అయిన హైదరాబాద్ జిల్లా, లింగంపల్లి, హిమాయత్ నగర్‌కు చెందిన శ్రీమతి జంగా రోడా, భర్త జంగా మాణిక్యరావు గారి నుండి సంజాయిషీ పొందిన యావన్మందికి తెలియచేయునది ఏమనగా నా క్లయింట్ గతంలో ది 23-09-1998న గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామ పంచాయతి సర్వే నెం. 804-A, 804 -B రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయిన రిజిస్టర్ దఖలు దస్తావేజు నెం.4046/1998 ద్వారా 300 గజాల ఖాళీ స్థలాన్ని వారి మేనత్త అయిన లిల్లీపుష్పం గారి వద్ద నుండి పొంది యున్నారు. ది 28.12.2025న తన పై స్థలంలో ఇల్లు కట్టదలచి స్థలానికి సంబంధించిన ఒరిజినల్ దస్తావేజులను తీసుకొని, ముందుగా కోటేశ్వర స్వామి గుడి. కోటితీర్థం, చేజెర్ల మండలం, నెల్లూరు జిల్లాకు వెళ్లి, దర్శనం అయిన తరువాత అక్కడ నుండి తిరిగి ప్రయాణమున ఆటో ఎక్కి ఇంటికి బయలు దేరినాము మార్గ మధ్యలో చేజెర్లలో జిరాక్స్ షాప్ కు వెళ్లి ఫోటో కాపీలు తీసుకొని ఒరిజినల్ దస్తావేజులు ఒక కవర్‌లో మరియు ఫోటో కాపీలు వేరొక కవర్‌లో పెట్టుకొని అదే ఆటోలో ప్రయాణం కొనసాగించి బస్సు స్టేషన్‌లో ఆటో దిగే సమయం లో ఒరిజినల్ దస్తావేజులు ఉన్న కవర్ ఆటోలోనే మరిచి పోయి ఆటో దిగిపోయినాము. ఆ తర్వాత కొద్దిసేపటికి దస్తావేజులు వున్నా కవర్ కోసం చూడగా ఒరిజినల్ దస్తావేజులు వున్న కవర్లో, పై ఒరిజినల్ డాక్యుమెంట్స్‌కి సంబంధించిన లింకు డాక్యుమెంట్ అయిన ఒరిజినల్ సేల్ డీడ్ నెం 2707/1981 తేదీ 10/06/1981 కనిపించలేదు. సదరు దస్తావేజులు వున్నా కవర్ దొరికిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి తెలియపరచగలరు, దస్తావేజులు తెచ్చి ఇచ్చిన వారికి తగు పారితోషికం ఇవ్వబడును. పై దస్తావేజులు ఎవరైనా వినియోగించిన, చట్ట వ్యతిరేక చర్యలు చేసిన యెడల అట్టి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనబడునని తెలియచేయడమైనది.

ఇట్లు: అబ్దుల్ గఫార్, B.L అడ్వకేట్, మంగళగిరి - 522503, Ph:92932 39191.


## 11 నుంచి క్రికెట్ పోటీలు

**ఉదయగిరి, న్యూస్‌టుడే :** మండలంలోని వెంగళరావునగర్ గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకొని ఈ నెల 11 నుంచి ఖాదర్‌సాహెబ్ మెమోరియల్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలియజేశారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ రూ.30వేలు అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే జట్లు శుక్రవారం లోపు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.

## రక్తదానం గొప్పది

**బిట్రగుంట, న్యూస్‌టుడే:** దానాల్లో రక్తదానం గొప్పదని ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బోగోలు మండలం కడనూతలలోని ఆర్ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో..కళాశాల వ్యవస్థాపక పరిపాలనాధికారి రామారెడ్డి సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. విద్యార్థులు 45 యూనిట్ల రక్తదానం చేశారు. కావలి ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో కళాశాల ఏవో ఆర్‌వీ రమణారెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

## పేద పిల్లలు.. ప్రతిభావంతులు

ఫెన్సింగ్ ఆట సాధన చేస్తున్న చిన్నారులు

న్యూస్‌టుడే, వింజమూరు

పేద కుటుంబాల విద్యార్థులు క్రీడలు, సాంస్కృతిక, విజ్ఞానంలో సత్తా చాటుతున్నారు. ఉపాధ్యాయుల సూచనలతో ఆసక్తి ఉన్న అంశాల్లో సాధన చేశారు. పోటీల్లో పతకాలు సాధిస్తున్నారు. కన్నవారితో పాటు చదువుకుంటున్న విద్యాలయానికి గుర్తింపు తెచ్చారు. పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు పలు వివిధ అంశాల్లో ప్రతిభ చూపుతున్నారు. ఇక్కడ ఉన్న అరకొర వసతులను వినియోగించుకుని జిల్లా, రాష్ట్ర, స్థాయిల్లో పతకాలు సాధిస్తున్నారు.

### ఫెన్సింగ్‌లో పతాకాల వేట

వింజమూరుకు చెందిన బాలిక **షేక్ ఆసిఫా** ఏడో తరగతి చదువుతోంది. రాష్ట్రస్థాయిలో జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో గత డిసెంబరులో జరిగిన ఫెన్సింగ్ పోటీల్లో మూడో స్థానం సాధించింది. చదువులో రాణిస్తూనే ఫెన్సింగ్ పోటీలకు సాధన చేస్తోంది. పీడీ ప్రభాకర్‌రెడ్డి తర్ఫీదు ఇచ్చి పోటీల్లో గెలిచేలా ప్రోత్సహిస్తున్నారు.

### తబలా వాయిద్యంలో దిట్ట

తొమ్మిదో తరగతి చదువుతున్న **గోసాల ఏసురత్నం జోసెఫ్** చదువుతో పాటు ఇష్టమైన తబలా వాయిద్యంలో సాధన చేశాడు. గతేడాది జిల్లా స్థాయిలో జరిగిన పోటీలో ప్రథమ స్థానంలో నిలిచాడు. నవంబరులో విజయవాడలో జరిగిన కళా ఉత్సవ్‌లో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించాడు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు.

### విజ్ఞానంలో మేటి

వింజమూరుకు చెందిన 10వ తరగతి విద్యార్థి **గురువిఘ్నేష్** రాజ్యాంగ దినోత్సవంపై నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి జేసీ ఎం.వెంకటేశ్వర్లు నుంచి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నాడు. దుత్తలూరులోని సీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన జిల్లా స్థాయి ప్రతిభ పరీక్షల్లో ద్వితీయ స్థానం సాధించి రూ. 20 వేల నగదు బహుమతి అందుకున్నాడు. వింజమూరులో జరిగిన చెకుముకి పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించాడు. ఇటీవల యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి ప్రతిభ పరీక్షల్లో ప్రథమ స్థానం సాధించి రూ. 10 వేలు బహుమతిగా అందుకున్నాడు.

## మహిళపై కత్తితో దాడి

**జలదంకి, న్యూస్‌టుడే :** తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన పొలం విషయమై నెలకొన్న భూ వివాదంలో వదినపై మరిది కత్తితో దాడి చేసి గాయపరిచిన వైనమిది. ఎస్సై లతీఫున్నీసా వివరాల మేరకు.. కమ్మవారిపాలేనికి చెందిన కర్ణం ప్రసాద్, రమేష్ సోదరులకు వారసత్వంగా ఎకరా పొలం వచ్చింది. కొన్నేళ్లుగా అర ఎకరం చొప్పున పంచుకొని సాగు చేసుకుంటున్నారు. ప్రసాద్ మరణించగా ఆయన భార్య హైమావతి, కుమారుడు హరిబాబు గ్రామానికి చెందిన మరొకరికి కౌలుకిచ్చారు. ఇటీవల కౌలుదారుడు సాగు చేసుకొంటుండగా.. మరిది రమేష్ అడ్డుకున్నారు. ఈ విషయమై బాబాయిని బుధవారం హైదరాబాద్ నుంచి వచ్చిన హరిబాబు అడగడంతో వాగ్వాదం జరిగింది. రమేష్ కత్తితో హరిబాబుపై దాడి చేశాడు. అడ్డుకున్న హైమావతిపై దాడి చేసి గాయపరిచాడు. గాయాలైన తల్లి, కుమారుడ్ని చికిత్స నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

అశ్రునివాళి

మంచికి మారుపేరుగా నిలిచి,
చిరునవ్వుల పలకరింపుతో అందరిహృదయాలలో
సుస్థిర స్థానం పొందిన మా ఇంటి దైవం
కీ॥ శే॥ శ్రీ మందాడి కొండయ్య
( Retired Teacher) గారు
అకాల మరణంతో మాకు దూరమైనా...
మీరు మాకు పంచిన ప్రేమాభిమానాలనే స్మరించుకుంటూ...
మీ పవిత్రాత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

పెద్దకర్మ : తేది 08-01-2026 న గురువారం కావలి వెంగళరావునగర్ ఆశానికేతన్ వీధిలోని మా స్వగృహము నందు జరుగును. కావున తెలియజేయడమైనది.

కుమారులు - కోడళ్లు
మందాడి వెంకటేశ్వరరావు - పద్మ
మందాడి తిరుమల ప్రసాదురావు - లక్ష్మీప్రియ
మనుమరాలు : మందాడి వైష్ణవి
మనుమరాండ్రు - మనుమళ్లు - మునిమనుమళ్లు - ముని మనుమరాలు
మారెళ్ళ బిందుశ్రీ - మారెళ్ళ శ్రీకాంత్
మారెళ్ళ శ్రీమన్, మారెళ్ళ ధృవ శ్రీదర్శిత్
అమరనేని చందుశ్రీ - అమరనేని విజయచంద్ర
అమరనేని ఆర్నాశ్రీ

శ్రీ మందాడి కొండయ్య గారు
జననం : 01-02-1945 మరణం : 25-12-2025


(c) eenadu

# గూడూరు

•గూడూరు •కోవూరు •సర్వేపల్లి

## మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా రోడ్ల నిర్మాణం

**బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌టుడే:** బుచ్చి పట్టణ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌లో చెన్నూరు రోడ్డు 80 అడుగులు ఉందని, ప్రజల కోరిక మేరకు 60 అడుగుల మేరకు విస్తరిస్తామని పురపాలక కమిషనర్ బాలకృష్ణ తెలిపారు. స్థానికుల వినతి మేరకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. దీంతో పాటు కాశీపాళెం నుంచి వవ్వేరు వరకు 40 అడుగుల రోడ్డు వేస్తామని, అక్కడి నుంచి ముంబయి రోడ్డుకు టోల్‌ప్లాజా వెనుకవైపు కనిగిరి రిజర్వాయర్ కట్ట సమీపంలో కలుపుతామన్నారు. ప్రస్తుతం పురపాలక పరిధిలో రూ.14 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రూ.8.5 కోట్లతో ముంబయి రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు మంజూరయ్యాయని, అతిత్వరలో రోడ్లు వేస్తామని పేర్కొన్నారు.

## నాణ్యత లోపిస్తే చర్యలు

**మనుబోలు, న్యూస్‌టుడే :** వసతి గృహం భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఎక్కడైనా నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని ఏపీఈడబ్ల్యూఐడీసీ ఈఈ కరీముల్లా అన్నారు. స్థానిక కోదండరామపురంలో నిర్మిస్తున్న బాలికల వసతి గృహాన్ని బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.3 కోట్లతో భవనం నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరగా పనులు పూర్తిచేయించి వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా!

(10 AM to 1 PM) గూడూరు: 85002 02046
కోవూరు :79950 67034, సర్వేపల్లి : 80085 73980

**సమస్య :** కోట బాలికల ఉన్నత పాఠశాల సమీపంలోని ర.భ రోడ్డుపై వాహనాలు వేగంగా వెళుతున్నాయి. వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలి. **– రేణుక, విద్యార్థిని**

**సమాధానం :** పరిశీలించి సమస్య పరిష్కరిస్తాం. **– మల్లికార్జునరావు, ఇన్‌ఛార్జి ఏఈ**

? విడవలూరు మండల కేంద్రంలో శునకాల బెడద అధికంగా ఉంది. **– గ్రామస్థులు**

✓టీకాలు వేయిస్తాం. **– జగదీశ్, ఈవో**

? కోవూరు జంగం వీధిలో మురుగు కాలువల్లో పూడిక తీయక దుర్వాసన వస్తోంది. **–స్థానికులు**

✓ పూడిక తీయిస్తాం. **–శ్రీనివాసులు,ఈవోపీఆర్డీ**

? తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు వద్ద చెరువుకట్ట వద్ద మలుపు ప్రమాదకరంగా మారింది. కాలువపై ఇరువైపులా సరిహద్దు గోడలు లేవు. **– వెంకటేశ్వర్లు**

✓ చర్యలు తీసుకుంటాం. **– ఖలీల్, ఏఈ**

? తోటపల్లిగూడూరు మండలం పాతకోడూరు నుంచి కొత్తపట్టపుపాళెం గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా ఉంది. **–శివశంకర్**

✓చర్యలుతీసుకుంటాం. **–రమేశ్, పీఆర్ ఏఈ**

? పొదలకూరు రూరల్ పరిధిలోని అమ్మవారిపాలెంలో విద్యుత్తు స్తంభానికి తీగలు అల్లుకుపోయాయి. **– అశోక్, స్థానికుడు**

✓ తొలగిస్తాం. **–శ్రీనివాసులు,డిస్కం ఏఈ**

? గూడూరు పట్టణ పరిధిలోని ఇందిరానగర్‌లో రోడ్డుపై చెత్తాచెదారాలు వేయడంతో దుర్వాసన వస్తోంది. స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. **– కిషోర్, గూడూరు**

✓ సమస్య పరిశీలించి తొలగించేలా చర్యలు తీసుకుంటాం. **– వెంకటేశ్వర్లు, కమిషనర్**

? పొదలకూరు మండలంలో రోడ్డు అంచుల్లో ప్రమాదకరంగా మారిన పెద్ద చెట్లు తొలగించాలి. లింగంపల్లితోపు, వనంతోపు, డేగపూడి, ఇనుకుర్తి మార్గాల్లో ప్రమాదకరంగా ఉన్నవి తొలగించకుంటే వాహనదారులపై పడే అవకాశముంది. **–రమణయ్య, స్థానికుడు**

✓ అటవీశాఖ అనుమతి తీసుకొని తొలగిస్తాం. **–శ్రీనివాసులు, ర.భ ఏఈ**

## పరీక్షల్లో రాణించేందుకు శిక్షణ దోహదం

కమిషనర్ నందన్‌ను సన్మానిస్తున్న వీఎస్‌యూ వీసీ, ఆచార్యులు

**వెంకటాచలం, న్యూస్‌టుడే:** పరీక్షల్లో రాణించేందుకు శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై.ఓ.నందన్ తెలిపారు. వీఎస్‌యూలో పీఎం ఉష కార్యక్రమంలో భాగంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్న పోటీపరీక్షల శిక్షణ తరగతులు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. నందన్ మాట్లాడుతూ... శిక్షణ ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బి, ఎస్‌ఎస్‌సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ తదితర పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని, పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు నిపుణులు అందించే సూచనలు, సలహాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీసీ అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ సునీతలు సన్మానించారు.

● విద్యార్థులు కేవలం డిగ్రీలు సాధించడమే కాకుండా తమలోని సృజనాత్మకతకు పదును పెట్టాలని వీసీ శ్రీనివాసరావు సూచించారు. వీఎస్‌యూలో నిర్వహిస్తున్న 'నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత' అనే అంశంపై నిర్వహిస్తున్న కార్యశాలలో భాగంగా బుధవారం గూడూరులోని ఆదిశంకర కళాశాలలోని ఇంక్యుబేషన్ సెంటర్‌ను సందర్శించారు. విజ్ఞాన యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు.

## ట్యాంకులు శుభ్రం చేయక..
## కలుషిత నీరే దిక్కు!

● కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీ కూడలి సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకు పిల్లర్ల సిమెంట్ పెచ్చులూడడంతో ప్రమాదకరంగా ఉంది. ట్యాంకు పైభాగంలో కూడ ఇనుప కమ్మీలు తుప్పుపట్టాయి. సంబంధిత అధికారులు స్పందించి వాటర్ ట్యాంకునకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్, కోవూరు

గ్రామీణ ప్రజలకు శుద్ధజలం అందించేందుకు ప్రభుత్వం ఎన్నో నిధులు ఖర్చు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేక వ్యాధులు ప్రబలుతున్నాయి. గూడూరు, సర్వేపల్లి, కోవూరు, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. నెలకు రెండు సార్లు శుభ్రం చేయాలని తనిఖీలకు వచ్చిన అధికారులు చెప్పి వెళుతున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ట్యాంకుల వద్దకెళ్లి శుభ్రం చేసిన తేదీలు ఉన్నాయా...? ప్రజలతో మాట్లాడి సిబ్బంది వస్తున్నారా లేదా...? గ్రామస్థులతో మాట్లాడిన దాఖలాలు లేవు. ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, డీడీవో, డీఎల్‌పీవో, డీపీవోలు ఎక్కడైనా గ్రామంలో ఎక్కువ మంది అనారోగ్యానికి గురైతే హడావుడి చేసి వదిలేస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో తగిన కార్యాచరణ లేదన్న విమర్శలున్నాయి. నెలకో సారి కూడా మండలంలో సంబంధిత అధికారులు తనిఖీ చేయకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ● గూడూరు, చిల్లకూరు, కోట, కోవూరు, బుచ్చి, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు, పొదలకూరు, రాపూరు, కలువాయి, రాపూరు మండలాల పరిధిలోని దాదాపు అధిక గ్రామాల్లో నీటి ట్యాంకులు శుభ్రతకు నోచుకోవడం లేదు. దీంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. నెలకు రెండు సార్లు ట్యాంకులను శుభ్రం చేయాల్సి ఉన్నా.. ఒక సారి కూడా చేయడం లేదు. కనీసం బ్లీచింగ్ పౌడర్ వేయడాన్ని కూడా మరిచారు. ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ సరిగా లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి మధ్య సమన్వయం లోపించి ప్రజల ఇబ్బందులు గాలికొదిలేశారు. సర్పంచులు పనులు చేయకుంటే పంచాయతీ కార్యదర్శులే పనులు చేయించాల్సి ఉన్నా వారూ పట్టించుకోవడం లేదు

| నియోజకవర్గాల వారీగా పంచాయతీల వివరాలు | |
|---|---|
| గూడూరు | 75 |
| కోవూరు | 81 |
| సర్వేపల్లి | 116 |
| వెంకటగిరి | 82 |

### నిర్వహణ మరిచారు..

సర్వేపల్లి నియోజకవర్గంలో 116 పంచాయతీలున్నాయి. 300 పైగా ఉపరితల ట్యాంకులున్నాయి. గ్రామాల్లో వీటి నిర్వాహణ, పారిశుద్ధ్య పనులు పంచాయతీ కార్యదర్శి, సర్పంచులు చూసుకోవాల్సి ఉంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో పనుల్లోకి రావడం లేదు. ట్యాంకులను నిర్ణీత సమయాల్లో శుభ్రం చేసిన తేదీని రాయాల్సి ఉన్నా ఎక్కడా ఉండడం లేదు. కొన్ని చోట్ల ఉపరితల ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరి కొన్ని చోట్ల నూతన ట్యాంకులు నిర్మించినా ప్రారంభించలేదు. దీంతో ప్రజలు నగదు చెల్లించి బయట డబ్బా నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని విన్నవిస్తున్నారు.

● పొదలకూరు ఎంపీడీవో నరసింహరావు మాట్లాడుతూ ట్యాంకుల శుభ్రత బాధ్యతను గ్రామాల్లోని పంచాయతీ కార్యదర్శులే చూసుకోవాలన్నారు. దీనిపై ఇప్పటికే నిర్వహించిన పలు సమావేశాల్లో సూచనలు చేశామన్నారు. మండలంలో ఎక్కడ అపరిశుభ్రంగా ఉంటాయో పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో అధ్వానంగా ఉన్న ట్యాంకు

## వైకాపా హయాంలో వ్యవస్థలు నిర్వీర్యం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి

**ముత్తుకూరు, న్యూస్‌టుడే:** వైకాపా హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండి పడ్డారు. మండలంలోని బ్రహ్మదేవం పంచాయతీ గోవిందరెడ్డి పాళెంలో రూ.53 లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంకును బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వైకాపా పాలనలో నిర్లక్ష్యంగా వదిలి వేసిన జలజీవన్ మిషన్ పనులు ప్రస్తుతం జోరందుకున్నాయన్నారు. నియోజకవర్గంలో జలజీవన్ కింద 420 పనులకు రూ.112.80 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. ఎస్‌ఈఐఎల్ సంస్థ ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో నిర్మించనున్న ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. వెంకటాచలం, ముత్తుకూరు, టీపీ గూడూరు మండలాల ప్రజలకు వరంగా మారనుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

## రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కలువాయిలో రైతుకు పాసుపుస్తకం ఇస్తున్న ఎమ్మెల్యే

**కలువాయి, న్యూస్‌టుడే:** రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని వెంకటగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. మండలంలోని చింతలపాలెంలో బుధవారం పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అలాగే గ్రామంలో రక్షిత నీటిపథకానికి భూమిపూజ చేశారు. అనంతరం కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్లను, నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించారు. తహసీల్దార్ కృష్ణారెడ్డి, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్‌ఎస్‌ఆర్‌నాయుడు, తెదేపా మండల అధ్యక్షుడు రఘురామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ● కలువాయి మండలాన్ని తిరుపతిలో కాకుండా నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ఐకాస సభ్యులు చేసిన పోరాటం అభినందనీయమని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. విజయోత్సవం సందర్భంగా ఐకాస సభ్యులు బుధవారం ఎమ్మెల్యే చేత కేకు కోయించారు. కలువాయి మండలం నెల్లూరులో ఉండేలా ఎమ్మెల్యే చేసిన సహకారం మరువలేనిదని ఐకాస సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

## వివాదాస్పద భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

**తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే:** మండల పరిధిలోని మల్లికార్జునపురం గ్రామం వద్ద ఈదూరు-1 రెవెన్యూ పరిధిలో వివాదాస్పదంగా ఉన్న ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు బుధవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 43వ సర్వేనంబర్‌లో 1.32 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారు. సర్వే చేసిన అధికారులు గతంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా ఆక్రమణదారులు తొలగించారు. ఈనేపథ్యంలో మరోసారి రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. దీనిపై తహసీల్దారు సుధీర్ మాట్లాడుతూ ఎవరైనా బోర్డు తొలగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

## పదోతరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ

**కొడవలూరు :** పదోతరగతి పరీక్షా కేంద్రాలను డిప్యూటీ డీఈవో జానకిరామయ్య పరిశీలించారు. నార్తురాజుపాళెంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్న పలు కేంద్రాలను తనిఖీచేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.

## కార్యకర్తలకు అండగా ఉంటాం

**కొడవలూరు:** తెదేపా కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటానని ఏపీఈఎమ్ఎల్ ఛైర్మన్ దినేశ్ రెడ్డి తెలిపారు. దామేగుంటలో తెదేపా సీనియర్ నాయకులు రాజగోపాల్ ఇటీవల మృతిచెందగా కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు.

### ఆర్థిక సాయం అందజేత

**కోట:** కోటలో ఇటీవల మృతిచెందిన సుబ్బయ్య కుటుంబానికి మద్దాళి ఛారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి సహకారంతో రూ. 5 వేలు నగదును ట్రస్టు ప్రతినిధులు అందజేశారు.

## బాల్య వివాహాలపై అవగాహన కల్పించండి

మాట్లాడుతున్న న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వాణి

**తోటపల్లిగూడూరు, న్యూస్‌టుడే:** బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన ఇబ్బందులతో పాటు బాలికలు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వాణి సూచించారు. తోటపల్లిగూడూరు డ్వాక్రా కార్యాలయంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ చిన్నవయసులో వివాహాలు చేయడం బాలికల హక్కులను హరించడమేనన్నారు. కార్యక్రమంలో ఏపీఎం విజయలక్ష్మి, ఐసీడీఎస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

### ఆదమరిస్తే.. ప్రమాదమే

తోటపల్లిగూడూరు మండలం సాలిపేట నుంచి కాటేపల్లి గ్రామాలకు వెళ్లే మార్గంలో రోడ్డు మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఏమాత్రం ఆదమరిచినా ప్రమాదం జరిగే అవకాశముంది. పిచ్చిమొక్కలు పెరిగి తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు గుర్తించి సూచిక బోర్డులతో పాటు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, తోటపల్లిగూడూరు**

### అయిదేళ్లుగా పశు వైద్యశాలే దిక్కు..!

పొదలకూరు మండలం ఇనుకుర్తి ప్రధాన రహదారిలోని పశువైద్యశాల భవనంలోనే అయిదేళ్లుగా రైతుసేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. గత వైకాపా పాలనలో గ్రామ సచివాలయ భవన నిర్మాణాల పనులు ప్రారంభమయ్యాయి. గుత్తేదారులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోడంతో అసంపూర్తిగా వదిలేశారు. ఇరుకు గదుల్లో విధులు నిర్వహిస్తూ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. **– న్యూస్‌టుడే, పొదలకూరు రూరల్, వెంకటాచలం**

### చివరి మజిలీ నరకప్రాయమేనా..!

కోవూరు మండలం చెర్లోపాళెం పంచాయతీ వేగూరు కాలువ పక్కన ఉన్న వైకుంఠ ధామం పిచ్చిచెట్లు, ముళ్లపొదలతో చిట్టడవిని తలపిస్తోంది. చివరి మజిలీ కూడా నరకప్రాయంగా మారిందని గ్రామస్థులు చెబుతున్నారు. పలుమార్లు పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, మండల అధికారులు స్పందించి శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. **– న్యూస్‌టుడే, కోవూరు**

### ఇలాగైతే వ్యాధులు రావా..?

గూడూరు మండలం కందలిలో అంగన్‌వాడీ కేంద్రం వద్ద తాగునీటి కొళాయి వద్ద మురుగు నీరు రోడ్డు పేరుకు పోయి దుర్గంధమయంగా మారింది. అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మురుగునీటి దాటే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీరు పట్టుకొనే గ్రామస్థులు మురుగునీటి వద్ద నీరు పట్టుకొని వెళ్లాల్సి వస్తోంది. అధికారులు స్పందించి శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు విన్నవిస్తున్నారు.**– న్యూస్‌టుడే, గూడూరు పట్టణం**

### గుంతల రోడ్డు... వాహనదారుల పాట్లు

కలువాయి మండలం సోమశిల, నెల్లూరు ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అడుగడుగున గుంతలు ఉండటంతో వాహనదారులకు నరకప్రాయంగా మారింది. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. అధికారులు స్పందించి కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని స్థానికులు కోరుతున్నారు.**– న్యూస్‌టుడే, కలువాయి**

## ప్రయాణికులకు మెరుగైన వసతులు

పరిశీలిస్తున్న ఈడీ నాగేంద్రప్రసాద్

**గూడూరు పట్టణం, న్యూస్‌టుడే:** ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు జోన్ ఈడీ నాగేంద్రప్రసాద్ తెలిపారు. గూడూరులోని ఆర్టీసీ డిపోను బుధవారం పరిశీలించారు. ఈడీ మాట్లాడుతూ డిపోలో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు అందిస్తామని చెప్పారు. బస్సులు సమయపాలన పాటించేలా డ్రైవర్లకు, కండక్టర్లకు ఆదేశాలిస్తామని తెలిపారు. ఆర్‌ఎం షమీమ్, డీఎం లక్ష్మి, కార్గో నిర్వహణ అధికారిణి దివ్యకామాక్షి, నాయకులు పాల్గొన్నారు.

## నీటి సమస్య లేకుండా బోర్ల ఏర్పాటు



**విడవలూరు, న్యూస్‌టుడే:** గ్రామాల్లో నీటి సమస్య లేకుండా ఆర్‌ఆర్‌ఆర్ ఎడ్యుకేషనల్ సంస్థ, ప్రజా సేవ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కొండూరు బాబు ఆధ్వర్యంలో చేతి పంపులు ఏర్పాటు చేశారు. విడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని బుసగాడిపాలెం, రామతీర్థంలోని పాతూరు, కొత్తూరు గిరిజన కాలనీల్లో ఆరు చోట్ల ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. విద్యుత్తు సరఫరా లేనప్పుడు, విపత్తుల సమయాల్లో ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

## ఆయుర్వేద ఆసుపత్రి మందుబాబులకు అడ్డా

పొదలకూరు మండలం విరువూరు ఆయుర్వేద ఆసుపత్రి ఆవరణలో మందుబాబులు నిత్యం మద్యం తాగి విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి రోజూ ఆసుపత్రి శుభ్రం చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. పోలీసులు నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. **– న్యూస్‌టుడే, పొదలకూరు**

## వెంకటాచలంలో వైకాపా నాయకుల హడావుడి

**వెంకటాచలం, న్యూస్‌టుడే:** నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం సచివాలయం వద్ద బుధవారం వైకాపా నాయకులు హడావుడి చేశారు. వెంకటాచలం పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయన్న ఫిర్యాదుపై విచారణ జరిపించి... సర్పంచిగా ఉన్న మందల రాజేశ్వరి చెక్ పవర్ రద్దు చేయడంతో పాటు, పదవి నుంచి మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ గత ఏడాది అక్టోబర్ 24న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈక్రమంలో బుధవారం మధ్యాహ్నం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజేశ్వరితో పాటు వైకాపా నాయకులు వెంకటాచలం సచివాలయం వద్దకు వచ్చారు. కాకాణి మాట్లాడుతూ... రాజేశ్వరి సస్పెన్షన్ విధింపుపై కోర్టును ఆశ్రయించడంతో తిరిగి విచారణ జరపాలని న్యాయమూర్తి కాలపరిమితి ఇచ్చారని, దాటితే సస్పెన్షన్ ఉత్తర్వులు రద్దవుతాయని అందులో పేర్కొన్నారన్నారు. కాలపరిమితి పూర్తికావడంతో బుధవారం తిరిగి బాధ్యతలు తీసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు గతేడాది నవంబర్ 26న కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. అయితే కోర్టు ఉత్తర్వులు ఇప్పటి వరకు తమకు అందలేదని జిల్లా, మండల స్థాయి అధికారులు చెప్పడం విశేషం. ● దీనిపై ఎంపీడీవో కల్పన మాట్లాడుతూ రాజేశ్వరిపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. బుధవారం సచివాలయం వద్దకు వచ్చిన ఆమెకు గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పంచాయతీ కార్యదర్శికి అందజేసి, సమావేశం ఏర్పాటు చేయాలని అర్జీ ఇచ్చినట్లు చెప్పారు.

## సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

గూడూరులో వినతులు స్వీకరిస్తున్న అధికారులు

**గూడూరు పట్టణం,.న్యూస్‌టుడే:** గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు నెలలో నాలుగు దఫాలుగా అన్నీ శాఖల అధికారులు ప్రజల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమని తహసీల్దారు ప్రసాద్, ఎంపీడీవో మధుసూదన్‌రావు తెలిపారు. గూడూరు మండలం కందలి గ్రామంలో వన్ మంత్- వన్ విలేజ్- ఫోర్ విజిట్స్ కార్యక్రమంలో భాగంగా గ్రామసభను బుధవారం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 37 అర్జీలు వచ్చాయని వివరించారు. కార్యక్రమంలో ఇరిగేషన్, పీఆర్ ఏఈలు సురేష్, వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ●గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మనుబోలు తహసీల్దారు రమాదేవి పేర్కొన్నారు. మండలంలోని కొమ్మలపూడి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

## డీపీవో ఆకస్మిక తనిఖీ

**ముత్తుకూరు, న్యూస్‌టుడే:** ముత్తుకూరు పంచాయతీలో బుధవారం డీపీవో వసుమతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించిన ఆమె... స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీలో జరుగుతున్న పనులు గురించి అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.

## నిధుల దుర్వినియోగంపై విచారణ

**సైదాపురం, న్యూస్‌టుడే :** మండలంలోని రామసాగరం పంచాయతీలో పనులు చేయకుండానే నిధులు దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుపై బుధవారం డీఎల్‌పీవో రమణయ్య విచారణ జరిపారు. గ్రామ పంచాయతీలో నిధులు దుర్వినియోగమయ్యాయని కలెక్టర్‌కు అందిన ఫిర్యాదు మేరకు విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. రోడ్లువేయకుండానే నిధులు పక్కదారి పట్టించడం, మోటార్లు మరమ్మతుల పేరుతో బిల్లులు పెట్టుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారించి కలెక్టర్‌కు నివేదించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

## ముత్తుకూరు, రాపూరులో కార్డన్ సెర్చ్

**ముత్తుకూరు, న్యూస్‌టుడే:** జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముత్తుకూరు మండలం ఊట్ల బలిజపాళెంలో బుధవారం ముత్తుకూరు పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వాహనాల రికార్డులు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేని 25 ద్విచక్రవాహనాలు, మూడు ఆటోలు సీజ్ చేసినట్లు ముత్తుకూరు ఎస్సై ప్రసాద్ రెడ్డి తెలిపారు. ● రాపూరు తూర్పు అగర్తకట్ట ప్రాంతంలో ఆత్మకూరు సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి వంద గృహాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 11 ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. సీఐ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.

## టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాలు

**గూడూరు పట్టణం, న్యూస్‌టుడే:** సంస్కృతీ సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 'మన ఇళ్లు- మన సంక్రాంతి' కార్యక్రమంలో భాగంగా గూడూరులోని టిడ్కో గృహాల వద్ద సంక్రాంతి సంబరాలు బుధవారం నిర్వహించారు. మహిళలకు పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. పురపాలక సిబ్బంది రమణయ్య, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

## ఆలయాలే లక్ష్యం..
## నిఘా నిస్తేజం

న్యూస్‌టుడే, కలువాయి, పొదలకూరు

మెట్ట ప్రాంత పరిధిలోని పలు ఆలయాల్లో వరుస చోరీలు జరుగుతున్నా పోలీసు యంత్రాంగం అప్రమత్తం కావడం లేదు. గూడూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా జరుగుతున్నా గ్రామాల్లో గస్తీ నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి. కొన్ని చోట్ల నిఘా నేత్రాలు ఉన్నా వాటిని ధ్వంసం చేసి దుండగులు సామగ్రి అపహరిస్తున్నారు. గతేడాది పొదలకూరు, కలువాయి, వెంకటాచలం, మనుబోలుతో పాటు పలు చోట్ల ఎక్కువ ఘటనలు జరిగాయి. దొంగలు హుండీలు ధ్వంసం చేసి నగదు, దేవుళ్లకు వేసిన ఆభరణాలు అపహరిస్తున్నారు.

● ఇటీవల జరిగిన ఘటనలు పరిశీలిస్తే జిల్లాలోనే మారుమూల మండలమైన కలువాయి మండల పరిధిలోని గ్రామాల్లో ఆలయాలే లక్ష్యంగా దొంగలు తెగబడుతున్నారు. ఒక ఆలయంలో జరిగిన ఘటన మరువక ముందే మరొక చోట జరుగుతుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమవ్వాల్సిన పోలీసులు తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ తాళాలు ధ్వంసం చేసి నగదును తీసుకెళ్లడం, అమ్మవారి మెడలో ఉన్న ఆభరణాలు తీసుకెళుతున్నారు. నిఘా నేత్రాలు ధ్వంసం చేసి దొంగతనాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో చోరీలు జరిగినా ఎక్కడా కేసుల్లో పురోగతి లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మండల పరిధిలో గతేడాది పదుల సంఖ్యలో ఆలయాల్లో చోరీ జరిగితే రెండే కేసులు నమోదయ్యాయి. ఆ ఘటనల్లో కూడా నిందితులెవరో తేల్చలేదు. ఇప్పటికైనా డీఎస్పీ స్థాయి అధికారులు స్పందించి గ్రామాల్లో నిఘానేత్రాలు ఏర్పాటు చేయడం, ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముంది.

పాండురంగ స్వామి ఆలయంలో విచారిస్తున్న పోలీసులు

### ఎక్కడెక్కడ జరిగాయంటే..

కలువాయి మండల పరిధిలో పల్లకొండ శ్రీమాతమ్మగుడి, తోపుగుంటలోని శ్రీసత్యమ్మ ఆలయం, కుమ్మరిపల్లిలోని శ్రీరామాలయం, కలువాయి యాదవవీధిలో ఉన్న అంకమ్మగుడి, పెన్నబద్దేవోలులోని రెండు రామాలయాల్లో, రాధామాధవ రామలింగేశ్వరస్వామి, కలువాయిలోని నీలకంఠేశ్వరాలయం, ఎస్సీకాలనీలో ఉన్న పోలేరమ్మ, పాండురంగ స్వామి గుడులతో పాటు కనుపూరుపల్లిలో అమ్మవారి ఆలయంలో చోరీలు జరిగాయి. ● కలువాయి ఎస్సై కోటయ్య మాట్లాడుతూ... నిర్వాహకులు దేవాలయాల్లో విలువైన ఆభరణాలు ఉంచొద్దని సూచించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతుంటే సమాచారమివ్వాలని తెలిపారు. దేవాలయాల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. చోరీ కేసుల్లో అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పేర్కొన్నారు.

## రైలు నుంచి జారిపడి యువకుడి దుర్మరణం

**మనుబోలు :** ప్రమాదవశాత్తు రైల్లో నుంచి జారిపడి ఓ యువకుడు దుర్మరణం చెందిన ఘటన స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాలమేరకు.. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న రైల్లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని యువకుడు(35) ప్రమాదవశాత్తు జారిపడడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే ఎస్సై హరిచందన ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

**మనుబోలు :** రోడ్డు దాటుతున్న యాచకుడిని మినీ ట్రక్కు వాహనం అదుపుతప్పి ఢీకొన్న ఘటన మండలంలోని కాగితాలపూరు అడ్డరోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసుల వివరాలమేరకు గూడూరు నుంచి నెల్లూరు వైపు వేగంగా వెళుతున్న మినీ ట్రక్కు వాహనం ఇక్కడికి వచ్చేసరికి రహదారి దాటుతున్న వ్యక్తిని ఢీకొని డివైడర్‌పైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో తీవ్రగాయాలవడంతో నెల్లూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## మద్యం స్వాధీనం

**రాపూరు, న్యూస్‌టుడే:** మండలం పరిధిలోని ఏపూరులో బుధవారం మద్యం గొలుసు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నిర్వాహకుడు లక్ష్మణరెడ్డిని అదుపులోకి తీసుకొని ఆరు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

(c) eenadu

# నెల్లూరు

•నెల్లూరు •నెల్లూరు గ్రామీణం

హుండీ కానుకలు లెక్కిస్తున్న సిబ్బంది

## హుండీ ఆదాయం రూ.27.82 లక్షలు

**నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే:** నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి హుండీ ద్వారా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. గత ఏడాది అక్టోబర్ 4 నుంచి బుధవారం వరకు హుండీ ద్వారా వచ్చిన కానుకలను అధికారుల సమక్షంలో లెక్కించగా.. రూ. 26,71,781, అన్నదానానికి రూ. 1,10,482, యుఎస్ఏ డాలర్ 1 వచ్చాయని ఆలయ ఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు.. కార్యక్రమాన్ని జొన్నవాడ ఆలయ ఈవో శ్రీనివాసులురెడ్డి, దేవాదాయ అధికారులు పర్యవేక్షించారు.

## థాయిలాండ్‌లో విద్యార్థికి అనారోగ్యం.. మంత్రి సాయం

**నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే:** థాయిలాండ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న నెల్లూరు వాసి నవీన్‌కుమార్‌కు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారు. ఏపీ ఎన్ఆర్టీ ఛైర్మన్ వేమూరి రవి, దిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు సమాచారం అందించి అండగా నిలవాలని కోరారు. నెల్లూరునగరం మూడో డివిజన్ మైపాడుగేటు సెంటరుకు చెందిన మద్దూరు సుబ్బారావు కుమారుడు నవీన్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేసేందుకు థాయిలాండ్ వెళ్లి అస్వస్థతకు గురయ్యారు. స్నేహితులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. ఐసీయూలో ఉంచారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో నెల్లూరులోని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తక్షణమే స్పందించి ఆయన సహాయ సహకారాలు అందించి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

## క్విజ్‌లో మెరిసి.. బహుమతులు సాధించి..

**నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే:** నెల్లూరు ఆదిత్య నగర్‌లోని ఆదిత్య జూనియర్ కళాశాలలో బుధవారం 'ఈనాడు- ఈటీవీ' ఆధ్వర్యంలో విద్యార్థులకు 'ప్రతిభా పాటవ పోటీలు' నిర్వహించారు. అందులో భాగంగా క్విజ్ పోటీలు జరిగాయి. పోటీల్లో పి.పవన్ ప్రథమ, ఎ.సతీష్ ద్వితీయ, కె.అఖిల తృతీయ బహుమతులు సాధించారు. వీరికి ఆ కళాశాల డైరెక్టర్ కృష్ణారెడ్డి, ప్రిన్సిపల్ ఎ.శ్రీనివాసులురెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.

బహుమతులు అందుకున్న ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు

## బాట.. ఇసుక మేట

నిబంధనలకు విరుద్ధంగా రవాణా

నిబంధనలు పట్టవు.. పోలీసులు, అధికారులు హెచ్చరికలు చేసినా లెక్క లేదు. సొంత అవసరాల పేరుతో ట్రాక్టర్లతో ఇసుక వ్యాపారం చేస్తున్నారు. రహదారులపై దుమ్ము రేపుతూ అతివేగంతో రాకపోకలు సాగిస్తున్న ఇసుక ట్రాక్టర్లతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. పరిమితికి మించి ఇసుక నింపి వెళుతుండటంతో దారిలో జారిపోయి రోడ్లపై మేటగా చేరి.. ప్రమాదాలకు కారణం అవుతోంది.

న్యూస్‌టుడే, నెల్లూరు(పొదలకూరురోడ్డు)

నెల్లూరు రూరల్ మండలం పొట్టేపాలెం నుంచి నగరం వరకు ఇసుక ట్రాక్టర్ల వల్ల ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారు. అధిక సంఖ్యలో ట్రాక్టర్లు టార్పాలిన్ పట్టలు కప్పకుండానే వెళుతున్నాయి. ఒక వేళ కప్పినా.. పరిమితికి మించి ఇసుక నింపడంతో వెనుక వెళ్లే వాహన చోదకుల కళ్లలో ఇసుక పడి ఇబ్బందులకు గురవుతున్నారు. పొట్టేపాలెం నుంచి మూలాపేట వరకు రహదారిపై ఇసుక పేరుకుపోంది. రోడ్డు మధ్య, అంచుల్లో చేరిన ఇసుక కారణంగా పలువురు వాహనచోదకులు జారిపడి గాయాలపాలవుతున్నారు. రహదారి పక్కన దుకాణాలు, ఇళ్లు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. హోటళ్లు, జ్యూస్ సెంటర్లలో ఆహార పదార్థాలపై ధూళి పేరుకుపోతోందని కొనుగోలు దారులు గగ్గోలు పెడుతున్నారు.

అధిక ఇసుక లోడుతో వెళుతున్న ట్రాక్టర్లు



రోడ్డుపై చేరిన ఇసుక

### ఇరుకు వీధుల్లో..

మూలాపేట, కోటమిట్టతో పాటు జీఎన్‌టీ రోడ్డు, పొదలకూరురోడ్డులో ట్రాక్టర్లు వెళుతున్నాయి. ద్విచక్రవాహనాలు, ఆటోలు, కళాశాల బస్సులకు సరిపోయే రోడ్డులో టిప్పర్లు, ట్రాక్టర్లు తిరగడం వల్ల తరచూ ట్రాఫిక్ నిలిచిపోతోందని నగరవాసులు తెలిపారు. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు పాటించని వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ముగ్గుల పోటీలను పరిశీలిస్తున్న డిప్యూటీ డైరెక్టర్ మాధురి

## టిడ్కో గృహ సముదాయాల్లో ముందస్తు సంక్రాంతి

**నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే:** సంక్రాంతి సంబరాల్లో వృద్ధులు, చిన్నారులు, మహిళలను భాగస్వాములను చేస్తూ వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మాధురి తెలిపారు. బుధవారం నెల్లూరు నగరపాలకసంస్థ, ఏపీ టిడ్కో సంయుక్త ఆధ్వర్యంలో వెంకటేశ్వరపురం, అల్లీపురంలోని టిడ్కో గృహ సముదాయాల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత కూడా భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ సుజాత తదితరులు పాల్గొన్నారు.

## అభివృద్ధి పనుల్లో రూరల్ మొదటి స్థానం

పనులు ప్రారంభిస్తున్న ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్

**నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే:** అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో రాష్ట్రంలోనే నెల్లూరురూరల్ మొదటి స్థానంలో ఉందని నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తెలిపారు. బుధవారం మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జి వద్ద రూ.40.70 లక్షలతో హెచ్‌పీ కొత్త మోటార్లు, ఆధునికీకరించిన ఫుట్‌పాత్ పనులను తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామలింగాపురం అండర్ బ్రిడ్జి తరహాలో మాగుంట లేఅవుట్ బ్రిడ్జి ఆధునికీకరించి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. తెదేపా నాయకులు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 19, 21, 37, 38 డివిజన్లలో అభివృద్ధి పనులకు రూ.19కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్‌యాదవ్, క్లస్టర్ ఇన్‌ఛార్జి నూకరాజు మదన్ కుమార్‌రెడ్డి, నాయకులు చాన్‌బాషా, టీఎస్ శ్రీనాథ్, రియాజ్, బషీర్, కరిముల్లా, రాజేశ్వరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

## ఘన వ్యర్థాల నిర్వహణ ఎంతో కీలకం

**నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే:** ఘన వ్యర్థాల నిర్వహణ నగరపాలకసంస్థలో ఎంతో కీలకమైందని ఆరోగ్యాధికారి డాక్టర్ కనకాద్రి తెలిపారు. బుధవారం కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటరులో శానిటరీ, అమెనిటీస్ సెక్రటరీలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ నెల్లూరుగా తీర్చిదిద్దాలంటే అందరూ చెత్త వేరు చేసి మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు అందించాలన్నారు. అనంతరం ఘన వ్యర్థాల నిర్వహణ తడి, పొడి, హానికర ప్లాస్టిక్, వేస్ట్, ఈ-వేస్ట్ నిర్వహణ గురించి అవగాహన కల్పించి, వార్డులో ఏ విధంగా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మలేరియా అధికారి డాక్టర్ జిజియా, ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నుంచి రిసోర్స్ పర్సన్‌లు తిరుపతిరావు, జయమాధురిమ పాల్గొన్నారు.

శిక్షణలో మాట్లాడుతున్న ఆరోగ్యాధికారి డాక్టర్ కనకాద్రి

## యువతకు పోటీలు నేడు

**నెల్లూరు(మార్కెట్ సెంటర్), న్యూస్‌టుడే:** స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు పలు పోటీలు నిర్వహిస్తున్నట్లు సెట్నల్ సీఈఓ నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8వ తేదీ ఉదయం నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో వ్యాసరచన, డ్రామా, వక్తృత్వ పోటీలు, డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాలలో క్విజ్, రావూస్ జూనియర్ కళాశాలలో చర్చా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. స్వామి వివేకానంద జీవిత సందేశం, వ్యక్తిత్వ వికాసం, వికసిత్ భారత్, సమాజ నిర్మాణం తదితర అంశాలపై ఉదయం 9గంటల నుంచి పోటీలు జరుగుతాయని, 15 నుంచి 29 సంవత్సరాల వయసున్న యువత కళాశాలకు వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

## ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

**నెల్లూరు(నగరపాలకసంస్థ):** ప్రజా సమస్యల పరిష్కారానికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని నెల్లూరు నగర ఇన్‌ఛార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ తెలిపారు. బుధవారం బాలాజీనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ వామపక్ష పార్టీలంటే తనకు ఎంతో గౌరవమని ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు భాగస్వామ్యం ఉంటుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, నాయకులు ఎం. మోహన్‌రావు, అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

## విద్యార్థులకు దుప్పట్లు, పుస్తకాల పంపిణీ

**నెల్లూరు(నగరపాలకసంస్థ):** పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరపాలకసంస్థ కమిషనర్ వైవో నందన్.. నూతన సంవత్సరం సందర్భంగా కలిసేందుకు వచ్చే అధికారులు దుప్పట్లు, పుస్తకాలను బహూకరించాలని ముందస్తుగా పిలుపునిచ్చారు. వేడుకల సందర్భంగా సేకరించిన 130 దుప్పట్లు, 200 నోటు పుస్తకాలను బట్వాడిపాలెం ప్రాంతంలోని ఎస్సీ సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలోని విద్యార్థులకు బుధవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఈ రహంతుజానీ, డీఈ రఘురామ్ పాల్గొన్నారు.

### రహదారిపైనే మురుగునీరు

నగరంలో వైద్యులు, రోగులు, వారి సహాయకులతో నిత్యం రద్దీగా ఉండే పొగతోటలో ప్రధాన రోడ్ల మీద మురుగునీరు పారుతోంది. బుధవారం మయూరి హోటల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి భారీగా మురుగునీరు రోడ్డుమీదకు వదిలారు. రోగులు, స్థానికులు అసౌకర్యానికి గురయ్యారు.

–న్యూస్‌టుడే, నెల్లూరు(ఏసీ నగర్)

### శునకాలతో ఆసుపత్రిపాలు

నగరంలోని హరనాథపురం రోడ్డుమీద పెద్దఎత్తున శునకాలు చేరి ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతంలోని మూడో వీధిలో రోడ్డు మీదకు రావాలంటే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. చిన్నారులు, వృద్ధులు వీటిబారిన పడి ఆసుపత్రులపాలవుతున్నారు. కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(ఏసీ నగర్)

### వాల్వుగుంతలో కలుషిత జలం

నెల్లూరునగరం మూలాపేట గేటు ప్రాంతంలో వాల్వుగుంత అధ్వానంగా తయారైంది. సంగం నుంచి నీటిని తరలించే ప్రధాన పైపులైనుకు ఉన్న వాల్వు గుంతపై సిమెంటు పలకలు దెబ్బతిన్నాయి. శుభ్రం చేయకపోవడంతో పైపులైన్లలో నీరు వచ్చినపుడు గుంత నిండిపోతుంది. మళ్లీ ఆ నీరు పైపులోకి చేరుతోంది. దీంతో తాగునీరు కలుషితమవుతున్నట్లు స్థానికులు తెలిపారు. –న్యూస్‌టుడే, నెల్లూరు(టౌన్)

### కాలువల్లో పేరుకుపోయిన పూడిక

నగరంలోని కల్యాణ్ నగర్ వినాయక గుడి వీధిలో కాలువల్లో పూడిక తీయకపోవడంతో నీరు సక్రమంగా వెళ్లక దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు వాపోయారు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికే రోడ్డుపైకి నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. నగరపాలక సంస్థ అధికారులు స్పందించి కాలువల్లో పూడిక తీయాలని కోరుతున్నారు.

– న్యూస్‌టుడే, నెల్లూరు(పద్మావతి సెంటర్)

## అనధికార బోరును అడ్డుకున్న అధికారులు

**నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే:** రోడ్డు మార్జిన్‌లో అనధికారికంగా నిర్మిస్తున్న బోరును పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అడ్డుకున్నారు. బుధవారం 10వ డివిజన్ బాబు గిరిజన కాలనీలో జరుగుతున్న తవ్వకాన్ని నిలిపివేసి పనిముట్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా రోడ్డు మార్జిన్‌ను ఆక్రమించి ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కమిషనర్ హిమబిందు హెచ్చరించారు.

సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్న పట్టణ ప్రణాళిక సిబ్బంది

## బధిర విద్యార్థుల కోసం ఆడియో మీటర్

**నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌టుడే:** బధిర విద్యార్థులకు ఆడియో మీటర్ ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం సూళ్లూరుపేట నివాసి.. అమెరికాలోని ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్న యశ్వంత్ రూ.82వేల విలువజేసే ఆడియో మీటర్‌ను కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బధిర విద్యార్థులకు వినికిడి లోపం శాతం ఎంత ఉందో కచ్చితంగా నిర్ధారించవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

**మేమున్నాం.. మీకు తోడుగా!** (10 AM to 1 PM) నెల్లూరు, గ్రామీణం 80085 50332 80085 74001

**సమస్య:** నగరంలోని కోటమిట్ట మెక్లిన్స్‌రోడ్డులోని వీబీఎస్ కల్యాణ మండపం ప్రాంతంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. వీధుల్లో పదుల సంఖ్యలో సంచరిస్తూ ప్రజలపై దాడులు చేస్తున్నాయి. – **రియాజ్, స్థానికుడు**

? నగరంలోని చంద్రమౌళి నగర్ 9, 10 వీధులలో కుక్కల బెడద అధికంగా ఉంది. వీధుల్లోకి రావాలంటే భయంగా ఉంది. – **రాజేంద్రప్రసాద్**

**సమాధానం:** కుక్కలను పట్టించేందుకు చర్యలు చేపడతాం. – **డాక్టర్ మదన్‌మోహన్, వెటర్నరీ అధికారి**

? వహాబ్‌పేటలో కాలువలు శుభ్రం చేయడం లేదు. మురుగునీరు నిలిచి దుర్వాసన వస్తోంది. స్థానికంగా ఉన్న సర్వీసు స్టేషన్ల వారు నీటిని కాలువలోనే వదులుతున్నారు. – **సుందర్**

? ఏకేనగర్ పోస్టాఫీసుకు వెళ్లే మార్గంలో రోడ్డు మరమ్మతులు చేయడంతోపాటు కాలువల్లో పూడిక తీయించాలి. – **రంగారావు**

✓ కాలువలను శుభ్రం చేయిస్తాం.
– **డాక్టర్ కనకాద్రి, నగరపాలక ఆరోగ్యాధికారి**
– **న్యూస్‌టుడే(టౌన్, నవాబుపేట)**

## గుంతల దారులు.. తప్పని తిప్పలు

న్యూస్‌టుడే, నెల్లూరు(నవాబుపేట, మార్కెట్ సెంటర్)

నెల్లూరు నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా తయారై రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల గుంతలతో.. ఇంకొన్నిచోట్ల మట్టి, రాళ్లతో దర్శనమిస్తున్నాయి. నగరంలోని మైపాడు రోడ్డు జాతీయ రహదారి అండర్ బ్రిడ్జి నుంచి మూడో మైలు కూడలి వరకు రాకపోకల సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అండర్ బ్రిడ్జి సమీపంలో రోడ్డు ఓ వైపు ఎత్తు తక్కువగా, గుంతలు పడి ఉంది. చిన్నపాటి వర్షం పడినా రోజుల తరబడి వర్షపునీరు నిలిచిపోతోంది. కూడలి వద్ద రోడ్డు ఛిద్రమై గుంతలతో దర్శనమిస్తోంది. దీంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు.

### శివారులో అధ్వానం

నెల్లూరు శివారు ప్రాంతమైన వైఎస్ఆర్ నగర్‌లో రహదారులు రాళ్లు, మట్టితో ఉండి రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీ ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా మౌలిక సదుపాయాలు మెరుగుపడక స్థానికుల బాధలు వర్ణనాతీతం. రోడ్లతో పాటు కాలువల సమస్య నెలకొంది. చిన్నపాటి వర్షానికే వీధుల్లో నీరు నిలిచి రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు రెండు మూడు రోజులు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు గుంతలు పడి దారుణంగా తయారవుతున్నాయి. గతనెలలో కురిసిన వర్షాలకు ఇదే సమస్య తలెత్తింది. అధికారులు స్పందించి రహదారులు బాగుజేయాలని నగర, శివారు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

మైపాడు రోడ్డు జాతీయ రహదారి వంతెన వద్ద నిలిచిన వర్షపునీరు

## మహిళ విషయమై వివాదం..

అక్కసుతోనే శివ హత్య

**నెల్లూరు(నేర విభాగం), న్యూస్‌టుడే:** గతంలో ఉన్న పరిచయంతో స్నేహితురాలు రాలేదన్న అక్కసుతో ఆమెతో సహజీవనం చేస్తున్న శివను నిందితులు హతమార్చారు. మంగళవారం రాత్రి నగరంలో జరిగిన హత్యకు సంబంధించి సంతపేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. ఆత్మకూరుకు చెందిన జ్యోతికి తిరుపతి జిల్లా కోటకు చెందిన లీలామోహన్‌తో 2018లో వివాహమైంది. మనస్పర్థల నేపథ్యంలో ఆమె భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. ఏడాది క్రితం ఒంటిమిట్టకు చెందిన సాయితో పరిచయమైంది. ఎనిమిది నెలల క్రితం వారిద్దరూ ఒంటిమిట్టలో సహజీవనం చేశారు. సాయితో మనస్పర్థలు రావడంతో అతనికి దూరంగా ఉంటూ మూడు నెలల క్రితం నెల్లూరుకు వచ్చింది. ఇక్కడ భిక్షాటన, క్యాటరింగ్ పనులు చేసుకుంటూ నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ వద్ద ఉంటోంది. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లా రత్నతాటికి చెందిన చిన్న నరసింహ అలియాస్ శివ(30) పనులు చేసుకుంటూ నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద ఉంటున్నారు. వారి మధ్య పరిచయమై సహజీవనం చేస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన అశోక్ నెల్లూరు నగరంలో పనులు చేసుకుంటూ రైల్వేస్టేషన్ వద్ద ఉంటున్నాడు ఆయన తనతో రమ్మని జ్యోతిని కోరగా నిరాకరించింది. ఈ క్రమంలోనే సాయి పది రోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. తన స్నేహితురాలు శివతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుని. . అతన్ని విడిచి రమ్మని కోరగా నిరాకరించడంతో శివను చంపైనా తీసుకెళ్తానని బెదిరించాడు. ఈ క్రమంలోనే సాయి, అశోక్ ఒక్కటయ్యారు. మంగళవారం రాత్రి రంగనాయకులపేట రైల్వేగేటు సమీపంలో శివ, జ్యోతి కూర్చొని ఉండగా కర్రతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. శివ మృతి చెందగా జ్యోతికి గాయాలయ్యాయి. ఆమె ఫిర్యాదు మేరకు సంతపేట ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్య హత్య కేసు నమోదు చేశారు. సాయి పాత నేరస్థుడని అతనిపై నెల్లూరు, కడప జిల్లాల్లో దొంగతనం కేసులు ఉన్నట్లు సమాచారం.

## ప్రత్యేక విద్యుత్తు అదాలత్ నేడు

**నెల్లూరు(విద్యుత్తు), ఇందుకూరుపేట, వెంకటాచలం, న్యూస్‌టుడే:** విద్యుత్తు వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు గురువారం ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవం సబ్‌స్టేషన్‌లో మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక విద్యుత్తు అదాలత్ చేపట్టనున్నట్లు నెల్లూరు గ్రామీణ డివిజన్ ఈఈ వీవీ లక్ష్మీనారాయణ ప్రకటనలో పేర్కొన్నారు. నెల్లూరు గ్రామీణం, ముత్తుకూరు, కలువాయి, రాపూరు, పొదలకూరు, టీపీ గూడూరు, వెంకటాచలం, సైదాపురం మండలాల్లోని విద్యుత్తు వినియోగదారులు సమస్యలను తెలిపి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని సబ్‌స్టేషన్‌లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు అదాలత్ జరుగుతుందని కోవూరు డివిజన్ పరిధిలోని ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, నార్తురాజుపాళెం, కొత్తూరు తదితర ప్రాంతాల్లోని విద్యుత్తు వినియోగదారులు వారి సమస్యలను తెలిపి పరిష్కరించుకోవాలని ఈఈ రమేష్‌చౌదరి కోరారు.

## శునకాల పట్టివేతకు స్పెషల్ డ్రైవ్

**నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే:** నెల్లూరునగరంలో శునకాల పట్టివేతకు నిరంతరం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని నగరపాలక సంస్థ వెటర్నరీ అధికారి డాక్టర్ మదన్‌మోహన్ తెలిపారు. బుధవారం వెంగళరావునగర్, కిసాన్ నగర్, సంతపేట ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 వీధి శునకాలను పట్టుకుని స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలోని ఏబీసీ సెంటరుకు తరలించినట్లు తెలిపారు.

## రంగనాథుడికి పేట ఉత్సవం

**నెల్లూరు(మార్కెట్ సెంటర్):** నెల్లూరు రంగనాథ స్వామి ఆలయంలో రాపత్తు ఉత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో 9వ రోజు బుధవారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం రంగనాయకులపేట పుర వీధుల్లో స్వామివారికి పేట ఉత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

## దేశ సేవపై విద్యార్థులకు అవగాహన

**నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే:** యువత దేశసేవలో పాల్గొనాలని ఎన్‌సీసీ అధికారి సీవీ రమణారావు తెలిపారు. నెల్లూరు శ్రీనివాస అగ్రహారంలో శ్రీనేతాజీ ఎంఎస్ఆర్ స్కూల్లో బుధవారం 10ఏ నేవల్ యూనిట్ ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. పాఠశాల కరస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు దేశ సేవపై అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగా పలు ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత, దేశ నాయకుల విగ్రహాల వద్ద పరిశుభ్రంచేసి, పూలమాలలతో అలంకరించడం వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఎన్‌సీసీ కార్యక్రమంలో శ్రీనేతాజీ ఎంఎస్ఆర్ స్కూల్ విద్యార్థులు

## ఉద్యోగికి మూడు ఇంక్రిమెంట్లు కట్

**నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట):** నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన షేక్ నాయబ్‌రసూల్, మరో ఇద్దరిపై 2013లో రూ.94లక్షలకు సంబంధించి మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలులో పొంతన లేని లెక్కలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో కార్యాలయంలో వివరాలకు సంబంధించి లెక్కలను పరిశీలించి నివేదికలను ఉన్నతాధికారులకు పంపగా వారు దీనిపై విచారణ చేశారు. నాయబ్‌రసూల్‌కు సంబంధించి మూడు ఇంక్రిమెంట్లు నిలుపుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

**ఎం.I సినిమాస్:** స్క్రీన్.1. శంబాల, అవతార్ ఫైర్ అండ్ యాష్ 3డి(తెలుగు) స్క్రీన్.2. ఛాంపియన్, శంబాల(తెలుగు) స్క్రీన్.3. అఖండ 2(తెలుగు), నువ్వు నాకు నచ్చావ్(తెలుగు) **స్పైస్.సినిమాస్:** స్క్రీన్.1. అవతార్ ఫైర్ అండ్ యాష్ 3డి, శంబాల(తెలుగు) స్క్రీన్.2. ఛాంపియన్, అంఖడ2 (తెలుగు) స్క్రీన్.3. సైకో సిద్ధార్థ (తెలుగు), ఇక్కిస్(హిందీ) స్క్రీన్.5. ధురంధర్(హిందీ), ఈషా, సైకో సిద్ధార్థ(తెలుగు) **రెయిన్ సినిమా:** స్క్రీన్.1. అవతార్ ఫైర్ అండ్ యాష్ 3డి, శంబాల, వనవీర(తెలుగు) స్క్రీన్.2. ఛాంపియన్, అఖండ2(తెలుగు) స్క్రీన్.3. 45, శంబాల, మార్క్(తెలుగు) స్క్రీన్.4. సైకో సిద్ధార్థ, నీలకంఠ, ధురంధర్(హిందీ)

తెరపై ఈనాడు

## శిథిలం.. భయం భయంగా ఉద్యోగం

న్యూస్‌టుడే, నెల్లూరు (విద్యుత్తు, మార్కెట్ సెంటర్)

ప్రజల సేవలో తరించాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అధ్వానంగా, ప్రమాదకరంగా ఉన్నాయి. ఉద్యోగులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమీపంలో ఉన్న విద్యుత్తు శాఖ డీఈ కార్యాలయం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఇక్కడ రాజేంద్రనగర్ సబ్‌స్టేషన్ ఏఈ, డీఈ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. భవనంపై మొక్కలు మొలిచి ప్రమాదకరంగా ఉంది. డీఈ కార్యాలయం వద్ద పైకప్పు రేకులు పగిలిపోయాయి. భవనం పెచ్చులూడి ఎప్పుడు కూలుతుందోనని సిబ్బంది, పలు పనుల నిమిత్తం వస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నూతన భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

కూలేందుకు సిద్ధంగా డీఈ కార్యాలయం

### అద్దె భవనంలో అవస్థలు

నెల్లూరు నగరం బుజబుజనెల్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనంలో నడుస్తుండటంతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. 2017లో కార్యాలయం ప్రారంభమైంది. అప్పటి నుంచి అద్దె భవనంలోనే నడుస్తోంది. కార్యాలయ అవసరాలకు తగినట్లు భవనం లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం కొనుగోలు, అమ్మకందారులతో నిత్యం రద్దీగా ఉంటోంది. భవనంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో ఉద్యోగులతోటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాయలం నెల్లూరు రూరల్ పరిధిలోని 10గ్రామాలు, వెంకటాచలం మండలంలోని 7గ్రామాలు, నెల్లూరులోని 5 ప్రాంతాలకు సంబంధించిన లావాదేవీలు జరుగుతుంటాయి. ఆస్తుల క్రయవిక్రయాల్లో ఎంతో కీలకంగా ఉన్నా కార్యాలయానికి సొంత భవనం కరవైంది. బుజబుజనెల్లూరు, అయ్యప్ప గుడి సమీపంలో ఎక్కడైనా ప్రభుత్వం స్థలం కేటాయించాలని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు కోరుతున్నారు.

అద్దె భవనంలో రిజిస్ట్రార్ కార్యాలయం

## న్యాయశాఖ ఉద్యోగులకు ప్రశంసలు

**నెల్లూరు(లీగల్):** జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్‌క్రాస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా న్యాయశాఖ ఉద్యోగులను అభినందించారు. ఉద్యోగుల సంఘానికి ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నారాయణరెడ్డి, వెంకట సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్, కోశాధికారి షఫీ, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జవహర్, జోయల్, ఇంతియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

## జిల్లాలో ఎరువుల కొరత లేదు

**నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌టుడే:** ఇప్పటి వరకు 62,928 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు విక్రయించామని, ప్రస్తుతం 18025 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లు, ఆర్ఎస్‌కేలు, మార్క్‌ఫెడ్ గోదాములు, కోఆపరేటివ్ సొసైటీల వద్ద నిల్వలు ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అవసరం కంటే నిల్వలు అధికంగా అందుబాటులో ఉన్నాయని, ఎరువుల కొరత లేదని వివరించారు. డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

(c) eenadu

## మంగళవారం గణపయ్య!

అనంత నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వినాయకుడి ఆలయానికి రోజురోజుకీ భక్తుల తాకిడి పెరిగిపోతోంది. సాధారణంగా పెద్దసంఖ్యలో భక్తులు బుధవారం గణపయ్యను దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా మంగళవారం రోజున స్వామి దర్శనానికి పోటెత్తుతుంటారు. దీంతో మంగళవారం గణపయ్యగా ప్రసిద్ధి చెందారు. టెంకాయ, గరిక పట్టుకుని ఆలయం చుట్టూ 9, 11, 21 ప్రదక్షిణలు చేస్తుంటారు. మొదటి వారం పీచు తీయని, తీసిన టెంకాయలు చేతపట్టుకుని అర్చన, సంకల్పం చేయించుకుని దీక్షను ప్రారంభిస్తున్నారు. రెండో వారం నుంచి పీచు తీయని టెంకాయతో ప్రదక్షిణలు చేసి ఆలయానికి సమర్పిస్తున్నారు. ఇలా చేస్తే కోరికలు తీరుతాయన్నది భక్తుల నమ్మకం.

**- న్యూస్‌టుడే, అనంత సాంస్కృతికం**

## మెప్మాలో అవినీతి బాగోతంపై విచారణ

**హిందూపురం, న్యూస్‌టుడే:** 'మెప్మాలో అవినీతి అధికారి ఆగడాలు' శీర్షికన ఈనెల 4న 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి జిల్లా మెప్మా పీడీ నాగరాజు స్పందించారు. ఈ వ్యవహారంపై విచారణ చేసి నివేదిక అందించేందుకు విచారణ అధికారులుగా టీఈ వాసుదేవరెడ్డి, ఇన్‌ఛార్జి టీఈ రమాదేవిని నియమించారు. వీరు బుధవారం పురపాలిక కార్యాలయంలో మెప్మా ఆర్పీ, సంఘాల ప్రతినిధులతో సమావేశమై వసూళ్ల పర్వంపై విచారణ జరిపారు. విచారణ అధికారులు విలేకరులతో మాట్లాడుతూ విచారణలో ఆర్పీలు, సంఘాల ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన విషయాలు మెప్మా పీడీకి నివేదిక రూపంలో అందజేయనున్నట్లు వివరించారు.

## కంది కొనుగోళ్లు ప్రారంభం

**ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే:** ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన కందులను మార్క్‌ఫెడ్, డీసీఎంఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కార్యాలయ ఇన్‌ఛార్జి హరీష్‌బాబు ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటా మద్దతు ధర రూ.8వేలు కల్పించిందని అధికారులు తెలిపారు. కంది గింజ 12 శాతం తేమ, ఇతర వ్యర్థ పదార్థాలు 2 శాతం, ఇతర తినదగిన గింజలు ఒక శాతం, దెబ్బతిన్న 3 శాతం, ముతక, పూర్తిగా తయారు కానీ గింజలను 3 శాతం, పురుగుపట్టిన వాటిని 3 శాతం నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామన్నారు. రైతులు వీటిని పాటించాలన్నారు. ఏవో ముస్తఫా, భాజపా మండల అధ్యక్షుడు చంద్ర, మార్కెట్‌యార్డు డైరెక్టర్ ఆజాద్ బాబు, నాయకులు అనిల్ పాల్గొన్నారు.

## కన్నేస్తారు.. కట్టేస్తారు

■ కదిరిలో వాగు పరివాహక ప్రాంతాలు కబ్జా

"**కదిరి పట్టణం, న్యూస్‌టుడే:** కదిరి పురపాలక పరిధిలో ఆక్రమణలకు అంతు లేకుండాపోతోంది. అక్రమార్కులు వాగులు, వంకలనూ వదలడం లేదు. దర్జాగా కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. కదిరి-రాయచోటి రోడ్డు నుంచి హిందూపురం రోడ్డు వరకు మూడు కిలోమీటర్ల మేర వాగు పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఇళ్లు కట్టడమే ఇందుకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా పట్టణ ప్రణాళిక, నీటి పారుదలశాఖ అధికారులు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి."

● కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి సమీపంలోని విఠల్‌రాయునిచెరువు మరవవాగు పట్టణ పరిధిలో సుమారు కిలోమీటరు వరకు విస్తరించి ఉంది. ఇక్కడ సెంటు స్థలం రూ.15 లక్షల వరకు పలుకుతోంది. నిజాంవలి కాలనీకి వెళ్లే మార్గంలో సుమారు మూడు సెంట్ల స్థలంలో రెండేళ్ల కిందట ఇంటి నిర్మాణం చేపట్టారు. స్థానికుల ఫిర్యాదుతో రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ అధికారులు నిర్మాణాన్ని అడ్డుకుని నోటీసులు ఇచ్చారు. తాత్కాలికంగా వెనక్కి తగ్గిన వ్యక్తులు తిరిగి నిర్మాణ పనులకు సిద్ధమవుతున్నారు. ఇదే వాగును ఆక్రమిస్తూ మరో నాలుగైదు పునాదులు వెలిశాయి. వాగును పిల్లకాలువలా మార్చేసి పక్కనే ఉన్న అరవకొట్టాలకు మట్టి దారి ఏర్పాటు చేసుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

● తుమ్మలరోడ్డు సమీపం నుంచి ప్రారంభమైన మద్దిలేరువాగు పరివాహక ప్రాంతంలోనూ అనుమతి లేకుండా నిర్మాణాలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా శివాలయం వెనుక భాగం నుంచి వాసవీనగర్ వరకు తిప్పానమ్మకాలువ, మద్దిలేరు వాగు మధ్యలో పదుల సంఖ్యలో బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఇందులో వాగుపరివాహక ప్రాంతం కబ్జాకు గురైంది. ఇక్కడ సెంటు స్థలం రూ.20 లక్షలు పలుకుతోంది. పరివాహక ప్రాంతమని తెలిసినా ఇల్లు కట్టుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. 2020లో వచ్చిన భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతంలోని ఇళ్లన్నీ జలమయం అయ్యాయి. నెలరోజుల పాటు ఇళ్లలోకి వెళ్లేందుకు వీలులేకుండా పోయింది. అధికారుల అప్రమత్తతతో ప్రాణనష్టం తప్పింది. భవిష్యత్తులో భారీ వర్షాలు వస్తే ముప్పు తప్పదు.

మద్దిలేరువాగు పరివాహక ప్రాంతంలో నిర్మించిన ఇళ్లు

### నిర్మాణాలను అడ్డుకుంటాం

**- కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్, కదిరి**

మద్దిలేరువాగు, విఠల్‌రాయునిచెరువు మరవవాగుపై నిర్మాణాలు చేపట్టవద్దని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించాం. నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి పరివాహక ప్రాంతంలో ఇళ్లు కడుతున్న వారిపై చర్యలు తీసుకుంటాం.

## సొంతింటి కల సాకారం దిశగా అడుగులు

**పుట్టపర్తి, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు శ్రీకారం చుట్టింది. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 అమలుకు చర్యలు చేపట్టింది. ఇంటి స్థలం లేకపోయినా.. సొంత స్థలం ఉండి, నిర్మాణానికి ముందుకు వచ్చేవారి వివరాల సేకరణకు సర్వే చేపట్టింది. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తిస్తోంది. వారికి గృహాలను మంజూరు చేయనుంది. గతేడాది డిసెంబరు 14 వరకు అవకాశం కల్పించగా 60 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పీఎంఏవై 2.0 కింద ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షలు మంజూరు చేయనున్నాయి.

**జిల్లాలో ఇలా..**

| | |
|---|---|
| మొత్తం దరఖాస్తులు | 63,586 |
| ఆమోదం పొందినవి | 58,630 |
| తిరస్కరించినవి | 4956 |

● 'అర్హులుగా గుర్తించిన వారికి వచ్చే నెలలో ఇళ్లు మంజూరు కానున్నాయి. పరిపాలనా ఆమోదం వచ్చాక నిర్మాణ పనులు చేపట్టాలి. దశల వారీగా తనిఖీలు నిర్వహించిన తర్వాతే బిల్లులు చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉండి, అర్హత ఉన్న వారందరినీ జాబితాలో చేర్చి.. అధికారులకు నివేదించాం' అని గృహనిర్మాణ సంస్థ పీడీ వెంకటనారాయణ తెలిపారు

## ఊరిస్తున్నా.. ఊరటనిచ్చేదెన్నడు?

■ ఓటీఎస్‌పై నీలినీడలు

■ 10 వేల మందికి పైగా నిరీక్షణ

"**తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే:** ఏకకాల రుణ పరిష్కార పథకం (ఓటీఎస్) అమలుపై నీలినీడలు అలముకున్నాయి. గత ఆరు నెలల నుంచి పథకం ఊరిస్తూనే ఉన్నా.. అమలులో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంటోంది. వివిధ కారణాలతో రుణాలు చెల్లించలేని రైతులకు ఓటీఎస్ ఒక వరమే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడీసీసీ బ్యాంకులకు ఛైర్మన్లను నియమించింది. ఇందులో భాగంగా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఛైర్మన్ ఎం.కేశవరెడ్డికి అవకాశం దక్కింది. ఆప్కాబ్ సమావేశంలో సదరు పథకంపై ప్రత్యేకంగా చర్చించి కొలిక్కి తెచ్చారు."

పథకానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు ప్రత్యేకంగా ఓటీఎస్ అమలు చేయాలని ఆప్కాబ్ బోర్డు సమావేశంలో ప్రతిపాదించగా ఆమోదించారు. ప్రతిపాదనల అమలుపై ఆప్కాబ్ ప్రభుత్వానికి నివేదించింది. ప్రస్తుతం సహకార కమిషనర్ కార్యాలయంలో దస్త్రం పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 10వేల మందికి పైగా రైతులు పథకం కోసం ఎదురుచూస్తున్నారు. రైతుకు ఇచ్చే రాయితీని సహకార సొసైటీలు, సహకార బ్యాంకు, ఆప్కాబ్ నిష్పత్తి ప్రకారం భరించాలి. ప్రస్తుతం సొసైటీలు రాయితీని భరించే పరిస్థితిలో లేదు. ఆప్కాబ్ భరించడానికి మొగ్గుచూపలేదని తెలుస్తోంది. బ్యాంకు మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకు లాభాలు అంతంత మాత్రమే. సొసైటీల వాటా మూలధనంతో బ్యాంకు పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సొసైటీలు, రైతుల మూలధనం దాదాపు రూ.123 కోట్ల వరకు ఉంది. మూలధనంపై సొసైటీలకు కనీసం వడ్డీలు చెల్లించలేదు. దీంతో సొసైటీలు నష్టాల్లో కూరుకుపోతున్నాయి.

### అనుమతి రాగానే అమలు చేస్తాం

**- ఎం.కేశవరెడ్డి, ఛైర్మన్, ఏడీసీసీ బ్యాంకు**

ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే ఓటీఎస్ అమలు చేస్తాం. రైతులందరికీ మేలు చేయాలన్నదే మా అభిమతం. అందుకే ఆప్కాబ్‌పై ఒత్తిడి తెచ్చాం. ఇందుకు అధికారులు ఆమోదించారు. ప్రభుత్వ మార్గదర్శకాల కోసం ఎదురుచూస్తున్నాం.

## కళాత్మక వ్యవసాయం!

ఎత్తైన కొండవాలు.. కనుచూపుమేర పచ్చని పంటలు.. రాళ్లతో నిర్మించిన గట్లు అటుగా వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. వ్యవసాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు ఎక్కడైనా కళాత్మకంగా అందులో రాణించవచ్చని నిరూపిస్తున్నారు. పుట్టపర్తి నుంచి నల్లమాడ వెళ్లే దారిలో అమగొండపాళ్యం గ్రామస్థులు కొండలపై వేరుసెనగ, మొక్కజొన్న, టమాటా, పశువులకు మేత కోసం గడ్డిని పెంచుతున్నారు. నేల క్రమక్షయాన్ని తొలగించుకోవడానికి ఆ గుట్టలోని రాళ్లను ఐదు అడుగులు కంటే ఎత్తులో గోడలా నిర్మించారు. బోర్లు తవ్వుకొని గుట్టపైకి పైపులు ఏర్పాటు చేసుకొని పంటలకు తడి అందిస్తున్నారు. ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. **- ఈనాడు, అనంతపురం**

వృథాగా మారిన చేనేత సామగ్రి

## ఆదరణ లేక.. పనికి రాక

**యాడికి, న్యూస్‌టుడే:** చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన మగ్గం పరికరాలు వృథాగా మారాయి. గత తెదేపా ప్రభుత్వం 'ఆదరణ' పథకం ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులు పట్టు చీరలు నేసేందుకు అవసరమైన జకాడ్లు, మగ్గం తదితర సామగ్రిని రాయితీతో ఇచ్చేందుకు యాడికికి తీసుకొచ్చారు. అయితే పంపిణీలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా వృథాగా మారాయి. ఎంపీడీవో కార్యాలయం పక్కన ఉన్న ఓ గదిలో ఉంచడంతో పెచ్చులూడి ఎందుకూ పనికి రాకుండా పోతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

## టీటీలో తళుక్కుమన్న వైద్యురాలు

■ జాతీయ స్థాయి పోటీల్లో యువతి సత్తా

**అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే:** వైద్య వృత్తిలో క్షణం తీరిక ఉండదు. ఎంతో ఒత్తిడితో జీవితం గడుపుతుంటారు. అయినా సరే.. ఖాళీ సమయం దొరికితే చాలు టేబుల్ టెన్నిస్(టీటీ) సాధనకు సిద్ధమవుతారు. వైద్యసేవలు చేయడమే కాదు ఆటలో పతకాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది ఈ డాక్టరమ్మ. చదువుకునే రోజుల నుంచి ఆటలో ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. వైద్యురాలిగా పట్టా పుచ్చుకున్నా టీటీపై మమకారం వీడలేదు. ఇటీవల విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి వైద్యుల టేబుల్ టెన్నిస్ పోటీల్లో సింగిల్స్, డబుల్స్‌లో ప్రథమస్థానం సాధించింది **ఎం.జెబా అర్షియా**. అనంత నగరానికి చెందిన యువతి టీటీలో కెరటంలా ఎగిసిపడుతోంది.

● 'ఒడిశాలో జరగనున్న జాతీయస్థాయి టీటీ పోటీల్లో పతకం సాధించాలన్నదే నా కల. నిరంతర సాధన చేస్తున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే డాక్టరుగా రోగులకు సేవలందిస్తూ ఆటల్లో సాధన చేస్తున్నా' అని జెబా అర్షియా చెబుతున్నారు.

### 17 సార్లు ఎంపిక..

ఈమె రాష్ట్రస్థాయిలో దాదాపు 20 పర్యాయాలు పతకాలు సాధించింది. జాతీయస్థాయికి 17 సార్లు ఎంపికకావడం గమనార్హం. తిరుపతిలో బీడీఎస్, ఎండీఎస్ పూర్తి చేసింది. అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపికై సత్తాచాటింది. ప్రస్తుతం ప్రైవేటు దంతవైద్యురాలిగా పనిచేస్తూ సాధన చేస్తోంది. గత ఏడాది నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో రెండోస్థానం సాధించింది. ఈసారి ఒడిశాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. సోదరుడు తబ్రేజుద్దీన్ టీటీలో జాతీయస్థాయిలో రాణించాడు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని అదే బాటలో రాణిస్తోంది.

## రాష్ట్ర పండగలా వేమన జయంతి

**కదిరి, న్యూస్‌టుడే:** ప్రజాకవి, యోగివేమన జయంతిని ఈనెల 19న రాష్ట్ర పండగలా జరుపుకొనేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. వేమన జయంతిని జరుపుకోవటానికి కదిరి నియోజకవర్గం కటారుపల్లి సరైన స్థలంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమానికి తల్లిదండ్రులు తమ పిల్లలను పెద్దసంఖ్యలో తీసుకురావాలని పిలుపునిచ్చారు. సాహిత్య పరిశోధకుడు ఉద్దండం చంద్రశేఖర్, గాయకుడు సుధాకర్ మాట్లాడుతూ జయంతి సందర్భంగా యోగివేమనకు పద్యగానం, నాటిక, వంటి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

## అంతర్రాష్ట్ర యువజనోత్సవాలకు ఎంపిక

దేవేంద్రనాయక్‌ను అభినందిస్తున్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పద్మశ్రీ, అధ్యాపకులు

**ఎస్కేయూ, న్యూస్‌టుడే:** ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలకు చెందిన విద్యార్థి దేవేంద్రనాయక్ అంతర్రాష్ట్ర యువజనోత్సవాలకు ఎంపికయ్యాడు. ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు చెన్నైలో జరిగే యువజనోత్సవాల్లో విద్యార్థి పాల్గొంటాడు. వివిధ రాష్ట్రాల యువతతో కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి ఉపన్యాసాలు, కార్యశాలల్లో ఎస్కేయూ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈమేరకు ప్రిన్సిపల్ పద్మశ్రీ, అధ్యాపకులు లక్ష్మీనారాయణ, నాగలక్ష్మి, విష్ణుప్రియ తదితరులు అభినందించారు.

## జిల్లా అభివృద్ధికి సమన్వయంతో కృషి చేద్దాం

**పుట్టపర్తి, న్యూస్‌టుడే:** పేదలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రతిఒక్కరికి పథకాల లబ్ధి పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో జాయింట్ ఎల్పీఎంల వల్ల సంక్షేమ పథకాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వ్యక్తిగతంగా మ్యుటేషన్ చేసి సంబంధిత రైతుల పేర్లతో మార్పు చేసి ఇవ్వాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ పనుల బిల్లుల చెల్లింపులు చేయడానికి వేగవంతం చేయాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి అమడగూరు మండల కేంద్రాన్ని దత్తత తీసుకొని ప్రతి ఇంటిపై సూర్యఘర్ సోలార్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ఎస్సీ, ఎస్టీలకు పూర్తిగా ఉచితమని, ఈ విషయాన్ని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న ప్రగతిపై సమీక్షించారు. సమావేశంలో డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, దిశా కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

## ప్రధానితో పరీక్షా పే చర్చా

● ఈనెల 14 వరకు దరఖాస్తుల ఆహ్వానం

**ఎస్కేయూ, న్యూస్‌టుడే:** కొన్నేళ్లుగా విద్యార్థుల్లు, వారి తల్లిదండ్రులకు పరీక్షలంటే భయం పోగొట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ 'పరీక్షాపే చర్చా' కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధాని విద్యార్థులకు నేరుగా మార్గనిర్దేశం చేస్తారు. ఈసారి కూడా పరీక్షాపే చర్చా నిర్వహించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 11వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొనే అవకాశం ఉంది.

### ఏమి చేయాలి..

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. innovativeindia1.mygov.in లింకు ద్వారా ఆన్లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 5 బహుళైచ్ఛిక ప్రశ్నలలో ఒక ప్రశ్నకు 500 అక్షరాలలోపు ప్రశ్నను వివరించాల్సి ఉంటుంది.

జెండా ఊపి వాహనాలను ప్రారంభిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

## నేరాల ఛేదనకు ప్రత్యేక వాహనాలు: ఎస్పీ

**ధర్మవరం, న్యూస్‌టుడే:** నేరాలను శాస్త్రీయంగా, వేగవంతంగా ఛేదించేందుకు జిల్లాలోని ఐదు పోలీసు సబ్ డివిజన్లలో క్రైమ్‌స్పాట్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. బుధవారం ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వాహనాలను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరి, పెనుకొండ, హిందూపురం పోలీసు సబ్ డివిజన్లకు క్రైమ్‌స్పాట్ వాహనాలను అప్పగించారు. అడిషనల్ ఎస్పీ అంకిత సురాని, ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్, సీఐలు నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప, ప్రభాకర్, సునీత, శ్రీధర్, సీసీ చిరంజీవి, ఎస్ఐ ఉమాదేవి, పోలీసులు పాల్గొన్నారు.

## మాదిరి ప్రశ్నపత్రాల పంపిణీ

**తనకల్లు, న్యూస్‌టుడే:** మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ఎస్టీయూ ఆధ్వర్యంలో మాదిరి ప్రశ్నపత్రాలను బుధవారం అందజేశారు. తనకల్లు, కోటపల్లి, బొంతలపల్లి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎస్టీయూ నాయకులు, దాతలు ప్రసాద్, మారుతికుమార్ సహకారంతో మాదిరి ప్రశ్నపత్రాలు అందజేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, జిల్లా అసోసియేషన్ సభ్యులు లక్ష్మీప్రసాద్, జాఫర్, జిల్లా కార్యదర్శి ప్రసాద్, హెచ్‌ఎం దామోదర్‌నాయుడు, శ్రీనివాసులు పాల్గొన్నారు.





(c) eenadu

## గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌కు నియామక ఉత్తర్వులు

**అనంత నగరపాలక, న్యూస్‌టుడే :** అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా వడ్డె వెంకట్‌ను నియమిస్తూ పాఠశాల విద్య, ప్రజా గ్రంథాలయాల విభాగం ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలోనే ఆయన్ను నియమించారు. అయితే జీఓ రావాల్సి ఉండటంతో ఆయన బాధ్యతలు స్వీకరణ కొంత జాప్యం అవుతూ వచ్చింది. జీఓ రావడంతో ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇంకా ఐదు మంది డైరెక్టర్లను నియమించాల్సి ఉంటుంది.

## యూనిట్లు 55..ప్రారంభం 8

**• పనిచేస్తున్నవి నాలుగే.. • ఉపాధి చూపని టెక్స్‌టైల్ పార్కు**

**రాయదుర్గం, న్యూస్‌టుడే:** ఒకటా రెండా.. సుమారు 20 ఏళ్లుగా రాయదుర్గం టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కళ తప్పింది.! వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇరవై ఏళ్ల కిందట తలపెట్టిన టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారింది. రాయదుర్గం పట్టణంలోని 74. ఉడేగోళం సమీపంలో 15 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి రూ.4 కోట్లతో అన్ని వసతులు కల్పించినా.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

**తాఖీదులు జారీ చేసినా..**

టెక్స్‌టైల్ పార్కులో 2006లో మొత్తం 55 యూనిట్ల ఏర్పాటుకు అధికారులు స్థలాలు కేటాయించి ..వసతులు కల్పించారు. అయినా ఇప్పటివరకు కేవలం 8 యూనిట్లు మాత్రమే ప్రారంభించగా.. వాటిల్లో ప్రస్తుతం నాలుగు కొనసాగుతుండగా మిగిలినవి మూతపడ్డాయి. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాని 47 యూనిట్ల స్థలాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వెంటనే యూనిట్లు ఏర్పాటు చేయాలని గతంలో పలు సందర్భాల్లో చేనేత, జౌళిశాఖ అధికారులు వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహించారు. అయినా స్పందించకపోవడంతో ఇటీవల కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ గతంలో ఉన్న గార్మెంట్స్ పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయాలనే నిబంధనలను సడలించి వ్యాపారులకు తాఖీదులు జారీ చేసింది. దీంతో అహుడా(అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) అనుమతుల కోసం 23 మంది దరఖాస్తు చేసుకున్నారు. మారిన నిబంధనల ప్రకారం టెక్స్‌టైల్ పార్కులో హ్యాండ్‌లూమ్స్, పవర్ లూమ్స్, అల్లికలతోపాటు చేనేత, జౌళిశాఖకు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లభించింది.

**ఇదే చివరి అవకాశం**

టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ల ఏర్పాటుకు వ్యాపారులకు చివరి అవకాశం ఇచ్చాం. గడువులోగా యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రాకపోతే కేటాయించిన స్థలం రద్దు చేస్తాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించి పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం.

**-వరప్రసాద్, సహాయ సంచాలకులు, జిల్లా చేనేత,జౌళి శాఖ**

## 'వైకాపా విష ప్రచారాలను తిప్పికొడతాం'

108 వాహన చోదకులతో మాట్లాడుతున్న టీసీ వరుణ్

**తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే:** రాష్ట్రంలో 108, 104 సేవలపై వైకాపా నాయకుల చేస్తున్న విష ప్రచారాలను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ వెల్లడించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 108, 104 సేవలు అధ్వానంగా ఉండేవని, కూటమి ప్రభుత్వంలో వాటి సేవలు మెరుగుపడటాన్ని ఓర్వలేకనే బురద జల్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం సాయంత్రం సర్వజన ఆసుపత్రిలో ఉన్న 108, 104 సేవలను ఆయన పరిశీలించి సిబ్బందితో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్ సీఎంగా ఉన్నపుడు అత్యవసర సేవల సిబ్బందికి అసలు వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. అనేక వాహనాలకు మరమ్మతులు లేక తుప్పుపట్టిన విషయం గుర్తులేదా అని ప్రశ్నించారు. అంబులెన్స్ వాహనాల్లో వీడియో మానిటర్ ద్వారా వైద్య నిపుణులు సిబ్బంది ద్వారా చికిత్సలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. జనసేన నగర అధ్యక్షుడు పి.బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

## నకిలీలను తొలగించారంతే!

**అనంతపురం (వైద్యం), న్యూస్‌టుడే :** నకిలీ ధ్రువపత్రాలను సమర్పించి ఉద్యోగాలు పొందటంతో పాటు దర్జాగా మూడేళ్ల పాటు ఉద్యోగాలు చేసిన వ్యక్తులపై ఫిర్యాదులు అందటం, 'ఈనాడు'లో వరుస కథనాలు ప్రచురితమవటంతో ఎట్టకేలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఐదుగురిని ఉద్యోగాల నుంచి తొలగించారు. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేసిన వారి నుంచి మూడేళ్లపాటు వారు తీసుకున్న నెలసరి వేతనాలను రికవరీ చేయకపోవడం గమనార్హం. వైకాపా హయాంలో అడ్డగోలుగా కొందరు అధికారులు డబ్బులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టటంలో కీలకపాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రి, కదిరి, ధర్మవరం ఏరియా ఆసుపత్రుల్లో గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్‌లుగా పని చేస్తున్న మహమ్మద్‌హానీఫ్, మణికంఠ రెడ్డి, కృష్ణకాంత్, పెనుకొండ సీహెచ్‌సీ గ్రేడ్ -2ల్యాబ్ టెక్నీషియన్ రాజాకు ళ్లాయప్పలను ఉద్యోగాల నుంచి తొలగించిన వారిలో ఉన్నారు.

## 27 నుంచి లఘుచిత్రోత్సవాలు

గోడపత్రాలు ఆవిష్కరిస్తున్న డిప్యూటీ కలెక్టర్ జి.రామకృష్ణారెడ్డి తదితరులు

**తపోవనం (అనంత గ్రామీణం):** అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి 31 వరకు నిర్వహించనున్న లఘుచిత్ర ఉత్సవాలకు సంబంధించి గోడపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. అనంతపురం క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ కలెక్టర్ జి.రామకృష్ణారెడ్డి, ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ బి.మురళీధర్‌రావు, సెయిల్ విశ్రాంత జీఎంలు రఘునాథరెడ్డి, సూర్యనారాయణ, ట్రాన్స్‌కో డీఈఈ బంగారుబాబు, రోటరీక్లబ్ అధ్యక్షుడు గల్లా హర్ష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మంచి, చెడుకి సంబంధించి ప్రజలను జాగృతం చేయడానికి నిర్మించిన లఘుచిత్రాలను ఎంపిక చేసి ఉత్సవాల్లో అవార్డులు అందజేస్తామన్నారు. ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందించి ప్రోత్సహిస్తామని సొసైటీ అధ్యక్షుడు రషీద్ తెలిపారు. జనవరి 20లోగా లఘుచిత్రాలను తమకు పంపాలని సూచించారు. మూడు రోజుల పాటు వాటిని ప్రదర్శించి ఉత్తమ చిత్రాలను, నటీనటులను, సాంకేతిక నిపుణులను సత్కరిస్తామని ఆయన వివరించారు.

## రహదారి భద్రతా ప్రమాణాలు పాటించాలి

ర్యాలీని ప్రారంభిస్తున్న ఎంపీ బీకే పార్థసారథి, కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్

**పుట్టపర్తి, న్యూస్‌టుడే:** ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా ప్రమాణాలను పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఎంపీ బీకే పార్థసారథి ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పుట్టపర్తిలోని సత్యమ్మ ఆలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఎంపీతో పాటు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కరుణసాగర్‌రెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, సంస్కృతీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

## కొత్తరకం పప్పుసెనగ సాగు చేయండి

**బెళుగుప్ప, ఉరవకొండ, న్యూస్‌టుడే:** పప్పుసెనగలో తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే కొత్తరకం విత్తనాలను రైతులు సాగు చేసుకోవాలని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ శివనారాయణ పేర్కొన్నారు. ఆమిద్యాల, కొకుంట్ల, రాకెట్ల, తగ్గుపర్తి గ్రామాల్లో పప్పుసెనగ పంటను పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వేరుకుళ్లు తెగుళ్లను అధిగమించి, అధిక దిగుబడి సాధనకు కొత్తరకం విత్తనం 'ఎన్‌బీఈజీ-1267'ను సాగు చేయాలన్నారు. ఇవి కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉందన్నారు. శాస్త్రవేత్తలు చంద్రాయుడు, మల్లికార్జున, శిరీష, యుగంధర్, హరిణి, రైతు ఎర్రిస్వామి పాల్గొన్నారు.

## పంటపొలాల్లోకి హెచ్చెల్సీ లీకేజీ నీరు

చీనీ తోటల్లోకి వెళుతున్న నీరు

**గార్లదిన్నె గ్రామీణం, న్యూస్‌టుడే:** మండల పరిధిలోని పెనకచెర్ల గ్రామం సమీపంలో మంగళవారం నుంచి హెచ్చెల్సీ కాలువ గేట్లు వద్ద లీకేజీ నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చీనీ తోటల్లో నీరు పారుతోంది. దీంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న తోటల్లోనూ, పెనకచెర్ల నుంచి పెనకచెర్ల డ్యామ్‌కి వెళ్లే రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. హెచ్చెల్సీ అధికారులు స్పందించి నీరు ప్రవహించకుండా మరమ్మతులు చేసి పంటలను రక్షించాలని అన్నదాతలు కోరుతున్నారు.

## ఉత్కంఠగా జాతీయ ఫుట్‌బాల్ పోటీలు

**అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే:** ఆర్డీటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇన్‌స్పైర్ కప్ అండర్-17 జాతీయ బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. బుధవారం జరిగిన పోటీలో ఆ జట్టు పూజల్ క్లబ్ జట్టుపై 1-0 గోల్‌తో సంచలన విజయం సాధించింది. ఆట 49వ నిమిషంలో అనంత అమ్మాయి నమ్రత అద్భుతమైన గోల్ చేసి జట్టు గెలుపు ఖరారు చేసింది. మరో పోటీలో నర్మదా వ్యాలీ జట్టు ఆస్కర్ ఫౌండేషన్ జట్టు 9-0 గోల్స్ తేడాతో ఘనవిజయం నమోదు చేసింది. సోమ్మి, తేజస్విని, శాంతి, అంబిక, ఆకాంచ చెలరేగడంతో వరుస గోల్స్ నమోదయ్యాయి. బెంగళూరు క్లబ్, పుదువల్ యూనికార్న్స్ జట్ల మధ్య జరిగిన పోటీ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయంలో ఏ జట్టు ఒక్క గోల్ కూడా నమోదు చేయకపోవడంతో డ్రాగా ప్రకటించారు. ఇంకో పోటీలో టర్న్ ప్రో క్లబ్ జట్టు 5-1 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై ఘనవిజయం సాధించింది. దర్శిని, సంధ్యా, ధిరితి, లక్కియాలు ప్రతిభ చూపి గోల్స్ చేయడంతో జట్టు గెలిచింది. మరో పోటీలో ఫాల్కన్ జట్టు నాంది ఫౌండేషన్‌పై 12-0 గోల్స్ తేడాతో అలవోకగా గెలిచింది. శాన్వి, రేష్మా, అదితి, మాలతి, చిత్ర, హర్షిత, సరస్వతిలు అద్భుతంగా ఆడి జట్టును గెలిపించారు. సాయంత్రం జరిగిన పోటీలో యువ ఫౌండేషన్ జట్టు కెంప్ జట్టును 6-1 గోల్స్‌తో మట్టికరిపించింది. నిశా, సరస్వతి, వైష్ణవి, రాజ్ నందినిలు బాగా రాణించారు. ఈ పోటీలు గురువారం కూడా కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.

## రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు: కాలవ

**బొమ్మనహాళ్, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం ప్రస్తుత సీజన్‌లో రాయలసీమలోనే రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం శ్రీధరఘట్టలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలలోపే 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంను కొనుగోలు చేసి రైతు ఖాతాల్లో రూ.60 కోట్లు జమ చేయడం విశేషమన్నారు. ఈసారి ముందస్తుగా ధాన్యం సేకరణకు చర్యలు చేపట్టడంతో లక్ష్యాన్ని అధిగమించి సీమలో నంబర్‌వన్‌గా నిలిచామన్నారు. శ్రీధరఘట్ట సొసైటీ పరిధిలోని గోనేహాళ్, శ్రీధరఘట్ట రైతుసేవా కేంద్రాల పరిధిలో ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంతరెడ్డి, జిల్లా తెదేపా ఆర్గనైజింగ్ కార్యదర్శి బలరామిరెడ్డి, సీనియర్ నాయకులు కొత్తపల్లి తిమ్మరాజు, ముల్లంగి నారాయణ స్వామి, మాజీ జడ్పీటీసీ సభ్యులు మల్లికార్జున, మాజీ సర్పంచి గోవిందరెడ్డి, రవిచంద్ర, మల్లికార్జున పాల్గొన్నారు.

## జిల్లా స్థాయి పాలదిగుబడి పోటీలకు సర్వం సిద్ధం

**తపోవనం (అనంత గ్రామీణం), న్యూస్‌టుడే:** పాల దిగుబడిలో మేటిని నిర్ధారించడానికి జిల్లా పశుసంవర్ధక శాఖ వినూత్నంగా జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. అనంతపురం గ్రామీణ మండలం ఆకుతోటపల్లిలో నిర్వహించిన పోటీల ఏర్పాట్లను బుధవారం రాత్రి ఇన్‌ఛార్జి కలెక్టర్ శివనారాయణశర్మ పర్యవేక్షించారు. గురువారం నిర్వహించే పోటీలు జిల్లా పశుసంవర్ధక శాఖ, ఏపీ పశుగణాభివృద్ధి సంస్థ సౌజన్యంతో 'అనంత పాలధార' పేరుతో నిర్వహించనున్నారు. ఆయా ఏర్పాట్లపై అధికారులతో ఆయన చర్చించారు. మూడు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్.ఎఫ్, జెర్సీ ఆవులు ఒకటో విభాగంలో, అన్ని జాతుల గేదెలు రెండో విభాగంలో, దేశీయ ఆవులు, గిర్, ఒంగోలు జాతి ఆవులకు మూడో విభాగంలో పోటీలు జరుగుతాయన్నారు. ఆయా విభాగాల్లో ప్రథమస్థానానికి రూ.15వేలు, రెండోస్థానానికి రూ. 10వేలు, మూడోస్థానానికి రూ. 5వేల నగదు బహుమతులు అందజేస్తామన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్, డీడీలు రమేష్‌రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, ఏడీలు ప్రకాశ్, రత్నకుమార్, రామచంద్రారెడ్డి, స్థానిక పశువైద్యురాలు ఉషా పాల్గొన్నారు.

## కేఫ్‌లలో పోలీసుల తనిఖీ

తనిఖీలు చేస్తూ..

**అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే :** జిల్లా కేంద్రంలో గంజాయి కట్టడి చర్యల్లో భాగంగా అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం తనిఖీలు చేశారు. త్రీటౌన్ పరిధిలోని కేఫ్‌లు, స్థానిక రెండో రోడ్డు, మూడో రోడ్డు, శాంతినగర్ రోడ్డు ప్రాంతాల్లో స్నిఫర్ డాగ్‌తో విస్తృత తనిఖీలు నిర్వహించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత, గంజాయి కట్టడి దృష్ట్యా ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, కేఫ్ నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

## ఎనిమిది తులాల బంగారు ఆభరణాల చోరీ

**రాప్తాడు, న్యూస్‌టుడే:** రాప్తాడులో గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి 8 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు రాప్తాడు సి.ఐ శ్రీహర్ష తెలిపారు. రాప్తాడుకు చెందిన చిన్న ఉజ్జినప్ప వ్యవసాయం, గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయాన్నే భార్యా, కుమారుడు కలిసి పొలం పనులకు వెళ్లాడు. రాత్రి 9 గంటల తరువాత భార్యా, కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా దొంగలు కిటికీ ధ్వంసం చేసి లోపలికి వెళ్లి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

## రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ముని

**గుత్తి, న్యూస్‌టుడే:** అమ్మవారి దేవరకు వెళ్లి తిరిగి ఊరికి వెళుతున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గుంతకల్లు మండలంలోని నాగసముద్రంకు చెందిన దాసరి ముని(40)తన బంధువు సురేశ్‌తో కలిసి మెలకలపెంటలో బుధవారం జరిగిన దేవరకు వెళ్లారు. అనంతరం ఊరికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా మార్గమధ్యంలోని రజాపురం వద్ద లారీ ఢీకొంది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలవడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కూలిపనులు చేసుకుని జీవనం సాగిస్తున్న మునికి భార్య, ముగ్గురు సంతానం ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పంచనామా నిర్వహించారు. ఘటనా స్థలాన్ని ఎస్సై సురేశ్ పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

## సర్వజనాసుపత్రిలో గొడవ

**అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే :** జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల మధ్య బుధవారం గొడవ జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ గాయపడ్డారు. గతంలో ఆసుపత్రి పారిశుద్ధ్యం పనులను ఓ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వహించేది. ప్రభుత్వం మారాక ఆ ఏజెన్సీ స్థానంలో కొత్త ఏజెన్సీ వచ్చింది. దీంతో పాత ఏజెన్సీలో పని చేస్తున్న యాభై ఏళ్ల వయసు దాటిన మహిళలను ఇటీవల తొలగించారు. దీన్ని నిరసిస్తూ బాధితులు ఆందోళన చేశారు. ఆ సమయంలో పద్మావతి అనే కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈక్రమంలో ఈమెకు ఆరోగ్యం కుదుటపడటంతో ఆసుపత్రిలో విధులకు హాజరైంది. ఆమెకు సహాయంగా మరో కార్మికురాలు నల్లమ్మ వెళ్లింది. కార్మికురాలిని విధుల్లోకి రాకుండా ఏజెన్సీలోని సూపర్‌వైజర్, మరికొందరు అడ్డుకున్నారు. ఈక్రమంలో కార్మికులకు, ఏజెన్సీ వారికి ఘర్షణ జరిగింది. యశ్వంత్ మరికొందరితో కలిసి నల్లమ్మ అనే కార్మికురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. తోటి కార్మికులు చికిత్సకు తరలించారు. ఈవిషయం తెలుసుకున్న రెండో పట్టణ పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి ఆమెను పరామర్శించారు. దాడి చేసిన వారిని శిక్షించాలని, కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

## పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు!

**పుట్టపర్తి పట్టణం, న్యూస్‌టుడే:** కొత్తచెరువు మండలం తిప్పాబట్లపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాదినేని మహేష్ హత్య కేసులో ఐదుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. బుధవారం కొత్తచెరువు పోలీసులు నిందితులను ఘటనా స్థలానికి తీసుకొచ్చి హత్యకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, మహేష్ ద్విచక్రవాహనాన్ని హంద్రీనీవా కాలువ నుంచి వెలికి తీశారు. ఈనెల ఒకటిన మహేష్ హత్య జరిగిన విషయం విదితమే. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.

## ఏఆర్ కానిస్టేబుల్‌పై దాడి

**గుత్తి, న్యూస్‌టుడే :** గుత్తికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వాసుపై బుధవారం సాయంత్రం ఓ ప్రజాప్రతినిధి అనుచరులు దాడి చేశారు. సదరు కానిస్టేబుల్ తెదేపాలోని ఓ వర్గంలో ఉంటూ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలని స్వచ్ఛంద పదవీరమణ చేసేందుకు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. అనంతపురం రోడ్డులోని స్థలాన్ని కొనుగోలు చేసుకుని ఇంటి నిర్మాణాలను చేపట్టారు. ఆ స్థలంపై తెదేపాలోని రెండు వర్గాల మధ్య వివాదం ఉంది. వాసు చేపట్టిన నిర్మాణాలను ప్రజాప్రతినిధి అనుచరులు ఉదయాన్నే కూల్చివేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వివాద స్థలంలోనే రెండువర్గాలకు చెందిన వారు తమ అనుచరులతో బల ప్రదర్శనకు దిగారు. ఒకరి నొకరు దూషించుకున్నారు. ఈక్రమంలో నిర్మాణాలను కూల్చివేసిన ఓ వర్గానికి చెందిన తెదేపా కార్యకర్తలు వాసు ఇంటిపైకి దాడికి వెళ్లి అక్కడున్న తన స్కార్పియో అద్దాలను ధ్వంసం చేశారు. తనపై కూడా కొందరు దాడి చేసి గాయపరిచినట్లు వాసు ఆరోపిస్తున్నారు. ఈవిషయమై పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెబుతున్నారు.

## పథకం ప్రకారమే హత్య



వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐ, ఎస్‌ఐ

**తనకల్లు, న్యూస్‌టుడే:** తన భార్యను తీసుకెళ్లాడన్న అక్కసుతో పథకం ప్రకారమే ఈశ్వరప్పను నలుగురు అన్నదమ్ములు కలిసి హత్య చేశారని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి పేర్కొన్నారు. బుధవారం తనకల్లు పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 1న రాగినేపల్లికి చెందిన ఎర్రి హరి తన భార్యను ఈశ్వరప్ప అనే వ్యక్తి తీసుకెళ్లాడన్న అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు వారు తిరుపతి జిల్లా గూడూరులో ఉన్నట్లు తెలుసుకున్నారు. హరి, గంగులప్పతో కలిసి వారి సొంత వాహనంలో పోలీసులు అక్కడికి వెళ్లి ఈశ్వరప్పతోపాటు వివాహిత, మరో మహిళను అదుపులోకి తీసుకొని ఈ నెల 5న తనకల్లు స్టేషన్ తీసుకొచ్చారు. హరి సూచనల ప్రకారం అతని అన్న చిన్నప్ప రెండు వేటకొడవళ్లను తీసుకొని పోలీస్ స్టేషన్ వద్ద వేచి ఉన్నాడు. ఈశ్వరప్ప వాహనం దిగి స్టేషన్‌లోకి వెళుతుండగా హరి, చిన్నప్ప వేటకొడవళ్లతో నరకడంతో అక్కడే కుప్పకూలాడు. గంగులప్ప, శంకరప్ప ఎవరూ అడ్డురాకుండా బెదిరించారు. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్ రామాంజనేయులు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. మార్కూరివాండ్లపల్లి క్రాస్ వద్ద ఉన్న నిందితులను కదిరి గ్రామీణ సీఐ నాగేంద్ర, నల్లచెరువు, తనకల్లు ఎస్‌ఐలు మగ్బుల్ బాషా, గోపి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రెండు వేటకొడవళ్లు, కారు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.

## వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకుల ఆత్మహత్య

***వివాహం కావడంలేదని మనస్తాపంతో...***



గొల్ల బడప్ప

**రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే:** మండలంలోని పల్లేపల్లి గ్రామంలో వివాహం కాలేదని జీవితంపై విరక్తి చెందిన గొల్ల బడప్ప(29) అనే యువకుడు బుధవారం ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామ ప్రజల కథనం ప్రకారం.. జడక్క ఆరుగురు సంతానంలో బడప్ప చిన్నవాడు. భవన నిర్మాణ రంగంలో బేలుదారిగా పని చేసేవాడు. వయస్సు దాటుతున్నా వివాహం కాకపోవడంతో కొన్నాళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బడప్ప బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

***కొత్తచెరువులో రైలు కిందపడి..***



రెడ్డికుమార్

**కొత్తచెరువు, న్యూస్‌టుడే:** కొత్తచెరువుకు చెందిన రెడ్డికుమార్ (25) రైలు కిందపడి బలవన్మరణం చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు, రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా.. పోతులప్ప గుడి దగ్గర నివసిస్తున్న నాగరత్నమ్మ ఏకైక కుమారుడు రెడ్డికుమార్ చిన్నప్పటి నుంచి కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఐదేళ్ల క్రితం భర్త నాగేంద్ర మృతి చెందడంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. ఇల్లు తప్ప ఎలాంటి జీవనాధారం లేకపోవడంతో ఆమె కూలీ పనులతో జీవనం సాగిస్తూ కుమారున్ని డిగ్రీ వరకూ చదివించింది. నయంకాని జబ్బుతో నిరంతరం బాధపడుతూ మనస్తాపం చెందిన రెడ్డికుమార్ మంగళవారం సాయంత్రం రైల్వే సొరంగం దగ్గర రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమె ఫిర్యాదు మేరకు హిందూపురం రైల్వే హెడ్‌కానిస్టేబుళ్లు లక్ష్మీనారాయణరెడ్డి, సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.


EENADU eClassifieds

PERSONAL CLASSIFIEDS

CHANGE OF NAME

I, PINJARI MALAMBI (formerly D.MABBI), W/o. Lalu Sab and D/o. Pinjari Raghunath Bonsley, R/o. 18/292, Guntakal, Ananthapur District, A.P.-515801, Have changed my name from D.MABBI to PINJARI MALAMBI vide affidavit dated 07-01-2026.

REAL ESTATE

LAND FOR SALE

**ఉరవకొండ నుంచి** చీకలగుర్కికి వెళ్ల రోడ్‌లో రోడ్డు సైడ్. ఉరవకొండకు 5 కి.మీ హైవే రోడ్‌కు 2 కి.మీ. 6 ఎకరాల వ్యవసాయ పొలం అమ్మబడును. ✆: 9490445625, 9440154664.

JOBS

**Required** Civil Site Supervisors/Engg/Diploma with or without Experience. Location Karnataka. Contact: 9347083151

**అనంతపురం టౌన్‌లో** ప్రముఖ షోరూం నందు మార్కెటింగ్ & సేల్స్‌మెన్స్ & ఆఫీస్ స్టాఫ్‌గా పనిచేయడానికి స్త్రీ/ పురుషులు కావలెను. 9493398186.

**ప్రముఖ కంపెనీలో** కురుగుంట అనంతపురం దగ్గర పనిచేయుటకు అకౌంటెంట్, స్త్రీ/పురుష కావలెను. TALLY వారికి ప్రాధాన్యత. ✆: 79890 17385 మంచిజీతం.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. స్త్రీ వసతి, భోజనం. జీ: 18-20K ✆: 89776 39662, 89776 39663

**అనంతపురంలోని** మిలిటరీ క్యాంటీన్‌లో పనిచేయుటకు సెక్యూరిటీ గార్డ్స్ కావలెను. అర్హత 10th, సంప్ర. పోన్: 9440075488.

**మయూరిటైల్స్&శానిటరీ** షోరూంలో పనిచేయుటకు అనుభవంకల సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (మేల్) కావలెను. జీతం: 16,000/- + ఇన్సెంటివ్స్. బళ్లారిరోడ్, సాయిబాబాగుడి దగ్గర, ATP. ✆ : 9848189744.

**ATP టౌన్** నందు పనిచేయడానికి లేడీ టెలీకాలర్స్ కావలెను. Age: 21 to 40 అనుభవం కల్గిన వారికి ప్రాధాన్యత, ఆకర్షణీయమైన జీతం. ✆: 8919882518.

MARKETING/ SALES

**సేల్స్ ఎగ్జిక్యూటివ్స్** & సేల్స్‌మెన్స్ కావలెను. రాయల్ ఎలక్ట్రికల్స్ Opp: హిమాలయ టీ స్టాల్, RTC కాంప్లెక్స్, బస్టాండ్ రోడ్, ATP ✆: 9346222506, 9899613858

**గమనిక**

క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU CLASSIFIEDS 5 లైన్ల ప్రకటన రూ.395/- మాత్రమే

తక్కువ ఖర్చుతో... ప్రతిరోజు క్లాసిఫైడ్స్‌లో ప్రకటన ఇవ్వండి.... అధిక స్పందనలు పొందండి. వాహనాల అమ్మకం... ఉద్యోగాల భర్తీ... ఇళ్లు, ఫ్లాట్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు... ఇళ్లు, షాపులు, ఫ్లాట్లు అద్దెకు మరియు అన్నిరకాల బిజినెస్ వ్యవహారాలు...

వివరాలకు : 8008709784

ప్రకటనలపై జి.ఎస్.టి. 5% వర్తించబడును



**SHRIRAM Finance శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం. 14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032.
ఆఫీస్ చిరునామా: డి.నెం.1-4-12, 1వ అంతస్తు, బి.ఎస్.టి ఫిల్లింగ్ స్టేషన్ పక్కన, హిందూపూర్, శ్రీ సత్యసాయి జిల్లా-515201.

**ఉద్దేశిత అమ్మకం ప్రకటన. (రూల్ 8(6)) (స్థిరాస్తి కొరకు)**

**విషయం: లోన్ ఖాతా నెం. HDPURTF2204220004 లోన్ మొత్తం :: 2,50,00,000/-**

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 (54 ఆఫ్ 2002) కింద ఒక సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన మెస్సర్స్ శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో "శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్, ఎన్.సి.ఎల్.టి చెన్నై వారి ఉత్తర్వుల ప్రకారం "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్" తో విలీనం చేయబడింది మరియు తదనంతరం 30-11-2022 నుండి "శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ లిమిటెడ్ పేరు "శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా మార్చబడింది) సెక్యూర్డ్ క్రెడిటార్ మరియు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ద్వారా ధృవీకరించబడిన ఇన్‌కార్పొరేషన్ సర్టిఫికేట్ ప్రకారం మా రిజిస్టర్డ్ ఆఫీస్ శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032లో ఉన్నది. మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ 6వ అంతస్తు (లెవల్ 2), బిల్డింగ్ నెం.క్యూ2, ఆరమ్ క్యూ పార్క్, + జెన్ 4/1, టిటిసి, థనే బేలాపూర్ రోడ్డు, ఘన్సోలి, నవీ ముంబై-400710 లో ఉన్నది. మరియు మా డివిజనల్ / బ్రాంచి ఆఫీస్ డోర్ నెం. 1-4-12, మొదటి అంతస్తు, బిఎస్‌టి ఫిల్లింగ్ స్టేషన్ పక్కన, హిందూపూర్, శ్రీ సత్యసాయి జిల్లా - 515201 లో ఉన్నది. సదరు చట్టంలోని సెక్షన్ 13(2) కింద **24-06-2023** తేదీన ఈ క్రింది ఋణగ్రహీతలకు డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది: **ఋణగ్రహీతలు: సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్,** ప్రొప్రయిటర్ జి.ఎన్. తిప్పేస్వామి, తండ్రి డి. నాగేంద్రప్ప, నివాసం: డోర్ నెం. 1-1388, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, అమరాపురం, శ్రీ సత్యసాయి జిల్లా, (పూర్వపు అనంతపురం జిల్లా) - 515281. **2. జి. ఎన్. పుష్పలత,** భర్త జి. పాపే గౌడ, నివాసం: డోర్ నెం.6-121, హుడుగూర్, అమరాపురం, శ్రీ సత్యసాయి జిల్లా, (పూర్వపు అనంతపురం జిల్లా) - 515281. **3. జి. పాపే గౌడ,** తండ్రి లేట్ జి. మారె గౌడ, నివాసం: డోర్ నెం.6-121, హుడుగూర్, అమరాపురం, శ్రీ సత్యసాయి జిల్లా, (పూర్వపు అనంతపురం జిల్లా) - 515281. **4. ఆర్. సుమ,** భర్త జి.ఎన్. తిప్పేస్వామి, నివాసం: డోర్ నెం.1-1388, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, అమరాపురం, శ్రీ సత్యసాయి జిల్లా, (పూర్వపు అనంతపురం జిల్లా) - 515281. **5. కె. నరసింహ మూర్తి,** తండ్రి కె. కరియన్న, నివాసం: డోర్ నెం.1-461-1, జెడ్‌పిహెచ్ స్కూల్ పక్కన, చోళమాంబ వీధి, అమరాపురం, శ్రీ సత్యసాయి జిల్లా, (పూర్వపు అనంతపురం జిల్లా) - 515281.

అందులో పేర్కొన్న మొత్తాన్ని అనగా **రూ. 3,06,28,606/-** (అక్షరాలా మూడు కోట్ల ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఆరు రూపాయలు మాత్రమే), మరియు దానికి అదనంగా రావలసిన వడ్డీ మరియు ఇతర ఒప్పంద ఛార్జీలతో కలిపి సదరు నోటీసు అందిన తేదీ నుండి 60 రోజులలోపు తిరిగి చెల్లించవలసిందిగా కోరడమైనది.

ఋణగ్రహీత(లు) బకాయి సొమ్మును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఈ ప్రకటన ద్వారా తెలియజేయడమేమనగా, అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు, చట్టం యొక్క సెక్షన్ 13(4) ప్రకారం కింద వివరించిన సెక్యూర్డ్ ఆస్తిని **ది. 18.12.2024** తేదీన లాంఛనాత్మకంగా స్వాధీనం తీసుకున్నారు. ఆ తర్వాత, సర్ఫేసి చట్టంలోని సెక్షన్ 14(1) కింద దాఖలు చేసిన దరఖాస్తుపై, అనంతపురంలోని గౌరవనీయ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్-కమ్-ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి వారు Crl.M.P. No. 33/2025 లో, **ది. 18-03-2025** తేదీన ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక అడ్వకేట్ కమిషనర్‌ను నియమించారు. ఆ ప్రకారంగా, **ది. 29-04-2025** తేదీన సదరు సెక్యూర్డ్ ఆస్తిని భౌతిక స్వాధీనం లోకి తీసుకుని, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ యొక్క అధీకృత అధికారికి అప్పగించడం జరిగింది.

కావున, దీని ద్వారా తెలియజేయునది ఏమనగా, సెక్యూర్డ్ క్రెడిటార్ యొక్క అధీకృత అధికారి అయిన నేను, బకాయి మొత్తాల వసూలు కోసం, సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూల్ 8(6) ప్రకారం నాకు సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ, ఈ నోటీసు తేదీ నుండి 30 (ముప్పై) రోజుల గడువు ముగిసిన తర్వాత, ఈ క్రింద వివరించిన స్థిరమైన సెక్యూర్డ్ ఆస్తిని విక్రయించాలని నిశ్చయించుకున్నాను.

ఈ నోటీసు అందిన తేదీ నుండి 30 రోజులలోపు మొత్తం బకాయిలను, తదుపరి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలతో కలిపి చెల్లించాలని ఋణగ్రహీత(లు) దీని ద్వారా కోరడమైనది. అలా చెల్లించని పక్షంలో, ఋణగ్రహీత(ల)కు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే సదరు సెక్యూర్డ్ ఆస్తి విక్రయించబడుతుంది.

విక్రయ తేదీకి ముందే మొత్తం బకాయిలను చెల్లించడం ద్వారా సెక్యూర్డ్ ఆస్తిని విడిపించుకునే చట్టబద్ధమైన హక్కు ఋణగ్రహీత(ల)కు ఉంటుందని దయచేసి గమనించగలరు.

**స్థిరాస్తుల వివరములు**

**షెడ్యూల్-1: ఐటమ్ నెం.1:** (జి.ఎస్. పుష్పలత గారి ఆస్తికి చెందిన డాక్యుమెంట్ నెం. 614/2008) శ్రీ సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) హిందూపూర్ రిజిస్ట్రేషన్ జిల్లా, మడకశిర సబ్ జిల్లా, అమరాపురం గ్రామ పంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్, సర్కారు డ్రై సర్వే నెం. 631/ఏ పద్ద ఎకరా 1.18 సెంట్లు విస్తీర్ణంలోని లేఅవుట్ కింద ఇంటి ప్లాట్స్‌గా మార్చబడిన భూమి మరియు అందలి ప్లాట్ నెంబర్లు 25 మరియు 26 కి చెందిన ఆస్తి (7వ వార్డు 1-1388), **హద్దులు: తూర్పు:** తిమ్మయ్య మరియు ఇతరులకు చెందిన రూమ్, **పడమర:** 15 అ.ల వెడల్పు రోడ్డు, **ఉత్తరం:** ప్లాట్ నెం. 27, **దక్షిణం:** 20 అడుగుల వెడల్పు రోడ్డు. ఈ హద్దుల మధ్య గల స్థలము తూర్పు నుండి పడమరకు 20 అ.లు లేదా 6.09 మీటర్లు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 24 అడుగులు లేదా 7.31 మీటర్లు ఈ రెంటిని కలుపగా మొత్తం విస్తీర్ణం 480 చ.అ.లు లేదా 53.33 చ.అ.ల విస్తీర్ణంలోని ఖాళీ స్థలము అందలి గల ఆర్‌సిసి బిల్డింగ్ మాత్రమే.

**ఐటమ్ నెం. 2 :** (జి. పారె గౌడ, తండ్రి లేటు మారె గౌడ గారి ఆస్తికి చెందిన డాక్యుమెంట్ నెం. 3289/2019) శ్రీ సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) హిందూపూర్ రిజిస్ట్రేషన్ జిల్లా, మడకశిర సబ్ జిల్లా, అమరాపురం గ్రామ పంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్, వార్డు నెం. 1, సర్కారు డ్రై సర్వే నెం. 405/బి వద్ద ఎకరా 1.76 సెంట్లు మరియు సర్కారు డ్రై సర్వే నెం. 648/1బి వద్ద ఎకరా 0.35 సెంట్లు, రెండిని కలుపగా మొత్తం విస్తీర్ణం ఎకరా 2.11 సెంట్లు విస్తీర్ణంలోని లేఅవుట్ కింద ఇంటి ప్లాట్స్‌గా మార్చబడిన భూమి మరియు అందలి ప్లాట్ నెం. 22కి చెందిన ఆస్తి. **హద్దులు: తూర్పు:** 20 అ.ల వెడల్పు రోడ్డు, **పడమర:** ప్లాట్ నెం. 15కి చెందిన ఖాళీ స్థలము, **ఉత్తరం :** ప్లాట్ నెం. 23కి చెందిన ఖాళీ స్థలము, **దక్షిణం:** 30 అ.ల వెడల్పు రోడ్డు. ఈ హద్దుల మధ్య గల స్థలము తూర్పు నుండి పడమరకు 40 అ.లు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 30 అ.లు ఈ రెంటిని కలుపగా మొత్తం విస్తీర్ణం 133.3 చ.అ.లు విస్తీర్ణంలోని ఖాళీ స్థలము మాత్రమే.

**ఐటమ్ నెం. 3:** (జి. ఎన్. తిప్పేస్వామి గారి ఆస్తికి చెందిన డాక్యుమెంట్ నెం. 3288/2019) శ్రీ సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) హిందూపూర్ రిజిస్ట్రేషన్ జిల్లా, మడకశిర సబ్ జిల్లా, అమరాపురం గ్రామ పంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్, వార్డు నెం. 1, సర్కారు డ్రై సర్వే నెం. 405/బి వద్ద ఎకరా 1.76 సెంట్లు మరియు సర్కారు డ్రై సర్వే నెం. 648/1బి వద్ద ఎకరా 0.35 సెంట్లు, రెంటిని కలుపగా మొత్తం విస్తీర్ణం ఎకరా 2.11 సెంట్లు విస్తీర్ణంలోని లేఅవుట్ కింద ఇంటి ప్లాట్స్‌గా మార్చబడిన భూమి మరియు ఖాళీ ఇంటి స్థలం **1) ఆస్తి హద్దులు: తూర్పు:** 20 అ.ల వెడల్పు రోడ్డు, **పడమర :** సిరా - అమరాపురం రోడ్డు, **ఉత్తరం:** సతీష్ గారి భూమి, **దక్షిణం:** 30 అ.ల వెడల్పు రోడ్డు. ఈ హద్దుల మధ్య గల స్థలము తూర్పు నుండి పడమరకు ఉత్తరం వైపున 55 అ.లు, తూర్పు నుండి పడమరకు దక్షిణం వైపుకు 64 అ.లు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు రెండు వైపుల 89 అ.లు ఈ మొత్తాన్ని కలుపగా 588.3 చ.గ.ల విస్తీర్ణంలోని ఖాళీ స్థలము మాత్రమే. **2) ఆస్తి హద్దులు: తూర్పు:** 20 అ.ల వెడల్పు రోడ్డు, **పడమర:** సిరా - అమరాపురం రోడ్డు, **ఉత్తరం:** 30 అ.ల వెడల్పు రోడ్డు, **దక్షిణం:** పసురప్ప గారి భూమి, ఈ హద్దుల మధ్య గల స్థలము తూర్పు నుండి పడమరకు 80 అ.ల మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 90 అ.ల ఈ మొత్తాన్ని కలుపగా 800 చ.గ.ల విస్తీర్ణంలోని ఖాళీ స్థలము మాత్రమే.

**షెడ్యూల్ - 2: ఐటమ్ నెం. 1:** (జి.ఎన్. తిప్పేస్వామి గారి ఆస్తికి చెందిన డాక్యుమెంట్ నెం. 3050/2019) శ్రీ సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) హిందూపూర్ రిజిస్ట్రేషన్ జిల్లా, మడకశిర సబ్ జిల్లా, అమరాపురం గ్రామ పంచాయతీ మరియు గ్రామ అకౌంట్స్, వార్డు నెం. 1, సర్కారు డ్రై సర్వే నెం. 635/1బి వద్ద ఎకరా 0.58 సెంట్లు మరియు సర్కారు డ్రై సర్వే నెం. 635/2ఇ వద్ద ఎకరా 0.52 సెంట్లు రెండు ఆస్తులను కలుపగా ఎకరా 1.10 సెంట్లు విస్తీర్ణంలోని లేఅవుట్ కింద ఇంటి ప్లాట్స్‌గా మార్చబడిన భూమి మరియు అందలి ప్లాట్ నెం. 12ఎ కి చెందిన ఆస్తి. **హద్దులు: తూర్పు:** రోడ్డు, **పడమర:** ప్లాట్ నెం. 12బి చెందిన ఖాళీ స్థలము, **ఉత్తరం:** సురేష్ మరియు ఇతరుల ఖాళీ స్థలము, **దక్షిణం:** 20 అ.ల వెడల్పు రోడ్డు. ఈ హద్దుల మధ్య గల స్థలము తూర్పు నుండి పడమరకు ఉత్తరం వైపున 22 అ.ల తూర్పు నుండి పడమరకు దక్షిణం వైపుకి 5 అ.లు లేదా 6.09 మీటర్లు మరియు ఉత్తరం నుండి దక్షిణంకు తూర్పు భాగాన 43 అ.ల మరియు ఉత్తరం నుండి దక్షిణంకు పడమర వైపున 40 అ.లు మొత్తం కలుపగా 62.25 చ.గ.ల విస్తీర్ణంలోని ఖాళీ స్థలము మాత్రమే.

**ఐటమ్ నెం. 2 :** (జి. ఎన్. తిప్పేస్వామి గారి ఆస్తికి చెందిన డాక్యుమెంట్ నెం. 3050/2019) శ్రీ సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) హిందూపూర్ రిజిస్ట్రేషన్ జిల్లా, మడకశిర సబ్ జిల్లా, అమరాపురం గ్రామ పంచాయితీ మరియు గ్రామ అకౌంట్స్, వార్డు నెం. 1, సర్కారు డ్రై సర్వే నెం. 635/1బి వద్ద ఎకరా 0.58 సెంట్లు మరియు సర్కారు డ్రై సర్వే నెం. 635/2ఇ వద్ద ఎకరా 0.52 సెంట్లు రెండు ఆస్తులను కలుపగా ఎకరా 1.10 సెంట్లు విస్తీర్ణంలోని లేఅవుట్ కింద ఇంటి ప్లాట్స్‌గా మార్చబడిన భూమి మరియు అందలి ప్లాట్ నెం. 12 కి చెందిన ఆస్తి. **హద్దులు: తూర్పు :** 20 అ.ల వెడల్పు రోడ్డు, **పడమర:** ప్లాట్ నెం. 11కి చెందిన ఖాళీ స్థలము, **ఉత్తరం :** సురేష్ మరియు ఇతరుల ఖాళీ స్థలము, **దక్షిణం:** 20 అ.ల వెడల్పు రోడ్డు. ఈ హద్దుల మధ్య గల స్థలము తూర్పు నుండి పడమరకు 25 అ.ల మరియు ఉత్తరం నుండి దక్షిణంకు 40 అ.ల మొత్తం కలుపగా 111.11 చ.గ.ల విస్తీర్ణంలోని ఖాళీ స్థలము మాత్రమే. పై రెండు ఐటమ్స్ నందు నిర్మించిన ఆర్‌సిసి బిల్డింగ్ దానికి చెందిన అన్ని ఫిక్చర్స్ మరియు సౌలభ్య హక్కులతో సహా స్థలము.

**తేది: 02.01.2026**
**ప్రదేశం: హిందూపూర్**

అధీకృత అధికారి
శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్


(c) eenadu

# హిందూపురం

• హిందూపురం • పెనుకొండ • మడకశిర

## క్విజ్ పోటీల్లో భళా.. బహుమతులు పొందారిలా

విజేతలతో ప్రిన్సిపల్, అధ్యాపకులు

**హిందూపురం, న్యూస్‌టుడే:** పట్టణంలోని సప్తగిరి జూనియర్ కళాశాలలో బుధవారం 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో 'వర్తమాన అంశాలు, జనరల్ నాలెడ్జ్' పై క్విజ్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రథమ స్థానంలో సీఈసీ మొదటి సంవత్సర విద్యార్థి మాన్విత, బైపీసీ సెకండియర్ విద్యార్థి బి.బేబీ ద్వితీయ, తృతీయ స్థానంలో ఏ.కిషోర్ నిలిచారు. ప్రిన్సిపల్ మంజునాథ్, అధ్యాపకులు విజేతలకు బహుమతులు అందజేశారు.

## విద్యార్థులకు అభినందన

విద్యార్థులతో హెచ్‌ఎం, పీడీలు

**పాలసముద్రం (గోరంట్ల), న్యూస్‌టుడే:** పాలసముద్రం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సైకిల్‌పోలో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న సందర్భంగా హెచ్‌ఎం రామాంజులుయాదవ్ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటుచేశారు. హెచ్‌ఎం మాట్లాడుతూ విద్యార్థులు బిహార్‌లోని భోజ్‌పురి జిల్లా ఆరా సిటీలో డిసెంబరు 25 నుంచి 30 వరకు జరిగిన జాతీయస్థాయి సైకిల్‌పోలో పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని చెప్పారు.

## చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు

**పెనుకొండ:** చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించమని డీఎస్పీ నరసింగప్ప హెచ్చరించారు. బుధవారం మండలంలోని సమస్యాత్మక గ్రామం మునిమడుగులో సబ్‌డివిజన్ పరిధిలోని 180 మంది సిబ్బందితో నాకాబందీ నిర్వహించారు. గ్రామంలోని అనుమానితులు, రౌడీషీటర్ల నివాసాలు, గడ్డివాముల్లో తనిఖీలు చేశారు. రికార్డులు సక్రమంగా లేని 28 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను జప్తుచేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. సీఐలు రాఘవన్, శేఖర్, రాజ్‌కుమార్, సుబ్రహ్మణ్యం, ఎస్సైలు రాజేశ్, వెంకటేశ్వర్లు, రవికుమార్, శోభారాణి పాల్గొన్నారు.

## అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక అధికారి

**పెనుకొండ,న్యూస్‌టుడే:** అటవీప్రాంతంలో అగ్ని ప్రమాదాలు నివారించడానికి అటవీశాఖ చేపట్టాల్సిన చర్యలపై అగ్నిమాపక కేంద్రాధికారి కె.వెంకటేశుల ఆధ్వర్యంలో సిబ్బందికి బుధవారం అవగాహన కల్పించారు. అటవీశాఖ కార్యాలయ ఆవరణలో గ్యాస్ సిలిండర్, విద్యుత్తు కారణంగా చెలరేగే మంటలను నివారించే అంశాలపై సిబ్బందికి వివరించారు. అటవీశాఖ అధికారి శ్రీనివాసులురెడ్డి, అగ్నిమాపక కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.

## అసంపూర్తి పనులు.. అక్కడే చదువులు

### కస్తూర్బాల్లో ఇదీ పరిస్థితి

**కొడిగెనహళ్లి, సోమందేపల్లి (పరిగి) న్యూస్‌టుడే:** వైకాపా ప్రభుత్వ హయాంలో పరిగి, సోమందేపల్లి మండలాల్లోని కస్తూర్బాగాంధీ పాఠశాలల్లో చేపట్టిన జూనియర్ కళాశాలల భవన సముదాయాల నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఆయా మండలాల్లో రూ.87 లక్షల వ్యయంతో కేజీబీవీ పాఠశాలల ఆవరణలో జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులను అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ ఆర్భాటంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అయితే ఐదేళ్లు పైబడినా తరగతి గదుల నిర్మాణ పనుల్లో నేటికీ పురోగతి లేదు. ప్రస్తుతం పరిగిలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో అరకొర వసతుల నడుమ జూనియర్ కళాశాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు 71 మంది చదువుతున్నారు. నిర్మాణాల్లో దాదాపు 70 శాతం పనులు పూర్తి అయ్యాయి. రెండు అంతస్తుల్లో తరగతి గదులను నిర్మించారు. పై అంతస్తులోని గదుల్లో ఫ్లోరింగ్ పనులు పూర్తి కాలేదు. కిటికీలు, తలుపులు అమర్చలేదు. అయినా విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తున్నారు.

### నిధుల లేమే కారణమా?

సోమందేపల్లిలో 'నాడు నేడు' కింద రెండో విడతలో రూ.87 లక్షల వ్యయంతో చేపట్టిన భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సీఈసీ గ్రూప్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులను కలుపుకుని మొత్తం 57 మంది చదువుతున్నారు. చేపట్టిన ఎనిమిది తరగతి గదుల్లో నాలుగు గదులు టాప్‌లెవెల్ వరకు నిర్మాణాలు చేపట్టి వదిలేశారు. నిధుల లేమి వల్ల పనులు అసంపూర్తిగా ఆగిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనైనా నాయకులు, అధికారులు చొరవ తీసుకొని అసంపూర్తి పనులను పూర్తిచేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

సోమందేపల్లిలో అసంపూర్తిగా భవన సముదాయం

**అధికారులకు నివేదించాం**

జూనియర్ కళాశాలల్లో ఆగిన భవన సముదాయాలను సత్వరమే పూర్తి చేసేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. పై స్థాయిలో అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. **- రమాదేవి, అనిత కేజీబీవీ పాఠశాలల ఎస్‌వోలు. పరిగి, సోమందేపల్లి**

### మేమున్నాం.. మీకు తోడుగా

హిందూపురం : 91548 46650
పెనుకొండ : 91000 20922
మడకశిర : 76759 19016

**సమస్య:** పట్టణంలోని బెంగళూరు రోడ్డు నుంచి పళనీనగర్ వెళ్లే రహదారిలోని కాలువలో చెత్తా, చెదారం పేరుకుపోయి మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది. **- నాగప్ప**
**సమాధానం:** పారిశుద్ధ్య కార్మికులతో శుభ్రం చేయిస్తాం. **- శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్**
**- న్యూస్‌టుడే, హిందూపురం సాంస్కృతికం**

**సమస్య:** గుణేహళ్లి వీరనాగమ్మ దేవాలయం వద్ద కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, మురుగు ముందుకు కదలడం లేదు. **- నాగరాజు, స్థానికుడు**
**సమాధానం:** రెండు రోజుల్లో కాలువలు శుభ్రం చేయిస్తాం. **- నరేష్, పంచాయతీ కార్యదర్శి, హేమావతి**
**సమస్య:** హలుకూరు ఇందిరమ్మ కాలనీలో వీధి దీపాలు వెలగడం లేదు. **- నరసింహప్ప, స్థానికుడు**
**సమాధానం:** త్వరలో వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తాం. **- హనుమక్క, సర్పంచి, హలుకూరు**
**- న్యూస్‌టుడే, అమరాపురం**

**సమస్య:** తిమ్మగానిపల్లి ఎస్సీ కాలనీలో మురుగు రోడ్డుపై పారుతోంది. **- రామచంద్ర**
**సమాధానం:** వెంటనే సిబ్బందితో శుభ్రతా చర్యలు చేపడతాం. **- సిద్ధార్థ, సర్పంచి, కొండూరు**
**సమస్య:** ఓబుళాపురంలో పంచాయతీ కొళాయిల నుంచి నీరు వృథాగా పారుతోంది. **- రత్నమ్మ**
**సమాధానం:** కొళాయిలకు బిరడాలు ఏర్పాటు చేసి నీటి వృథాను అరికడతాం.
**- నరేంద్రకుమార్, సర్పంచి, బిసలమానేపల్లి**
**- న్యూస్‌టుడే, లేపాక్షి.**

## సమస్య పరిష్కరించాలని ధర్నా

**హిందూపురం గ్రామీణం, న్యూస్‌టుడే:** పురపాలిక పరిధిలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం పురపాలక కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు, కార్మిక ప్రతినిధులు ధర్నా చేపట్టారు. జిల్లా నేత వి.ఆర్.రాము మాట్లాడుతూ వేతనాలు 3 నెలలుగా ఇవ్వలేదన్నారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. యూనియన్ కార్యదర్శి మురళి, కోశాధికారి మల్లయ్య, ఉపాధ్యక్షులు నరసింహమూర్తి, బాలాజీ పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న సీఐటీయూ నాయకులు

## ఎస్సీ కమిషన్ సభ్యురాలికి సన్మానం

**లేపాక్షి, న్యూస్‌టుడే:** రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యురాలిగా నియమితులైన ఎన్‌టీ.రామాంజినమ్మను బుధవారం లేపాక్షిలో తెదేపా మండల కన్వీనర్ అభిలాష్ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా సన్మానించారు. ఎన్టీఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెదేపా జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్‌కుమార్, క్లస్టర్ ఇన్‌ఛార్జి మారుతీప్రసాద్, నాయకులు కృష్టప్ప, కదిరప్ప, మార్కెట్‌యార్డ్ డైరెక్టర్ మాలక్క, మండల సమాఖ్య అధ్యక్షురాలు అరుణ పాల్గొన్నారు.

కేకు కోస్తున్న రామాంజినమ్మ, తెదేపా నాయకులు

## వేమన విగ్రహం ఊరేగింపు

**గోరంట్ల, న్యూస్‌టుడే:** స్థానిక మండల కాంప్లెక్స్ కూడలిలో ఏర్పాటు చేయడానికి తెనాలిలో ప్రత్యేకంగా తయారు చేయించిన వేమన విగ్రహం బుధవారం గోరంట్లకు చేరుకుంది. దీంతో ఆ సామాజిక వర్గీయులు ప్రధాన వీధిలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ నెల 19న వేమన జయంతిని పురస్కరించుకొని విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేస్తున్నట్లు నాయకులు వివరించారు.

ఊరేగింపులో పాల్గొన్న సంఘం నాయకులు

## పారిశుద్ధ్య చర్యలు

**హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే:** పట్టణంలో వివిధ కాలనీల్లో నెలకొన్న సమస్యలను మేమున్నాం.. మీకుతోడుగా శీర్షికన ప్రచురితం కావడంతో సంబంధిత అధికారి స్పందించారు. పట్టణంలోని పెనుకొండ రోడ్డు నుంచి ఆర్పీజీటీ రహదారిలో కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుండటంతో బుధవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్ శంకర్ పారిశుద్ధ్య కార్మికులను పంపి కాలువలను శుభ్రం చేయించారు.

## నియామకం

**మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే:** పుట్టపర్తిలో బుధవారం మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా గుడిబండ ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్‌గా పనిచేసి ఇటీవల పదవీ విరమణ పొందిన విశ్రాంత ప్రిన్సిపల్ **పోతురాజు ప్రసాద్**ను జిల్లా మానవహక్కుల పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షులుగా నియమించారు. సమితి జాతీయ అధ్యక్షుడు ఎస్‌వీ రమణయ్య నియామక పత్రం, గుర్తింపు కార్డును అందజేశారు.

## త్వరలో పనులు పూర్తి

**గుడిబండ, న్యూస్‌టుడే:** గుడిబండలో మహాత్మాజ్యోతిబా పులే గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను త్వరలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురానున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. గుడిబండలో భవన నిర్మాణ పనులను బుధవారం పరిశీలించారు. కన్వీనర్ లక్ష్మీనరసప్ప, జిల్లా లింగాయత్ అధ్యక్షుడు దుర్గేశ్, శశిధర్, సుబ్బారెడ్డి, న్యాయవాది శివకుమార్, నిరంజన్, రాజన్న, ఈరన్న పాల్గొన్నారు.

## అదుపుతప్పి కంటైనర్ బోల్తా

**కోడూరుతోపు(చిలమత్తూరు), న్యూస్‌టుడే:** కోడూరుతోపు వద్ద కంటైనర్ బుధవారం బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు బెంగళూరు- హైదరాబాద్‌కు ఒక కంటైనర్ మ్యాంగో జ్యూస్‌తో బుధవారం బయలు దేరింది. లారీలో వెనుకవైపు ఎక్కువ తూకం ఉండడంతో కొడికొండ చెక్‌పోస్టు నుంచి కోడూరుతోపు వెళ్లే జాతీయ రహదారిపై డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. హైవే సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కంటైనర్‌ను తొలగించారు.

## మండల సర్వసభ్య సమావేశం

**సోమందేపల్లి, న్యూస్‌టుడే:** స్థానిక మండల పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ గంగమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. సమావేశానికి సగం మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు మినహా ఇతర సర్పంచులు గైర్హాజరయ్యారు. రాష్ట్ర సగర, వాల్మీకి కార్పొరేషన్ల ఛైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ ఆంజనేయులు, ఎంపీడీవో వెంకటలక్ష్మమ్మ, ఏపీవో సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

## సామాజిక సేవలపై దృష్టి

**హిందూపురం, న్యూస్‌టుడే:** లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని నూతనంగా ఎన్నికైన ప్రగతి మహిళా అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. బుధవారం పాండురంగ నగర్‌లోని లయన్స్ క్లబ్‌లో ప్రగతి మహిళా అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం నూతన అధ్యక్షులుగా కేఎం. లక్ష్మీ, ఉపాధ్యక్షులుగా రత్న, కార్యదర్శిగా నాగలక్ష్మి, సహాయ కార్యదర్శిగా కేటీ గీత, కోశాధికారిగా నళినిని ఎన్నుకున్నట్లు వివరించారు.

ఎన్నికైన ప్రతినిధులు

## డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికుల నిరసన

**మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే:** ఎన్ఎంయూ జోనల్ కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బుధవారం డిపో గేట్ ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. డిపో అధ్యక్షుడు ఏడీ నారాయణ, డిపో సెక్రటరీ కరియప్ప, ఛైర్మన్ ముద్దప్ప, కార్యనిర్వాహక అధ్యక్షుడు జయసింహ, జాయింట్ సెక్రటరీ పురుషోత్తంలు పాల్గొని మాట్లాడారు. అన్ని కేటగిరిల్లో ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.

**హిందూపురం, న్యూస్‌టుడే:** ఆర్టీసీ అధికారులు మొండి వైఖరి వీడాలని ఎన్ఎంయూ యూనిటీ సంఘం రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రాజారెడ్డి డిమాండ్ చేశారు. జోనల్ కమిటీ పిలుపు మేరకు బుధవారం స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట కడప డీపీటీవో మొండి వైఖరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. రీజినల్ ఉపాధ్యక్షులు వలీసాబ్, సహాయ కార్యదర్శి రవికుమార్, గ్యారేజ్ అధ్యక్షులు రవీంద్ర, కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొన్నారు.

నిరసన వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

## 9న చింత ఫలసాయం వేలం

**మడకశిర గ్రామీణం, న్యూస్‌టుడే:** కదిరేపల్లి పంచాయతీ పరిధిలో ఈ నెల 9న చింత ఫలసాయానికి వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచి నర్సేగౌడు, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక సచివాలయంలో ఉదయం 11 గంటలకు వేలం పాట ప్రారంభమవుతుందన్నారు. ఆసక్తిగల వారు రూ.2వేలు దరావతు చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.

## త్వరలో కృష్ణానది జలాలు

**గుడిబండ, న్యూస్‌టుడే:** త్వరలో గుడిబండ, అమరాపురం మండలం హలుకూరు, అమరాపురం చెరువులను కృష్ణానది జలాలు నింపనున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి డా.డి.శ్రీనివాసమూర్తి, హంద్రీనీవా సుజల స్రవంతి చీఫ్ ఇంజినీరు నాగరాజు, ఎస్ఈ స్వరూప్‌కుమార్‌లు పేర్కొన్నారు. బుధవారం వారు గుడిబండ చెరువును పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఫిబ్రవరి నెలలో నీరు నింపేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఈలు వెంకటేశ్‌శెట్టి, శ్రీనివాసులు, ఏఈలు నాగార్జున, భార్గవ్, చెరువు ఆయకట్టు సంఘం అధ్యక్షుడు నిరంజన్ పాల్గొన్నారు.

కాలువ పనులు పరిశీలిస్తున్న శ్రీనివాసమూర్తి, ఇంజినీరింగ్ అధికారులు

## చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి

**మడకశిర, న్యూస్‌టుడే:** విద్యార్థి దశ నుంచే విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని జడ్జి ఆర్.అశోక్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని బీసీ బాలుర వసతిగృహంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థుల హక్కులకు సంబంధించి చట్టాలను తెలియజేశారు. న్యాయవాదులు, వార్డెన్ మహ్మద్‌హుస్సేన్ పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జడ్జి ఆర్.అశోక్‌కుమార్

## ప్రత్యేక పూజలు

**హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే:** చిన్నమార్కెట్ సర్కిల్ సమీపంలో ఉన్న సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పపల్లకిలో ఉత్సవమూర్తులను ఉంచి కుసుమ భజన మహిళా మండలి సభ్యులు మణిద్వీప వర్ణన, శ్రీసూక్తం, తిరుప్పావై పారాయణాన్ని పఠించి, భక్తిగీతాలను ఆలపించారు.

## రైతుల సంక్షేమంపై కూటమి ప్రత్యేక దృష్టి

**రొద్దం, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి ఖరీఫ్‌లో సాగుచేసిన కంది పంటకు మద్దతు ధర కల్పించి ఆదుకొందని తెదేపా సీనియర్ నాయకులు మాధవనాయుడు, చిన్నప్పయ్యలు అన్నారు. బుధవారం తురకలాపట్నం గ్రామ సచివాలయం వద్ద మార్క్‌ఫెడ్ డీఎం గీత చేతుల మీదుగా కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మార్క్‌ఫెడ్ అధికారిణి పాల్గొని మాట్లాడారు.

కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మార్క్‌ఫెడ్ డీఎం, తెదేపా నాయకులు

## గార్మెంట్‌లో మాక్ డ్రిల్

మాక్ డ్రిల్‌లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

**కొడిగెనహళ్లి (పరిగి),న్యూస్‌టుడే:** విపత్తుల సమయంలో అత్యవసర సేవల సంసిద్ధతను పరీక్షించడానికి బుధవారం కాలువపల్లి నిషా గార్మెంట్‌లో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. పరిగి తహసీల్దార్ హసీనా సుల్తానా, డిప్యూటీ కమాండెంట్ అఖిలేష్‌కుమార్ చౌదరి, ఎన్‌డీఆర్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ హరీష్‌చంద్రపాండే, పరిగి ఎస్సై రంగడుయాదవ్ పాల్గొన్నారు.

## వ్యర్థాలు వేసే వారిపై చర్యలు తీసుకోండి

**కొడికొండ చెక్‌పోస్టు(చిలమత్తూరు), న్యూస్‌టుడే:** డి.తుమ్మలకుంట టెక్స్‌పోర్ట్ సిండికేట్‌లో వ్యర్థాలను కొడికొండ చెక్‌పోస్టు సమీపంలో వేస్తుండటంపై మొరంపల్లి యువకులు స్పందించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో వ్యర్థాలు వేసే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ ఎంపీడీవో భాస్కర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

## భక్తి శ్రద్ధలతో నగరోత్సవం

**హిందూపురం సాంస్కృతికం, న్యూస్‌టుడే:** పట్టణంలోని లక్ష్మీహయగ్రీవ ఆలయంలో బుధవారం రాత్రి నగరోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రాకారోత్సవాన్ని భక్తులు తిలకించారు.

### కూలేందుకు సిద్ధం.. మేల్కొనని యంత్రాంగం



పురపాలిక పరిధిలోని బెంగుళూరు రోడ్డు నుంచి ప్రశాంత్‌నగర్ మీదుగా కాలనీలకు వెళ్లేందుకు సిమెంటు రోడ్డు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పనుల్లో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్తు స్తంభం వాలిపోయి కనిపిస్తోంది. ఏ క్షణాన్నో కూలుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగక ముందే అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని సీపీఐ, అబ్దుల్‌కలాంనగర్ కాలనీ వాసులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, హిందూపురం గ్రామీణం**

### సూచిక ఇలా.. ముప్పు తెలిసేదెలా?

మండలంలోని ఆర్.జీ పల్లి నుంచి బొమ్మసానిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో ఓ మలుపు ప్రమాదకరంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు మలుపు వద్ద సూచిక బోర్డులు విరిగిపోవడంతో చోదకులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఆర్అండ్‌బీ శాఖ అధికారులు స్పందించి సూచిక బోర్డులను ఏర్పాటు చేసి, చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, అగళి**

### నీటి వృథా.. రేపటికి వ్యధ

రొద్దంలో మారెమ్మ ఆలయం వద్ద ప్రధాన రహదారి పక్కనే ఏర్పాటు చేసిన కుళాయి పైపు పగిలిపోయింది. దీంతో నీరు వృథాగా వెళ్తూ రోడ్డుపైకి చేరుతోంది. పావగడ - పెనుకొండ ప్రధాన రహదారిపై వందలాది వాహనాలు వెళ్తుంటాయి. దీంతో బురదనీరు ద్విచక్రవాహన చోదకులు, బాట సారులపై పడుతోంది. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి గోవిందప్పను వివరణ కోరగా పరిశీలించి మరమ్మతులకు చర్యలు చేపడతామన్నారు. **- న్యూస్‌టుడే, రొద్దం**

### కల్వర్టు నిర్మించారు.. రక్షణ గోడ మరిచారు

మండలంలోని రాంపురం వద్ద పెనుకొండ-పుట్టపర్తి ప్రధాన రహదారిలో వంక పై కల్వర్టు నిర్మించారు. కానీ దానికి ఇరువైపులా రక్షణ గోడ(రెయిలింగ్) నిర్మించకుండా వదిలేశారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా, రాత్రి వేళల్లో ఎదురుగా భారీ వాహనాలు వచ్చినప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పెనుకొండ**

## ఉపాధ్యాయుని ఇంట్లో చోరీ

**పెనుకొండ:** పట్టణంలో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో వరుసకు కుమారుడే బుధవారం చోరీకి యత్నించాడు. వివరాల మేరకు బుధవారం ఉపాధ్యాయ దంపతులు విధులకు వెళ్లగా బంధువుల అబ్బాయి, అతని ముగ్గురు మిత్రులు చోరీకి పాల్పడ్డారు. ఉదయం 11.30 గంటల సమయంలో పనిమనిషి పనులు ముగించుకొని ఇంటికి తాళం వేసి పక్కింట్లో ఇచ్చి వెళ్లింది. విషయం తెలుసుకున్న దుండగులు పక్కింట్లో తాళం తీసుకొని బీరువాలోని రూ.70 వేల నగదు అపహరించారు. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన ఉపాధ్యాయుడు లోపలికి వచ్చి ప్రశ్నించగా దుండగులు పరారయ్యారు. రామగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు దొరకడంతో పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు.

## జూదరుల అరెస్ట్

**మడకశిర గ్రామీణం:** మండలంలోని మరువపల్లి గ్రామ శివారులో బుధవారం జూద స్థావరంపై దాడులు నిర్వహించినట్లు ఎస్సై లావణ్య తెలిపారు. 10 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.25,250 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడుల్లో హరిప్రసాద్, లక్ష్మీనారాయణ, రమేశ్ పాల్గొన్నారు.

# లెక్కల్లో ఘనం.. సేవల్లో ఆదర్శం!

నిరాశ్రయులకు దుప్పట్లు అందజేస్తున్న గణిత ఉపాధ్యాయులు

**హిందూపురం, న్యూస్‌టుడే:** ప్రభుత్వ పాఠశాలల్లో గణిత ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న ఆ ఇద్దరిదీ సామాజిక సేవే లక్ష్యం. దాదాపు 15 సంవత్సరాల నుంచి సామాజిక, సాహితీ రంగంలో రచయితలుగా సేవలు అందిస్తూ ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

**పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ**

ప్రతి సంవత్సరం అభయ నిస్వార్థ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిసెంబరులో బస్టాండు, రైల్వేస్టేషన్, రహదారుల పక్కన తలదాచుకొంటున్న నిరాశ్రయులకు దుప్పట్లు అందిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో మండువేసవిలో రహదారి సమీపంలో తోపుడు బండ్లపై ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులకు గొడుగులు అందజేస్తున్నారు. ఏటా పదోతరగతి పరీక్షలు ముగిసిన వెంటనే అనంతపురంలోని ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ, ఆర్జీటీ వంటి ప్రవేశపరీక్షలకు అర్హత సాధించేందుకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు సేకరించి వాటిని ఉచితంగా పంపిణీ చేసి, పుస్తకపఠనాన్ని అలవరుస్తున్నారు. దాతల సాయంతో విద్యార్థులకు గుర్తింపు కార్డులు, పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

**నిరాశ్రయులకు అభయం**

హిందూపురం గ్రామీణ మండలం కె.బసవనపల్లిలో రాజశేఖర్‌రెడ్డి, పీకేఎస్ఆర్ పురపాలక ఓరియంటల్ ఉన్నత పాఠశాలలో సిద్ధగిరి శ్రీనివాసులు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. వృత్తికే పరిమితం కాకుండా నిరాశ్రయులకు అభయ నిస్వార్థ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలు చేస్తున్నారు. మరోవైపు రచయితలుగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

## హెచ్‌డీఎస్ సభ్యుడిగా నియామకం

**హిందూపురం, న్యూస్‌టుడే:** ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడిగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, చిలమత్తూరుకు చెందిన ఏ.వెంకటరమణ నియమితులైనట్లు ఆసుపత్రి ఇన్‌ఛార్జి మెడికల్ సూపరింటెండెంట్ అన్నపూర్ణ తెలిపారు.

## పెంపుడు కుక్క దాడిలో పలువురికి గాయాలు

**అగళి:** మధూడి గ్రామంలో బుధవారం ఎస్సీ కాలనీలో పెంపుడు శునకం దాడి చేసి ఏడుగురిని తీవ్రంగా గాయపరిచింది. ఉదయం కాలనీలో ఆడుకుంటున్న మారుతి అనే చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసింది. చుట్టుపక్కల వారు గమనించి కాపాడటానికి వెళ్లగా వారిపై కూడా శునకం దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు వారిని రొళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి వ్యాక్సిన్లు వేశారు. విషయం తెలుసుకున్న కన్వీనర్ తిప్పేస్వామి, నియోజకవర్గ సాంస్కృతిక కమిటీ అధ్యక్షులు రాజన్న ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

## కొత్త భవనాలు మంజూరు చేయండి

**సోమందేపల్లి:** మండలంలోని మాగేచెరువు ప్రాథమిక పాఠశాలలో కొత్త భవనాలు మంజూరు చేయాలని సగర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన బుధవారం పుట్టపర్తిలో కలెక్టర్‌ను కలిసి పాఠశాల దుస్థితిని వివరించారు.

## పాసుపుస్తకాల పంపిణీ

**సోమందేపల్లి:** కేతగానిచెరువు గ్రామ పంచాయతీలోని 215 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను బుధవారం ఉప తహసీల్దార్ రెడ్డిశేఖర్, తెదేపా మండల కన్వీనర్ వెంకటేశ్, నాయకులు పంపిణీ చేశారు. బుధవారం గ్రామంలో రెవెన్యూ గ్రామసభను నిర్వహించారు.

**PUBLIC NOTICE**

The following public notice in issued on behalf of my client D.S.Manjunath S/o D.A.Gangadharappa, D.No. 4-98, Peddireddipalli Village, Kodigenahalli Post, Parigi Mandal, Sri Sathyasai Dist. The Original Link Document Sale Deed No. 4972/2012 dated on 07-05-2012 was lost by my client has also given police complaint before S.H.O of Rural Hindupuram. This in the inform the General Public that if any person is to the above mention link Document Sale Deed date 07-05-2012, the same may behaved over to his advocate, with in lamp for the date of Publication

**K.SIVA KUMAR, B.Sc., LLB.,**
Advocate, Hindupur, M.No: 9182483625

(c) eenadu

# పుట్టపర్తి



## మత్తుకు బానిసవ్వొద్దు

మాట్లాడుతున్న సీనియర్ సివిల్‌జడ్జి జయలక్ష్మి

**కదిరి పట్టణం, న్యూస్‌టుడే:** మత్తుకు బానిసవ్వొద్దు.. భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని కదిరి సీనియర్ సివిల్‌జడ్జి జయలక్ష్మి విద్యార్థులకు సూచించారు. మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం కదిరి బీసీ వసతిగృహంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను న్యాయమూర్తి విద్యార్థులకు తెలియజేశారు. మత్తుపదార్థా ఉచ్చులో పడటం.. ఎదురయ్యే ఇబ్బందులను న్యాయవాదులు లోకేశ్వర్‌రెడ్డి, నరసింహులు వివరించారు. మత్తుకు అలవాటుపడిన వారికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను వైద్యుడు బాబాఫకృద్దీన్ వివరించారు.

## 'తెదేపాతోనే కరవుసీమకు నీరు'

**కదిరి, న్యూస్‌టుడే:** నీటి విషయంలో రాయలసీమకు న్యాయం జరిగేలా తెదేపా ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకాపా నాయకులు జెండా పెట్టుకుని ఎజెండా లేని రాజకీయాలు చేస్తున్నట్లు విమర్శించారు. చంద్రబాబునాయుడు నీటి విషయంలో రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని వైకాపా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. నీటి ప్రాజెక్టులను ఎన్టీఆర్, చంద్రబాబునాయుడులే తీసుకొచ్చారన్నారు. వైపాకా ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు పనులు చేయనేలేదు. సీమకు నీటినీ ఇవ్వలేదని విమర్శించారు. తెదేపా నాయకులు రమణ, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

## 12న ముగ్గుల పోటీలు

**పుట్టపర్తి, న్యూస్‌టుడే:** సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 12న ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు బిల్డర్లు ప్రదీప్, రమేష్ తెలిపారు. బుధవారం పోటీల లోగోను ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆరోజు ఉదయం 10 నుంచి 12గంటల వరకు పట్టణంలోని కర్ణాటకనాగేపల్లి రహదారి, సాయి అమూల్య విల్లాస్ రహదారిలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. మొదటి బహుమతి లక్ష, ద్వితీయ రూ.50వేలు, తృతీయ బహుమతి రూ.25వేలు, పాల్గొన్న ప్రతి మహిళలకు ప్రోత్సాహక బహుమతి అందిస్తామన్నారు. ముగ్గు పిండి, రంగులు ఉచితంగా ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 99121 12145, 88855 57591 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

*13న జనసేన కార్యాలయం వద్ద..*

**ధర్మవరం, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఈనెల 13న పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు శ్యామ్‌కుమార్ తెలిపారు. ప్రథమ బహుమతి రూ.10,016, ద్వితీయ రూ.5,016, తృతీయ బహుమతి రూ.2,016, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక బహుమతి అందజేస్తామన్నారు. 77806 96214 నంబరుకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

## మురుగు ముప్పు.. ఏదీ కనువిప్పు?

### చిత్రావతి, బుక్కపట్నం చెరువుల్లోకి వ్యర్థాలు

బుక్కపట్నం చెరువులోకి వెళ్తున్న మురుగునీరు

**పుట్టపర్తి, న్యూస్‌టుడే:** శ్రీసత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ(యూజీడీ) అస్తవ్యస్తంగా మారింది. యూజీడీలోకి అపార్ట్‌మెంట్లు, లాడ్జిలు, హోటళ్లు ఇతర వాణిజ్య సముదాయాల్లోని వ్యర్థాలను మళ్లిస్తున్నారు. దీంతో నిత్యం ఏదో ప్రాంతంలో ఛాంబర్ల నుంచి మురుగు బయటకు పొంగుతోంది. భూగర్భ మురుగునీటి పైపులైన్ల సామర్థ్యం 0.7 ఎంఎల్‌డీ ఉండగా, ప్రస్తుతం 2 ఎంఎల్‌డీ మురుగునీరు ఉత్పత్తి అవుతుంది. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో ప్రజలు వీధుల్లో వెళ్లలేని పరిస్థితి.

### శుద్ధి చేయకుండానే..

పుట్టపర్తి పట్టణంలోని మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నుంచి పంపింగ్ చేయకుండానే వ్యర్థాలను చిత్రావతి నదిలోకి వదిలేశారు. మున్సిపాలిటీలో మూడు ప్లాంట్లు ఉండగా, ఒకటి కూడా సరిగా పని చేయడం లేదు. గోకులం ప్లాంటులో ఒకే మోటారు మాత్రమే పని చేస్తోంది. దీంతో మిగిలిన మురుగునీటిని నదిలోకి వదిలేస్తున్నారు. అత్యధికంగా సాయినగర్ ప్లాంట్ల నుంచి 30 శాతం నీటిని పంపింగ్ చేసి, 70 శాతం నదిలోకి వెళ్తున్నాయి. సత్యసాయి ఆసుపత్రి వద్ద ప్లాంటు 15 ఏళ్లుగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఆ మురుగంతా నదిలోకి పోతుంది. ప్లాంట్లకు మరమ్మతులు చేయించి, నీటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

| మున్సిపాలిటీ | పుట్టపర్తి |
|---|---|
| జనాభా | 39 వేలు |
| భూగర్భ మురుగునీటి కనెక్షన్లు | 5,893 |
| అనధికార కనెక్షన్లు | 3,862 |
| రోజు బయటకు వచ్చే మురుగు | 2 ఎంఎల్‌డీ |

### జలం కలుషితం

చిత్రావతినదితో పాటు బుక్కపట్నం చెరువులోకి మురుగునీరు ప్రతిరోజూ వెళ్తుంది. పట్టణ సమీపంలో ఉన్న చిత్రావతిని నిత్యం భక్తులు, పర్యాటకులు సందర్శిస్తుంటారు. నదిలోకి చెరువు నీరు చేరడంతో దుర్వాసన వస్తుంది. వాసన భరించలేక సందర్శకులు ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. చిత్రావతి నది, బుక్కపట్నం చెరువు పరిసరాల్లో పుట్టపర్తి పట్టణానికి, బుక్కపట్నం, కొత్తచెరువు మండల కేంద్రానికి తాగునీటిని సరఫరా చేసే పథకాలు ఉండటంతో కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయమై ఏఈ స్వాతి వివరణ కోరగా భూగర్భ మురుగునీటి వ్యవస్థ మెరుగుకు ప్రత్యేకంగా నివేదిక పంపాం. నిధులు మంజూరైతే పనులు చేసి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

## ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

ధర్నా చేస్తున్న నేషనల్ మజ్దూర్ యూనిటీ నాయకులు

**ధర్మవరం, న్యూస్‌టుడే:** ధర్మవరం ఆర్టీసీ డిపో వద్ద రెండో రోజు బుధవారం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత సర్క్యులర్‌ను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. కడప జోన్ వ్యాప్తంగా ఆర్టీసీ సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. జోనల్ ఉపాధ్యక్షుడు బీఎన్ శేఖర్, రీజనల్ నాయకులు శంకరయ్య, నాగప్ప, మోహన్, ప్రభాకర్, డిపో ఛైర్మన్ హనుమాన్, గ్యారేజీ అధ్యక్షుడు ప్రసాద్, కార్యదర్శి హరికృష్ణ, వైవీఎన్ రెడ్డి, జేఎస్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.

## కంటి చూపుపై నిర్లక్ష్యం వద్దు

**ధర్మవరం, న్యూస్‌టుడే:** మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని జిల్లా అంధత్వ నివారణ విశ్రాంత అధికారి డా. నరసింహులు అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని మధు కంటి ఆసుపత్రిలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈనెల 31వ తేదీ వరకు డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు చేస్తామని ఆయన తెలిపారు. కంటి చూపుపై నిర్లక్ష్యం వహించకుండా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలన్నారు.

● ధర్మవరం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఉన్న ఆర్టీవో కార్యాలయంలో బుధవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాణి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు సెల్‌ఫోన్‌లో మాట్లాడరాదన్నారు. రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవన్నారు.

## నీటి సమస్య తలెత్తకుండా చూడండి

**కనగానపల్లి:** గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి ఎంపీడీఓ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భాగ్యమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. నిధులు దుర్వినియోగం చేయకుండా అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలన్నారు. నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ బాబాఫకృద్దీన్ వివరించారు.

## జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక

కార్తిక్‌ను అభినందిస్తున్న జిల్లా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు

**ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే:** పట్టణానికి చెందిన కార్తిక్‌నాయక్ జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు అండర్-17 ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికైనట్లు బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ జయచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కార్తిక్‌నాయక్‌ను ధర్మంబ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. ఈనెల 9వ తేదీ నుంచి 13 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాజనందగౌడ నగరంలో జరిగే 69వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు.

## బాల్యవివాహ రహిత డివిజన్ లక్ష్యం

**కదిరి పట్టణం, న్యూస్‌టుడే:** కదిరి రెవెన్యూ డివిజన్‌ను బాల్యవివాహ రహితంగా చేయడమే లక్ష్యంగా పని చేద్దామని కదిరి ఆర్డీఓ వీవీఎస్‌శర్మ పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను అడ్డుకోవడంలో భాగస్వాములైన అధికారులకు బుధవారం కదిరిలో శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓలు రాధిక, వెంకటలక్ష్మి, డీసీపీఓ మహేష్, బాల్యవివాహాల ప్రొటెక్షన్ అధికారులు నాగలక్ష్మి, మురళీధర్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ భానుజ గోడపత్రాలను ఆవిష్కరించారు.

## చట్టాలపై అవగాహన తప్పనిసరి

**కదిరి పట్టణం, న్యూస్‌టుడే:** విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పుట్టపర్తి మహిళా పీఎస్ డీఎస్పీ ఇందిర సూచించారు. కదిరి బ్లూమూన్ విద్యాసంస్థల విద్యార్థులతో బుధవారం డీఎస్పీ సమావేశమయ్యారు. కదిరి ఎస్సై భువనేశ్వరి, మహిళా సిబ్బంది, శక్తిటీమ్ సభ్యులు విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.

## పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

**నంబులపూలకుంట, న్యూస్‌టుడే:** ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని తెదేపా మండల కన్వీనర్ శ్రీరాములునాయుడు పేర్కొన్నారు. గౌనకపల్లి గ్రామంలో కార్యకర్తల సమావేశం గ్రామకమిటీ అధ్యక్షుడు గురివిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఉపాధ్యక్షులు రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజులు తదితరులు పాల్గొన్నారు.

## ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి

రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ సతీష్‌కుమార్

**ముదిగుబ్బ, న్యూస్‌టుడే:** త్వరలో స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం వార్షిక తనిఖీలో భాగంగా ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు, లాకప్‌గది, రిసెప్షన్ కౌంటర్‌ను పరిశీలించారు. సమస్యలపై స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారులతో సక్రమంగా వ్యవహరించాలని, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డీఎస్పీ హేమంత్‌కుమార్, సీఐ శివరాముడు, ఏఎస్ఐలు నాగభూషణం, బాబునాయక్ సిబ్బంది పాల్గొన్నారు.

## మట్టి రోడ్డే దిక్కు

ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లి గ్రామం నుంచి కన్యకలగొందికి వెళ్లే మట్టిరోడ్డు అధ్వానంగా మారింది. గుంతలు ఏర్పడి ఎత్తుపల్లాలుగా ఉండటంతోపాటు మరువ దగ్గర నీరు నిలిచి బురదమయంగా మారింది. ఆలయానికి, వ్యవసాయ తోటలకు వెళ్లేవారు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తారురోడ్డు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, ముదిగుబ్బ**

## తాగునీటి వృథాను అరికట్టరూ..

నంబులపూలకుంట మండలంలోని గౌకనపల్లి గ్రామంలో బోరు పైపునకు లీకేజీ ఏర్పడి నీరు వృథాగా పోతుంది. నీరంతా నిల్వ చేరి మురుగులా మారింది. అధికారులు, పాలకులు చూస్తున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమస్యను ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ హిమబిందు దృష్టికి తీసుకెళ్లగా పైపుకు మరమ్మతు చేసి నీటి వృథాను అరికడతామని చెప్పారు. **- న్యూస్‌టుడే, నంబులపూలకుంట**

## నూతన కార్యవర్గం ఎన్నిక

**కదిరి పట్టణం, న్యూస్‌టుడే:** వాసవీక్లబ్, వాసవీవనిత క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వాసవీ ధ్యాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వాసవీక్లబ్ అధ్యక్షుడిగా పుల్లయ్య, కార్యదర్శిగా హేమభూషణ్, కోశాధికారిగా వినోద్‌కుమార్‌తో పాటు సభ్యులను ఎన్నుకున్నారు. వాసవీవనితా క్లబ్ అధ్యక్షులుగా మాధవి, కార్యదర్శిగా అరుణ, కోశాధికారిగా శాంతతోపాటు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా నాగశైలజ, కందూరి సుబ్బరామయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వరప్రసాద్, బాలాజీ, ధన్విత్, మురళీమోహన్ పాల్గొన్నారు.

## సహకార సంఘ ఉద్యోగుల సమస్యలు తీర్చాలి

**కదిరి, న్యూస్‌టుడే:** తమ సమస్యలు పరిష్కరించాలని సహకార సంఘాల ఉద్యోగులు డిమాండ్ చేశారు. కదిరిలోని సహకార బ్యాంకు ఎదురుగా బుధవారం రిలేదీక్షలు చేపట్టారు. జీవో నంబరు 36 అమలు, ఉద్యోగుల వయోపరిమితి పెంపు, వేతన సవరణ, డీఎల్ఎస్ఎఫ్ ఏర్పాటు, 2019 మార్చి ఒకటి తర్వాత నియతులైన వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.

## కొండకు నిప్పు

పుట్టపర్తి- నల్లమాడ వెళ్లే దారిలో వీరజిన్నయ్యగారిపల్లి గ్రామం వద్ద కొండకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంటలు వ్యాపించి చెట్లు కాలి బూడిదయ్యాయి. పెద్ద ఎత్తున పొగ, మంటలు వ్యాపించాయి. **- ఈనాడు, అనంతపురం**

## కరాటేలో కేజీబీవీ విద్యార్థుల సత్తా

ప్రతిభ చాటిన బాలికలతో ప్రిన్సిపల్, పీఈటీలు

**బుక్కపట్నం, న్యూస్‌టుడే:** హిందూపురంలో ఈనెల 4న జరిగిన జాతీయ కరాటే పోటీల్లో బుక్కపట్నం కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ చాటారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో సాయిశ్రీ, వసంత, వరలక్ష్మి, భవ్య, పూజితాబాయి, నివేదిత, నిస్మిత, జషిక, కీర్తనబాయిలు బంగారు, వెండి పతకాలు సాధించారు. వీరిని బుధవారం ప్రిన్సిపల్ సౌజన్య, పీఈటీ స్వర్ణకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.

## పాసుపుస్తకాల పంపిణీ

**తనకల్లు, న్యూస్‌టుడే:** మండలంలో రీసర్వే పూర్తయిన దండువారిపల్లిలో కొత్తగా వచ్చిన పాసుపుస్తకాలను బుధవారం ఆర్డీఓ వీవీఎస్ శర్మ, తహసీల్దారు షాబుద్దీన్, తెదేపా మండల కన్వీనర్ రెడ్డిశేఖర్‌రెడ్డి రైతులకు పంపిణీ చేశారు. ఆ గ్రామ పరిధిలోని 407 మంది రైతులకు పాసుపుస్తకాలు రావడంతో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా తెదేపా మండల కన్వీనర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు. గత వైకాపా పాలనలో జగన్ తన ఫోటోలు పాసుపుస్తకంపై ముద్రించారని అన్నారు. కూటమి నాయకులు ఆనంద్‌రెడ్డి, వీజీ మల్లికార్జున, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పాసుపుస్తకాలు అందజేస్తున్న ఆర్డీఓ, తహసీల్దారు, తెదేపా కన్వీనర్

## 'పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల ఏర్పాటులో వేగం పెంచాలి'

**పుట్టపర్తి, న్యూస్‌టుడే:** జిల్లాలో పునరుత్పాదక శక్తి పవర్ ప్రాజెక్టుల ఏర్పాటులో వేగం పెంచాలని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాలో అమలవుతున్న పునరుత్పాదక శక్తి పవర్ ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాను హరిత శక్తి కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జేసీ మౌర్యభరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి, ఆర్డీవోలు సువర్ణ, మహేష్, శర్మ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

## 12 నుంచి క్రికెట్ పోటీలు

**ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే:** మాజీ క్రికెటర్ శ్రీనివాసులు జ్ఞాపకార్థం ఈ నెల 12వ తేదీ నుంచి మండల స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభిస్తున్నామని ఆర్టీటీ కోచ్ రాజశేఖర్ తెలిపారు. పట్టణ, మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొనవచ్చన్నారు. మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లను జిల్లాస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు.

### అ వీ.. ఇ వీ.. అ న్నీ..

## 'పీఏబీఆర్ కుడికాలువకు నీరివ్వలేని స్థితిలో ప్రభుత్వం'

**తాడిమర్రి, న్యూస్‌టుడే:** పీఏబీఆర్ కుడికాలువకు నీరివ్వలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. బుధవారం మండల పరిధిలోని మేడిమాకులపల్లి గ్రామం వద్దనున్న పీఏబీఆర్ కుడికాలువ నుంచి మన్నీల వరకు ఆయన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వెంటనే కాలువకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

## వివేకానందుడు ఆదర్శం

**ధర్మవరం పట్టణం, న్యూస్‌టుడే:** వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలని వన్‌టౌన్ ఎస్సై ఉమాదేవి తెలిపారు. బుధవారం శ్రీపద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో వివేకానందుడి జయంతి నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ పరస్త్రీని తల్లిగా పూజించి, విశ్వంలో ఏదైనా ఉందంటే అది భారతదేశమని చాటిచెప్పిన గొప్ప మహనీయుడు స్వామి వివేనందుడన్నారు. ప్రిన్సిపల్ మల్లికార్జున మాట్లాడారు.

## జాతీయ హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపిక

**కదిరి:** జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ అండర్-19 పోటీలకు కదిరి ప్రాంత క్రీడాకారులు ఎంపికైనట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్‌కుమార్, మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబరులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన అండర్-19 పోటీల్లో ప్రతిభ చాటిన బాలాజీనాయక్, సాయికుమార్ జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ ఈనెల 10నుంచి 14వరకు దిల్లీలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.

## భూ రీసర్వే వేగవంతం చేయాలని వినతి

**గాండ్లపెంట, న్యూస్‌టుడే:** గ్రామ కంఠం ఇళ్ల రీసర్వే వేగవంతం చేయాలని భాజపా మండల కన్వీనర్ అశోక్, ఐటీ సెల్ కన్వీనర్ అలీ అహ్మద్, నాయకులు వెంకటేష్, జిలాన్ బాషా, సుభాన్ ఏఎస్ఓ నరేంద్ర, ఈసీఓ వెంకట్‌కు వినతిపత్రం అందజేశారు.

## వ్యర్థాల తొలగింపు

**కదిరి గ్రామీణం, న్యూస్‌టుడే:** కుమ్మరవాండ్లపల్లి సమీపంలో ప్రతి నెలా శ్రీవారి జన్మనక్షత్రం సందర్భంగా ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి భక్తులు గిరిప్రదక్షిణ చేస్తున్నారు. కదిరి నుంచి రాయచోటి వెళ్లే ప్రధాన రహదారిలో వ్యర్థాలను పారబోస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, భక్తుల సౌకర్యార్థం వ్యర్థాలను తొలగించాలని భాజపా నాయకులు కోరడంతో బుధవారం పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఎంపీడీవో పోలప్ప, పీడీవో రామ్మోహన్ పాల్గొన్నారు.

## తెదేపా గ్రామ కమిటీ ఏర్పాటు

**కదిరి గ్రామీణం, న్యూస్‌టుడే:** మండల పరిధిలోని ఎగువపల్లి పంచాయతీ తెదేపా గ్రామ కమిటీని బుధవారం మండల కన్వీనర్ హరికృష్ణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గంగాధర్, ఉపాధ్యక్షుడిగా మస్తాన్‌నాయుడు, ప్రధాన కార్యదర్శిగా రఘునాథ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వెంకటరమణ, రామచంద్ర నాయుడు, ప్రేమలత, ఐ టీడీపీ నరసింహనాయుడు, తిరుపాల్‌యాదవ్, సుధాకర్ నాయుడు పాల్గొన్నారు.

## కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడికి సన్మానం

**నల్లమాడ, న్యూస్‌టుడే:** కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన కదిరికి చెందిన షానవాజ్‌ని నల్లమాడ మండల పార్టీ నాయకులు పఠాన్ గౌస్‌బాషా, బాబు, చంద్రకాంత్‌రెడ్డి, సురేష్, బాబు, శ్రీనివాసులు, ప్రభాకర్‌లు బుధవారం కదిరిలో కలిసి సన్మానించారు.

## అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలి

బాలికలకు అవగాహన కల్పిస్తున్న డీఎస్పీ ఇందిర

**కదిరి, న్యూస్‌టుడే:** బాలికలు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ ఇందిర సూచించారు. పట్టణంలోని ఒకటో వార్డు బాలికల పాఠశాలలో బుధవారం మంచి స్పర్శ, చెడు స్పర్శలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తిటీం అధికారులు మాట్లాడారు. తెలియని వ్యక్తులు ఏదైనా డబ్బు, తిండి వస్తువులు ఇస్తే తీసుకోవటం, తినటం చేయకూడదన్నారు. అపరిచితులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తే, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. బాలికల సందేహాలను నివృత్తి చేసి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం వరప్రసాదరాజు, ఎస్ఐ భువనేశ్వరి, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నీరజ, ఉపాధ్యాయులు రమేష్, వరాలమ్మ, శోభాదేవి, పద్మావతి, రాధాకృష్ణమ్మ, ప్రత్యూష, రమాదేవి, సునీత, సోమశేఖర్, జనార్ధన్‌రెడ్డి, గంగాధర్, చలపతి, షౌకత్‌ఖాన్ పాల్గొన్నారు.

## ఎస్సై బాధ్యతల స్వీకరణ

కృష్ణమూర్తి

**నంబులపూలకుంట, న్యూస్‌టుడే:** నంబులపూలకుంట పోలీసు స్టేషన్ ఎస్ఐగా కృష్ణమూర్తి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన బుక్కపట్నం నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు.

## పర్యావరణ సేవకులు.. ఆరోగ్య మిత్రులు

### ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్ సేవలు ఆదర్శం

విద్యార్థులతో కలిసి మొక్క నాటుతున్న క్లబ్ సభ్యులు

**ధర్మవరం, న్యూస్‌టుడే:** వారంతా ఉద్యోగులు, వ్యాపారులు. పర్యావరణాన్ని పరిరక్షించాలి.. యువత ఆరోగ్యంగా ఉండాలి అనేది వారి నినాదం. అందులో భాగంగానే 2022లో ధర్మవరం సైక్లింగ్ అండ్ వాకర్స్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. గౌరవాధ్యక్షుడిగా ఉపాధ్యాయుడు గోరకాటి పెద్దారెడ్డి, అధ్యక్షుడిగా బాబాఫకృద్దీన్, కార్యదర్శిగా సుజిత్ కిశోర్, సభ్యులుగా జబీవుల్లా, ఓంప్రకాష్, ఉదయ్, నిజాముద్దీన్, మహబూబ్‌బాషా, సురేష్, హాజీవలి, గజ్జల రాము, ప్రదీప్, వెంకటేష్ ఉన్నారు. సేవా కార్యక్రమాల కోసం సంపాదనలో కొంత వెచ్చిస్తున్నారు. విద్యార్థులు, యువత ఆరోగ్యంగా ఉండాలంటే నడక, వ్యాయామం, సైక్లింగ్ చేయాలని అవగాహన సదస్సులు, చైతన్య ర్యాలీలు, 5కె రన్ నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటి సంరక్షిస్తున్నారు. ఇందులో యువత, విద్యార్థులు, ప్రజలను భాగస్వాములను చేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఫిట్‌నెస్ గేమ్స్‌లో శిక్షణ కల్పిస్తున్నారు.

● ధర్మవరం పట్టణంలోని ఎల్1 కాలనీలో 80 సెంట్ల పురపాలక రిజర్వ్ స్థలంలో ఏడాదిన్నర కిందట వంద మొక్కలు నాటి సంరక్షించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పచ్చదనం సంతరించుకొని ఆహ్లాదకరంగా ఉంది. ఇందిరమ్మకాలనీ, రామ్‌నగర్, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం ఆవరణలోనూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకున్నారు. ఇలా.. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వెయ్యికిపైగా మొక్కలు నాటగా. అవి పెరిగి పచ్చదనం సంతరించుకుంది.

### చైతన్యం కల్పిస్తున్నాం

నడక, వ్యాయామం, సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారని తెలియజెప్పేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేస్తున్నాం. ఆరోగ్యానికి పర్యావరణం ముఖ్యమని తెలియజెబుతూ విద్యార్థి దశలోనే మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత అప్పగిస్తున్నాం. రెండేళ్లలో మా ప్రయత్నం ఫలితాన్నిచ్చింది. సభ్యుల సహకారంతో మరిన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడతాం.

**- బాబాఫకృద్దీన్, అధ్యక్షుడు**

## నాడు తల్లి.. నేడు తండ్రి మృతి

### అనాథలైన ఇద్దరు కుమార్తెలు

**కొత్తచెరువు, న్యూస్‌టుడే:** అనారోగ్యంతో తల్లిదండ్రులు మృతిచెందడంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. కొత్తచెరువు విజయనగర కాలనీకి చెందిన సుబ్బన్న, గంగమ్మలకు రేణుక, యశోద కుమార్తెలు. అద్దె ఇంట్లో తలదాచుకుంటున్నారు. సుబ్బన్న లగేజీ వాహనాల డ్రైవర్‌గా, గంగమ్మ వ్యవసాయ కూలీ పనులు చేసేవారు. కుమార్తెలను బాగా చదివించి జీవితంలో స్థిరపడేలా చేయాలని తపన పడ్డారు. అయితే నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో గంగమ్మ మృతి చెందడం కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టింది. భారమంతా తండ్రి సుబ్బన్నపై పడింది. పెద్ద కుమార్తె రేణుక డిగ్రీ, యశోద ఇంటర్ చదువుతున్నారు. కుటుంబం సాఫీగా సాగుతున్న తరుణంలో సుబ్బన్న అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స అనంతరం కొంత కోలుకుని ప్రైవేటు పాఠశాల బస్సులకు డ్రైవర్‌గా పని చేసేవాడు. రెండు రోజుల క్రితం మళ్లీ అనారోగ్యానికి గురయ్యాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా బుధవారం మృతి చెందాడు. బంధుమిత్రుల సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. దాతలు ముందుకు వచ్చి అనాథలైన ఇద్దరు విద్యార్థినులను ఆదుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

సుబ్బన్న

రేణుక, యశోద

## వివాహిత అదృశ్యంపై కేసు

**బత్తలపల్లి, న్యూస్‌టుడే:** మండలంలోని ఓ గ్రామంలో వివాహిత అదృశ్యంపై బుధవారం బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 5న బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి వచ్చిన ఆమె కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.

## విద్యుదాఘాతంతో సామగ్రి దగ్ధం

**నల్లచెరువు, న్యూస్‌టుడే:** విద్యుదాఘాతంతో ఇంట్లోని సామగ్రితో పాటు నిత్యావసర సరకులు కాలిపోయాయి. ఈ ఘటన నల్లచెరువు మండలంలోని పంతులచెరువు పంచాయతీ తెల్లగుంట్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. హనుమంతరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య అనారోగ్యంతో మంచంపట్టింది. హనుమంతరెడ్డి ఇంట్లో పనులు ముగించుకొని వ్యవసాయ పనుల కోసం బోరుబావి వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం విద్యుత్తు మీటరు పెట్టె నుంచి మంటలు చెలరేగి పక్కనే ఉన్న దుస్తులకు వ్యాపించాయి. దాంతోపాటు టీవీ, వాషింగ్ మిషన్, రెండు మంచాలు, పరుపులు, వస్త్రాలు, ఫ్యాన్లు, నిత్యావసర సరకులు కాలి బూడిదైనట్లు బాధితుడు వాపోయాడు. దాదాపు రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని, ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.

(c) eenadu

# ఇసుకేస్తే రాలనంత అక్రమం..!

బాహుదా నదిలో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

బాహుదా నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి, జగన్నాథపురం సమీపంలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా జోరుగా తవ్వేస్తుండటంతో నదీ తీర ప్రాంతం లోతట్టుగా మారుతోంది. సమీప గ్రామస్థులు ముంపు భయంతో ఆందోళన చెందుతున్నారు.

తరలించేందుకు సిద్ధం చేసిన ఇసుక

● మొంథా తుపాను సమయంలో గతంలో జరిపిన ఇసుక తవ్వకాల కారణంగా నదీ ప్రవాహం ముందుకొచ్చింది. జగన్నాథపురం ముంపు బారిన పడగా.. గ్రామస్థులే గండి పూడ్చారు.

● వర్షాలు తగ్గడం, నీరు లేకపోవడంతో భారీ ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. రత్తకన్న, మశాఖపురం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు చెందిన కొందరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యంగా ఎలాంటి అనుమతుల్లేకుండా ఇసుక తవ్వి.. తరలించేస్తున్నారు.

★ మండలస్థాయిలో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. స్థానికులు పోలీసులకు తెలిపినా తహసీల్దారు కార్యాలయం నుంచి ఫిర్యాదు వస్తే తప్ప కేసు నమోదు చేయలేమని తప్పించుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం' అని పలాస ఆర్డీవో జి.వెంకటేశ్ తెలిపారు.

## పట్టుకున్నా పట్టించుకోలేదు..

ఆ పరిసర ప్రాంతాల్లో 250 నుంచి 300 వరకు కుప్పలు ఉన్నాయి. దీనిపై గ్రామస్థుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు, స్థానికులు ట్రాక్టర్లను అడ్డుకున్నప్పటికీ మేం తహసీల్దార్‌తో మాట్లాడుకుంటాం అని చెప్పి వాహనాలను అక్కడ నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయారు. అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

# ముందే సంక్రాంతి శోభ

సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లాలో ముందస్తు సంక్రాంతి వేడుకలు సందడిగా జరిగాయి. పాఠశాలలు, కళాశాలల్లో సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో రంగవల్లులు తీర్చిదిద్దుతున్న విద్యార్థినులను చిత్రంలో చూడొచ్చు.

– న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

# వచ్చినా.. రాకున్నా.. ఆ ఒక్కడే..!

పోలాకి మండలం దువ్వవలస ఎంపీపీ పాఠశాలలో ఈ ఏడాది ఒక్కడే విద్యార్థి మిగిలాడు. గ్రామంలో 40 వరకు కుటుంబాలు ఉండగా.. పాఠశాలలకు వచ్చేవారు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై ఎంఈవో-2 శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాదికి పిల్లల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

– న్యూస్‌టుడే, పోలాకి

# శుద్ధజలం.. అందించలేం..!

కవిటిలో ఎన్టీఆర్ శుద్ధజలం మదర్ ప్లాంట్ మూతపడటంతో వాటికి సంబంధించిన ట్యాంకులు ఇలా తుప్పల్లో నిరుపయోగంగా ఉన్నాయి. పథకం సిబ్బంది పట్టించుకోకపోవడంతో అవి తుప్పుపట్టిపోతున్నాయి. దీనిపై ఎన్టీఆర్ సుజల ఏఈ రవిశంకర్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు రాగానే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు.

– న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

# సిమ్ కార్డులతోనూ సైబర్ మోసాలు..!

– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొందరు సిమ్ కార్డులతో మోసాలకు పాల్పడుతున్నారు. ఒక వ్యక్తికి తెలియకుండానే.. ఆ వ్యక్తి పేరిట సిమ్ కార్డులు సృష్టిస్తున్నారు. ఎప్పుడో కొనుగోలు చేసి వాడకుండా వదిలేసినవాటితోనే నేరాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అమాయకులు తెలియకుండానే ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అందుకే ఒక ఆధార్ కార్డుపై.. ఆ వ్యక్తి పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో సులువుగా తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 'సంచార్ సాథీ' యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సైబర్ మోసాలకు చెక్ పెట్టొచ్చు.

## ఇలా గుర్తించొచ్చు..

ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. www.sancharsathi.gov.in లేదా https://tafcop.sancharsathi.gov.in వెబ్‌సైట్లనూ సందర్శించొచ్చు. అందులో సిటిజన్ సెంట్రిక్ సేవలకు సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో 'నో మొబైల్ కనెక్షన్ ఇన్ యువర్ నేమ్'పై క్లిక్ చేయాలి. అక్కడ పది అంకెల చరవాణి దిగువ క్యాప్చా నమోదు చేసి, సబ్మిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆపై ఆ వ్యక్తి పేరుపై ఉన్న సిమ్ కార్డుల నంబర్లు కనిపిస్తాయి. వాటిలో నంబర్లు ఎంపిక చేస్తే, నాట్ మై నంబర్, రిక్వైర్డ్, నాట్ రిక్వైర్డ్ అనే ఎంపికలు కనిపిస్తాయి. వీటిలో ఒకటి ఎంచుకుని ఫిర్యాదు చేయొచ్చు.

## అక్కడ కొనడమే శ్రేయస్కరం..

కొత్త సిమ్ కార్డు తీసుకునేందుకు దుకాణానికి వెళ్లినప్పుడు వినియోగదారుల నుంచి ఆధార్ కార్డు, వేలిముద్రలు తీసుకుంటారు. ఈ సమయంలోనే నేరగాళ్లు నమోదు ప్రక్రియలో రెండు సార్లు క్లిక్ చేయడంతో రెండు సిమ్ కార్డులకు ఆమోదించినట్లు అవుతోంది. వినియోగదారుడు తాను అడిగిన ఒక సిమ్‌కార్డు మాత్రమే తీసుకుంటారు. రెండోది పక్కదారి పడుతోంది. అందుకే నమ్మకమైన ఏజెంట్ వద్దనే సిమ్ కొనుగోలు చేయాలని బీఎస్ఎన్ఎల్ ఎస్డీఈ నేతాజీ తెలిపారు. కంపెనీ సంస్థ అధికారిక కేంద్రంలో కొనుగోలు చేయడం శ్రేయస్కరమని పేర్కొన్నారు.

# ఆశల మైదానం.. అదే నిదానం..!

ఏడాది దాటినా కదలని కోడిరామ్మూర్తి స్టేడియం పనులు

– న్యూస్‌టుడే, పాతబస్టాండ్

జిల్లాలో ఘన కీర్తి కలిగిన కోడి రామ్మూర్తి క్రీడా మైదానంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు ముందుకు సాగట్లేదు. అధికారులు, పాలకుల హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. క్రీడాకారుల ఎదురుచూపులకు తెర పడట్లేదు. ఇప్పటివరకు చేసిన పనులకు బిల్లులు చెల్లింపులు జరగకపోవడమే జాప్యానికి కారణం. పాలకులు చొరవ తీసుకుంటే క్రీడాకారులకు మైదానం అందుబాటులోకి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అసంపూర్తిగా నిలిచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనం

★ 2017లో తెదేపా ప్రభుత్వం జిల్లాకు అధునాతన క్రీడా మైదానం ఉండాలని సంకల్పించి రూ.15 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించింది. గుత్తేదారు రూ.7.53 కోట్లకు సంబంధించిన పనులు చేపట్టగా శాప్ రూ.4.90 కోట్లు మంజూరు చేసింది.

## ప్రగతి తీరు ఇదీ..

★ వైకాపా ప్రభుత్వం రూ.12 కోట్లతో ఆర్అండ్‌బీ శాఖ పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ నిర్వహించింది. ప్రహరీ, వెలుపల పలకల నిర్మాణం వంటివి మినహాయించి నూతనంగా రూపొందించిన ప్రతిపాదనలు ఆమోదించారు. పర్యవేక్షణ కొరవడటం, నిర్లక్ష్యం చేయడంతో పనులు స్తంభించాయి. శాప్ నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు.

## చెల్లించాల్సింది రూ.5 కోట్లు..

★ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గుత్తేదారు పనులు ప్రారంభించారు.

★ గతంలో రూ.2.52 కోట్లకు సంబంధించి బిల్లులకు టోకెన్ పడి చాలాకాలమైనప్పటికీ చెల్లించలేదు.

★ నూతనంగా చేపట్టిన రూ.2.48 కోట్ల పనుల బిల్లుల పరిస్థితి అదే తీరుగా ఉంది. శాప్ రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉంది.

★ వచ్చే ఏడాది జూన్ వరకు పనులు చేపట్టడానికి గుత్తేదారు సంస్థకు అవకాశం ఉంది. బిల్లులు చెల్లిస్తే 6 నెలల్లో పూర్తి చేస్తామని సంస్థ అధికారులకు చెప్పినట్లు సమాచారం.

## ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం..

క్రీడా మైదానం పనులు నిలిచిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు నిధుల విడుదలకు ప్రయత్నిస్తున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సంబంధిత ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. – **గొండు శంకర్, ఎమ్మెల్యే**

# కాంప్లెక్స్ ఆవరణలో శుభ్రత మెరుగుపడాలి

మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుభ్రత మరింత మెరుగుపడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆర్టీసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బస్‌స్టేషన్‌లో మరుగుదొడ్ల నిర్వహణ పర్యవేక్షించాలన్నారు. ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు. తాగునీటి వసతి కల్పించాలని ఆదేశించారు. కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. రహదారి ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ప్రజా రవాణాధికారి సీహెచ్ అప్పలనారాయణ, డిపో మేనేజర్లు అరమసింహుడు, శర్మ, శ్రీనివాస్, నాయుడు పాల్గొన్నారు.

# రూ.80 కోట్లతో ఉపకేంద్రం ఏర్పాటు

శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలో విద్యుత్తు సమస్యల పరిష్కారానికి రూ.80 కోట్లతో 132/33 కేవీ ఈహెచ్‌టీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ఏపీ ట్రాన్స్‌కో నుంచి పరిపాలనామోదం లభించింది. ఇది అందుబాటులోకి వస్తే లోవోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. రెండు భారీ నియంత్రికలు ఏర్పాటు చేయనున్నారు. అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించనున్న ఈ సబ్‌స్టేషన్‌ను చిలకపాలెం, అంపోలు కేవీ లైన్లకు అనుసంధానించడం ద్వారా నగర వాసులకు మెరుగైన విద్యుత్తు సరఫరా అవుతుందని ఈపీడీసీఎల్ ఎస్ఈ ఎన్.కృష్ణమూర్తి వెల్లడించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు సహకారంతో మంజూరైందని తెలిపారు.

# మరుగునపడిన లక్ష్యం..!

జి.సిగడాం మండలం గొబ్బూరులో సామూహిక మరుగుదొడ్ల పరిస్థితి ఇది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 2018లో గ్రామంలో రూ.1.25 లక్షలతో 10 మరుగుదొడ్లు నిర్మించారు. వాడుకనీరు, విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో వినియోగంలోకి రాలేదు.. పరిశీలించి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు.

– న్యూస్‌టుడే, జి.సిగడాం

# రూ.100.28 కోట్లు.. 212 కి.మీ.లు..!

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

వైకాపా హయాంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. పంచాయతీరాజ్ శాఖ రహదారులను కనీసం పట్టించుకోకపోవడంతో బాగా దెబ్బతిన్నాయి. గ్రామాలను అనుసంధానం చేసే దారుల నిర్వహణను గాలికొదిలేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తప్పలేదు. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి.. కేంద్ర ప్రభుత్వ పథకాలతో పల్లె దారుల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. రాష్ట్ర మూలధన పెట్టుబడులపై సహాయం పథకం(సాస్కీ) ద్వారా రూ.100.28 కోట్లతో జిల్లాలోని 212 కి.మీ.ల మేర రోడ్లను అభివృద్ధి చేయనుంది.

సాస్కీలో భాగంగా 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 68 పనులు చేపట్టనున్నారు. పలు గ్రామాల్లోని బీటీ, సీసీ, గ్రావెల్, డబ్ల్యూబీఎం రోడ్ల అభివృద్ధితో పాటు కొత్తవి కూడా నిర్మించేందుకు జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది.

ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ జరజాం వెళ్లే మట్టి రహదారి దుస్థితి

● శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా 14, టెక్కలి 12, ఎచ్చెర్ల, ఇచ్ఛాపురం 9, నరసన్నపేట 7, ఆమదాలవలస, పాతపట్నం 6, పలాస 4 చొప్పున పనులు మంజూరయ్యాయి.

● జిల్లాలో ప్రభుత్వం సాస్కీ పథకం ద్వారా మంజూరు చేసిన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం' అని పీఆర్ ఎస్ఈ కె.వీరన్నాయుడు తెలిపారు.

| నియోజకవర్గం | కి.మీ. | పనుల అంచనా (రూ.కోట్లలో..) |
|---|---|---|
| ఆమదాలవలస | 15.82 | 06.69 |
| ఎచ్చెర్ల | 52.65 | 17.18 |
| ఇచ్ఛాపురం | 28.71 | 08.96 |
| నరసన్నపేట | 18.44 | 10.28 |
| పలాస | 17.21 | 11.48 |
| పాతపట్నం | 18.64 | 10.32 |
| శ్రీకాకుళం | 23.46 | 10.88 |
| టెక్కలి | 37.43 | 24.49 |

# మంచుకొస్తోంది.. మేల్కొందాం..!

ఓ వైపు చలి.. మరో వైపు పొగమంచు.. సిక్కోలు వాసులను వణికిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వైరస్‌ల వ్యాప్తితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉదయం 9 గంటలైనా చలి తీవ్రత తగ్గట్లేదు. మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి శీతల గాలులు వీస్తున్నాయి. తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, అన్ని విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. – న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం), ఇచ్ఛాపురం

## చూసుకుని 'తిందాం'..

సాధారణ రోజుల మాదిరిగా కాకుండా శీతాకాలంలో ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. తీపి పదార్థాల వినియోగం తగ్గించాలి. బయట తిళ్లకు వీలైనంత దూరంగా ఉండాలి. గోరువెచ్చని నీళ్లు తాగాలి. త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం తీసుకోవడం ఉత్తమం. పదార్థాలపై ఈగలు వాలితే న్యుమోనియా, హెపటైటిస్-బి వంటి వ్యాధులు ఈ సీజన్‌లో వేగంగా ప్రబలే అవకాశం ఉంది.

## జంతువులకు దూరంగా..

పెంపుడు జంతువులున్నవారు వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండటం మంచిది. వంట, పడక గదుల్లోకి రాకుండా చూడాలి. ఈ కాలంలో వివిధ రకాల వైరస్‌లు సోకి.. వాటి ద్వారా ఇంట్లో ఉన్నవారికి వ్యాప్తి చెందుతాయి. వేకువజామున వ్యాయామాలు చేసేవారు సమయాల్లో మార్పులు చేసుకోవాలి.

నగరంలోని ఓ మైదానంలో ఉదయం 7.25 గంటలకు పొగ మంచులోనే సాధన చేస్తున్న క్రీడాకారులు

## పిల్లలు జాగ్రత్త..

పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు.. త్వరగా రోగాలబారిన పడతారు. శ్వాస సంబంధ సమస్యలూ తలెత్తుతాయి. చలి గాలి తగలకుండా ఉన్ని దుస్తులు వేసి బయటకు పంపాలి. 'చిన్నారుల, వృద్ధులు మంచుకురిసే సమయాల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది. రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి' అని శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సనపల నరసింహమూర్తి తెలిపారు.

| తేదీ | కనిష్ఠ | గరిష్ఠ |
|---|---|---|
| 01 | 18 | 27 |
| 02 | 18 | 27 |
| 03 | 18 | 28 |
| 04 | 18 | 27 |
| 05 | 18 | 26 |
| 06 | 18 | 26 |
| 07 | 15 | 25 |

## శుభ్రతే శ్రీరామరక్ష..

ఇంటి పరిశుభ్రత అత్యవసరం. పనికిరాని వస్తువులు ఎప్పటికప్పుడు తీసేస్తుండాలి. ఎలుకలు, తేళ్లు, ఇతర విషపురుగులు చలికాలంలో ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటాయి. అవి ఇంటి కన్నాల్లో తిష్టవేస్తాయి. నీళ్లు పోయే రంధ్రాలు లాంటి వాటిని పూడ్చి పెట్టుకోవాలి. డబ్బాలు, ప్లాస్టిక్ సంచుల్లో బ్లీచింగ్ పెట్టి ఉంచితే క్రిమికీటకాలు రాకుండా అడ్డుకోవచ్చు. వంట గదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని కుళ్లిపోయే కూరగాయలు లాంటివి లేకుండా చూసుకోవాలి.

# పది పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

– న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం)

ముఖాముఖి

'పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నాం. ఓ వైపు రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన ప్రణాళికలను అమలు చేస్తూనే.. స్థానికంగా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. కచ్చితంగా గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం' అని జిల్లా విద్యాశాఖాధికారి **ఎ.రవిబాబు** తెలిపారు. పది విద్యార్థుల పురోగతికి తీసుకుంటున్న చర్యలు, ఇతర అంశాలను 'న్యూస్‌టుడే' ముఖాముఖిలో ఆయన వివరించారు.

## రోజూ గంట పరీక్ష..

పదోతరగతి విద్యార్థులకు ప్రతిరోజూ పరీక్షలు పెడుతున్నాం. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెమిడియల్ తరగతి ఉంటుంది. 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెగ్యులర్ క్లాసెస్ జరుగుతున్నాయి. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య పరీక్ష పెట్టి. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేస్తున్నాం.

## పక్కాగా 100 రోజుల ప్రణాళిక..

జిల్లాలోని 410 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి ఈ ఏడాది 21,284 మంది పది పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని చోట్లా 100 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషితో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థుల సామర్థ్యం క్రమేపీ మెరుగవుతోంది.

## గ్రేడుల ద్వారా మార్పు..

విద్యార్థులను ఏ, బీ, సీ, డీ గ్రేడ్‌లుగా విభజించాం. ఏ, బీ గ్రేడ్‌లను షైనింగ్ స్టార్స్, సీ, డీలను రైజింగ్ స్టార్స్ పేర్కొంటున్నాం. వారికి జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డు(డీసీఈబీ) ద్వారా ప్రశ్నపత్రాలను వేర్వేరుగా పంపిస్తున్నాం. రోజూ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం ఏ, బీ గ్రేడ్‌ల్లో 48.07 శాతం, సీ, డీ గ్రేడ్‌ల్లో 51.98 శాతం మంది ఉన్నారు. నిరంతర పర్యవేక్షణ, 100 రోజుల ప్రణాళిక అమలుతో సీ, డీ గ్రేడ్‌లలోని విద్యార్థులు ఏ, బీల్లోకి వస్తున్నారు.

## పర్యవేక్షణకు అధికారుల నియామకం

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక దృష్టి సారించి.. 100 రోజుల ప్రణాళికకు సంబంధించి పర్యవేక్షణకు 354 మంది అధికారులను నియమించారు. ఈ ప్రణాళిక మార్చి 15 వరకు కొనసాగిస్తాం. మార్చి 16 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమవుతాయి.

# ప్రతిష్ఠాత్మకంగా రథసప్తమి సప్తాహ వేడుకలు

మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: అరసవల్లిలో ఈ నెల 19 నుంచి 25 వరకు రథసప్తమి సప్తాహ వేడుకలు విజయవంతమయ్యేలా పోలీసు శాఖ కీలకంగా వ్యవహరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు.

★ ప్రభుత్వం రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇతర శాఖల్ని సమన్వయం చేసుకుంటూ పని చేయాలని చెప్పారు.

★ ట్రాఫిక్ నియంత్రణ, హెలిప్యాడ్ భద్రత, ప్రత్యేక కంట్రోల్ రూం, బారికేడ్ల నిర్వహణ, సూచికల బోర్డుల ఏర్పాటు, డ్రోన్లు, సీసీ కెమెరాల నిర్వహణ, అత్యవసర సేవల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

★ రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ప్రణాళిక రూపొందించాలన్నారు.

★ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే వేదికల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

★ బందోబస్తు నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

★ రూ.100, ఉచిత క్యూలైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

★ క్యూలైన్లలో దగ్గర్లో వైద్యులు, తాగునీరు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వారం పాటు నిఘా కొనసాగించాలని వివరించారు.

★ అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, స్పెషల్ బ్రాంచి సీఐ ఇమాన్యుయేల్ రాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

(c) eenadu

## బీల రైతుల నుంచి ధాన్యం కొనుగోలు

స్పందనకు వందనం

బీల రైతుల వద్ద ధాన్యం కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. బుధవారం 'రెక్కల కష్టం.. అడవి పందుల పాలు' శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి ఏవో బి.నర్సింహమూర్తి స్పందించారు. రైతుసేవా కేంద్రాల వద్దకు వెళ్లి రైతులకు ఇబ్బందులు లేకుండా ట్రక్‌షీట్లు నమోదు చేయాలని సూచించారు. బుధవారం 40 మంది రైతుల నుంచి 193 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. కొనుగోలులో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. - న్యూస్‌టుడే, సోంపేట


**యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**
అరసవల్లి బ్రాంచ్, డోర్‌నెం.15-7(5)-24 & 25, కళింగ రోడ్డు, అరసవల్లి, శ్రీకాకుళం-532001.
ఫోన్: 9321822685 / Email: ubin0821110@unionbankofindia.bank

**డిమాండ్ నోటీసు (సెక్షన్ 13(2) ప్రకారం)**

దిగువ వారికి
1. ఋణగ్రహీత/లు: 1(ఎ).నల్లపిల్లి రాంబాబు, తండ్రి: గుర్రయ్య లేటు, డి.నెం.9-9-80ఎ, దమ్మల రెల్లి వీధి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్-532001 (మరణించిన) 1(బి).శ్రీమతి నల్లపిల్లి చిన్న రాములమ్మ, భర్త: నల్లపిల్లి రాంబాబు, డి.నెం.9-9-80ఎ, దమ్మల రెల్లి వీధి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్-532001. 2.కొ-అబ్లిగెంట్స్: 2(ఎ): శ్రీ నల్లపిల్లి చంద్రరావు, తండ్రి: గుర్రయ లేటు, డి.నెం.9-9-93/1, దమ్మలరెల్లి వీధి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్-532001, 3.మరణించిన అప్లికెంట్ యొక్క ఎస్టేట్ శ్రీ నల్లపల్లి రాంబాబు, తండ్రి: గుర్రయ్య లేటు, ప్రాతినిధ్యం వహిస్తున్న లీగల్ వారసులు 1(ఎ).శ్రీమతి నల్లపిల్లి చిన్న రాములమ్మ, భర్త: నల్లపిల్లి రాంబాబు, డి.నెం.9-9-80ఎ, దమ్మలరెల్లి వీధి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్-532001, 1(బి).శ్రీ నల్లపిల్లి రాంబాబు, తండ్రి: గుర్రయ్య లేటు, చిరునామా: డి.నెం.9-9-80ఎ, దమ్మల రెల్లి వీధి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్-532001 గారి యొక్క తెలిసిన మరియు తెలియని అన్ని ఇతర లీగల్ వారసులు.
సర్/మేడమ్,
సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 యొక్క సెక్షన్ 13(3) తో చదువబడు సెక్షన్ 13(2) ప్రకారం నోటీసు
ఇక్కడ చిరునామాదారు నెంబరు 1 అయిన మీరు అరసవల్లి బ్రాంచ్ నుండి క్రింది క్రెడిట్ సౌకర్యాలను పొందారు మరియు బకాయిలు / ఇన్‌స్టాల్‌మెంట్/వడ్డీలు చెల్లించడంలో విఫలమయ్యారు/ అకౌంట్‌లను సంతృప్తికరంగా ఆపరేట్ చేయడంలో విఫలమయ్యారు మరియు అందువల్ల, ఆదాయ గుర్తింపు మరియు ప్రుడెన్షియల్ అకౌంటింగ్ నిబంధనలకు సంబంధించి ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం, మీ ఖాతాలు తేది.24.07.2025 నాటికి నిరర్ధక ఆస్తిగా వర్గీకరించబడ్డాయి. తేది.24.07.2025 నాటికి రూ.6,01,242.35 పై (అక్షరాల ఆరు లక్షల ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు రూపాయల ముప్పై అయిదు పైసలు మాత్రమే) మీ ఖాతా/లలో బకాయి ఉంది.
పైన పేర్కొన్న ఖాతా/లకు సంబంధించి మీలో నెం.1 నుండి బ్యాంక్‌కి చెల్లించాల్సిన మొత్తం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి :

| ఋణ స్వభావం | ఎన్.పి.ఎ. తేదీ నాటికి అంటే తేది.24.07.2025 నాటికి బకాయి మొత్తం | వర్తించని వడ్డీ | జరిమానా వడ్డీ | బ్యాంక్ చేసే ఖర్చులు/ ఛార్జీలు | మొత్తం బకాయి |
|---|---|---|---|---|---|
| MLGEN | Rs. 5,85,083.35 | Rs. 16,159.00 | 0.00 | 0.00 | Rs.6,01,242.35* |
| మొత్తం బకాయి | | | | | Rs.6,01,242.35* |

*తదుపరి వడ్డీతో గల
బకాయి ఉన్న సొమ్ములు లేదా బ్యాంక్‌కు చెల్లించాల్సిన సొమ్మును తిరిగి చెల్లించేందుకు, శ్రీ నల్లపిల్లి రాంబాబు, తండ్రి: గుర్రయ్య తేది.17.03.2016న డాక్యుమెంట్స్‌ను అమలు చేశారు మరియు దీని ద్వారా సెక్యూరిటీ ఇంటరెస్ట్‌ను సృష్టించారు.
తనఖా ఉంచిన స్థిరాస్తి వివరములు దిగువ తెలుపబడినవి
కొలేట్రల్ సెక్యూరిటీ: శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్, శ్రీకాకుళం మండలం, శ్రీకాకుళం టౌన్, కోటేశ్వర స్వామి వారి వార్డు, దమ్మల వీధి రోడ్డు యొక్క తూర్పు వైపు మరియు చిన్న రెల్లి వీధి మున్సిపల్ రోడ్డు దక్షిణంవైపు, ఆర్‌ఎస్ నెం.1 82/120, టి.ఎస్.నెం.68లోని డోర్ నెం.9-9-80/ఎ, అసెస్‌మెంట్ నెం.1085015833, కరెంట్ సర్వీస్ నెం.25107తో గల ఖాళీ స్థలం అందు గల తాటాకుల ఇల్లు యావత్తు ఆస్తి. కొలతలు: తూర్పు నుండి పడమర : 29 అ॥లు లేదా 8.845 మీ॥లు. ఉత్తరం నుండి దక్షిణం: 40 అ॥లు లేదా 12.20 మీ॥లు. మొత్తం 128.88 చ॥గ॥లు లేదా 108.26 చ॥మీ॥లలో 10×20=200 చ॥అ॥ల తాటాకు ఇల్లు. హద్దులు: తూర్పు: అర్జి శివ గారి ఎసిసి ఇల్లు, దక్షిణం: అజీజ్ గారి ఆర్‌సిసి ఇల్లు, పడమర: ఎన్.వెంకటరావు గారి ఖాళీ స్థలం, ఉత్తరం: మున్సిపల్ రోడ్డు.
కావున, సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002 లోని సెక్షన్ 13 (2) ప్రకారం మీరు చెల్లించవలసిన మొత్తం రూ.6,01,242.35 పై (అక్షరాల ఆరు లక్షల ఒక వెయ్యి రెండు వందల నలభై రెండు రూపాయల ముప్పై అయిదు పైసలు మాత్రమే) లను నోటీసు తేదీ నుండి 60 రోజులలోగా, వడ్డీ మరియు ఇతర ఖర్చులతో సహా చెల్లించవలసినదిగా ఇందుమూలముగా కోరడమైనది. లేని పక్షంలో 60 రోజుల తరువాత సెక్షన్ 13(13) ప్రకారం సెక్యూర్డ్ ఆస్తులను అమ్మకం/లీజు, బదిలీ చేయరాదు. చట్టము ప్రకారము బ్యాంకు బకాయిని రాబట్టుకొను నిమిత్తం తదుపరి చర్యలు గైకొనుట దిగువ సంతకందారునికి అనివార్యమవుతుంది. సెక్షన్ 13 లో సబ్ సెక్షన్ (8) ప్రకారం మీరు గమనించవలసినది బకాయి సొమ్ము, వడ్డీ & ఖర్చులు మొ॥ పూర్తిగా చెల్లించి ఆస్తులు విడిపించుకోవచ్చును.
తేది : 21-10-2025 సం/- అధీకృత అధికారి
స్థలం : అరసవల్లి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


## ఒప్పంద సహాయ ఆచార్యుల నిరసన

ఆర్జీయూకేటీలో ఒప్పంద సహాయ ఆచార్యులందరికీ సమాన వేతనం అందజేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. క్యాంపస్‌లో బుధవారం వారంతా మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. 2017-18 సంవత్సరాల్లో 200 మంది నాలుగు క్యాంపస్‌లలో సహాయ ఆచార్యులుగా నియమితులయ్యామని, అతి తక్కువ వేతనాలతో తామంతా పని చేస్తున్నామన్నారు. వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. న్యాయమైన తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు.
న్యూస్‌టుడే, ఎచ్చెర్ల

## విద్యా రంగ వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయి ఉద్యమం

గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా రంగ వ్యతిరేక విధానాలపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్లు ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు, రాష్ట్ర కార్యదర్శి పి.తమ్మినాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన గోడప్రతులను శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవన్‌లో బుధవారం ఆవిష్కరించారు. పోరాటంలో ఎస్టీయూ అనుబంధ సంఘాలు ఏఐఎస్‌టీఎఫ్, ఏఐఎఫ్ఈటీవో భాగస్వాములవుతాయని.. ఉపాధ్యాయ సమస్యలను జాతీయ స్థాయిలో బలంగా వినిపించడానికి ఈ ఉద్యమం కీలకమన్నారు. వచ్చే నెల 5న చలో దిల్లీ మార్చ్ టు పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు, నాయకులు తేజేశ్వరరావు, సూర్యారావు, రామారావు, రామచంద్ర, రామకృష్ణ, రాజేశ్వరరావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

## తరుణోపాయం..లేదిక కుక్కల భయం!

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోలు, డీజిల్ అమ్మే చోట్ల ప్రచారం కోసం రంగునీళ్ల సీసాలు ఆరుబయట ఉంచుతారు. టెక్కలిలోని చాలా కాలనీల్లో ఇళ్ల ముందు అలాంటి సీసాలు దర్శనమిస్తున్నాయి. ఎన్టీఆర్ నగర్, సైనిక్‌నగర్, వెంకటేశ్వరకాలనీ, రోటరీనగర్ ప్రాంతాల్లో ఏ గడప ముందు చూసినా ఇదే తంతు. ఏమని ఆరా తీస్తే కుక్కల బాధ భరించలేకపోతున్నామని మహిళలు వాపోతున్నారు. ఎర్ర రంగు నీరు కనిపిస్తే అవి ఇళ్ల పరిసరాల్లోకి రాకుండా ఉంటాయని అలా పెడుతున్నట్లు తెలిపారు.
- న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

## రథసప్తమి సప్తాహ్ ఏర్పాట్ల పరిశీలన

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: రథసప్తమి సప్తాహ్‌లో భాగంగా అరసవల్లిలో చేస్తున్న ఏర్పాట్లను ఉత్సవ కమిటీగా ఏర్పడిన వివిధ శాఖల అధికారులు బుధవారం పరిశీలించి ఆలయ ఈవోతో చర్చించారు. ఈ నెల 9న ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుందని కమిటీ సభ్యుడు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ మధుసూదనరావు తెలిపారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఆలయ ప్రాంగణంలో 200 మంది సామూహిక సూర్య నమస్కారాలు చేస్తారన్నారు. కమిటీలో సభ్యులైన డీపీఆర్వో చెన్న కేశవరావు, జిల్లా ఆయుష్ అధికారి జగదీష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

## ఎరువుల నిల్వ, ధరల సూచిక బోర్డు తప్పనిసరి

గారలో ఎరువుల దుకాణాన్ని పరిశీలిస్తున్న జేడీ త్రినాథస్వామి

గార, న్యూస్‌టుడే: ఎరువుల దుకాణాల ముందు నిల్వ, ధరల సూచిక బోర్డు తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి సూచించారు. గారలో ఎరువుల దుకాణాన్ని బుధవారం తనిఖీ చేసి మాట్లాడారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. దస్త్రాలు సక్రమంగా ఉండాలని యజమానులకు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో శాలిహుండం రైతు సేవా కేంద్రంలో రబీలో వివిధ పంటల సాగుకు సంబంధించి యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణపై సూచనలు చేశారు. ఏడీలు ఎల్.విజయ, బగ్గు రజని, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.జి.హరికుమార్, ఏవో డి.పద్మావతి, ఏఈవోలు దుర్గాప్రసాద్, శ్రీదీప్తి తదితరులు పాల్గొన్నారు.

## సాంఘిక సంక్షేమ శాఖ డీడీపై విచారణ

పాత శ్రీకాకుళం, న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు డి.మధుసూదనరావుపై విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నెల్లూరు జిల్లాలో డీడీగా పని చేస్తున్న సమయంలో అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అదే శాఖలో సంయుక్త సంచాలకురాలిగా పని చేస్తున్న జేఆర్ లక్ష్మీదేవిని విచారణాధికారిగా నియమించారు. ఆమె ఇచ్చే నివేదిక ఆధారంగా మధుసూదనరావుపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

## ఊపందుకున్న రబీ..!

న్యూస్‌టుడే, లావేరు

జిల్లాలో రైతులు రబీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఖరీఫ్ కంటే ఈ సీజన్‌లోనే దిగుబడులు ఎక్కువగా వస్తాయి. పంటకు సూర్యరశ్మి అధికంగా సోకడమే కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రబీలో సాధారణ విస్తీర్ణం 70 వేల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 54,662 హెక్టార్లలో పంటలు వేశారు. ఈ ఏడాది సాధారణ విస్తీర్ణం కంటే 6 వేల హెక్టార్లలో అదనంగా సాగయ్యే అవకాశముందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.

| పంట | సాధారణ విస్తీర్ణం (హెక్టార్లలో) | ఇప్పటి వరకు |
|---|---|---|
| వరి | 7,973 | 5,960 |
| మొక్కజొన్న | 15,991 | 19,669 |
| రాగి | 1,948 | 2,024 |
| పెసలు | 13,632 | 8,204 |
| మినుము | 21,349 | 14,573 |
| వేరుశనగ | 4,143 | 3,515 |
| ఉలవలు | 795 | 270 |
| నువ్వులు | 4,312 | 447 |

లావేరులో మినుము పంట

పప్పుధాన్యాల సాగుపై ఆసక్తి

### సమృద్ధిగా సాగునీరు

- ఖరీఫ్‌లో వర్షాలు ఎక్కువగా కురవడంతో సాగునీరు సమృద్ధిగా లభిస్తోంది. ప్రస్తుతం కాలువలు, చెరువులు కళకళలాడుతున్నాయి.
- బోర్లు, బావుల్లో నీటి మట్టం పెరిగింది. వీటి కింద వరి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. సాధారణ విస్తీర్ణం కంటే మొక్కజొన్న, మినుము, నువ్వులు, పెసర తదితర పంటలు సాగు చేస్తున్నారని జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి తెలిపారు. పప్పుధాన్యాల సాగుపై జిల్లాలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.

### మినుము, పెసర పంటలపై మొగ్గు

- ప్రభుత్వం పప్పుధాన్యాల సాగు ప్రోత్సహిస్తోంది. జిల్లాలో రబీకి సంబంధించి ఇప్పటికే పెసర, మినుము విత్తనాలు పంపిణీ చేసింది.
- గతంలో వరి కోతల తర్వాత మినుము, పెసర వేసే వారు. చాలాకాలంగా పొలాలు ఖాళీగా వదిలేస్తున్నారు.
- మార్కెట్‌లో పెసర, మినప పప్పు ధరలు అధికంగా ఉండటంతో వీటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
- ప్రభుత్వం ప్రోత్సహించడంతో సాగు విస్తీర్ణం పెరుగుతోంది.
- జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా మొక్కజొన్న, మినుము, పెసర పండించడానికి మొగ్గు చూపుతున్నారు.

## రాజీ మార్గంతో సమసిన వివాదం

రాజీ పత్రాలు అందజేస్తున్న డీఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివప్రసాదరావు, మాజీ సైనికులు

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: మనస్పర్థల నేపథ్యంలో 14 సంవత్సరాల కిందట దూరమైన ఆ కుటుంబ సభ్యులు జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) చొరవతో తిరిగి చేరువయ్యారు. శ్రీకాకుళం నగరంలోని మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ రాజీ ప్రక్రియకు సంబంధించి సేకరించిన వివరాల మేరకు కొత్తూరు మండలం ఆకులతంపరకు చెందిన గొద్దు సుజాత, కొయ్యాన నవీన్‌కు 2004లో వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కలిగిన తర్వాత 2011లో మనస్పర్థల కారణంగా ఆమె బుచ్చిపేటలో కన్నవారింటికి వెళ్లిపోయారు. గతంలో వైమానిక దళంలో పని చేసిన ఆయనకు యూనియన్ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తూ ఇద్దరు బిడ్డల్ని చూసుకుంటున్న ఆయన ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుజాత పరిస్థితి తెలుసుకున్న డీఎల్ఎస్ఏ ఛైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా ఆదేశాల మేరకు కార్యదర్శి కె.హరిబాబు చొరవ తీసుకుని పిల్లలకు తల్లితో రాజీ కుదిర్చారు. ఈ ఒప్పందం ప్రకారం కారుణ్య నియామకం కింద పెద్ద కుమారుడు నూతన్ ఉద్యోగం కోరుకున్నాడు. తల్లికి కుటుంబ పింఛను అందేలా చూసి వైద్య ఖర్చులు భరించే బాధ్యత తీసుకున్నాడు. చిన్న కొడుకు గీతమ్‌కు ఇతర ఆర్థిక ప్రయోజనాలు అందేలా రాజీ చేసుకున్నారు. అందరూ ఒకే ఇంట్లో ఉండేలా నిర్ణయించుకుని పత్రాలు రాసుకున్నారు. జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగి శివప్రసాదరావు, సీనియర్ న్యాయవాదులు ఇందిరాప్రసాద్, పూర్ణచంద్రరావు, శైలజ పాల్గొన్నారు.

## దారంతా గోతులు.. ప్రయాణానికి అవస్థలు

చీపి నుంచి పద్మాపురం మీదుగా బుడార్సింగి కూడలిని కలిపే రహదారి ఇది. నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. గతేడాది కురిసిన అధిక వర్షాలకు దారంతా పెద్ద పెద్ద గోతులు ఏర్పడి రాళ్లు తేలాయి. దీంతో రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తారుపోర వేసేందుకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు రాగానే పనులు ప్రారంభిస్తామని ఐటీడీఏ డీఈఈ కృష్ణకుమార్ తెలిపారు.
- న్యూస్‌టుడే, మందస

## కుటుంబ కలహాలతో బలవన్మరణం

నందిగాం, న్యూస్‌టుడే: మండలంలోని రధజనబొడ్డపాడు గ్రామానికి చెందిన అక్కూరి మల్లేషు (36) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సదరు వ్యక్తి మద్యానికి బానిస కావడంతో ఇంట్లో తరచూ తగాదాలు జరుగుతుండేవి. ఎప్పటిలాగే గొడవ జరగడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరు కుమారులున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

## మూగజీవాల్ని తరలిస్తున్న వాహనాలు స్వాధీనం

మందస, న్యూస్‌టుడే: మూగజీవాల అక్రమ రవాణాపై మందస పోలీసులు బుధవారం మెరుపు దాడులు చేపట్టారు. సంతల నుంచి కబేళాలకు వాహనాల్లో తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో బాలిగాం సమీపంలో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. అక్రమంగా మూగజీవాలను తరలిస్తున్న ఆరు వాహనాలను పట్టుకున్నారు. వాహనాల్లోని 17 మూగజీవాలను పలు ప్రాంతాల్లోని గోశాలలకు పంపించినట్లు ఎస్సై కృష్ణప్రసాద్ తెలిపారు.

### చికెన్ ధరలు

| రకం | బ్రాయిలర్ |
|---|---|
| బ్యాగ్‌లైవ్ | 180 |
| డ్రెస్డ్ | 315 |
| స్కిన్‌లెస్ | 335 |

## గంజాయితో ముగ్గురి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ షహబాజ్ అహ్మద్

కాశీబుగ్గ, మందస, న్యూస్‌టుడే: పలాస మండలం కంబిరిగాం జాతీయ రహదారి వంతెన వద్ద గంజాయితో ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహబాజ్ అహ్మద్ బుధవారం తెలిపారు. బ్రాహ్మణతర్లాకు చెందిన సాహు ఆనంద్, నీలిభద్రకు చెందిన బెహరా రమేష్ మరో ఇద్దరు బాలురుతో బ్రహ్మపురలో 3.70 కిలోల గంజాయి కొనుగోలు చేసి పలాసలో విక్రయించేందుకు తీసుకొస్తుండగా అరెస్టు చేశామని డీఎస్పీ పేర్కొన్నారు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, ఎస్సై నరసింహమూర్తి పాల్గొన్నారు.
- మందస రైలు నిలయం పరిసరాల్లో 8 కిలోల గంజాయితో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు మందస ఎస్సై కె.కృష్ణప్రసాద్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా దిగపొహండి బ్లాక్ గొలండా గ్రామానికి చెందిన జగన్నాథ బెహరా హరిపురం దరి మందస రైలు నిలయం పరిసరాల్లో సంచితో తిరుగుతూ పోలీసులకు మంగళవారం సాయంత్రం తారసపడ్డాడు. అతడిని తనిఖీ చేయగా గంజాయి పట్టుబడిందని, బ్రహ్మపుర నుంచి బెంగళూరు తరలిస్తుండగా అతనిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ గ్రామీణ సీఐ తిరుపతిరావు తెలిపారు.

## నాణ్యత పాటించకుంటే ఊరుకోం

కాశీబుగ్గ ఎంఎల్‌సీ పాయింట్‌లో దస్త్రాలు పరిశీలిస్తున్న ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు

పలాస, న్యూస్‌టుడే: జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం లబ్ధిదారులకు అందించే ఆహారంలో నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు కాంతారావు పేర్కొన్నారు. పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, కాశీబుగ్గలో ఎంఎల్‌సీ పాయింట్‌లను బుధవారం తనిఖీలు చేశారు. పలాస పూజారివీధి, కాశీబుగ్గ పల్లివీధి చౌక ధరల దుకాణాల్లోని నిల్వలు, లెడ్జర్, స్టాక్ వివరాలను స్వయంగా లెక్కించారు. పల్లివీధిలో రేషన్ డిపో బోర్డు లేకపోవడాన్ని గుర్తించి ఏర్పాటు చేయాలని, ఎంఎల్‌సీ పాయింట్‌లో తూనిక యంత్రం పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయించాలని సూచించారు. పలాసలో పప్పు పలచగా ఉండటంతో సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. పలాస ఎంఈవో సీహెచ్.సత్యం, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.


**కెనరా బ్యాంక్ Canara Bank**
**శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్ (1837)**
చందర్ మహల్ దగ్గర, గ్రాండ్ ట్రంక్ రోడ్డు, శ్రీకాకుళం-532001. ఫోన్: 8331015645

**స్థిరాస్తులు అమ్మకానికి వేలం అమ్మకం ప్రకటన**

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని 8(6) & 9 నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం ప్రకటన.

సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన కెనరా బ్యాంక్, శ్రీకాకుళం మెయిన్-I బ్రాంచ్ వారికి ఋణగ్రహీత(లు): మెస్సర్స్ ఎమ్‌వీఆర్ మిల్క్ ప్రొడక్ట్స్, ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొప్రయిటర్: శ్రీ మాత ధనుంజయరావు మరియు హామీదారు: శ్రీమతి రౌతు నిర్మల గార్లు తేది.05.01.2026 నాటికి చెల్లించవలసిన బకాయి రూ.25,65,723.71/- (అక్షరాల ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయల డెబ్బై ఒక్క పైసలు మాత్రమే) + వడ్డీ మరియు ఇతర ఛార్జీలను కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్, శ్రీకాకుళం మెయిన్-I అధీకృత అధికారిచే నిర్మాణాత్మక/లాంఛనాత్మక స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన/ఛార్జ్ చేసిన దిగువ వివరించిన స్థిరాస్తిని 28-01-2026 తేదీన "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని ప్రజానీకానికి మరియు ముఖ్యంగా పైన తెలిపిన ఋణగ్రహీత(లు) & హామీదారులకు ఇందుమూలముగా తెలియజేయడమైనది.

**ఇ-వేలం తేది: 28-01-2026, మ॥ 3.00 గం.ల నుండి సా॥ 4.00 గం.ల వరకు**
రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ధరావత్తును RTGS/NEFT ద్వారా చలాన్‌లోని ఖాతా వివరములకు తేది: 28-01-2026, మ॥ 12.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.

ఒకవేళ ఎన్‌కంబ్రెన్స్‌లు ఏమైనా ఉన్నచో వాటితో కలిపి స్థిరాస్తి వివరములు:
శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, యర్రవరం గ్రామం, ఎలక్ట్రిక్ సబ్-స్టేషన్ ఎదురుగా, సర్వే నెం. 12-17, 12-20 నందు ఎ. 1.35 సెంట్లు వ్యవసాయేతర భూమి మరియు అందులోని డెయిరీ షెడ్ యావత్తు ఆస్తి. హద్దులు: తూర్పు: యజమానుల భూమి & రెసిడెన్షియల్ ఇల్లు, దక్షిణం: రాస్తా (రోడ్డు), పడమర: ఎమ్. ఉమామహేశ్వరరావు యొక్క భూమి, ఉత్తరం: ఎమ్. ఉమామహేశ్వరరావు యొక్క భూమి.

**రిజర్వు ధర: రూ. 77,63,000/- ధరావత్తు సొమ్ము: రూ. 7,76,300/-**

అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.bank.in లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్, శ్రీకాకుళం మెయిన్-I, మేనేజర్ గారిని ఆఫీసు పనివేళలలో సంప్రదించగలరు: ఫోన్: 8331015645 / 7569169665
ఇ-వేలం విధానం కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (Baanknet), వెబ్‌పోర్టల్ https://baanknet.com, హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com.
తేది: 05.01.2026, ప్రదేశం: శ్రీకాకుళం సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్



**యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా**
రీజనల్ ఆఫీస్, ఇ.నెం.8, సింహద్వారం ఆర్చ్ దగ్గర, వెంకటాపురం, శ్రీకాకుళం జిల్లా.
ఫోన్: 08942 - 270919.

**ఇ-వేలం అమ్మకం ప్రకటన (స్థిరాస్తుల అమ్మకం కొరకు)**
విషయం: సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 ప్రకారం స్థిరాస్తుల 15 రోజుల అమ్మకం ప్రకటన
ఇందుమూలముగా యావన్మంది ప్రజానీకమునకు ఋణగ్రహీత/లు మరియు హామీదారు/లు తెలియజేయునది ఏమనగా ఈ క్రింద తెలియజేయబడిన స్థిరాస్తులు బ్యాంకునకు తనఖా ఉంచి పొందిన ఋణము తిరిగి చెల్లించుటలో విఫలమైనందున యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఆస్తులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారి వారు బకాయి సొమ్మును ఋణగ్రహీత/లు మరియు హామీదారు/లు నుండి తిరిగి రాబట్టుకునేందుకు సదరు ఆస్తులను "ఎక్కడ ఎలా ఉన్నదీ అలాగే" "అక్కడ ఏమి ఉన్నదో అదే" మరియు "అక్కడ ఏది ఉన్నా" అనే పద్ధతిపై దిగువ తెలిపిన బకాయి సొమ్ములను మరియు తదుపరి వడ్డీ, ఖర్చులు, ఛార్జీలను రాబట్టుకొనుటకు ఋణదాత అయిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు తేది.28.01.2026న సదరు ఆస్తులను ఇ-వేలం ద్వారా అమ్మకం చేయుదురని తెలియజేస్తూ ఈ నోటీసు జారీ చేయబడినది.

1 ఆర్‌సిబి శ్రీకాకుళం బ్రాంచ్, శ్రీకాకుళం జిల్లా ఫోన్ : 9321822726

ఋణగ్రహీతలు: 1. మెస్సర్స్ ఆస్తిక్ ప్రింట్ జోన్, సంస్థ రిజిస్టర్డు చిరునామా: డోర్ నెం.1-170ఎ, తిలక్ నగర్, బలగ రూరల్, చాపురం పంచాయితీ, శ్రీకాకుళం - 532001. 1(బి). శ్రీమతి లొట్టి ప్రతిభ, తండ్రి : లొట్టి అప్పారావు, నివాస చిరునామా: డోర్ నెం.0-00, మెయిన్ రోడ్డు, బురగం శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ బలగ రూరల్, చాపురం పంచాయితీ, శ్రీకాకుళం - 532001 (వ్యక్తిగత హామీతో గల సంస్థ యొక్క మేనేజింగ్ పార్ట్‌నర్). 1(సి). శ్రీమతి పిన్నింటి సుజాత, తండ్రి : పిన్నింటి రాములు, నివాస చిరునామా: భవానిపురం, నరసన్నపేట, శ్రీకాకుళం - 532421. 1(డి). శ్రీ మద్ది శంకరరావు, తండ్రి : గద్దయ్య మద్ది (లేటు), నివాస చిరునామా: డోర్ నెం.1-170ఎ. తిలక్ నగర్, బలగ రూరల్, చాపురం పంచాయితీ, శ్రీకాకుళం - 532001 (వ్యక్తిగత హామీతో గల పార్ట్‌నర్‌లలో ఒకరు), 1(ఇ). శ్రీ మద్ది వాసుదేవరావు, తండ్రి : గద్దయ్య మద్ది (లేటు), నివాస చిరునామా: డోర్ నెం.2-3-31, నన వీధి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ - 532001 మరియు 2. శ్రీ మెట్ట రాము, తండ్రి: లేటు కృష్ణమూర్తి, నివాసం : లక్ష్ముడుపేట గ్రామం, షేర్ మొహమ్మద్‌పురం హామ్లెట్, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం - 532410 (హామీదారు).
బకాయి మొత్తం : తేది.07.03.2025 నాటికి రూ.1,80,55,448.89 పై (అక్షరాల ఒక కోటి ఎనభై లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల ఎనభై తొమ్మిది పైసలు మాత్రమే) + వడ్డీ మరియు ఇతర ఛార్జీలు మొదలగునవి.
స్థిరాస్తి వివరములు: అస్తి నెం.1: శ్రీకాకుళం జిల్లా, పొందూరు సబ్ డిస్ట్రిక్ట్, ఎచ్చెర్ల మండలం, కేశవరావుపేట గ్రామ పంచాయితీ, కేశవరావుపేట గ్రామం, షేర్ మొహమ్మద్ పురం హామ్లెట్, కింతలి మిల్లి గ్రామం వద్ద ఎన్‌హెచ్-5కు ఉత్తరం వైపున సర్వే నెం.576-6ఎ పార్ట్ లోని పొందూరు సబ్ రిజిస్ట్రార్ అధికార పరిధిలో గల ఆస్తి. అస్తి కొలతలు : తూర్పు నుండి పడమర : 19.5 అ॥లు లేదా 5.947 మీ॥లు, ఉత్తరం నుండి దక్షిణం : 74 అ॥లు లేదా 22.57 మీ॥లు., మొత్తం 160.33 చ॥గ॥లు లేదా 134.67 చ॥మీ॥లు., శ్రీ మెట్ట రాము, తండ్రి : లేటు కృష్ణమూర్తి గారికి చెందినది. అస్తి హద్దులు: తూర్పు : సీపాన రాజారావు గారి ఆర్‌సిసి ఇల్లు, దక్షిణం : ఎన్‌హెచ్-5 రోడ్డు, పడమర : సీపాన తులసిరావు గారి ఖాళీ స్థలం, ఉత్తరం: మెట్ట చిన్న సన్యాసి గారి ఖాళీ స్థలం.
రిజర్వు ధర : రూ.27.00 లక్షలు ధరావత్తు : రిజర్వు ధరలో 10% బిడ్ పెంపుదల మొత్తం:రూ.30,000/-
అస్తి నెం.2: శ్రీకాకుళం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ అధికార పరిధి, చాపురం పంచాయితీ, బలగ రూరల్, ద్వారకా నగర్ దగ్గర, తిలక్ నగర్, పాత సర్వే నెం.344- పార్ట్, కొత్త సర్వే నెం.257/1 పార్ట్ లోని ప్లాట్ నెం.32 వద్ద 237.77 చ॥గ॥లు లేదా 198.813 చ॥మీ॥ల విస్తీర్ణం గల నివాస భూమి మరియు అందు జీఎఫ్, ఎఫ్ఎఫ్ & ఎస్ఎఫ్ ప్రతిది 2000 చ॥అ॥ల ప్లింత్ ఏరియాతో గల యావత్తు ఆస్తి శ్రీ మద్ది శంకరరావు & మద్ది వాసుదేవరావు గార్లకు చెందినది. అస్తి కొలతలు : తూర్పు నుండి పడమర : 40 అ॥లు లేదా 12.192 మీ॥లు, ఉత్తరం నుండి దక్షిణం : తూర్పు వైపు : 54 అ॥లు లేదా 16.64 మీ॥లు., ఉత్తరం నుండి దక్షిణం : పడమర వైపు : 53 అ॥లు లేదా 16.154 మీ॥లు., అస్తి హద్దులు : (స్థలమునకు హద్దులు): తూర్పు: ప్లాట్ నెం.33, దక్షిణం : ప్లాట్ నెం.20, పడమర : ప్లాట్ నెం.31, ఉత్తరం: లే అవుట్ రోడ్డు. (వాస్తవంగా హద్దులు): తూర్పు : ప్లాట్ నెం.33లోని ఆర్‌సిసి భవనం, దక్షిణం : ప్లాట్ నెం.20లోని ఆర్‌సిసి భవనం, పడమర : ప్లాట్ నెం.31లోని ఆర్‌సిసి భవనం,, ఉత్తరం : లే అవుట్ రోడ్డు.
గమనిక : ఈ ఆస్తి నెం.2 పై హౌసింగ్ లోన్ మరియు మోర్ట్‌గేజ్ లోన్ సదుపాయాలు శ్రీ మద్ది శంకరరావు & మద్ది వాసుదేవరావులకు మంజూరు చేయబడ్డాయి, అదే సెక్యూరిటీను ఈ సౌకర్యానికి కూడా పొడిగించబడినది.
రిజర్వు ధర : రూ.152.00 లక్షలు ధరావత్తు : రిజర్వు ధరలో 10% బిడ్ పెంపుదల మొత్తం:రూ.1,60,000/-
బ్యాంకు వారికి తెలిసిన తాకట్టు ఋణ భారములు : లేవు, దరఖాస్తుదారుడు వైజాగ్‌లోని డిఆర్‌టి వద్ద SA/525/2025 దాఖలు చేశాడు, కేసు ఇంకా పెండింగ్‌లో ఉంది. తేది.21.10.2025 నాటికి పైన పేర్కొన్న ఆస్తుల అమ్మకానికి సంబంధించి ఎటువంటి స్టే లేదు.

**ఇ-వేలం తేది మరియు సమయం : 28-01-2026, మ॥ 12.00 గం॥ల నుండి సా॥ 05.00 గం॥ వరకు**
(వేలము పూర్తి అగు వరకు 10 నిముషముల చొప్పున సమయం పొడిగించబడును)
ఆస్తుల విక్రయమునకు సంబంధించిన పూర్తి వివరములు మరియు నిబంధనల కొరకు, దయచేసి https://baanknet.com మరియు వెబ్‌సైట్ www.unionbankofindia.co.in నందు చూడగలరు.
తేది : 05.01.2026 సం/- అధీకృత అధికారి & చీఫ్ మేనేజర్
స్థలం : శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రీజనల్ ఆఫీస్, శ్రీకాకుళం


## చిగురించిన ఆశలు..!

**● శరవేగంగా బొంతు ఎత్తిపోతల పథకం పనులు**

- న్యూస్‌టుడే, సారవకోట

సారవకోట మండలంలో బొంతు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండటంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇక్కడ 16 వేల ఎకరాలు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది. వర్షాలు అనుకూలించకపోతే 80 శాతం భూముల్లో పంటలు పండే పరిస్థితి లేదు. తెదేపా పాలనలో మహేంద్రతనయ నది వద్ద ఎత్తిపోతల పథకం నిర్మిస్తే భూములు సస్యశ్యామలమవుతాయని గుర్తించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడితో మాట్లాడి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి పథకం నిర్మాణానికి రూ.180.22 కోట్లు మంజూరు చేశారు. 2018 ఏప్రిల్‌లో సీఎం శంకుస్థాపన చేశారు. 69 గ్రామాల పరిధిలో 11,700 ఎకరాలకు సాగునీరందించడానికి చేపట్టామని తెలిపారు.

### ఇదీ పరిస్థితి

● రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని అప్పట్లో నిర్ణయించారు. గుత్తేదారు పనులు ప్రారంభించి కొంతవరకు పూర్తి చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో నిలిచిపోయాయి. ● వైకాపా పాలనలో పలుమార్లు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలించినా పథకాన్ని పూర్తి చేయడంపై దృష్టి సారించలేదు.

### కూటమి ప్రభుత్వం దృష్టి

● కూటమి ప్రభుత్వం పథకాన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందించాలని నిర్ణయించింది. గుత్తేదారు తిరిగి పనులు ప్రారంభించారు. ● గతంలో నిర్మించిన పంపుహౌస్‌లో రెండు మోటార్లు అమర్చారు. విద్యుత్తు సరఫరాకు సంబంధించి ప్యానల్ స్విచ్ బోర్డులు ఏర్పాటు చేశారు.

పంపుహౌస్‌లో అమర్చిన మోటార్లు

### 62 శాతం పూర్తి

బొంతు ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులు జూన్ నాటికి పూర్తవుతాయి. దీని నుంచి నౌతల ఘాట్‌పై ఉన్న సంపులోకి నీరు విడిచిపెట్టి దిగువ ఉన్న ఆయకట్టుకు ఖరీఫ్‌లో విడుదల చేయాలని నిర్ణయించాం. ఇప్పటి వరకు 62 శాతం పనులు పూర్తయ్యాయి. రెండో దశ ఈ ఏడాది చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
- ఎం.కామరాజు, ఈఈ, ఎత్తిపోతల పథకం, శ్రీకాకుళం

## దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: జలుమూరు మండలం టెక్కలిపాడు సర్పంచి ధర్మాన బువ్వాజీపై ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని నరసన్నపేట జడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తుండగా సర్పంచిపై తెదేపా వర్గీయులు దాడి చేయడం అమానుషమన్నారు. ఆయన వెంట వైకాపా నాయకులు వాన గోపి, ఆరంగి మురళీధర్, చింతు రామారావు, రాజాపు అప్పన్న తదితరులు ఉన్నారు.


**ఈనాడు**
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు సంప్రదించండి
Cell: 80085 97609
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 80081 11237

**EENADU Classifieds**

REAL ESTATE
PLOT FOR SALE
భోగాపురం మరియు గోవిందపురం సముద్ర తీరానికి అతిసమీపంలో కమర్షియల్ స్థలాలు కలవు. ✆ 8466068384.

JOBS
ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. స్త్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

ఉచిత శిక్షణ: భోజనం మరియు వసతి సౌకర్యం & ఉద్యోగావకాశాలు గాజువాకలో. అర్హత: 10 ఆపైన, వయసు18-30. ✆ 9959617457, 7331144859.

SECURITY GUARDS
సెక్యూరిటీగార్డులు, గన్‌మ్యాన్, ఫీల్డ్ సూపర్‌వైజర్లు కావలెను. 12గం॥ జీ॥ 15-25వేలు. ఫోటో, బయోడేటా వాట్సాప్ చేయండి. కోస్టల్ ఇండస్ట్రియల్, టెక్కలి. 7306582829

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


(c) eenadu

# పలాస

• పలాస • ఇచ్ఛాపురం

## ముురుగు కూడలి.. ఎలా నడవాలి

ముచ్చింద్ర శివారు వీధికి వెళ్లేందుకు ప్రధాన రహదారి కూడలి ఇది. ఒక వైపు మురుగు, మరో వైపు వ్యర్థాలు ఉండటంతో వీధి లోపలికి వెళ్లలేని పరిస్థితి. దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్‌ను వివరణ కోరగా సమస్య పరిష్కరిస్తామన్నారు. –న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

## ఉద్దానం తీరంలో యాత్రికుల సందడి

ఉద్దానం బీచ్‌లను పశ్చిమబెంగాల్ యాత్రికులు బుధవారం సందర్శించారు. పలాస వరకు రైలులో వచ్చిన యువ యాత్రికులు వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి బీచ్ నుంచి పాదయాత్ర ద్వారా ఉద్దానం బీచ్‌లన్నీ సందర్శించారు. ఒడిశా గోపాల్‌పూర్ వరకు తీరం మీదుగా పాదయాత్ర చేస్తూ అన్ని బీచ్‌లు సందర్శిస్తామని వారు పేర్కొన్నారు. ఎర్రముక్కాం బీచ్‌లో స్థానికులు వారికి మంచినీరు, ఆహారపదార్థాలు అందజేసి ఉద్దానం విశిష్టత వివరించారు. – న్యూస్‌టుడే, సోంపేట

## నాపై నింద వేస్తే ఊరుకునేది లేదు: శిరీష

మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌతు శిరీష

పలాస, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో అక్రమంగా కంకర, మట్టి తవ్వకాలపై తనపై నింద వేస్తే ఊరుకునేది లేదని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం సమావేశ మందిరంలో కంకర, మట్టి తవ్వకాలపై పోలీసు, గనులు, రెవెన్యూ శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్రమంగా కంకర తరలించే వారిపై ఉక్కుపాదం మోపి కఠినంగా శిక్షించాలన్నారు. వ్యాపార దృక్పథంతో తవ్వకాలు చేపట్టి ఆపై ఎమ్మెల్యే అండదండలతో సాగిపోతోందని సోషల్‌మీడియా వేదికగా తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ★ మందస మండలం నల్లబొడ్లూరు కొండను అక్రమంగానే కొల్లగొట్టి రూ. లక్షల్లో జేబుల్లో నింపుకోవడంతో రూ. 3.90 లక్షల మేర అపరాధ రుసుం విధించగా.. అక్కమార్కులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కథ ముగిసిపోయిందని అనుకుంటున్నారని, కంకర తవ్వేసిన వారంతా కచ్చితంగా అపరాధ రుసుం చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, భూకబ్జాలపై ఏ ఒక్కరికి భయపడాల్సిన పనిలేదని, ఆక్రమణలు తొలగించాలని కోరారు. పలాస, మందస, వజ్రపుకొత్తూరు తహసీల్దార్లు టి.కల్యాణచక్రవర్తి, ఎం.శ్రీకాంత్, సీతారామయ్య, సీఐలు వై.రామకృష్ణ, తిరుపతిరావు, టీపీసీ ఛైర్మన్ బాబూరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ విఠల్, నాయకులు కామేశ్వరరావు పాల్గొన్నారు.

### మూలాలు మరవని సేవా స్ఫూర్తి

పలాస/పట్టణం: అమెరికాలో ఉంటూ మూలాలు మరవకుండా చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే శిరీష అన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో కణితి గ్లోబల్ ఫౌండేషన్ సౌజన్యంతో, గ్లో సంస్థ ఆధ్వర్యంలో కణితి హేమాచలం, ఉష దంపతులు మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం పేరిట రూ.15 లక్షలతో నిర్మించిన ఓపెన్ ఆడిటోరియం, కళావేదికను ప్రారంభించారు. జాతీయ క్రీడా పోటీల్లో పతకాలు సాధించిన దివ్య, జయంత్‌లను అభినందించారు. ★ పురపాలక సంఘంలో 27వ వార్డు పరిధిలో రూ. 27.5 లక్షలతో భద్రమ్మకోనేరు ప్రహరీని పురాధ్యక్షుడు బళ్ల గిరిబాబు, రూ. 16 లక్షలతో సీసీ రోడ్డు, ఎంపీ నిధులు రూ. 5 లక్షలతో పవర్‌బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు. కమిషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

## కూడళ్లు కళావిహీనం..

– న్యూస్‌టుడే, పలాస, ఇచ్ఛాపురం

ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘాల పరిధిలో ప్రధాన కూడళ్ల వద్ద సుందరంగా ఉండేందుకు నిర్మించిన ఫౌంటెయిన్లు నిర్వహణ లేక వినియోగానికి నోచుకోవడం లేదు. వీటి నిర్మాణాలకు లక్షల్లో ఖర్చుపెట్టిన అధికార యంత్రాంగం వాటి నిర్వహణకు వందల్లో నిధులు తీయకపోవడంతో వృథాగా ఉంటున్నాయి.

### పలాసలో మూడు..

పలాస-కాశీబుగ్గ పురపాలికలో ప్రధాన రహదారిలోని కేటీ రోడ్డులో రెండు చోట్ల, పాత జాతీయ రహదారి అక్కుపల్లి కూడలి వద్ద ఒకటి చొప్పున ఫౌంటెయిన్లు ఏర్పాటు చేశారు. పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడలి మధ్యలో ఫౌంటెయిన్ ఏర్పాటు చేసి అందులో పలాస ప్రాశస్త్యానకు గుర్తుగా జీడి పండు బొమ్మ పెట్టి విద్యుత్తు దీపాలు, నీటితో చిమ్మేవిధంగా తయారు చేశారు. ఇదే మాదిరిగా కాశీబుగ్గ బస్టాండ్ ఎదురుగా ఒకటి ఏర్పాటు చేశారు. కాశీబుగ్గ అక్కుపల్లి కూడలి వద్ద ఐ లవ్ పలాస పేరిట బోర్డుతోపాటు చిన్నపాటి ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేశారు.

నిర్వహణ లేక వృథాగానే ఫౌంటెయిన్లు

కాశీబుగ్గలో వినియోగంలో లేని ఫౌంటెయిన్

★ వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నీరు నాచుపట్టి పైపులు తుప్పుపట్టిపోతున్నాయి. చుట్టూ వేసిన కంచె విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో గోడప్రతులు, ఫ్లెక్సీలు కట్టేందుకు వినియోగించుకుంటున్నారు. కాశీబుగ్గ-అక్కుపల్లి కూడలి వద్ద నిర్మించిన ఫౌంటెయిన్ వినియోగించే పరిస్థితి లేకపోవడంతో వృథాగా ఉండిపోతోంది. సంక్రాంతి పండగ వస్తున్న తరుణంలో వీటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని జంట పట్టణవాసులు కోరుతున్నారు. జంట పట్టణాల్లో డివైడర్లు, విద్యుత్తు స్తంభాల మరమ్మతు పనులు చేపడుతున్నామని ఫౌంటెయిన్లను వినియోగంలోకి తెస్తామని పలాస-కాశీబుగ్గ పుర కమిషనర్ ఇ.శ్రీనివాసులు తెలిపారు.

### ఇచ్ఛాపురంలో లేవాయే..

ఇచ్ఛాపురం పురపాలక సంఘంలో ఫౌంటెయిన్లు లేకపోవడంతో పట్టణవాసులకు ఆహ్లాదం లేకుండా పోతోంది. పట్టణంలోకి ప్రవేశించే ప్రాంతంలో విద్యుత్తు ఉపకేంద్రం నుంచి పురపాలక కార్యాలయం, రైల్వేస్టేషన్ రోడ్డు కూడళ్లు ఉన్నా ఫౌంటెయిన్ల ఏర్పాటుకు స్థలం లేదు. సుడా ఆధ్వర్యంలో సుందరీకరణ పనులు చేపడుతున్నారు. ప్రధాన రోడ్డులో సెంటర్ డివైడర్ మాత్రమే ఉండటంతో విద్యుత్తుదీపాలు ఏర్పాటు చేస్తున్నారు. పురపాలక సంఘం సుందరంగా కనిపించేలా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఇచ్ఛాపురం పుర కమిషనర్ ఎన్.రమేష్ తెలిపారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 8008574279 9063144707

**సమస్య:** ఇచ్ఛాపురం పట్టణం రథంవీధి నుంచి ఉప్పలవీధికి వెళ్లే మార్గంలో కల్వర్టు ప్రమాదకరంగా ఉంది. **- పి.సతీష్‌రెడ్డి, ఇచ్ఛాపురం** **సమాధానం:** కల్వర్టుపై పలకలు అమర్చి, సమస్యను పరిష్కరిస్తాం.
**- ఎన్.రమేష్, కమిషనర్, ఇచ్ఛాపురం**
– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

**సమస్య:** పలాస మండలం కంట్రగాడ కాలనీలోకాలువలు లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. **-స్థానికులు**
**సమాధానం:** కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. **-సద్గుణ, పంచాయతీ కార్యదర్శి, రెంటికోట** – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

### దీపాలు వెలిగాయ్

స్పందనకు వందనం

ఇచ్ఛాపురం పట్టణం ప్రధాన రహదారి నుంచి బెహరావీధికి వెళ్లే అమ్మవారిగుడిమార్గంలో వీధి దీపాలు వెలిగాయి. ఈ మార్గంలో వీధి దీపాలు వెలగని పరిస్థితిపై 'ఈనాడు' 'మేమున్నాం.. మీకు తోడుగా' ద్వారా స్థానికులు పురాధికారులకు నివేదించగా.. కమిషనర్ నల్లి రమేష్ స్పందించి, సమస్యను పరిష్కరించారు.
– న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

### ప్రమాదకర మలుపుతో ఇబ్బందులు

సీమూరు నుంచి కవిటికి వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డులో సీమూరు దాటిన తర్వాత ఉన్న మలుపు ప్రమాదకరంగా ఉంది. అక్కడ ఎలాంటి నియంత్రికలు, ప్రమాద సూచికలు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వేగ నియంత్రికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్‌అండ్‌బీ ఏఈ విక్రమ్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. – న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

### పెచ్చులూడుతున్నాయి.. కూలితే ప్రమాదం

బారువ మేజర్ పంచాయతీలో నాలుగు దశాబ్దాల కిందట నిర్మించిన మంచినీటి ట్యాంకు రేపో, మాపో కూలేందుకు సిద్ధంగా ఉంది. దాని పక్కనే మరోట్యాంకు నిర్మించి నీటిసరఫరాకు వినియోగిస్తున్నారు. ప్రమాదం జరగకముందే పాత ట్యాంకు కూల్చాలని, లేకుంటే కొత్తట్యాంకుతోపాటు సమీప నివాసితులకు ఇబ్బందులు తప్పవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఈవో లక్ష్మణరావు దృష్టికి తీసుకెళ్లగా గ్రామీణ నీటిసరఫరా అధికారులతో మాట్లాడి ట్యాంకును తొలగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
– న్యూస్‌టుడే, సోంపేట

### అభివృద్ధికి దూరంగా..

ఇచ్ఛాపురం పుర పరిధి కోమటి చెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్నవారు రోడ్డు సౌకర్యానికి నోచుకోక ఇబ్బంది పడుతున్నారు. జీవీసీ కాలనీ వాసులు, స్వదేశీ మత్స్యకారులు కూడా ఈ మార్గాన్ని వినియోగిస్తుంటారు. రోడ్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యను పుర కమిషనర్ నల్లి రమేష్ వద్ద ప్రస్తావించగా పరిశీలించి, అవసరమైన ప్రతిపాదనలు చేస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం

### ఇదేం దుస్థితి

పలాస మండలం కేదారిపురంలోని శివాజీ కాలనీలో కాలువలు లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. మురుగు నీరు రోడ్డు మీదే ప్రవహిస్తుండటంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి ఆశ దృష్టికి తీసుకెళ్లగా ప్రతిపాదనలు పంపించామని, త్వరలోనే కాలువలు నిర్మిస్తామని చెప్పారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

### శిథిలావస్థలో సామాజిక భవనం

కవిటి మండలం బొరివంకలో సామాజిక భవనం శిథిలావస్థకు చేరింది. అక్కడే అంగన్‌వాడీ భవనం ఉంది. నిత్యం చిన్నారులు ఆ భవనం చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే శిథిల భవనాన్ని తొలగించాలని కోరుతున్నారు. దీనిపై ఎంపీడీవో ఎల్.త్రినాథ్‌ను వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. –న్యూస్‌టుడే, కవిటి గ్రామీణం

సమావేశంలో మాట్లాడుతున్న ఎంవీఐ గోవిందరాజులు

### రహదారి భద్రత నిబంధనలు పాటించండి

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: వాహనాలు నడిపేవారు రహదారులపై నియమ నిబంధనలు పాటించాలని ఇచ్ఛాపురం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) ఆర్.గోవిందరాజులు అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం జ్ఞానభారతి విద్యాలయంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సంస్థ కార్యదర్శి జోహర్‌ఖాన్ అధ్యక్షత వహించగా, ఎంవీఐ పలు రహదారి భద్రతా అంశాలు వివరించారు. బాలలు వాహనాలు నడపరాదని, అలా చేస్తే, వారి తల్లిదండ్రులు, వాహన యజమానిపై కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. శిరస్త్రాణం ధరించడం, పరిమితి మేరకే వాహనాలు నడపాలని, తొందరపాటు వల్ల జీవితాలను పణంగా పెట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. రహదారిపై సూచికలు, రోడ్డు నియమాలను తెలిపే కరపత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ట్రస్టీ సభ్యులు వి.రమణమూర్తి, ప్రిన్సిపల్ ఐబీ పండా, అలీమ్‌ఖాన్, పి.చిరంజీవి పాల్గొన్నారు.

మందస గురుకులంలో వంటలు పరిశీలిస్తున్న డీఎస్‌వో యశోదలక్ష్మి

### ఉత్తీర్ణత శాతం పెంచాలి

కంచిలి, మందస, న్యూస్‌టుడే: గురుకుల పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని జిల్లా గురుకులాల సమన్వయాధికారిణి వై. యశోద లక్ష్మి సూచించారు. బుధవారం కంచిలి, మందస సమీపంలోని సాంఘిక సంక్షేమశాఖకు చెందిన గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలను సందర్శించారు. భోజనశాల, వంటశాల, సరకుల నిల్వలు తనిఖీ చేశారు. వంటకాలను పరిశీలించి బాలికలతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థుల విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. కంచిలి గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పి.ప్రవీణ్‌కుమార్ శ్రేష్ఠ-2026కి ఎంపిక కావడంతో అభినందించారు. ప్రిన్సిపల్స్ ఎల్.లక్ష్మి, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

### లక్ష్యాలు పూర్తి చేయండి

కవిటి గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీల్లో ఉపాధి పనుల లక్ష్యాలను పూర్తి చేయాలని ఏపీడీ సీహెచ్.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కవిటి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఎల్.త్రినాథ్ ఆధ్వర్యంలో ఏపీవో, ఈసీ, టీఏ, క్షేత్రసహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

### జవాన్ కుటుంబానికి చేయూత

ఆర్థిక సాయం అందజేస్తున్న మాజీ సైనికుల సంఘం ప్రతినిధులు

పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్న నీలావతికి చెందిన ఆర్మీ జవాన్ సౌర సంతోష్ అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందగా.. ఆయన కుటుంబానికి రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం తరఫున బుధవారం రూ. లక్ష ఆర్థిక సాయం అందజేశారు. మాజీ సైనికుల సంఘం డైరెక్టర్ వెంకటరెడ్డి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి శైలజ, మన్మథరావు పాల్గొన్నారు.

### విపత్తుల నిర్వహణపై అవగాహన

పలాస డిగ్రీ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సున్నాడలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో ఆరో రోజు అగ్నిమాపక అధికారి సోమేశ్వరరావు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు విపత్తుల నిర్వహణపై అవగాహన కల్పించారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం, ముంపునకు గురైన ఇళ్లలో పేరుకుపోయిన బురదను తొలగించడం, భూకంపాలు, రోడ్డు, అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో బాధితులను రక్షించడం వంటి అంశాలు వివరించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మధు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

### పిల్లలపై కన్నేసి ఉంచాలి

ఇంట్లో పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని ఎస్సై నరసింహమూర్తి సూచించారు. గురుదాసుపురంలో నారీశక్తిపై బుధవారం అవగాహన కల్పించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు. పోక్సో చట్టం, సైబర్ నేరాలపైనా అవగాహన కల్పించారు. – న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

### ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్

సోంపేట, న్యూస్‌టుడే: సోంపేట మహర్షి విద్యానికేతన్‌లో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌లో 87 మంది చిన్నారులు పాల్గొని వివిధ వంటకాలు ప్రదర్శించారు. బుధవారం నిర్వహించిన పోటీల్లో కంచిలి ఎంఈవో శివరాం ప్రసాద్ పాల్గొని చిన్నారులను అభినందిస్తూ, సంప్రదాయం, సంస్కృతి తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. విద్యాసంస్థ ఛైర్మన్ జి.వి.ఎస్.ఎస్.ప్రసాద్ (కన్నా), కరస్పాండెంట్ శకుంతల, ప్రధానోపాధ్యాయుడు పండా పాల్గొన్నారు. విజేతలకు ఎంఈవో బహుమతులు అందజేశారు.

### వైకాపా బలోపేతానికి కృషి

ఇచ్ఛాపురం, కంచిలి, న్యూస్‌టుడే: తనపై ఎంతో నమ్మకంతో ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించిన వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలను పాటిస్తూ, పార్టీని బలోపేతం చేస్తానని పార్టీ కొత్త సమన్వయకర్త సాడి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ, పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో బుధవారం ఇచ్ఛాపురం, కవిటి ప్రాంతాల్లో పార్టీ ముఖ్యులను కలుసుకున్నానని ఆయన తెలిపారు. కంచిలిలో మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యురాలు లోలాక్షి, కృష్ణారావు, నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

### క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలి

మకరాంపురంలో ప్రవీణ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందిస్తున్న ఎంఈవోలు

కవిటి గ్రామీణం, కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సర్పంచి గౌతమి కుమార్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం సీమూరులో సోమేశ్వర యంగ్‌స్టార్ సభ్యులు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. బుధవారం కేశుపురం, లక్ష్మీపురం మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్ష్మీపురం జట్టు విజయం సాధించింది. శంకర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అందజేశారు. ★ మకరాంపురంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల్లో బుధవారం మకరాంపురం, సోంపేట ఎఫ్‌సీసీ జట్ల మధ్య మ్యాచ్ జరగగా.. మకరాంపురం జట్టు విజయం సాధించింది. ఆ జట్టుకు చెందిన వజ్జ ప్రవీణ్ సాగర్‌కు ఎంఈవోలు శివరాంప్రసాద్, చిట్టిబాబు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందించారు.

## సమస్యలు బోలెడు.. తీరేదెప్పుడు..

– న్యూస్‌టుడే, పలాస గ్రామీణం

పలాస మండలం లొద్దభద్ర పంచాయతీ సున్నాడలోని సమస్యలు తాండవిస్తున్నాయి. గ్రామంలో సరైన సదుపాయాలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. కనీస సౌకర్యాలు కల్పనకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకాపా హయాంలో కొన్ని పనులు మొదలు పెట్టినా అవి పూర్తికాలేదు. ముఖ్యంగా ఈ పంచాయతీకి ఎన్నిక జరగకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.

★ గ్రామానికి వెళ్లే దారిలోని కల్వర్టు నిర్మించి 30 ఏళ్లు దాటుతోంది. అది శిథిలావస్థకు చేరింది. దానికి అప్పుడప్పుడూ మరమ్మతులు చేస్తున్నారే తప్ప కొత్తది నిర్మించడం లేదు. వైకాపా హయాంలో కల్వర్టు నిర్మాణానికి అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేసినా పనులు మాత్రం మొదలు పెట్టలేదు. ఎమ్మెల్యే గౌతు శిరీష దృష్టి సారించి కల్వర్టుతోపాటు కేటీ రోడ్డు నుంచి కల్వర్టు వరకు సీసీ రోడ్డునూ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పాఠశాల మధ్యలో ప్రవహిస్తున్న మురుగు కాలువ

★ గ్రామంలోని పెద్ద వీధిలో ఇళ్లు ఓ వైపు ఎత్తుగా మరోవైపు లోతట్టుగా ఉన్నాయి. లోతట్టుగా ఉన్న వైపు మాత్రమే కాలువ ఉండటంతో ఎత్తుగా ఉన్న వారి వాడుకనీరు రోడ్డుపైనే ప్రవహిస్తోంది. కొండి వీధి, ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు రాకపోకలకు అవస్థలు పడుతున్నారు. కొండి వీధిలో దీపాలు నిత్యం వెలుగుతూనే ఉన్నా అధికారులకు పట్టడం లేదు. జగనన్న కాలనీలో రోడ్లు, కాలువలు లేవు. స్థానిక పాఠశాల మధ్య నుంచి కాలువ ఉండటంతో విద్యార్థులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారు.

★ 'లొద్దభద్ర పంచాయతీకి ఎన్నిక జరగకపోవడం అభివృద్ధికి పెద్ద సమస్యగా మారింది. డబ్బులు లేకపోవడంతో పారిశుద్ధ్య పనులకు కూడా ఇబ్బంది అవుతోంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామ'ని ఎంపీడీవో వసంతకుమార్ తెలిపారు.

### యాజమాన్య పద్ధతులు అనుసరించండి

సోంపేట, మందస: పంటల సాగులో యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధ్యమని వ్యవసాయ సహాయ సంచాలకులు టి.భవానీశంకర్ కోరారు. సోంపేట మండలం మామిడిపల్లి, తాళ్లభద్రలో ఏవో నర్సింహమూర్తి, మందస మండలం బొగాబందలో ఏవో నాగరాజు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు ఎరువుల వినియోగం, సస్యరక్షణ చర్యల గురించి అవగాహన కల్పించారు.

### సంయుక్త కార్యదర్శికి సన్మానం

పలాస గ్రామీణం, న్యూస్‌టుడే: ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన కొర్ల మన్మథరావును పలాస మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం అసోసియేషన్ ప్రతినిధులు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది సన్మానించారు. ఎంపీడీవో వసంతకుమార్, డిప్యూటీ ఎంపీడీవో వైకుంఠరావు, ఏపీ ఎన్జీవో పలాస అధ్యక్షుడు బోనెల గోపాల్, పంచాయతీ కార్యదర్శి సద్గుణ పాల్గొన్నారు.

### నాటు సారా పట్టివేత.. అయిదుగురి అరెస్టు

కంచిలి, న్యూస్‌టుడే: సోంపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 59 లీటర్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు అయిదుగురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సీఐ జీవీ రమణ తెలిపారు. మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. బుధవారం సోంపేట ఎక్సైజ్ అధికారులు, శ్రీకాకుళం ఎన్‌ఫోర్స్‌మెంట్, పలాస టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో కంచిలి, మందస మండలాల పరిధిలో నాటుసారా అమ్మకందారులపై దాడులు నిర్వహించారు. కంచిలి మండలం ఎం.ఎస్.పల్లిలో పడాల నర్సమ్మ, జలంత్రకోటలో రత్నాల అర్జున, గొల్లకంచిలిలో దుబ్బ భీమయ్య, మందస మండలం శ్రీరాంపురానికి చెందిన కొమర రాజులమ్మ, కొండలోగాంకు చెందిన సవర కుమారిలను అరెస్టు చేశారు. నాటుసారా సరఫరా చేస్తున్న బొండాడ మోహనరావు, నాయక్, బుయా గొమాంగోలపై కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన వ్యక్తులను సోంపేట మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా వారిని 14 రోజులపాటు రిమాండ్‌కి పంపించారు. సీఐ మధుకుమార్, ఎస్సైలు జాన్ ప్రసాద్, కల్యాణి, సుజాత, సిబ్బంది కృష్ణ, మార్కారావు, ఉమాపతి, భాను, అరుణ్ పాల్గొన్నారు.

**తల్లిదండ్రుల పాత్ర కీలకం..** కవిటి గ్రామీణం: విద్యార్థులు సత్ప్రవర్తనతో చదివి, భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకమని ఏవో రాణి, ప్రిన్సిపల్ బిందుమాధవి అన్నారు. బుధవారం కవిటి కల్యాణి పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల నడవడికపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

### సహజ ఉత్పత్తులతోనే ఆరోగ్యం

మందస, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంతోనే ప్రజారోగ్యం ముడిపడి ఉంటుందని, గ్రామాల్లో సహజ సిద్ధ పంటల సాగుపై అవగాహన కల్పించాలని ఏపీఎం పి.కూర్మారావు అన్నారు. మందసలో డీపీఎం స్వర్ణలత ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలతో బుధవారం సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. అనంతరం వ్యవసాయం-ఆరోగ్యం అనే అంశాన్ని వివరించారు. సీసీలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏపీఎం కూర్మారావు

### పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ



ఈదుపురంలో పంపిణీ చేస్తున్న సీఎస్‌డీటీ సంతోష్‌కుమార్

ఇచ్ఛాపురం గ్రామీణం, కంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం మండలం ఈదుపురం, పుర్షోటకం, కంచిలి మండలం కుంబరినౌగాం గ్రామాల్లో బుధవారం పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీఎస్‌డీటీ సంతోష్ కుమార్, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, మాజీ ఏఎంసీ అధ్యక్షుడు సహదేవురెడ్డి, బి.రాజేంద్రప్రసాద్, తెదేపా కంచిలి మండలాధ్యక్షుడు మాదిన రామారావు, ఐటీడీపీ మండలాధ్యక్షుడు రమేష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, చిన్నబాబు, హరిబాబు పాల్గొన్నారు.

### 31లోగా స్వామిత్వ సర్వే పూర్తి చేద్దాం

స్వామిత్వ సర్వే ఈ నెల 31లోగా పూర్తి చేయాలని డీఎల్‌పీవో ఐవీ రమణ ఆదేశించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వై.ప్రభాకరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఇప్పటివరకు 1, 2 విడతల్లో 11 పంచాయతీల్లో సర్వే పూర్తి కాగా, మరో 10 పంచాయతీలలో త్వరగా పూర్తి చేయాలన్నారు. సంక్రాంతి నాటికి స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అనంతరం ఈదుపురంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. – న్యూస్‌టుడే, ఇచ్ఛాపురం గ్రామీణం

### ఏపీటీఎఫ్ కార్యవర్గ ఎన్నిక



ఏపీటీఎఫ్ కంచిలి 257 శాఖ కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ గౌరవ అధ్యక్షుడు బుడ్డెపు కామేష్‌రెడ్డి, అధ్యక్షుడిగా కామరాజు, ఉపాధ్యక్షులుగా టి.ఈశ్వరరావు, బి.పుణ్యవతి, జనార్దన పాణిగ్రాహి, తిపాఠి దేవదాజు, బి.చక్రధర్, ప్రధాన కార్యదర్శిగా కె.షణ్ముఖరావు, కార్యదర్శులుగా జి.సోమేశ్వరరావు, పి.ముకుంద రావు, జె.స్వప్న, ప్రమీలకుమారి, కె.కిరణ్, ఎం.అశోక్, జిల్లా కౌన్సిలర్లుగా నయన్‌కుమార్ పండా, సంతోష్‌కుమార్ పండా, జి.రోజా, శ్రీరామ్‌మూర్తి, ఎస్.చాణక్య, ఎం.రవి, ఆడిట్ కమిటీ కన్వీనర్ సభ్యులుగా చంద్రశేఖర్ పట్నాయక్, టి.కృష్ణారావు, డి.రామారావు, అకాడమిక్ విభాగ సభ్యురాలిగా పి.కృష్ణవేణిని ఎన్నుకొన్నారు. – న్యూస్‌టుడే, కంచిలి

(c) eenadu

# టెక్కలి

•టెక్కలి •నరసన్నపేట •పాతపట్నం

టెక్కలి ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో ఆహారం పరిశీలిస్తున్న ఫుడ్ కమిషన్ సభ్యుడు

## నాణ్యతలో రాజీపడొద్దు

టెక్కలి, న్యూస్‌టుడే: పిల్లలకు అందించే ఆహారం నాణ్యతలో రాజీపడొద్దని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి. కాంతారావు సూచించారు. బుధవారం సాయంత్రం స్థానిక సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతిగృహాన్ని ఆయన సందర్శించారు. డీఎస్‌వో సూర్యప్రకాశ్, ఫుడ్‌సేఫ్టీ అధికారి శ్రీరాములు, లీగల్ మెట్రాలజీ అధికారి బలరామ కృష్ణ, ఏఎంజేపీఎస్ కన్వీనర్ రత్నకుమారి ఉన్నారు.

## నైపుణ్యాలతోనే ఉన్నత అవకాశాలు

టెక్కలి పట్టణం: నైపుణ్యాలు పెంపొందించుకున్న వారికే ఉన్నత అవకాశాలు లభిస్తాయని క్యాప్‌జెమిని సీనియర్ అసోసియేట్ నంబాళ్ల శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రిన్సిపల్ టి. గోవిందమ్మ, వైస్ ప్రిన్సిపల్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.

**మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM) 9441426248 8374620852**

?: నందిగాం మండలం పాత్రునివలస కూడలి వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదు. ఈ కూడలికి పాత్రునివలస, సవరబాణాపురం, ఆనందపురం, హరిదాసుపురం, మాదిగాపురం గ్రామాలకు చెందిన ప్రజలు వస్తుంటారు. అధికారులు స్పందించి, బస్సులు నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలి.
– పి.జోగారావు, సవరబాణాపురం

★ టెక్కలి డిపోకు సంబంధించిన బస్సులు ప్రతి స్టేజీలోను నిలుపుదల చేస్తున్నాం. మిగతా డిపోల మేనేజర్లతో మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. **- శ్రీనివాసరావు, మేనేజరు, ఆర్టీసీ డిపో, టెక్కలి** – న్యూస్‌టుడే, నందిగాం

## యూరియా కోసం ఆందోళన

ఎల్ఎన్‌పేట, న్యూస్‌టుడే: టి.కృష్ణాపురం రైతుసేవా కేంద్రం వద్ద రైతులు అందరికీ యూరియా అందక పోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రానికి 300 బస్తాలు రాగా, సుమారు 200 మంది రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చారని మిగిలిన యూరియా ఏమైందని రైతులు ప్రశ్నించారు. కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పోలీసులు రావడంతో పరిస్థితి సద్దు మణిగింది. రెండు రోజుల్లో యూరియా వస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని ఏవో కిరణ్‌వాణి తెలిపారు.

## ఉపాధ్యాయినులకు సన్మానం

జాతీయ మహిళా ఉపాధ్యాయ వారోత్సవాల సందర్భంగా స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా మండలంలోని 49 మంది ఉపాధ్యాయినులను యూటీఎఫ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఎంఈవో జి.నరసింహులు, ప్రధానోపాధ్యాయురాలు హేమలత, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బాలక శంకరరావు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, నందిగాం

## ఆర్కేవీవై పథకాన్ని వినియోగించుకోవాలి

నందిగాం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవై పథకం ద్వారా కూరగాయలు సాగు చేస్తున్న రైతులకు హెక్టారుకు సుమారు రూ.24వేలు సాయం అందిస్తుందని ఉద్యానవన శాఖాధికారిణి సంధ్యారాణి అన్నారు. దీన్ని కర్షకులు వినియోగించుకోవాలని ఆమె కోరారు. బెజ్జిపల్లి గ్రామంలో కూరగాయల పంటలను బుధవారం ఆమె పరిశీలించారు. వీహెచ్ఏ సుధారాణి పాల్గొన్నారు.

## వెల్లువెత్తిన వినతులు.. వెంటనే పరిష్కారాలు

– న్యూస్‌టుడే, నరసన్నపేట, నరసన్నపేట గ్రామీణం

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో బుధవారం నిర్వహించిన 'ఈనాడు' ఫోన్‌ఇన్‌కు వినతులు వెల్లువెత్తాయి. నియోజకవర్గంలోని పలువురు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రజల విజ్ఞప్తులపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి, పరిష్కారం చూపారు.

నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తితో 'ఈనాడు' ఫోన్‌ఇన్‌కు విశేష స్పందన

ఈనాడు ఫోన్ ఇన్ కార్యక్రమం

**సమస్య:** జలుమూరు మండలం అల్లాడలోని పాఠశాలలకు ప్రహరీలు లేవు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. **– సనపల రాంజీ, గ్రామస్థుడు**

● **ఎమ్మెల్యే:** నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

?: నరసన్నపేటలోని కాలేజీ రోడ్డుతో పాటు ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. - గొద్దు చిట్టిబాబు, సూరపు భీమారావు, నరసన్నపేట

● పోలీసు అధికారులతో మాట్లాడతాం.

?: నరసన్నపేట పట్టణంలోని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి పలుచోట్ల పైకప్పులు లేవు. కాలువలు దయనీయంగా ఉన్నాయి. వ్యర్థాలు పేరుకుపోయి మురుగు నీరు రహదారులపై ప్రవహిస్తోంది. - మార్పు విజయ్ (ఇందిరానగర్ కాలనీ), కోటేశ్వరరావు (విజయలక్ష్మీనగర్), రావాడ చలపతిరావు(లక్ష్మీనగర్), పాగోటి అప్పాజీ, జామి వెంకటరమణ, శాశనపురి రమణమ్మ, వి.జనార్దనరావు (మారుతీనగర్) ● సమస్యను గ్రామ పంచాయతీ ఈవో దాక్షాయణి దృష్టికి తీసుకెళ్తాం.

?: పోలాకి మండలం అంపలాం గ్రామంలో కాలువలు లేవు. - ఎస్.వెంకటప్పారావు, గ్రామస్థుడు

● సంబంధిత అధికారులతో మాట్లాడతాం.

?: కంబకాయ కూడలి నుంచి ప్రధాన రహదారి పైవంతెన వరకు రహదారి అధ్వానంగా మారింది. - దండి భాస్కరరావు, నరసన్నపేట

● ఈ రోడ్డు అభివృద్ధికి రూ.32 లక్షలు నిధులు సమకూరాయి. వెంటనే పనులు చేపట్టేలా చూస్తాం.

?: నరసన్నపేటలోని రాజులచెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. - గొద్దు చిట్టిబాబు, స్థానికుడు

● నిధులు కేటాయించాం. త్వరలో అభివృద్ధి చేస్తాం.

?: చల్లవానిపేటను రెవెన్యూ గ్రామంగా మార్చు చేయాలి. సంతోషిమాత కల్యాణ మండపం వద్ద కాలువపై పలకలు విరిగిపోయాయి. -కె.ఆదేశ్, చల్లవానిపేట

● చల్లవానిపేటను రెవెన్యూ గ్రామంగా మార్చేందుకు అధికారులతో మాట్లాడతాం. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి నిధులు సమీకరిస్తాం.

?: అద్దె ఇంట్లో ఉంటున్నాం. గృహం మంజూరు చేయాలి. - దేవరశెట్టి వైకుంఠరావు (సంతోషిమాత నగర్), కిలుగు పాపారావు(కిలుగువీధి), నరసన్నపేట

● దరఖాస్తు చేసుకుంటే అర్హతలకు అనుగుణంగా మంజూరు చేయిస్తాం.

?: కంబకాయలో చెత్త సంపద కేంద్రం నిర్మాణం సగంలో నిలిచిపోయింది. - పాగోటి అప్పలనాయుడు, కంబకాయ

● ఉన్నతాధికారులతో మాట్లాడి, పనులు పూర్తి చేయిస్తాం.

● జలుమూరు మండలం అచ్యుతాపురంలో మధ్యాహ్నం సమయంలో తాగునీరు సరఫరా చేస్తుండటంతో అవస్థలు పడుతున్నాం. - ఎం.అప్పలనాయుడు, గ్రామస్థుడు

● ఉదయం వేళల్లో నీరు సరఫరా చేసేలా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడతాం.

?: సుందరాపురంలోని పెద్దవీధి సమీపంలో 200 మీటర్ల మేర మురుగు కాలువను నిర్మించాలి. - ధర్మాన పాపారావు, స్థానికుడు

● నిధులు మంజూరు చేయించి, ఇబ్బందులు తీరుస్తాం.

?: సారవకోట మండలం కిడిమి నుంచి గొల్లపేట వరకు రహదారి దారుణంగా మారింది. - రొక్కం కృష్ణారావు, కిడిమి

● నిధులు మంజూరయ్యాయి. పనులు చేపట్టాల్సి ఉంది.

?: సారవకోట మండలం అలుదు మాకివలస, వడ్డినవలస గ్రామాలకు ఒకే తాగునీటి ట్యాంకు ఉంది. దీంతో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. - వాన సింహాచలం, అలుదు మాకివలస

● మరో ట్యాంకు నిర్మాణ దశలో ఉంది. సమస్యను పరిష్కరిస్తాం.

?: గెడ్డవానిపేట వద్ద వంశధార నదికి ఆనుకుని రక్షణ గోడ నిర్మించాలి. - గేదెల శ్రీరామ్మూర్తి, గ్రామస్థుడు

● ఉన్నతాధికారులతో మాట్లాడతాం.

?: భర్త లేరు. పింఛను సదుపాయం కల్పించండి. - రాయల పద్మ, దోమనాపల్లి

● దరఖాస్తు చేసుకుంటే సమస్యను పరిష్కరిస్తాం.

## ఆకట్టుకున్న నాట్యప్రదర్శన

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలికి చెందిన లలిత నాట్య అకాడమీ బృందం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచల క్షేత్రంలో శ్రీకృష్ణుని కీర్తనలు, నృత్య కార్యక్రమాలతో ఆకట్టుకుంది. త్యాగరాజ ఉత్సవాల సందర్భంగా ప్రదర్శనలిచ్చినట్లు నిర్వాహకుడు శ్రీరాములు తెలిపారు.

**మకరతోరణం అందజేత.. కోటబొమ్మాళి:** గుంజిలోవలోని వైభవ వేంకటేశ్వరునికి కోటబొమ్మాళికి చెందిన చిగురువలస శ్రీనివాసరావు, ఆదిలక్ష్మి దంపతులు బుధవారం మకరతోరణం వితరణగా అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.

## తలుపు లేక ఇబ్బందులు

సారవకోట మండలం గోవర్ధనపురం పంచాయతీ అర్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో మరుగుదొడ్డికి తలుపు లేక ఇక్కట్లు తప్పడం లేదు. ఇక్కడ కార్యకర్త, సహాయకురాలు పనిచేస్తుండగా, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు వస్తుంటారు. అత్యవసర పరిస్థితిలో ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. పాలకులు స్పందించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని సర్పంచి తాడేల పూర్ణిమ వద్ద ప్రస్తావించగా.. సమస్యను పరిష్కరిస్తామన్నారు. – న్యూస్‌టుడే, సారవకోట

## మరమ్మతులు చేయాలన్నా కష్టమే



పోలాకి మండలం సుసరాం గ్రామం కాలనీ సమీపంలో ఉన్న విద్యుత్తు నియంత్రిక చుట్టూ పనికిరాని మొక్కలు పెరిగిపోయాయి. దీంతో ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతులు చేయడానికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంలో పంచాయతీ అధికారులు సహకరించాలని ట్రాన్స్‌కో ఏఈ శ్రీనివాసరావు అన్నారు. తక్షణమే పనికిరాని మొక్కలు తొలగిస్తామని కార్యదర్శి రామారావు చెప్పారు. – న్యూస్‌టుడే, పోలాకి

## కదలని మురుగు.. తీరని ఇక్కట్లు

నరసన్నపేట పట్టణంలోని మారుతీనగర్ వీధుల్లో చెత్త పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. కాలువల్లో ఎక్కడికక్కడ మురుగు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పారిశుద్ధ్య పనులు చేపడతామని ఈవో దాక్షాయణి తెలిపారు. – న్యూస్‌టుడే, నరసన్నపేట

## ఇటువస్తే.. అంతుచూస్తాం

కొత్తూరు మండలం మెట్టూరు, గూనభద్ర, గులివిందలపేట, కొత్తూరు, నివగాం రోడ్లలో శునకాలు గుంపులుగా సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పదుల సంఖ్యతో తిరుగుతుండటంతో ఒంటరిగా వెళ్లాలంటే వణుకు పుడుతోందని చెబుతున్నారు. గులివిందలపేట మార్గంలో పరిస్థితిని చిత్రంలో చూడొచ్చు. కుక్కల సంఖ్య నియంత్రణకు కృషి చేయాలని కోరుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పశువైద్యాధికారి టి.హరికృష్ణ స్పష్టం చేశారు.
– న్యూస్‌టుడే, కొత్తూరు

## ఉన్నా.. ఉపయోగం సున్నా



సంతబొమ్మాళి మండలం శెలగపేటలో మంచినీటి పథకం ట్యాంకు ఏర్పాటుచేసి, ఇంటింటికి కుళాయిలు వేశారు. గ్రామంలో 350 కుటుంబాలకు పైగా నివసిస్తున్నారు. మర్రిపాడులోని మోటారు తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేరే దారి లేక తాగునీరు కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ విషయమై ఇన్‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

## చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

నరసన్నపేట, న్యూస్‌టుడే: విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వాణి సూచించారు. నరసన్నపేట పట్టణంలోని సంపత్‌సాయి జూనియర్ కళాశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి పటిష్ఠమైన చట్టాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఏజీపీ వి.శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ కొండలరావు, పోలాకి ఎస్సై రంజిత్, కళాశాల ప్రిన్సిపల్ గణపతిరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జూనియర్ సివిల్ జడ్జి వాణి

## యాజమాన్య పద్ధతులు పాటించండి

పోలాకి, నరసన్నపేట గ్రామీణం, జలుమూరు, న్యూస్‌టుడే: రబీ సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని పోలాకి మండల వ్యవసాయాధికారి పి.చిరంజీవి అన్నారు. బుధవారం రహమాన్‌పురం గ్రామంలో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ★ చెన్నాపురంలో వ్యవసాయాధికారిణి సూర్యకుమారి అపరాల పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. బీ మొక్కజొన్న పంటను కత్తెరపురుగు ఎక్కువగా ఆశిస్తుందని వ్యవసాయాధికారి కింజరాపు రవికుమార్ అన్నారు. జలుమూరు మండలం నగిరికటకంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యూరియా మోతాదు తగ్గించాలని చెప్పారు.

చెన్నాపురంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు

## రైసుమిల్లుల పరిశీలన

సారవకోట, జలుమూరు, కొత్తూరు, న్యూస్‌టుడే: సారవకోట, బుడితి, అలుదు, మూగుపురం గ్రామాల్లోని రైసుమిల్లులను జడ్పీ సీఈవో డి.సత్యనారాయణ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాట్లాడారు. మిల్లర్లు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారా? చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయా? అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగూరు, అలుదు, వెంకటాపురం గ్రామాల్లో పర్యటించారు. ఎంపీడీవో మోహన్‌కుమార్, డిప్యూటీ ఎంపీడీవో అప్పన్న పాల్గొన్నారు. ★ జలుమూరు మండలంలోని శ్రీవెంకటసాయి, వెంకటశాంతామణి, ఎండలకామేశ్వరస్వామి రైస్ మిల్లుల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతి తనిఖీలు నిర్వహించారు. ట్రక్‌షీట్ ద్వారా వచ్చిన ధాన్యం, మిల్లుల్లో ఉన్న నిల్వలను పరిశీలించారు. తహసీల్దారు జె.రామారావు, సీఎస్ డీటీ జాఫర్ షరీఫ్ ఉన్నారు. ★ బియ్యపు మిల్లుల్లో నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటామని సర్వే శాఖ ఏడీ వెంకటేశ్వర్లు, వంశధార ఎస్డీసీ జయదేవి పేర్కొన్నారు. కొత్తూరు, కర్లెమ్మ, వెంకటాపురం, బలద, నివగాం గ్రామాల్లోని మిల్లులను బుధవారం వారు పరిశీలించారు. డిప్యూటీ తహసీల్దార్ సీహెచ్.భీమారావు ఉన్నారు.

బుడితిలో రైతులతో మాట్లాడుతున్న జడ్పీ సీఈవో సత్యనారాయణ

## వేతనాలందించండి మహాప్రభో

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత నీటిపథకం సిబ్బంది కోరారు. బుధవారం స్థానిక ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారులకు సమస్యను విన్నవించారు. నాలుగు నెలలుగా వేతనాలు అందడంలేదని, సంక్రాంతి పండగను జరుపుకొనేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యపై ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రామకృష్ణ మాట్లాడుతూ.. బకాయిలు విడుదల చేసేందుకు చర్యలు చేపడతామన్నారు.

## సనాతన కళలు గొప్పవి

నరసన్నపేట, న్యూస్‌టుడే: సనాతన కళలు గొప్పవని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. స్థానిక శారదా సంగీతాలయం ఆధ్వర్యంలో బుధవారం త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ.. శారదా సంగీత అకాడమి స్థాపించిన పొన్నాన శ్రీరాములునాయుడు గొప్ప సంగీత విద్వాంసులన్నారు. సంగీతాలయం నిర్వాహకులు ప్రియవద బ్రహ్మాజీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెదేపా నియోజకవర్గ కన్వీనరు బగ్గు అర్చన, రాష్ట్ర కాళింగ సంక్షేమ కార్పొరేషన్ అధ్యక్షుడు రోణంకి కృష్ణంనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగీత విద్వాంసులను ఎమ్మెల్యే సన్మానించారు.

సంగీత విద్వాంసుడికి జ్ఞాపిక అందిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తి

## ఆర్థిక ప్రగతికి ప్రణాళికలు

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా డీపీఎం ఐబీ మోహన్‌రావు పేర్కొన్నారు. మండలంలోని మహిళ సమాఖ్య కార్యాలయంలో విజన్ బిల్డింగ్- 2 కార్యక్రమంపై వీవోఏలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఏపీఎం శ్రీనివాసరావు, మండల మహిళ సమాఖ్య సంఘం అధ్యక్షురాలు భానుమతి పాల్గొన్నారు.

## మందుబాబులకు జరిమానా

టెక్కలి పట్టణం: మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరికి టెక్కలి జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ యు.మాధురి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

## కొత్తూరు ఏపీఎంగా పార్వతి

కొత్తూరు, న్యూస్‌టుడే: కొత్తూరు వెలుగు ఏపీఎంగా పార్వతి బుధవారం నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న లలిత శ్రీకాకుళం జిల్లా డీఆర్డీఏ కార్యాలయానికి డిప్యుటేషన్‌పై వెళ్లారు.

## తెగిపడిన విద్యుత్తు తీగలు

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: రావివలసలోని ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమ విద్యుత్తు తీగలు తెగిపడి రెండు పందులు బుధవారం మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు పరిశ్రమ సిబ్బందికి సమాచారం అందించారు.

## ఆరామ ద్రావిడ సంఘ అధ్యక్షుడిగా ఎన్నిక

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: ఆరామ ద్రావిడ సంఘ జిల్లా అధ్యక్షుడిగా కొత్తమ్మతల్లి ఆలయ ప్రధాన అర్చకుడు సుసరాపు గణపతిశర్మ మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన సేవలందించనున్నారు.

## ఉత్సాహంగా క్రికెట్ పోటీలు

టెక్కలి, న్యూస్‌టుడే: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రికెట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో వీటిని ఏఎంసీ ఛైర్మన్ బగాది శేషగిరిరావు ప్రారంభించారు. తెదేపా పట్టణ అధ్యక్షుడు కోళ్ల లవకుమార్ పాల్గొన్నారు.

## బోధనకు సర్పంచి చొరవ

హిరమండలం: ధనుపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధనకు సర్పంచి దారపు ఢిల్లేశ్వరరావు చొరవ చూపారు. ఇక్కడ 34 మంది చదువుతున్నారు. వీరికి బోధించేందుకు ప్రధానోపాధ్యాయుడు జి.గోపి, ఉపాధ్యాయురాలు శ్రీదేవి ఉన్నారు. విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించాలని కె.నాగమణిని వాలంటీరుగా నియమించారు. నెలకు రూ.3,500 చొప్పున నగదు అందజేస్తున్నారు.

## వందరోజుల ప్రణాళిక ఆచరించాలి

నరసన్నపేట, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులకు సంబంధించి వందరోజుల ప్రణాళికను పక్కాగా ఆచరించాలని ఎంఈవో యు.శాంతారావు సూచించారు. శ్రీరాంపురం సమీపంలోని మహాత్మా జ్యోతీరావ్ పులే పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. దస్త్రాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు.

## వ్యాయామ పరికరాల వితరణ

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: నౌపడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.20 వేలు విలువైన వ్యాయామ పరికరాలను తెదేపా నాయకుడు సుగ్గు శాంతి స్వరూప్‌రెడ్డి బుధవారం అందజేశారు. 1982-83 పదో తరగతి విద్యార్థులు రూ.15 వేలు విలువైన సౌండ్ సిస్టమ్‌ను ప్రధానోపాధ్యాయుడు భానుప్రకాశ్‌కు అందించారు. ఎస్ఎంసీ ఛైర్మన్ కర్రి గిరిబాబు పాల్గొన్నారు.

## దళిత నాయకులపై కేసులు ఎత్తివేయాలి

పాతపట్నం, న్యూస్‌టుడే: దళిత సంఘాల నాయకులపై అన్యాయంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ బి.వెంకటరావు డిమాండ్ చేశారు. బుధవారం పాతపట్నం కోర్టు కూడలిలోని డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ఎడ్ల గోపి, బి.వెంకటరావులపై పెట్టిన రౌడీ షీట్‌లను ఎత్తివేయాలని కోరారు. జి.ఓంకార్, జి.ప్రసాద్, జి.మోహనరావు, జె.ఉదయ్, జె.మీనా పాల్గొన్నారు.

## చేతిపంపులు.. ఎదురుచూపులు..!

– న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం

టెక్కలి పట్టణంలో చేతిపంపులు మూలకు చేరి మూడేళ్లు కావస్తోంది. పలుచోట్ల ప్లాట్‌ఫాంలు శిథిలమై బోరుమంటున్నాయి. స్పందించాల్సిన పంచాయతీ పాలకవర్గం ముఖం చాటేస్తుండటంతో అధికారులు సైతం నిస్సహాయతతో చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా ప్రజలు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ప్రజాసమస్యలపై చిత్తశుద్ధి లేని పాలకవర్గాలెందుకని, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేపట్టడం లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు.

టెక్కలిలోని రెడ్‌క్రాస్ వీధిలో బోరు పరిస్థితి

**వివరాలు ఇలా..**

★ పేరు- టెక్కలి పట్టణం
★ జనాభా- 45 వేలు పైగా
★ గృహాలు- సుమారు 9,200
★ వీధులు- 134
★ విస్తీర్ణం- 13.58 చ.కి.మీ.
★ చేతిపంపులు- 90
★ పాడైనవి- దాదాపు 15

### ప్రత్యామ్నాయ మార్గాలు కరవు

పట్టణంలోని చేరి, రెడ్‌క్రాస్, మెట్ట, నెల్లూరు, సర్వమంగళ, శంభాన, చిన్నచాకలి, ఆదిఆంధ్రా వీధులు, గోపీనాథపురం, సబ్‌కలెక్టర్ కార్యాలయ ప్రాంతంలో చేతిపంపుల ప్లాట్‌ఫాంలు పూర్తిగా పాడయ్యాయి. కొన్నిచోట్ల హెడ్‌లు విరిగి పక్కకు వేలాడుతున్నాయి. మరికొన్నిచోట్ల పైభాగాలు తొలగించి కవర్లు చుట్టి ఉంచారు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజల నీటి అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా పోయాయి.

### బాగుచేయిస్తే మేలు

చేతిపంపుల ప్లాట్‌ఫాంల మరమ్మతులకు పంచాయతీ పాలకవర్గం ఆమోదించాల్సి ఉండగా కొన్నాళ్లుగా సహకరించడం లేదని, పనులు చేపట్టేందుకు సైతం ఎవరూ ముందుకు రావడం లేదని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. 2024 ఎన్నికల ముందు టెక్కలి మండల పరిషత్తు పాలకవర్గం ఆధ్వర్యంలో రూ.3 లక్షల విలువైన చేతిపంపుల విడి భాగాలను నిబంధనలకు విరుద్ధంగా అగ్రిమెంట్ లేని ఓ ఏజెన్సీ వద్ద కొనుగోలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని వెనక్కి పంపించి నాణ్యమైన విడి భాగాలను కొనుగోలు చేయించి చిన్న చిన్న మరమ్మతులున్న చోట్ల బోర్లను వినియోగంలోకి తీసుకొచ్చారు. ప్లాట్‌ఫాంలు పాడైన బోర్ల జోలికి మాత్రం ఎవరూ వెళ్లడంలేదు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి బాగు చేయిస్తే మేలు జరుగుతుందని ప్రజలు పేర్కొంటున్నారు.

### సూచనలు చేస్తాం

టెక్కలిలో చేతిపంపుల ప్లాట్‌ఫాంల నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిందిగా పంచాయతీ కార్యదర్శికి సూచనలు చేస్తాం. పాలకవర్గం సహకరించకపోయినా అత్యవసర పనుల కింద మరమ్మతులు చేయించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తాం.
– సింహాద్రి, ప్రత్యేకాధికారి, టెక్కలి గ్రామపంచాయతీ

## హోమియో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

సారవకోట, న్యూస్‌టుడే: చీడిపూడి గ్రామంలో హోమియో ఆసుపత్రి నిర్మాణానికి రూ.30 లక్షలు నిధులు మంజూరు కావడంతో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో పాటు ఇరుకుగా ఉండటంతో సిబ్బంది, రోగులు ఇబ్బందులు పడేవారు. స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించారు. పనులు పూర్తయ్యే వరకు వైద్యాధికారిణి అనుజ్ఞ స్థానిక రైతు సేవా కేంద్రంలో విధులు నిర్వహించడానికి వీలుగా సర్పంచి సుజాత గదిని కేటాయించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, డీఈఈ శిమ్మన్న పాల్గొన్నారు.

## అపరాల సాగుపై శిక్షణ

హిరమండలం, న్యూస్‌టుడే: మండలంలోని ఎం.ఎల్.పురం, పిండ్రువాడ గ్రామాల్లోని రైతులకు రబీ పంటల సాగుపై ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రబీలో వరి, అపరాల సాగు, ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల నివారణ, ఉద్యాన పంటల్లో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. అనంతరం రైతులకు శిక్షణ ధ్రువపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఎం.కిరణ్‌కుమార్, ఏడీ రాజగోపాల్, ఏవో బి.సంధ్య పాల్గొన్నారు.

ధ్రువపత్రాలు అందజేస్తున్న కేవీకే శాస్త్రవేత్త కిరణ్‌కుమార్, ఏడీ రాజగోపాల్, ఏవో సంధ్య

(c) eenadu

# శ్రీకాకుళం

●శ్రీకాకుళం ●ఆమదాలవలస ●ఎచ్చెర్ల

## వంట గదే అంగన్‌వాడీ కేంద్రం

ఆమదాలవలస మండలం దూసిపేటలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలకు చెందిన వంట గదిలో నిర్వహిస్తున్నారు. ఇరుకు, చీకటిగా ఉండటంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త భవనాన్ని నిర్మించాలని తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు. భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఆమదాలవలస ఐసీడీఎస్ పీవో ఎంవీకే సత్యశ్రీ తెలిపారు.
– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం

## రైతు సంక్షేమమే కూటమి ధ్యేయం

జి.సిగడాం, ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు అన్నారు. జి.సిగడాం మండలం గేదెలపేట గ్రామంలో రీసర్వే చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందన్నారు. రాయితీతో వ్యవసాయ పరికరాలందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తెదేపా మండలాధ్యక్షుడు కుమరాపు రవికుమార్, భాజపా మండలాధ్యక్షుడు పైల విష్ణుమూర్తి, ఏఎంసీ వైస్ ఛైర్మన్ బూరాడ వెంకటరమణ, మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వరరావు, పీప

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈశ్వరరావు

సీఎస్ అధ్యక్షుడు బెవర జగన్నాథరావు, భాజపా జిల్లా కార్యదర్శి వజ్జపర్తి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ★ ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామంలో రైతులకు తహసీల్దార్ రాంబాబు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ గోవిందరావు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

## ఆదిత్యుని సేవలో ఆదాయ పన్నుశాఖ ముఖ్య కమిషనర్

అరసవల్లిలో సూర్యనారాయణస్వామిని బుధవారం ఆదాయ పన్నుశాఖ ముఖ్య కమిషనర్ (విశాఖపట్నం) దండ శ్రీనివాస్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అనివెట్టి మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. అర్చకుడు ఇప్పిలి సాందీపశర్మ ఆదిత్యుడి చిత్రపటాన్ని బహూకరించారు. ★ గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథ క్షేత్రాన్ని శ్రీనివాస్ సందర్శించి పూజలు చేశారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, గార (శ్రీకూర్మం)

## నగరం.. మురుగుమయం

డివిజన్లు: 50
జనాభా: 1.85 లక్షలు

– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరంలో ఏళ్లు కావొస్తున్నా పూర్తిస్థాయిలో మురుగు కాలువలు లేక పోవడంతో వరదల సమయంలో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పలుచోట్ల కాలువలు ఆక్రమణలకు గురై ఇరుకుగా మారడం తదితర కారణాలతో నగరంలో వర్షపునీరు పూర్తిస్థాయిలో నాగావళి నది వరకు చేరక లోతట్టు ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. గత ప్రభుత్వం ఐదేళ్లుగా ఈ సమస్యను విస్మరించడంతో నగరవాసులు కూటమి సర్కారుపై ఆశలు పెట్టుకున్నారు.

★ నగరంలో 50 డివిజన్లు పరిధిలో 258.40 కి.మీ మేర కాలువలున్నాయి. వీటిలో వర్షపు, వరద నీటిని నదికి చేర్చే ప్రధాన కాలువలు 78 కి.మీ మేర ఉన్నాయి. వీటికి అనుసంధానంగా కాలనీల్లో దాదాపుగా 40 శాతం కాలువలు శిథిలావస్థకు చేరుకోవడం, పూడికతో నిండి ఆనవాళ్లు కోల్పోయాయి. ఏటా నగరపాలక సంస్థ పూడికల పేరుతో రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల మేర ఖర్చు చేస్తున్నా సమస్య అలాగే ఉంది.

★ నగరంలోని ఇల్లీసుపురం, హౌసింగ్‌బోర్డు కాలనీలు, న్యూకాలనీ, పి.ఎన్.కాలనీ, చౌదరి సత్యన్నారాయణ కాలనీ, బైరివానిపేట, సీపన్నాయుడు పేట, మహాలక్ష్మీనగర్, ద్వారకానగర్, సాయిబులతోట, గొంటివీధి, ముచ్చువానిపేట, ఫాజుల్‌బేగ్‌పేట, తోటవీధి, గుజరాతీపేట తదితర కాలనీల్లో ఖాళీ స్థలాల్లో చేరి నిల్వ ఉండి ప్రజలు దుర్వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల మురుగునీరు రహదారులపై ప్రవహిస్తూ పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి.

★ నగరంలో గతంలో వివిధ గ్రాంట్లతో పలుచోట్ల చేపట్టిన సీసీ కాలువ నిర్మాణ పనులు నోచుకోవడం లేదు. అమృత్

కాలువ లేక సీపన్నాయుడుపేటలో ఓ ఇంటి ముందు నిల్వ ఉన్న మురుగు నీటిని మోటారుతో తోడుతున్న దృశ్యం

ఏళ్లతరబడి సీసీ కాలువలకు నోచుకోని కాలనీలు

పథకం నిధులు రూ.42.08 కోట్లతో ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో మిర్తిబట్టి ప్రారంభమైన ఆదివారంపేట నుంచి నగరంలోని పలు కాలనీల మీదుగా కలెక్టరేట్ వద్ద గల పొన్నాడ వంతెన వరకు 10 కి.మీ మేర సీసీ కాలువగా మార్చేందుకు ఈ పనులు చేపట్టారు. ఈ పనులకు సంబంధించి సుమారు 20 శాతం మేర పలు చోట్ల గుత్తేదారు చేపట్టగా మిగిలిన పనులు ఏళ్ల తరబడి వదిలేశారు.

**సమస్యలు పరిష్కరిస్తాం..:** మురుగు, వరద సమస్యల పరిష్కారానికి సమగ్ర డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించిన డీపీఆర్ రూపొందించే దిశగా చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం నిధుల లభ్యత ఆధారంగా పలు కాలనీల్లో సీసీ కాలువలు చేపడుతున్నాం.
**- పి.వి.వి.డి.ప్రసాదరావు, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్**

## రహదారి పనుల నాణ్యత పరిశీలన

రణస్థలం, న్యూస్‌టుడే: మండలంలోని పలు బీటీ రహదారు పనుల నాణ్యతను బుధవారం ఈఈ ప్రదీప్, ఏఈ విశ్వనాథ్, మండల ఇంజినీరు అప్పన్న నమూనాలు సేకరించి పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి బండిపాలెం, కమ్మసిగడాం కూడలి నుంచి దేవరాపల్లి, రణస్థలం రహదారి నుంచి పిట్టపాలెం వెళ్లే బీటీ రోడ్ల నిర్మాణం ప్రారంభించడంతో వాటి నాణ్యతను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

### తెరపై ఈనాడు

● కిన్నెర: సైక్ సిద్ధార్థ ● కీర్తన: మార్క్ ● కీర్తిక: దండోరా, వినరా ఓ వేమ ● మారుతి: శంబాల ● సూర్య: 45 ● సన్‌మ్యాక్స్: ఈషా ● ఎస్‌వీసీ(రామలక్ష్మణ): అఖండ 2 ● సరస్వతి: ఛాంపియన్ – న్యూస్‌టుడే, పాతబస్టాండ్

### మేమున్నాం.. మీకు తోడుగా

(10 AM TO 1 PM) 9502198883 8008552704

? : చింతాడ శివారు వీధికి తాగునీరందక ఇబ్బందులు పడుతున్నాం. **రాము, స్థానికుడు**
● : రోజూ తాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. **జాన్సన్, పుర ఏఈ, ఆమదాలవలస**
? : కృషివిజ్ఞాన కేంద్రం కూడలి వద్ద భారీ వాహనాలు నిలుపుతుండటంతో రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. - **వైకుంఠరావు, స్థానికుడు**
● : నిలపకుండా చర్యలు తీసుకుంటాం. **బాలరాజు, ఎస్సై ఆమదాలవలస**
– న్యూస్‌టుడే, ఆమదాలవలస పట్టణం

## దళిత యువతకు ఉపాధి కల్పించాలి

మంత్రికి సమస్యలు వివరిస్తున్న దళిత సంఘాల ఐకాస నేతలు

కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: దళిత యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని దళిత సంఘాల ఐకాస నేతలు తైక్వాండో శ్రీను, కంఠ వేణు తదితరులు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కోరారు. విజయవాడలో బుధవారం ఆయన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

### నిర్లక్ష్యపు వెలుగులు..

శ్రీకాకుళం నగరంలోని బైరివానిపేటలో ఉదయం 8 గంటల వరకు వీధి దీపాలు వెలుగుతుండటంతో పెద్ద ఎత్తున విద్యుత్తు వృథా అవుతోంది. దీపాలు సకాలంలో వెలిగి, ఆరిపోయేందుకు దోహదపడే కమాండ్ కంట్రోల్ సిస్టం పరికరాలు పనిచేయకపోవడంతో ఈ సమస్య నెలకొంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావును వివరణ కోరగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

### రాకపోకలకు అడ్డం...

రణస్థలం మండలం పాతర్లపల్లి నుంచి జీరుపాలెం, కొచ్చెర్లకు వెళ్లే మార్గంలో రహదారికి అడ్డంగా భారీ చెట్లు పెరగడంతో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలబారిన పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై రహదారులు, భవనాల శాఖ ఏఈ ఆంజనేయరాజువద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, రణస్థలం

### పూర్తయ్యేదెప్పుడో..!

పొందూరు మండలం బానాం గ్రామపంచాయతీ పరిధి తానేంలో జల్‌జీవన్ మిషన్ కింద తాగునీటి పథకం ప్రారంభించారు. నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో గ్రామస్థుల తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. అధికారులు స్పందించి వెంటనే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపీడీవో వాసుదేవరావు వద్ద ప్రస్తావించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
– న్యూస్‌టుడే, పొందూరు గ్రామీణం

### పూడికలు తొలగించండి..

ఆమదాలవలస మండలం గోపీనగరం కొత్త రోడ్డు వద్ద శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్లే రహదారిలో సర్వీస్ రోడ్డులో చెత్త, పూడికలతో మురుగు పేరుకుపోయింది. దీంతో ప్రధాన రహదారిపై నుంచి వాహనాలు రాకపోకలు సాగించడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి సర్వీసు రోడ్డు వద్ద పూడికలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని ఈవోపీఆర్డీ గోపాలరావు తెలిపారు.
–న్యూస్‌టుడే, గోపీనగరం(ఆమదాలవలస గ్రామీణం)

### మైదానం అనుకోనేరు..

సరుబుజ్జిలి మండలంలోని అమృతలింగానగరం చెరువులో గుర్రపుడెక్క దట్టంగా పేరుకుపోయింది. దీంతో తగినంత సాగు నీరు నిల్వ ఉండటం లేదు. ఎగువ ప్రాంతంలో ఉన్న వంశధార ప్రధాన కుడి కాలువకు సాగునీరు విడిచిపెట్టేటప్పుడు గుర్రపుడెక్క వచ్చేస్తుంది. సుమారు 110 ఎకరాల ఆయకట్టు గల సాగునీటి చెరువులో గుర్రపుడెక్కను తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయాన్ని నీటిపారుదల జేఈ దాలయ్య వద్ద ప్రస్తావించగా పరిశీలించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. –న్యూస్‌టుడే, సరుబుజ్జిలి

## చట్టాలపై అవగాహన అవసరం

మాట్లాడుతున్న జూనియర్ సివిల్ జడ్జి రమ్య

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: న్యాయ చట్టాలపై విద్యార్థులకు కనీస అవగాహన ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి బి. రమ్య అన్నారు. బుధవారం స్థానిక టీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా విద్యార్థులకు న్యాయ చట్టాలు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సీనియర్ న్యాయవాదులు చాపర రమేష్, పైడి వరాహనర్సింహులు, కింతలి త్రినాథరావు, సీపాన గోవిందరావు, బొడ్డేపల్లి మోహనరావు, తమ్మినేని అన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

## పంచాయతీ నిధులపై ఆంక్షలు తొలగించండి

మాట్లాడుతున్న సర్పంచులు

సరుబుజ్జిలి, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీ నిధుల వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలు విధానాన్ని తొలగించాలని పలువురు సర్పంచులు కోరారు. బుధవారం సరుబుజ్జిలి మండల పరిషత్తు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి పలువురు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు మంజూరు చేసిన అరకొర నిధులు ప్రతి నెల క్లాప్ మిత్ర, జల్‌జీవన్ మిషన్ వెటార్లు ఆపరేటర్లకు సరిపోతున్నాయని వాపోయారు. సర్పంచులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

## ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించాలి

ప్రదర్శనగా వెళ్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

సింగుపురం(శ్రీకాకుళం గ్రామీణం), న్యూస్‌టుడే: ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలని మునసబుపేట వద్ద గాయత్రి కాలేజీ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపల్ కేవీవీ సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ బోర్డు ఫర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ త్రూ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు నివసించే ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యపరచాలని కోరారు. ఐక్యూ ఏసీ డాక్టర్ మార్తండ కృష్ణ, బీడీసీ సమన్వయకర్త హరేరామ్ తదితరులు పాల్గొన్నారు.

### విద్యాసామగ్రి వితరణ

బూర్జ, న్యూస్‌టుడే: మండలంలోని పెద్దపేట పాఠశాల ప్రధానోపాధ్యాయిని వై.గజలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివాసీ విద్యార్థులకు బుధవారం విద్యాసామగ్రి అందించారు. ఇందులో పార్వతీపురం మన్యం జిల్లా సంస్కృతి ప్రముఖ్ జె.జగ్గారావు, కన్వీనర్ డి.యోగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

### సచివాలయ నిర్మాణానికి చర్యలు

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: మండలంలోని సైలాడ పంచాయతీ సచివాలయ నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామని పంచాయతీ రాజ్ శాఖ డీఈ చంద్రశేఖర్ అన్నారు. బుధవారం సైలాడలో అసంపూర్తిగా ఉన్న సచివాలయాన్ని ఆయన పరిశీలించారు. దీనికి సంబంధించిన నివేదికను కలెక్టర్ పంపిస్తామని తెలిపారు.

### విశ్రాంత హోంగార్డుకు ఆర్థిక సాయం

ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డు వి.సన్యాసిరావుకు తోటి ఉద్యోగులందరూ కలిసి ఒక రోజు గౌరవవేతనం రూ.4.11 లక్షలు సమకూర్చారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయనకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చెక్కు రూపంలో అందజేశారు. – న్యూస్‌టుడే, శ్రీకాకుళం నేరవార్తా విభాగం

### స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి

ఆమదాలవలస పట్టణం, న్యూస్‌టుడే: స్వామి వివేకానంద జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని శ్రీశారద రామకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మండపల్లి రామకృష్ణ అన్నారు. జాతీయ యువజన వారోత్సవాల్లో భాగంగా సాగర్ డిగ్రీ కళాశాల్లో విద్యార్థులకు వివేకానంద జీవిత విశేషాలు అవగాహన కల్పించారు.

### ప్రభుత్వ ఐటీఐ ఏడీగా రఘురాం

పాతబస్టాండ్, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగర పరిధి బలగ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) సహాయ సంచాలకుడు (ఏడీ)గా వి.రఘురాం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన రామ్మోహన్‌రావు చింతపల్లికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఐటీఐ జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకర్‌రావు, డీఎల్‌టీసీ సంఘ రాష్ట్ర కోశాధికారి కె.శ్రీనివాసరావు, సాలూరు, కాకినాడ ప్రభుత్వ ఐటీఐల ప్రిన్సిపల్స్ శ్రీనివాసాచారి, ఎంవీజీ శర్మ, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు

## ఇంటర్ విద్యార్థిని అదృశ్యం

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైనట్లు రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఆమె ఈ నెల 5న కళాశాలకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించక పోవడంతో పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశారని చెప్పారు.

## పశువుల వాహనం పట్టివేత

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం జాతీయ రహదారి తాళ్లవలస కూడలి సమీపంలో మంగళవారం రాత్రి శ్రీకాకుళం నుంచి విజయనగరం జిల్లా అలమండ సంతకు 6 పశువులను తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. తనిఖీ చేస్తున్న సమయంలో వాహనం పట్టుబడినట్లు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పశువులను గోశాలకు తరలించినట్లు ఏఎస్సై రాజారావు తెలిపారు.

## ధాన్యం కొనుగోలులో పారదర్శకత తప్పనిసరి

గార (శిమ్మపేట), న్యూస్‌టుడే: రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి భారతీసౌజన్య అన్నారు. గార మండలం రామచంద్రాపురం పంచాయతీ పరిధిలో ధాన్యం మిల్లులను బుధవారం ఆమె పరిశీలించారు. ధాన్యం కొనుగోలు, తూకం, చెల్లింపులు ఇతర అంశాలకు సంబంధించిన దస్త్రాలు పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీడీవో శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రైసు మిల్లు నిర్వాహకులతో మాట్లాడుతున్న డీపీవో భారతీసౌజన్య

### జనసేన నాయకుల పరామర్శ

బూర్జ, న్యూస్‌టుడే: పెద్దలంకాంకు చెందిన దేసుల్ల కృష్ణ ఇటీవల చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పేడాడ రామ్మోహనరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

## ముగిసిన శిక్షణ

సంబంధిత పత్రాలతో యువతీ, యువకులు

పొందూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పట్టణంలోని ఆడపిల్ల సొసైటీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు 45 రోజులుగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 16 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలను సాధించారు. వీరందరికీ స్థానిక సిస్టమ్ డిగ్రీ కళాశాలలో ఆడపిల్ల సొసైటీ లావణ్య ఆధ్వర్యంలో నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మోహనరావును ఘనంగా సత్కరించారు.


**CHANGE OF NAME**

I, **Usha Rani Ponnada** (New Name), W/o **Pujari Anantha rao** previously called **Pujari Usha Rani** (Old Name), Resident of 1-725, bc Colony, Ragolu, Srikakulam, Andhra Pradesh-532484.
Now changed my name from **Pujari Usha Rani (Old Name) To USHA RANI PONNADA (New Name).** Hence forth I will be called as **USHA RANI PONNADA** (New Name) for all purpose.


### ఎరువుల దుకాణం తనిఖీ

శ్రీకాకుళం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలకు ఉపక్రమిస్తామని శ్రీకాకుళం వ్యవసాయాధికారి పైల నవీన్ అన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం ఒప్పంగిలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు.

### ప్రకృతి వ్యవసాయంతో మేలు

ఆమదాలవలస గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మేలు జరుగుతుందని నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ బి.రాజేంద్రప్రసాద్ అన్నారు. బుధవారం మండలంలోని నిమ్మతొర్లవాడ గ్రామంలో రైతు నక్క చిరంజీవి ప్రకృతి వ్యవసాయంతో పండిస్తున్న చెరకు పంటపై నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రకృతి సాగుతో చేసిన బెల్లం తయారీ గురించి వివరించారు. ఈ ప్రాంతంలోని బెల్లాన్ని తిరుపతి లడ్డూలో వినియోగిస్తున్నారని తెలిపారు. రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

### అలరించిన సంగీత నీరాజనం

శ్రీకాకుళం నగరం కత్తెర వీధిలోని రాజరాజేశ్వరి సంగీత పీఠంలో బుధవారం తరిణి కృష్ణ స్మారక ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం వైభవంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి మండ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి తిరువీధి, సంగీత నీరాజనం కార్యక్రమాలు చేపట్టారు. రాజరాజేశ్వరి పీఠం వ్యవస్థాపకుడు సుసరాపు లక్ష్మీగణపతిశర్మ శిష్య బృందం, కళాకారులు సంగీత వాద్య, గాత్ర కచేరీలతో అంజలి ఘటించారు. సంస్థ ప్రతినిధులు ఎంవీ కామేశ్వరరావు, సోమకుమారి తదితరులు పాల్గొన్నారు.
– న్యూస్‌టుడే, శ్రీకాకుళం సాంస్కృతికం

## శునకం.. భయానకం

– న్యూస్‌టుడే, ఆమదాలవలస గ్రామీణం, సరుబుజ్జిలి, బూర్జ

కుక్కల సంచారంతో వాహనదారుల బెంబేలు

ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కుక్కలు తీవ్రత ఎక్కువైంది. ప్రధాన రహదారుల్లో శునకాలు గుంపులతో సంచరిస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్నవారిపై దాడి చేస్తుండటంతో రాకపోకలకు జంకుతున్నారు. పాదాచారులు, విద్యార్థుల బాధలు వర్ణనాతీతం. వాహనదారులను సైతం వెంబడిస్తుండటంతో పలువురు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. కుక్క కాటుతో ఆసుపత్రులపాలవుతున్నారు. అధికారులు దీనిపై నామమాత్రపు చర్యలతోనే సరిపెడుతున్నారు.

★ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు, హోటళ్లు, మాంసపు దుకాణాల నుంచి వ్యర్థాలు పక్కనే పడేస్తుండటంతో వాటిని తినేందుకు విచ్చలవిడిగా తిరుగుతూ వాటి సంతతిని పెంచుకుంటున్నాయి. గ్రామాల శివారు ప్రాంతాల్లో చెత్త, వ్యర్థాల వద్ద శునకాలు గుంపులుగా ఉండటంతో రాకపోకలకు భయాందోళన చెందుతున్నారు.

★ బూర్జ మండలంలో బూర్జ, పెద్దపేట, కొల్లివలస, లక్కుపురం, అన్నంపేట, చీడివలస, గుత్తావల్లి, తోటవాడ, ఉప్పినివలస, అల్లెన గ్రామాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తున్నాయి. మూడు నెలల కిందట కొల్లివలసలో పిచ్చి కుక్క దాడిలో 19 మంది, పెద్దపేటలో 10 మంది వరకు గాయపడ్డారు.

★ మండల కేంద్రమైన పొందూరులో ఇటీవల కుక్కల దాడిలో 18 మంది వరకూ గాయాలపాలయ్యారు. శునకాలు గుంపులుగా సంచరిస్తుండటంతో విద్యార్థులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పొందూరు, కొంతలి, కనిమెట్ట, తండ్యాం, మొదలవలస, రాపాక, దళ్లవలస గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి.

★ ఆమదాలవలస మండలంలో కొర్లకోట, చీమలవలస, కొత్తవలస, శ్రీహరిపురం, తొగరాం, కలివరం, దూసి, రామచంద్రాపురం, సైలాడ, చిట్టివలస, జొన్నవలస, మునగవలస తదితర గ్రామాల్లో ఇటీవలస అధికంగా శునకాలు సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో పలువురు కుక్కకాటుకు గురికావడంతో సమీప కేంద్రాల్లో టీకాలు వేసుకున్నారు.

★ సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురం, పాలవలస, రొట్టవలస, షళంత్రి, సరుబుజ్జిలి తదితర గ్రామాల్లో కుక్కలు పశువులపైనా దాడి చేస్తున్నాయి.

ఆమదాలవలస మండలం శ్రీహరిపురం వద్ద కుక్కల సంచారం

**చర్యలు తీసుకుంటాం:** శునకాల సంచారంపై ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. గ్రామాల్లో వాటి సంతతి నివారణకు చర్యలు చేపడతాం. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
**- రామ్మోహన్, పావని, వాసుదేవరావు, తిరుపతిరావు, నాలుగు మండలాల ఎంపీడీవోలు**

(c) eenadu

# ఈనాడు తిరుపతి

గురువారం జనవరి 8, 2026 5


# ఊపిరి అందక.. ఆసుపత్రుల్లో చేరిక

- చలికి పెరుగుతున్న రోగుల సంఖ్య
- దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ఇబ్బంది

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: చలి. మంచు తీవ్రతతో శ్వాసకోశ బాధితులు పెరుగుతున్నారు. చల్లటి వాతావరణం కారణంగా వైరస్, బ్యాక్టీరియా జీవితకాలం పెరగడం.. చలికి ఇంట్లో దగ్గర దగ్గరగా కుటుంబ సభ్యులు ఉండటం వల్ల వైరస్ త్వరగా చేరుతుంది. ఈ కారణాలతో శ్వాసకోశ రోగుల సంఖ్య అధికమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు.. 65 ఏళ్లు దాటిన పెద్దలు త్వరగా వైరస్‌బారిన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నారు.

రుయా పల్మనాలజీ విభాగం వద్ద రద్దీ

### రోజుకు 110-120 మంది

చలి తీవ్రతతో శ్వాసకోశ రోగుల సంఖ్య రెట్టింపు అయింది. రుయా ప్రభుత్వ ఆసుపత్రికి గతంలో శ్వాసకోశ సంబంధిత సమస్యలతో రోజుకు 60 - 70 మంది వస్తే ప్రస్తుతం 110 - 120 మంది వస్తున్నారు. స్విమ్స్, ప్రైవేట్ ఆస్పత్రులకూ క్యూ కడుతున్నారు. శ్వాస తీసుకోలేక ఆసుపత్రుల్లో చేరి ఆక్సీజన్ తీసుకుంటున్నారు.

### చిన్నారుల్లో సమస్యలు..

చిన్న పిల్లలు బ్రాంకియోలైటిస్ వైరల్ ఇన్‌ఫెక్షన్ (బీఎల్‌వీ), రెస్పిరేటరీ సెన్సిటియల్ వైరస్ (ఆర్ఎస్‌వీ)ల బారిన పడుతున్నారు. రోజుల తరబడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరీక్షా ఫలితాలు సకాలంలో రాకపోవడంతో చికిత్సలో జాప్యం జరుగుతోంది.

### రక్తనాళాలు గట్టిపడి..

అస్తమా, టీబీ వ్యాధికి గురైన వారు, ఊపిరితిత్తుల సమస్య ఎదుర్కొనే వారు, గుండె, డయాలసిస్ చేసుకునే వారు చలి తీవ్రతకు శ్వాసకోశ రోగాలకు గురవుతున్నారు. ముఖ్యంగా హృద్రోగుల రక్తనాళాలు గట్టిపడటం.. ఊపిరి బాగా తీసుకోలేక గుండె పోటుకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు అప్రమత్తంగా ఉండాలి.

### వ్యాక్సిన్లు వేసుకోవాలి..

- 0-5 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు తప్పనిసరి.
- పొగతాగడం.. పీల్చడం వల్ల ప్రబలే వ్యాధులకు గురికాకుండా ఏడాదికోసారి చలికాలం ముందు ఫ్లూ వ్యాక్సినేషన్స్ చేయించాలి.
- న్యుమోకోకల్ వ్యాక్సిన్ జీవిత కాలంలో ఒకసారి లేదా ప్రతి ఐదేళ్లకోసారి వేసుకోవాలి.
- 65 ఏళ్లు దాటిన వారు ఊపిరి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యులను సంప్రదించి వ్యాక్సినేషన్ చేయించుకోవడం మంచిది.
- శ్వాసకోశ వ్యాధిగ్రస్థులు ఇతర వ్యాధుల బారిన పడకుండా చికెన్ ఫాక్స్ వ్యాక్సిన్ వేసుకోవాలి.

### లక్షణాలు - జాగ్రత్తలు..



తీవ్రమైన దగ్గు, కఫం ఉండటం, ఆయాసం, ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన నీరసం, గల్ల ఎక్కువగా పడటం, గల్లతోపాటు రక్తం పడితే వైద్యులను సంప్రదించాలి. చలి ఎక్కువగా ఉంటే బయట తిరగొద్దు. ఒకవేళ తిరగాల్సి వస్తే ముఖానికి మాస్క్, తలపై కప్పు ఉండాలి. మంచులో వాకింగ్‌కు వెళ్లడం సరికాదు. పొగతాగడం మానాలి. జలుబు, దగ్గు, జ్వరం 48 గంటలు తగ్గకుంటే వైద్యులను సంప్రదించాలి. - డాక్టర్ సుబ్బారావు, శ్వాసకోశ వైద్య విభాగాధిపతి, రుయా ఆస్పత్రి

# ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ చర్యలు

తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: ఇంటర్ పరీక్షలపై ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించారు. సైన్స్ విభాగం విద్యార్థులకు ఫిబ్రవరి 23 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1-10 వరకు రెగ్యులర్ విద్యార్థులకు, ఈనెల 27 నుంచి ఒకేషనల్ ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. ప్రాక్టికల్స్ సమయంలో ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్ఐవో కేంద్రానికి అనుసంధానం చేసి అమరావతిలోని ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చర్యలు చేపట్టారు.

**జిల్లాలోని కళాశాలలు**
- ప్రభుత్వ 21
- హైస్కూల్ ప్లస్ 29
- ప్రైవేటు 119
- తితిదే 2

### 3 సమస్యాత్మక కేంద్రాలు

జిల్లాలో పిచ్చాటూరు, నాగలాపురం, నాయుడుపేటను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. వాటివద్ద సిట్టింగ్ స్క్వాడ్‌లు పరీక్షల ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు ఉంటారు.

# అం(గ్రూ.. ఆవిష్కరణల గురు..

ఆలోచనలతో అదరగొట్టిన ఔత్సాహికులు

వర్సిటీ విస్తృతికి శిక్షణకు ఎంపిక

కష్టాల కొలిమిలా కనిపించే వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు వారి ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు ప్రాణం పోశారు. నయా ఉత్పత్తులకు ఊపిరిలూదిన ఇలాంటి ఔత్సాహికులను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (అంగ్రూ) ప్రోత్సహిస్తోంది. వారి ఆలోచనలను విస్తరించేందుకు తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శిక్షణ ఇస్తోంది. వీటితో వ్యవసాయరంగంలో పలు సవాళ్లు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని పరిశోధన స్థానం ఏడీఆర్ వి.సుమతి, సీఈవో కదిరి మోహన్ అంటున్నారు. అలాంటి ఆవిష్కరణల్లో కొన్నింటిని పరికిస్తే.. - న్యూస్‌టుడే, తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం)

### సరిపడినంత నీటి తడి

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టుకు చెందిన **వెంకటేష్ ప్రసాద్** బీఎస్సీ హార్టికల్చర్ కోర్సు చేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన స్నేహితుడు దుర్గాప్రసాద్‌తో కలిసి ఇరిగేషన్ ఆటోమేషన్ విధానానికి రూపకల్పన చేశారు. భూమిలోని తేమ, వాతావరణంలో మార్పులు, పంటలను బట్టి అందించాల్సిన తడులను పూర్తిగా సెన్సార్ల ఆధారంగా నమోదు చేసి బోరు మోటర్ పనిచేస్తుంది. బోరు మోటారు పరిసరాల్లోని 1.50 కి.మీ. పరిధిలోని గేట్ వాల్వులు కూడా సెన్సార్ ఆధారంగా పని చేస్తాయి. ఈ ప్రాజెక్టును రైతులకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ అగ్రి ఇంక్యుబేషన్‌లో శిక్షణకు ఎంపికయ్యారు.

మోటార్‌కు అమర్చిన ఆటోమేషన్ పరికరం

### పట్టుగూళ్లు సులువుగా విడగొట్టేలా..

నేత్రికల నుంచి పట్టుగూళ్లు విడదీసే యంత్రం

చిత్తూరు జిల్లా గంగవరం మండలం ఏడూరుకు చెందిన **గురుమూర్తిశెట్టి** కుటుంబం 75 ఏళ్లుగా పట్టుసాగు చేస్తోంది. నేత్రికల నుంచి పట్టుగూళ్లను వేరు చేసేందుకు కూలీల అవసరం అధికంగా ఉండటంతో ఆ సమస్యను పరిష్కరించేందుకు పట్టుగూళ్లను విడదీసే యంత్రాన్ని తయారు చేసుకున్నారు. గతంలో రోజుకు 30 మంది కూలీలకు రూ.9 వేలు చెల్లించినా వచ్చే పట్టుగూళ్లు మార్కెట్‌కు తరలించలేని స్థితిలో ఉండేవి. ఈ యంత్రంతో రోజుకు రూ.2,100 వ్యయంతో ఏడుగురు కూలీలతో 600 కిలోల పట్టుగూళ్లను విడదీయగలుగుతున్నారు. విద్యుత్తు, మోటార్ సైకిల్, చేతితో తిప్పుతూ యంత్రాన్ని పనిచేయించవచ్చు. ఎక్కడికైనా సులువుగా తరలించొచ్చు. దీని ఆవిష్కరణకు తిరుపతి అగ్రి ఇంక్యుబేషన్ నుంచి రూ.1.80 లక్షల నిధులు పొందిన గురుమూర్తిశెట్టి.. రైతులకు ఇలాంటి వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.25 లక్షల గ్రాంటు కోసం శిక్షణ పొందుతున్నారు.

### పుట్టగొడుగులతో శుభాకాంక్షలు

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలానికి చెందిన బి.శశివర్ధన్‌రెడ్డి బి.ఫార్మసీ చేశాడు. పోషక విలువలు ఎక్కువగా ఉన్న పుట్టగొడుగులకు భవిష్యత్తులో ఆదరణ ఉంటుందని గుర్తించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్‌లో శిక్షణ పొంది తంబళ్లపల్లె సమీపంలో అయిస్టర్ రకం పెంపకం యూనిట్ ఏర్పాటు చేశారు. పుట్టిన రోజులు, పండుగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో శుభాకాంక్షలు తెలిపేందుకు పూల స్థానంలో రంగు రంగుల పుట్టగొడుగుల్ని బొకేలుగా ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తెల్లరంగుతోపాటు పలు రంగుల పుట్టగొడుగుల్ని ఉత్పత్తి చేస్తున్నారు. తన ఉత్పత్తులను విస్తరించేందుకు అగ్రి ఇంక్యుబేషన్‌లో శిక్షణ పొందుతున్నారు.

ఎరుపు రంగులో పుట్టగొడుగు

# జేఈవోల మార్పునకు కసరత్తు

- ముగ్గురు డిప్యూటీ ఈవోల స్థానచలనం?
- భక్తుల మెచ్చే పాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దృష్టి

తిరుపతి (తితిదే), న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలనా యంత్రాంగంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. తితిదేకు డిప్యుటేషన్‌పై వచ్చిన ముగ్గురు డిప్యూటీ ఈవోల పనితీరుపై ఉన్నతాధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారి పర్యవేక్షణ లోపించడం, కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేయడంలో విఫలమవ్వడం వంటి అంశాలు వెలుగుచూశాయి. భక్తులకు సేవలందించడంలో అలసత్వం వహిం చేవారిని ఉపేక్షించకూడదని భావిస్తున్న తరుణంలో వారిని తిరిగి మాతృసంస్థలకు పంపే యోచనలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తితిదేను అన్ని రకాలుగా ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో ఉన్నారు. కిందిస్థాయి ఉద్యోగి నుంచి పైస్థాయి అధికారి వరకు ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించేలా పాలనాయంత్రాంగాన్ని సరిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ప్రతిష్ఠను ఇనుమడింపజేసేలా మార్పులు ఉండబోతున్నాయి.

### విద్యావిభాగంలో..

తితిదే విద్యాశాఖ పటిష్ఠంపై దేవస్థానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా గుంటూరుకు చెందిన ఓ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ను తితిదే విద్యాశాఖాధికారిగా నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు సదరు అధికారిని డిప్యుటేషన్‌పై పంపాల్సిందిగా కోరుతూ దేవస్థానం ఉన్నతాధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు.

### అంకితభావానికి పెద్దపీట

పరిపాలన భవనంలో సుదీర్ఘకాలంగా జేఈవోగా కొనసాగుతున్న వీరబ్రహ్మం స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విద్యా-వైద్య విభాగాల జేఈవోగా గతంలో చేసిన గౌతమి స్థానంలోనూ నూతన నియామకం జరగనుంది. తితిదే విధివిధానాలపై పూర్తి అవగాహన ఉండి, అంకితభావంతో పనిచేసే ఇద్దరు ఐఏఎస్ అధికారులను జేఈవోలుగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

# 14 మంది నూతన న్యాయమూర్తుల నియామకం

తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రెండో తరగతి కోర్టులకు 14 మంది నూతన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. చిత్తూరు ఒకటో కోర్టుకి కె.పరిమళదేవి, రెండో కోర్టుకి కె.నాగరాజు, రెండో తరగతి ఎక్సైజ్ కోర్టుకు డి.కల్పనని నియమించారు. తిరుపతి ఒకటో కోర్టుకు వి.ధనలక్ష్మి, రెండో కోర్టుకు షేక్ కరీముల్లా మస్తాన్, రేణిగుంట రైల్వేకోర్టుకు ఎం.చంద్రశేఖర్‌ని నియమించారు. మదనపల్లి కోర్టుకు బి.రమేష్‌బాబు, పీలేరు కోర్టుకు బి.శారద, శ్రీకాళహస్తి కోర్టుకు బి.సాంబశివయ్య, పుత్తూరు కోర్టుకు జి.రుద్రమదేవి, కుప్పంకు వి.దేవరాజులు నాయుడు, పలమనేరుకు కె.సునిల్‌రెడ్డి, నగరికి జి.బాబు, పాకాలకు ఆర్.రవికుమార్‌లను నియమించారు.

# పక్షుల పండగకు ఉచిత బస్సులు

సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ, న్యూస్‌టుడే: ఈ నెల పది నుంచి నిర్వహించే పక్షుల పండుగకు.. సూళ్లూరుపేట, నేలపట్టు, బీవీపాళెం మధ్య సందర్శకులకు ఉచిత బస్సులు నడపనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ చెప్పారు. సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం పులికాట్ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించారు. అంతకుముందు నేలపట్టు పక్షుల కేంద్రాన్ని వారు సందర్శించారు. విహంగాలను వీక్షించారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని, ప్రకృతి శిబిరాన్ని పరిశీలించారు. తడ మండలం భీములవారిపాళెం రేవులో ఏర్పాట్లపై ఆరా తీశారు. పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్, పండుగ నిర్వహణ ప్రత్యేకాధికారి భానుప్రకాష్‌రెడ్డి, సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయి, నేతలు పాల్గొన్నారు.

పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ

# శ్రీవారి ఆశీస్సులు కోరుతూ..

తిరుమల, న్యూస్‌టుడే: కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ బుధవారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల సినీనటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. ఈనెల 14న అనగనగా ఒక రాజు చిత్రం విడుదలవుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు వచ్చానని తెలిపారు. ఈ సంవత్సరం మధ్యలో నాగచైతన్యతో నటించిన చిత్రం విడుదలవుతుందన్నారు. అనంతరం సినీనటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. తితిదే భక్తులకు మంచి దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే ప్రతి చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

సినీ కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్

# చిన్న ముక్కైనా.. కాసుల గలగలే

ఎర్రచందనం ఉప ఉత్పత్తులకూ డిమాండ్

తిరుపతి(జీవకోన), న్యూస్‌టుడే: శేషాచలం అడవుల్లోని ఎర్రచందనానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. చెట్టులోని ఏ భాగం కూడా వృథా కాదు. వేరు నుంచి మొదలుకొని చెట్టు బెరడు వరకు కాసులు కురిపిస్తోంది. అందుకే స్మగ్లర్లు వేర్లతో సహ పెకిలించి అక్రమంగా రవాణా చేస్తుంటారు. అలా తరలించే ప్రయత్నంలో పట్టుకున్న ఎర్రచందనం దుంగలతోపాటు.. ఉప ఉత్పత్తులుగా పిలిచే వేర్లు, చిప్స్, చెట్ల నుంచి వేరుచేసిన కొమ్మలు, చిన్నచిన్న కర్రలను సైతం స్వాధీనం చేసుకొని గోదాముల్లో భద్రపరిచారు. ఏటా గోదాముల్లోని దుంగలకు డ్రెస్సింగ్ చేసేందుకు తొలగించిన పేళ్ల (చిప్స్)ను కూడా నిల్వ చేశారు.

ఎర్రచందన్నం పేళ్లు

### స్థానికంగానే విక్రయం..

ఎర్రచందనాన్ని అంతర్జాతీయంగా విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తుంటారు. గత ఐదేళ్లుగా వీటికి ఆశించిన మేర స్పందన లేదు. ఉప ఉత్పత్తులను మాత్రం స్థానిక మార్కెట్లలోనే టెండర్ల ద్వారా విక్రయిస్తుంటారు. వీటికి డిమాండ్ తగ్గడం లేదు. కళాకారులు, ఫార్మా కంపెనీలకు అందుబాటులో ఉండేలా ఈ-వేలం నిర్వహిస్తున్నారు. ఈ ఉప ఉత్పత్తులతో గృహోపకరణాలు, ఆటబొమ్మలు, కొన్ని మందులు, సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తుంటారు.

- 2025 అక్టోబరులో ఉప ఉత్పత్తులకు ఈ-వేలం నిర్వహించారు. 35 లాట్లుగా సంబంధించిన 143.8 టన్నుల వేర్లు, చిప్స్‌ను కళాకారులు, ఫార్మా కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేశారు. దీంతో అటవీశాఖకు రూ.6.71 కోట్ల ఆదాయం వచ్చింది.
- ఈసారి 3,19,985.93 కిలోలు విక్రయించేందుకు టెండర్లు ఆహ్వానించారు. ఇందులో 27 లాట్లుగా విభజించిన 8,865 బ్యాగుల చిప్స్, ఒక లాట్‌గా సమీకరించిన 162 బ్యాగుల వేర్లు, 17 బ్యాగులుగా విభజించిన ఒక లాట్ చిన్నకర్రలు, 35 బ్యాగుల పలకలు, 913 బ్యాగుల బిల్లెట్స్ (చతురస్రాకారంలో ఉండే ఎర్రచందనం ముక్కలు), 228 బ్యాగుల్లో భద్రపరిచిన ఎర్రచందనం బండిల్స్ ఉన్నాయి. కపిలతీర్థంలోని జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయంలో ఈ నెల 23న వేలం జరగనుంది.

భక్తులతో కలిసి భోజనం చేస్తున్న దేవాదాయశాఖ ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఈవో పెంచల కిశోర్

# ప్రతి భక్తుడికి నాణ్యమైన భోజనం

కాణిపాకం, న్యూస్‌టుడే: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చే భక్తుడికి నాణ్యమైన, రుచికరమైన భోజనం అందజేయాలని దేవాదాయశాఖ తిరుపతి ఆర్‌జేసీ చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశించారు. ఆలయంలో భక్తులకు అందజేస్తున్న భోజనాన్ని భక్తులు, ఈవో పెంచల కిశోర్‌తో కలిసి బుధవారం పరిశీలించి ఆపై అన్నప్రసాదం స్వీకరించి తుదిగా విలేకరులతో మాట్లాడారు. ప్రసాదాల పోటును తనిఖీ చేశారు. భక్తులకు రుచికరమైన లడ్డూ అందించే దిశగా ఆలయ అధికారులు చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు.

# కన్నీటి నిరీక్షణ.. కర్షకుల ఏడేళ్ల ప్రదక్షిణ

వైకాపా పాలనలో నిలిచిన పథకం

వరదయ్యపాళెం, న్యూస్‌టుడే: ప్రభుత్వం రాయితీపై అందించే వ్యవసాయ పథకాలను సద్వినియోగం చేసుకునేందుకు రైతులు చెల్లించిన డీడీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏడేళ్ల కిందట అప్పటి తెదేపా హయాంలో వ్యవసాయ భూమిలో సాగునీటి పైపులను అమర్చుకునేందుకు రూ.10వేల రాయితీతో రూ.22వేల నుంచి రూ.25వేలు విలువైన తాగునీటి గొట్టాలను అందించాలని నిర్ణయించింది. ఇందుకు ఒక్కో రైతు రూ.12వేలు నుంచి రూ.15వేలు వరకు చెల్లించాల్సి ఉండగా, జిల్లా వ్యాప్తంగా సుమారు 3000 మందికి పైగా రైతులు ఓ పైపుల ఉత్పత్తి సంస్థ పేరిట డీడీలు చెల్లించారు. ఇంతలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకానికి మంగళం పాడింది. దీంతో పైపులు అందకపోగా, చెల్లించిన నగదు ఇంతవరకు తిరిగి చెల్లించలేదు. ఏడేళ్లుగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకొనే వారు లేరు.

ఇతని పేరు రామకృష్ణ. వరదయ్యపాళెం మండలం గోవర్ధనపురం. తన పొలంలో అమర్చేందుకు ప్రభుత్వం రాయితీపై అందించే పైపులకు 2018 ఆగస్టులో రూ.15వేలు చెల్లించాడు. పైపులు రాకపోగా తాను చెల్లించిన నగదు అయినా తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నాడు. కార్యాలయాలకు వెళ్తే అధికారులు సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు.

- ఈ విషయమై వ్యవసాయశాఖ ఏడీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు త్వరలోనే న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కోరిన మేరకు నగదు చెల్లించిన రైతుల వివరాలను బ్యాంకు ఖాతాలతో పాటు అందించామన్నారు.

# వారం వారం.. వారికే అభిషేకం

పద్మావతీ అమ్మవారి టికెట్ల జారీలో లోపించిన పారదర్శకత

తిరుచానూరు, న్యూస్‌టుడే: శ్రీపద్మావతీ అమ్మవారి అభిషేకం టికెట్లు సామాన్యులకు అందని ద్రాక్షలా మారాయి. ప్రతి శుక్రవారం ఉదయం ఈ సేవ ఉంటుంది. టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు అమ్మవారిని దగ్గరి నుంచే దర్శించుకునే వీలుంటుంది. ఆన్‌లైన్‌లో 30, ఆలయ అధికారుల కోటాలో మరో 35 టికెట్లను జారీ చేస్తుంటారు. అధికారుల కోటాలో 20 వరకు స్థానికులకే ఇస్తుండటంతో ప్రతి గురువారం ఉదయం తొమ్మిది గంటలకే డిప్యూటీ ఈవో కార్యాలయం వద్ద క్యూలో నిల్చుంటున్నారు. ముందు వచ్చేవారికి ముందు ప్రాతిపదికన టికెట్ కేటాయిస్తామనే చెప్పే అధికారులు... ముందువచ్చిన సామాన్య భక్తుడికి ఒక్కటీ కేటాయించిన దాఖలాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. కేటాయింపులో పారదర్శకత లేకపోవడం, దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదుచేసే విధానం అమల్లో లేకపోవడంతో కొందరికే నెలల తరబడి టికెట్లు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి శుక్రవారం కొందరికే టికెట్లు ఇస్తున్న విషయం తన దృష్టికి రాలేదని.. విచారించి చర్యలు తీసుకుంటామని తితిదే సీవీఎస్వో మురళీకృష్ణ పేర్కొన్నారు.

# 16న ఎస్వీగోశాలలో గోపూజ మహోత్సవం

తిరుపతి (గ్రామీణం), న్యూస్‌టుడే: కనుమ పండగను పురస్కరించుకుని తితిదే ఎస్వీ గోసంరక్షణశాలలో ఈనెల 16న గోపూజ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది. ఆరోజు ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల వరకు వేణుగోపాలస్వామికి అభిషేకం, పూజ, హారతి నిర్వహిస్తారు. 10.30 గంటల నుంచి 11.15 గంటల వరకు గోపూజ, కాటమరాజు పూజ, అశ్వ, వృషభ, గజరాజులకు పూజ జరిపిస్తారు. 11.15 గంటలకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారుల భజన, కోలాటాలు.. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సంకీర్తన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి వేణుగోపాల స్వామి దర్శనం ఉంటుంది.


**104FM Tirupati**

**ఈఎఫ్ఎమ్ కార్యక్రమాలు**

సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వానేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm

For Advertising on Eenadu FM Contact

8008555167, 9154991499


# భూములకు విముక్తి

కూటమి చొరవతో త్వరలో తప్పనున్న 22ఏ అవస్థలు

గత వైకాపా ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని రాజకీయ వేధింపులు, అక్రమాలకు అస్త్రంలా వాడుకుంది. ప్రత్యర్థుల భూములను నిషేధిత (22ఏ) జాబితాలో చేర్చి కక్ష సాధింపు చర్యలకు దిగింది. వీటిపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ యజమానులను పదేపదే తిప్పించుకోకూడదని, పదిరకాల పత్రాల్లో ఒక్కటి ఉన్నా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. - ఈనాడు- చిత్తూరు, తిరుపతి

### ఇక్కడే అధికం

- చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ప్రధానంగా తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పుంగనూరు నియోజకవర్గాల్లోని భూములు అధికంగా నిషేధిత జాబితాలో ఉన్నాయి. శ్రీకాళహస్తి, పుంగనూరులో జగన్ పాలనలో రాజకీయ ప్రత్యర్థుల స్థలాలను ఇలా చేర్చి రాక్షసానందం పొందారు.
- పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కలిపి దాదాపు 300- 400 ఎకరాలను అనవసరంగా వివాదాస్పద జాబితాలో ఉంచారు. 'పెద్దాయన' ఆదేశాలతో తహసీల్దార్లు, ఆర్డీవోలు.. తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారు.
- సోమల మండలం ఇరికిపెంట గ్రామానికి చెందిన శ్రీనివాసులు నాయుడు.. తెలుగుదేశంలో క్రియాశీలకంగా ఉండటంతో 2021లో ఆయన ఏడు ఎకరాల భూమిని 'పెద్దాయన' ఆదేశాలతో నిషేధిత జాబితాలో చేర్చారు. అప్పట్లో ఆయన ఆర్డీవో కార్యాలయం చుట్టూ తిరిగినా లాభం లేకుండా పోయింది.
- శ్రీకాళహస్తిలో దాదాపు 100- 150 ఎకరాలు ఇందులో ఉంచారు. ఇలాంటి వారందరికీ కూటమి ప్రభుత్వం నిర్ణయంతో మేలు జరగనుంది. ప్రస్తుతం కలెక్టర్లకు బదులు ఆర్డీవోలకే ఈ జాబితా నుంచి తొలగించే అధికారం ఇవ్వడంతో బాధితులు ఎక్కువగా తిరగాల్సిన అవస్థలు తప్పాయి.

### మూడునెలల్లో పరిష్కారం

ఈనెల 2న నిషేధిత జాబితా నుంచి తొలగింపులపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ స్పష్టంగా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రజల నుంచి అర్జీ వచ్చిన మూడునెలల్లో పరిష్కరించాలని ఆదేశించారు. తిరస్కరిస్తే కారణం వెల్లడించాలని స్పష్టం చేశారు.

ప్రకటనల కొరకు సంప్రదించండి : 80085 13290


(c) eenadu

# ప్రజాహితం.. రోబో సాంకేతికం

## తిరుపతి ఐఐటీలో పెరుగుతున్న పరిశోధనలు

సూక్ష్మ మొబైల్ రోబో

**శ్రీకాళహస్తి, ఏర్పేడు, న్యూస్‌టుడే:** మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతికత పరిశోధనల్లో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం రోబోటిక్ సాంకేతికతకు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏర్పేడులోని తిరుపతి ఐఐటీ కేంద్రంగా విద్యార్థులు పరిశోధనలు విస్తృతం చేయడమే కాకుండా అందుకుతగ్గ గుర్తింపును పొందుతున్నారు. 'సెక్యూర్ అండ్ ఎఫిషియంట్ విజన్ ఫర్ అటానమస్ సిస్టమ్స్ (సేవ)'కు ప్రాధాన్యత పెరుగుతోంది.

**సామర్థ్యం పెంపు లక్ష్యంగా..:** 'సేవ' ల్యాబ్ ద్వారా అత్యంత చిన్నపాటి రోబోట్‌లతో సమాజహితమైన ప్రయోజనాలు అందుబాటులోకి తీసుకువచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రయోగాల్లో మెరుగైన సామర్థ్యం పెంపు లక్ష్యంగా చేపట్టే ఆవిష్కరణలకు గుర్తింపు లభిస్తోంది. స్వయం ప్రతిపత్తి మొబైల్ రోబోలు గిడ్డంగులు, విపత్తు ప్రాంతాల్లో సమర్థవంతమైన లాజిస్టిక్స్ రవాణా, పర్యావరణ మ్యాపింగ్‌ను సుసాధ్యం చేస్తూ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సురక్షితమైన ప్రయాణం సాగించేలా అల్గారిథమ్‌లను అభివృద్ధికి సేవా అప్లికేషన్స్ ఉపకరించడం విశేషం.

ప్రతికూల పరిస్థితుల్లో రోడ్లపై కన్పించని వాహనాలు

**బహుళ ప్రయోజనమే లక్ష్యమే :** ప్రకృతి వైపరీత్యాలతో విపత్తులు సంభవించినప్పుడు అక్కడి ప్రమాద పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుగా చిన్నపాటి మొబైల్ రోబోట్‌లను సిద్ధం చేశాం. తద్వారా అక్కడ పరిస్థితిని అధ్యయనం చేయడంతో పాటు సత్వర సాయం అందించేందుకు వీలయ్యేలా వీటిని రూపొందించాం. **- డాక్టర్ చాలవాడి విష్ణు, సహాయ ఆచార్యులు, ఐఐటీ**

**ప్రతికూలంలో అప్రమత్తం :** సేవా ల్యాబ్ ద్వారా రూపొందించిన ఆవిష్కరణలతో వాతావరణంలో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల్లో అప్రమత్తంగా ప్రయాణం సురక్షితంగా సాగే విధంగా ఆవిష్కరణలు చేపట్టాం. వాతావరణ పరిస్థితులు తీవ్రతరంగా మారే ప్రాంతాల్లో వీటి ప్రయోజనం అపారం. **- జోయల్ రాజు, పరిశోధన విద్యార్థి, ఐఐటీ**

**ప్రయోగాలకు ప్రాధాన్యం:** ప్రభుత్వాలే కాకుండా జాతీయ విద్యా సంస్థలు ప్రజాహితమైన ప్రయోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ క్రమంలో వాటి ద్వారా గుర్తింపు తెచ్చుకునేలా తమను ప్రోత్సహిస్తున్నాయి. **- ఈ.శివాని, పరిశోధన విద్యార్థిని, ఐఐటీ**

# చిత్రం గీసి.. ప్రాణం పోసి

డ్రగ్స్ నష్టాలపై గీసిన చిత్రం జ్ఞాపికలతో యామిని

**తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే:** తన భావాలు, ఆలోచనలను చిత్రాల రూపంలో అద్భుతంగా ఆవిష్కరిస్తోంది శ్రీపద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థిని యామిని. బీటెక్ ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతూనే తనకు ఇష్టమైన చిత్రలేఖనం, రంగోలీలో ప్రతిభ చాటుతోంది. ఇటీవల తమిళనాడులోని హిందుస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌లో జరిగిన 39వ అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాల్లో చిత్రలేఖనం, రంగోలీలో బహుమతి సాధించి మార్చిలో జరగనున్న జాతీయ యువజనోత్సవాలకు ఎంపికైంది. ఇప్పటికే 500 పైగా చిత్రాలు గీశారు. స్నేహితులు, బంధువుల పుట్టినరోజులు, శుభకార్యాలకు చిత్రాలు గీసి బహుమతిగా పంపిస్తోంది. వేడుక వేదిక ఏదైనా తమ మదిలో మెదులుతున్న ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. వర్సిటీ భవనాలు, గ్రంథాలయం, దేవాలయాలు, స్నేహితుల చిత్రాలు.. ఏదైనా సరే ఒక్కసారి చూస్తే.. గంట నుంచి రెండు గంటల్లో ఆ చిత్రాన్ని గీసేస్తోంది. ఇప్పటివరకు అందమైన ముగ్గులు 400 పైగా వేశారు. ఎదురుగా మనిషి నిలబడితే అరగంటలో వారి ముఖచిత్రాన్ని అందంగా ఆవిష్కరిస్తుంది. చదువుపూర్తయ్యాక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధిస్తానని, ఏవృత్తిలో ఉన్నా తనకు ఎంతో ఇష్టమైన చిత్రలేఖనాన్ని వదలనని ఈ సందర్భంగా వెల్లడించింది.

ప్రసంగిస్తున్న తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు

## విద్యతోపాటు విలువలకు ప్రాధాన్యం

**తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే:** తితిదే విద్యాసంస్థల్లో విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో క్రమశిక్షణ, విలువలు నేర్పించడానికి ప్రాధాన్యం ఉంటుందని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాలలో జరిగిన 33వ కళాశాల వార్షికోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తితిదే విద్యాసంస్థల్లో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించడానికి ముందుంటానన్నారు. డే స్కాలర్ విద్యార్థినులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో తితిదే పాలకమండలి సభ్యులు నరేష్, డీఈవో వెంకటసునీల్, వార్డెన్లు స్నేహలత, యామిని, సుధ, ధనమ్మ, జయమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

## శ్రీవారి సేవలో ప్రముఖులు

**తిరుమల, న్యూస్‌టుడే:** శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌లో శ్రీవారి మూలమూర్తిని రాష్ట్రమంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, చిత్ర కథానాయికలు మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీన అనగనగా ఒకరాజు చిత్రం విడుదలవుతోందని, ఈ నేథ్యంలో శ్రీవారి ఆశీస్సులు అందుకోవడానికి వచ్చినట్లు చెప్పారు. ఈ ఏడాది మధ్యలో నాగచైతన్యతో నటించిన చిత్రం విడుదలవుతుందన్నారు. ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. తితిదే భక్తులకు మంచి దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. సంక్రాంతికి వస్తున్న చిత్రాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.

## ముక్కంటి సేవలో ఈషాచావ్లా

**శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే:** సినీనటి ఈషాచావ్లా వాయులింగేశ్వరుని సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అయితే మహద్వారం లోపల ఆమె దర్శనాలకు వెళ్లడం, ఆశీర్వచనం తదితర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఆలయ ఆవరణలో వీడియోలు, ఫొటోలు తీసుకోవాలంటే ఆలయ అధికారుల అనుమతి అవసరం. ఇటీవల విచ్చలవిడిగా ఎవరంటే వాళ్లు ఫొటోలు, వీడియోలు తీయడం, రీల్స్ రూపంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం, చర్చనీయాంశంగా మారుతోంది. ఇలాంటి పోకడలను నియంత్రించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.

## బోటు షికారుకు 50 పడవలు

**తడ, న్యూస్‌టుడే:** పక్షుల పండగకు ఈ దఫా బోటు షికారు కోసం 50 పడవలు ఏర్పాటు చేస్తున్నామని, అందుకు తగ్గట్టు అన్ని శాఖల అధికారులు సహకారం అందించాలని తహసీల్దారు శరత్‌బాబు అన్నారు. స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన పక్షుల పండగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సన్నద్ధత సమావేశం నిర్వహించారు. ఇరకం దీవిని కూడా పక్షుల పండగలో చేర్చినందువల్ల అక్కడికి సందర్శకుల రాకపోకలకు గాను 10 పడవలు ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలకు ఉచితం, పెద్దలకు టిక్కెట్టు ఏర్పాటు చేయాలన్న యోచన ఉందన్నారు. ప్రత్యేకంగా ఇరకం, బీవీపాళెం రేవులో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యశాఖ జేడీ శాంతి, ఎంపీడీవో శేఖర్ నాయక్, ఎంపీపీ కె.రఘు పాల్గొన్నారు.

టెన్నిస్ కోర్టును ప్రారంభిస్తున్న డైరెక్టర్ ఎస్.భట్టాచార్య, రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ సింగ్ కోహ్లీ

## క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం

**ఏర్పేడు, న్యూస్‌టుడే:** వయస్సుతో పనిలేకుండా ప్రతి వ్యక్తి నిత్యం కొంత సమయం క్రీడలపై దృష్టి సారించడంతో సంపూర్ణ ఆరోగ్య వంతులుగా జీవనం సాగించవచ్చునని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.భట్టాచార్య తెలిపారు. ఐసర్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన టెన్నిస్ కోర్టును బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక, మానసిక ఎదుగుదలకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఐసర్ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో వివిధ క్రీడా ప్రాంగణాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఇంద్రప్రీత్ కోహ్లీ, పీడీలు, ఆచార్యులు, ఇంజనీరింగ్ విభాగాధిపతులు పాల్గొన్నారు.

## ఆహార ఉత్పత్తి, ఆర్థికాభివృద్ధికి కృషి

**తిరుపతి(గాంధీరోడ్డు), న్యూస్‌టుడే:** వ్యవసాయాభివృద్ధికి అధిక ఉత్పత్తి వంగడాలు, మేలైన సాగు పద్ధతులను రైతులకు తెలియపరిచి ఆహార ఉత్పత్తికి, వారి ఆర్థికాభివృద్ధికి ఎంతో కృషి చేశామని తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాల పూర్వ (1972-77) విద్యార్థులు తెలిపారు. 55ఏళ్ల తర్వాత ఓ ప్రైవేట్ హోటల్‌లో బుధవారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయికను నిర్వహించారు. వారంత ఒకేవేదికపై కలిసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కళాశాలలో అల్యూమినియం భవన ఏర్పాటుకు రూ.11లక్షలు విరాళంగా అందించామన్నారు. రైతు సోదరులకు సేవ చేయడానికి తాము భౌతికంగా, మానసికంగా సిద్ధంగా ఉన్నామని పూర్వ విద్యార్థులు రవీంద్రకుమార్ రెడ్డి, దుర్గాప్రసాద్ తెలిపారు.

ఆత్మీయ కలయికలో పూర్వ విద్యార్థులు

## జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా గురవారెడ్డి

**చిత్తూరు(సంతపేట), న్యూస్‌టుడే:** జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా శ్రీకాళహస్తికి చెందిన రెడ్డివారి గురవారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని 71 శాఖా గ్రంథాలయాలు జిల్లా గ్రంథాలయ సంస్థ పరిధిలో ఉంటాయి. పర్సన్ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి జేసీని రిలీవ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

## తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీ అందిస్తున్న దాత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు, చిత్రంలో బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్

**తిరుమల, న్యూస్‌టుడే:** తితిదే ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు బెంగళూరుకు చెందిన రాన్‌కీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఆర్ఎం ఈశ్వర్ నాయుడు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో తితిదే ఛైర్మన్ బీఆర్‌నాయుడుని కలిసి విరాళం డీడీలు అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఛైర్మన్ అభినందించారు.

## అడ్డదారి దర్శనాలకు బ్రేక్

స్పందనకు వందనం

**తిరుచానూరు, న్యూస్‌టుడే:** శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో దళారీల అడ్డదారి దర్శనాలకు ఆలయ అధికారులు బ్రేక్‌లు వేశారు. బుధవారం ఈనాడులో 'దర్శనాల్లో దళారుల దందా' పేరుతో కథనం వెలువడింది. దీనిపై ఆలయ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది స్పందించారు. వీఐపీ క్యూ నుంచి ముఖ్యమైన వ్యక్తుల మినహా మిగిలిన వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించారు. ఒక వ్యక్తి పదేపదే వివిధ సంస్థల పేరుతో ఆలయంలో దర్శనానికి వస్తే అటువంటి వారిని విచారించాలని విజిలెన్స్ నిర్ణయించింది. దళారీలు ఎవరైనా ఆలయం వద్ద పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

## కలుపు ఎండింది.. పంట పండింది

బీఎన్‌కండ్రిగ మండలం కాటూరు మండి వద్ద రహదారి పక్కన ఉన్న పొలంలో రైతు రమణారెడ్డి 1400 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటారు. డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. కలుపుతో మొక్కకు పోషక విలువలు అందడం లేదని గమనించిన రైతు కాండం చుట్టూ సేంద్రియ ఎరువులు వేసి దళసరి ప్లాస్టిక్ కవర్ ఏర్పాటు చేశారు. దీని కారణంగా మొక్కకు ఎటువంటి సమస్యలు రాలేదని.. గత ఏడాది అధిక దిగుబడి వచ్చిందని.. పండు పరిమాణం పెరిగినట్లు రైతులు వెల్లడించారు. **- ఈనాడు, తిరుపతి**

## జంక్షన్‌లో.. నిఘా ఎంత

**రేణిగుంట, న్యూస్‌టుడే:** శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రయాణికులతో రేణిగుంట రైల్వేజంక్షన్ నిత్యం రద్దీగా ఉంటోంది. దక్షిణ భారత దేశంలోనే ప్రధాన జంక్షన్‌గా పేరు గాంచింది. అయితే నిఘా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

● దేశంలోని అనేక ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే ప్రయాణికులు ముందు ఇక్కడికే వస్తుంటారు. రాష్ట్రంలోనే మొట్ట మొదటి రైల్వే లైన్‌ను 1859లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి నుంచి పూడి వరకు (9 కి.మీ.) నిర్మించారు. క్రమంగా రైళ్లతోపాటు ప్రయాణికులు పెరిగారు.

● రేణిగుంట స్టేషన్ మీదగా కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు వివిధ రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తుల సంచారం ఎక్కువగా ఉంటోంది. తిరుపతితో పోల్చుకుంటే ఇక్కడే నిఘావ్యవస్థ ఎక్కువగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ ఐదు ప్లాట్ ఫారాలపై సీసీ కెమెరాలు అవసరమైన మేరకు ఏర్పాటు చేయలేదు. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సికింద్రాబాద్, కన్యాకుమారి, కోల్‌కతా, అసోం, జమ్ముకశ్మీర్ తదితర ప్రాంతాలకు రైళ్లు నడుస్తుంటాయి. స్టేషన్‌లో అసలు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, ఇతర భద్రతా పరికరాలు కనిపించవు. సీసీ కెమెరాలు, లగేజీ స్కానర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. పైగా స్టేషన్‌కు బజార్‌వైపు మాత్రమే భద్రత చర్యలు పాటిస్తూ రైల్వే కార్యాలయం వైపు పట్టించుకోవడం లేదు. ఈ అంశంపై అధికారులను వివరణ కోరగా భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

రేణిగుంట రైల్వేస్టేషన్ లోని ప్లాట్ ఫారాలు

## ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన రెవెన్యూ అక్రమాలు

### ఏసీబీ అభియోగాలపై వివరణ కోరిన రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రధాన కార్యదర్శి

**వరదయ్యపాళెం, న్యూస్‌టుడే:** మూడేళ్ల కిందట స్థానిక తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడుల్లో పలు అక్రమాలను గుర్తించి, నమోదు చేసిన పది రకాల అభియోగాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పట్లో తహసీల్దార్లుగా పని చేసిన (డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతిపై వెళ్లి ప్రస్తుతం సమగ్రశిక్ష పథకం జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటరు) గౌరీశంకర్, డీటీ శాంతి, జూనియర్ సహాయకులు ధనలక్ష్మి, మండల సర్వేయరు వెంకటరమణయ్య, వీఆర్వోలు సుగుణ, మధుసూదనరావు, మునిరాజ, వెంకటరమణలు నోటీసులు జారీ చేసిన వారిలో ఉన్నారు. 2002 జులై 25వ తేదీన ఏసీబీ అధికారులు నమోదు చేసిన అభియోగాల మేరకు.. డేటాఎంట్రీ కంప్యూటర్ ఆపరేటర్ ప్రవళిక స్థానంలో ఆమె భర్త వినేష్ అనధికారికంగా పని చేశారు. 2018లో 44 మీసేవా దరఖాస్తులను నిర్దేశిత గడువు ముగిసినా పెండింగ్‌లో పెట్టడం, 22'ఏ'కు సంబంధించిన డీకేటీ పట్టాల సవరణపై ఐదు దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచారు. 23 ఈ పాసుపుస్తకాలను కారణం లేకుండా తిరస్కరించడం, 22 ఎఫ్ లైన్ ఫిర్యాదులను తిరస్కరించడంపై అభియోగాలు నమోదు చేశారు. రెవెన్యూ సిబ్బందిపై పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణలో విఫలం కావడం, తహసీల్దారు బాధ్యతలు తీసుకున్నాక సంబంధిత కార్యాలయ ఉత్తర్వులు లేక పోవడం, తహసీల్దారు వద్ద ఉండాల్సిన డిజిటల్ కీ ను వీఆర్వోకు ఇవ్వడమే కాకుండా, గోప్యంగా ఉంచాల్సిన ఐడీ, పాస్‌వర్డ్‌ను వీఆర్వోకు చెప్పడం, కార్యాలయంలో ఉండాల్సిన నగదు కంటే రూ.2700లు అధికంగా ఉండటం, నగదు రిజిష్టరును నమోదు చేయక పోవడం వంటి అభియోగాలపై ఆయన వివరణ కోరుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

## డివైడర్‌ను ఢీకొని యువకుడి దుర్మరణం

**పెదపాడు, న్యూస్‌టుడే:** ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై కట్టా శారదా సతీశ్ కథనం మేరకు.. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం జంగంపల్లికి చెందిన కుంభ విజయ్(35) ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం వెళ్లారు. మంగళవారం రాత్రి తిరిగి విజయవాడ వస్తుండగా.. మార్గం మధ్యలోని పెదపాడు మండలం కొక్కిరపాడు సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విజయ్‌ను హైవే అంబులెన్స్‌లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. కొక్కిరపాడు వీఆర్వో కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

## సంబరం.. సాంస్కృతిక వైభవం

డొల్లు కునిత నృత్యం ప్రదర్శిస్తున్న విద్యార్థులు

**గరివిడి, న్యూస్‌టుడే:** తిరుపతి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర పశువైద్య కళాశాలల సాంస్కృతిక సంబరాలు విజయనగరం జిల్లా గరివిడి కళాశాలలో బుధవారం అంబరాన్నంటాయి. గరివిడి, తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఆట, పాటలు, నృత్యాలతో సాంస్కృతిక కళా నైపుణ్యాలను ప్రదర్శించడంలో పోటీ పడ్డారు. తిరుపతి కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన డొల్లు కునిత కర్ణాటక సంప్రదాయ నృత్యం, గంగమ్మ జాతర ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

## నీవానదిలో మహిళ దారుణహత్య

**గంగాధరనెల్లూరు, న్యూస్‌టుడే:** స్థానిక నీవానదిలో బుధవారం చిత్తూరు నగరం గిరింపేటకు చెందిన మహిళ దారుణహత్యకు గురై కనిపించింది. పోలీసుల కథనం మేరకు.. గిరింపేటకు చెందిన చిట్టిబాబు కుమార్తె ప్రత్యేక ప్రతిభావంతురాలైన కవిత(37) కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో కంప్యూటర్ ఆపరేటర్. గత నెల 31నుంచి ఆమె కనిపించకపోవడంతో కుటుంబీకులు వెతకగా చిత్తూరులోని రాఘవ థియేటర్ సమీపంలో ఆమె ద్విచక్ర వాహనం కనిపించడంతో ఆమె సోదరుడు కిరణ్ శుక్రవారం చిత్తూరు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఆమె సెల్‌ఫోన్‌కు.. ఫోన్ చేయగా, తాను ప్రేమించిన ఓ వ్యక్తితో వివాహం చేసుకుని ఆటోలో జీడీ నెల్లూరు మండలం రాణాక్రాస్ వైపు వెళ్తున్నానని చెప్పి, ఫోన్ స్విచాఫ్ చేసింది. బుధవారం నీవా నది వంతెన కింద సగం కాలిపోయిన గోతంలో దుర్వాసనతో కూడిన యువతి శవాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ సాయినాథ్, సీఐలు నిత్యబాబు, నెట్టికంఠయ్య పరిశీలించి శవాన్ని పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవం వద్ద ఆనవాళ్లు చూసి కవిత అదృశ్యం కేసులోని ఫిర్యాదుదారుడు కిరణ్‌ని పిలిపించగా అది తన సోదరి మృతదేహమేనని గుర్తించాడు. ఆమెను ప్రేమిస్తున్న శ్రీరంగరాజపురానికి చెందిన ఓ యువకుడు హత్యచేసి.. ఇక్కడ పడేసినట్లు హతురాలి సోదరుడు కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శవం ఉన్న తీరును బట్టి హత్యగా భావించి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

## మారుమూల పల్లె.. పతకాల ముల్లె

**నారాయణవనం, న్యూస్‌టుడే:** మారుమూల పల్లెల్లో పుట్టిన విద్యార్థులు క్రీడల్లో రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారు. పాఠశాలలో మైదాన వసతి, మౌలిక వసతులు సక్రమంగా లేకున్నా ఉత్తమ శిక్షణతో ప్రతిభ చాటుతున్నారు.

### ఆటకు కిరణ్ కిక్

మండలంలోని ఎరికంబట్టుకు చెందిన కుప్పయ్య మేస్త్రీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతని కుమారుడు **ఉదయ్ కిరణ్** స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కిరణ్‌కు చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే మక్కువ. అతని పట్టుదల గుర్తించిన వ్యాయామోపాధ్యాయుడు ఎస్.రాజా, సదాశివన్‌లు మరింతగా తీర్చిదిద్దారు. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో సత్తాచాటి, రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యాడు. అండర్-14 విభాగం మచిలీపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రతిభ చాటాడు. జాతీయ స్థాయి క్రీడాకారుడిగా రాణించి తండ్రి కోరిక నెరవేర్చాలన్నదే తన ఆశయమని ఉదయ్‌కిరణ్ పేర్కొన్నాడు.

### నాన్నకు ప్రేమతో..

నారాయణవనానికి చెందిన మునిక్రిష్ణయ్య చేనేత వృత్తితో కుటుంబాన్ని పోషిస్తూ కుమారుడు **మునిజీవన్‌**ను స్థానిక ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. పదో తరగతి చదువుతూ ఆటలపై ఆసక్తిని గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు అతన్ని మరింత ప్రోత్సహించారు. సాఫ్ట్‌బాల్‌లో ప్రావీణ్యం సంపాదించి ఇటీవల జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు తరఫున ఎంపికయ్యాడు. పశ్చిమగోదావరిలో అండర్-17 విభాగంలో రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో సత్తా చాటి పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చాడు. తండ్రి కోరిక మేరకు పోలీస్ అధికారినవుతానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు మునిజీవన్.

### ఆటల్లో నవీనుడు

నారాయణవనానికి చెందిన శరవణన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈయన కుమారుడు **నవీన్‌కుమార్** స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి నవీన్‌కుమార్‌కు ఆటలంటే మక్కువ. దీనికితోడు వ్యాయామ ఉపాధ్యాయుడు ఇచ్చిన శిక్షణతో సాఫ్ట్‌బాల్‌లో పట్టు సాధించాడు. మూడేళ్లుగా రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం సత్తా చాటుతున్నాడు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటాడు. జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదగాలన్నదే తన ఆశయమని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు నవీన్‌కుమార్.

EENADU e Classifieds

FINANCIAL SERVICES

**ఆంధ్రప్రదేశ్‌లో** Govt. ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభ వాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

**తిరుపతి ప్రీమియం** యూనిసెక్స్ సెలూన్‌లో వెంటనే జాయినింగ్. 3 సం|| అనుభవం ఉన్న బ్యూటీషియన్ (బ్రైడల్) కావలెను. ఆకర్షణీయమైన జీతం. ✆ 95662 29917, 93915 45570.

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Chittoor
Flat No : 10-196, 2nd Floor, Krishna Complex, UCO Bank Up Stairs, Chittoor, Andhra Pradesh - 517001
Gurunadha 9000688690
Location: Tirupathi
#19-12-10, 2nd Floor, Near Bairagipatteda Arch, Bairagipatteda, Tirupathi - 517501.
Chiranjeevi 9789816476
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

REAL ESTATE

PLOT FOR SALE

GENERAL

**తిరుపతి మొగాసిటీలో** నేషనల్ హైవేకి దగ్గర తక్కువ బడ్జెట్‌కే TUDA అప్రూవల్ ప్లాట్స్ అందుబాటులో కలవు Cont: 82470 45857, 94943 92069.

JOBS

**ఉమ్మడి కడప** జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఆయుర్వేద ప్రోడక్ట్స్ డెలివరి చేయుటకు డెలివరీ బాయ్స్ కావలెను. జీతం: 12వేలు + ఇన్‌సెంటివ్స్. Cont: 9398426624.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**డొమెస్టిక్ కార్గో** కొరియర్ సర్వీసెస్‌లో వర్క్‌చేయుటకు కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.

**తిరుపతిలో షాప్‌లో** పని చేయడానికి బాయ్స్ కావలెను. Qua:10th Pass & ఫెయిల్. Ph: 91338 57101, 98482 30725.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

EENADU THE WAY CLASSIFIEDS
B/W 5 లైన్ల ప్రకటన రూ. 470/- మాత్రమే
అన్ని రకాల బిజినెస్ వ్యవహారాలు
వివరాలకు...
80085 13290
మీ చిన్నారులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఈనాడు ద్వారా తెలపండి

B/W: రూ. 600
Colour: రూ. 800
ప్రకటనలపై 5% GST వర్తించును

(c) eenadu

# తిరుపతి

•తిరుపతి • చంద్రగిరి

## రిజిస్ట్రార్ రజినికి వీడ్కోలు

రజినిని సన్మానిస్తున్న వైద్యులు, సిబ్బంది

**తిరుపతి (మహిళా వర్సిటీ):** శ్రీపద్మావతీ మహిళా వర్సిటీ రిజిస్ట్రార్ రజినికి బుధవారం బోధనేతర సిబ్బంది వీడ్కోలు పలికారు. మూడేళ్ల పదవీకాలం ముగియడంతో సన్మాన సభను ఏర్పాటు చేసి పుష్పగుచ్ఛంతో సన్మానించారు. నూతన రిజిస్ట్రార్ ఉష, డిప్యూటీ రిజిస్ట్రార్ రజిని, వర్సిటీ వైద్యులు పద్మావతి, సాయిశ్రీ పాల్గొన్నారు. **నేడు బాధ్యతల స్వీకరణ :** వర్సిటీ నూతన రిజిస్ట్రార్‌గా బయోటెక్నాలజీ విభాగం ఆచార్యులు ఆర్.ఉష గురువారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.

## జనసేన క్లస్టర్ నియామకాలు వాయిదా

**తిరుపతి (బైరాగిపట్టెడ), న్యూస్‌టుడే:** జనసేన క్లస్టర్ బాధ్యుల నియామకం సందిగ్ధంలో పడింది. క్లస్టర్, డివిజన్ నియామకాలు చేపట్టేందుకు రెండు రోజులుగా విశ్వప్రయత్నం చేశారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో ఎన్నికను వాయిదా వేశారు. సంక్రాంతి అనంతరం చేపట్టాలని, తమకు సమాచార ఇచ్చిన తర్వాతనే పేర్లు ప్రకటించాలని రాష్ట్రస్థాయి నేతల నుంచి ఆదేశాలు రావడంతో బుధవారం జరగాల్సిన నగర సమావేశం వాయిదా పడింది.

## సైబర్ చట్టాలపై అవగాహన అవసరం

**తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే:** సైబర్ చట్టాలపై విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని సీఐడీ డీఎస్పీ పద్మలత పేర్కొన్నారు. శ్రీ పద్మావతీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ కళావతి, ప్రిన్సిపల్ నారాయణమ్మ, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

బహుమతులు అందజేస్తున్న వీసీ, రెక్టార్, రిజిస్ట్రార్

## ఎస్వీయూలో ముగ్గుల పోటీలు

**తిరుపతి (ఎస్వీయూ), న్యూస్‌టుడే:** ఎస్వీయూలో బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులకు ముందస్తు సంక్రాంతి సంబరాల సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు వీసీ ఆచార్య నరసింగరావు, రెక్టార్ సీహెచ్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతినాయుడు తదితరులు బహుమతులు అందజేశారు. ఎస్ఎఫ్ఐ నేతలు అశోక్ కుమార్, అక్బర్, భగత్ రవి, వినోద్, మాతేశ్వరి, తేజ, మంజుల, అనిత తదితరులు పాల్గొన్నారు.

## బాలికలకు పోషణ బాసట

### శ్రీపద్మావతి కళాశాల డేస్కాలర్స్‌లో ఆనందం

**తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే:** శ్రీపద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థినులకు తితిదే అండగా నిలిచింది. డేస్కాలర్ విద్యార్థినుల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఘనంగా ప్రారంభించారు. ఇప్పటివరకు వసతిగృహ విద్యార్థినులకే పరిమితం కాగా డేస్కాలర్ విద్యార్థినులకు వర్తింపజేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై అదనంగా 436 మంది ప్రతిరోజూ పోషకాలతో కూడిన భోజనాన్ని కళాశాల ప్రాంగణంలోనే పొందనున్నారు. దీంతో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఎంతో ఉపశమనం లభించనుంది. ఈ సందర్భంగా విద్యార్థినులు తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, ప్రిన్సిపల్ భువనేశ్వరికి ధన్యవాదాలు తెలిపారు.

విద్యార్థినులకు భోజనం వడ్డిస్తున్న తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు

### చదువుపై మరింత దృష్టి

నేను కొర్లగుంట నుంచి వస్తా. కళాశాలకు ఉదయం 8.30గంటలకే రావాలి. ఈ సమయంలోపు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేయడం అమ్మకు కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు వంట ఆలస్యమయ్యేది. కొన్ని తరగతులకు హాజరు కాలేకపోయేదాన్ని. ఇప్పుడు కళాశాలలోనే మధ్యాహ్న భోజనం అందడంతో సమయం ఆదా అవుతుంది. చదువుపై పూర్తి దృష్టిపెట్టగలను. **- జి.గాయత్రి, సీఈసీ**

### ఆరోగ్యానికి మేలు

మాది తుమ్మలగుంట. ఇంటినుంచి తెచ్చుకునే భోజనం మధ్యాహ్నం వరకు వేడిగా ఉండదు. కొన్నిసార్లు పాడైపోతుంది. తినలేక ఒక్కోసారి పడేస్తాం. ఇంటినుంచి ఒకే కూరతో తెచ్చుకుంటాం. కళాశాలలో వేడి వేడిగా మంచి పోషకాలతో కూడిన భోజనం పెడుతున్నారు. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే చదువు కూడా బాగా వస్తుంది. **- యు.హాసినీరెడ్డి, హెచ్ఈసీ**

### సమాన గౌరవం

డే స్కాలర్ విద్యార్థినులకు ఈ సౌకర్యం కల్పించడం చాలా మంచి నిర్ణయం. మమ్మల్ని హాస్టల్ విద్యార్థినులతో సమానంగా చూస్తున్నారు. గతంలో సీటు రాకపోవడంతో నేను బయట ప్రైవేటు వసతిగృహాల్లో చేరా. అక్కడ చేసే ఆహారం కంటే మధ్యాహ్న భోజనమే రుచిగా ఉంది. ఇక్కడ మంచి కూరగాయలు, పోషకాలతో కూడిన ఆహారం పెడుతున్నారు. **- శ్రీలక్ష్మి, సీఈసీ**

### తితిదేకు కృతజ్ఞతలు

నేను గాంధీరోడ్డు నుంచి వస్తా. మంచి విద్యనందించడమే కాకుండా మంచి భోజనాన్ని ఉచితంగా అందిస్తున్న తితిదే ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు. ప్రతిరోజూ మధ్యాహ్నం మేముపడే బాధలు చూసి ప్రిన్సిపల్ భువనేశ్వరిదేవి చొరవ తీసుకున్నారు. ఆమె కృషితోనే నేడు మేము మంచి భోజనం చేస్తున్నాం. తితిదే అంగీకరించడం మా అదృష్టం. **- సి.లీన, సీఈసీ**


IN THE COURT OF THE 1ST ADDL. CIVIL JUDGE (JUNIOR DIVISION) : TIRUPATI

I.A.No.116/2025, O.S.No. 86/2025

M.Mallikamma ..Petitioner/Plaintiff

Vs

B.T.Lakshmi Devi & 3 others.. ...Respondents/Defendants

Suit Summons/Notice to Respondents/Defendants No.2 to 3

R2/D2) B.T.Suresh S/o Late B.T.Kuppaswamy

R3/D3) B.T.Lavanya D/o Late B.T. Kuppaswamy

All are Residing at H.No.1-143, Peruru Village, Tirupati Rural Mandal & District.

పై దావాను ప్రోనోట్లు అసలు, వడ్డీ వసూలు నిమిత్తం మరియు డెత్ బెనిఫిట్స్ అటాచ్‌మెంట్ కొరకు వాది/పిటీషనర్ దాఖలు పరచియున్నారు. సదరు కేసులో మీ యొక్క హాజరు నిమిత్తం కోర్టువారు తేది. 28.01.2026 వాయిదా వేసియున్నారు. సదరు తేదీన ఉదయం 10.30 గం॥లకు నేరులో గాని లేక వకీలు ద్వారా హాజరై మీకుగల ఆక్షేపణలు తెలుపుకొనవలసినది. లేని యెడల మీకు పరోక్షముగా తీర్మానించబడును.

ఎన్.శారద

పిటీషనర్/వాది తరపు అడ్వకేట్, తిరుపతి

విద్యార్థులతో ప్రిన్సిపల్ ప్రకాష్‌బాబు

## ప్రతిభా విద్యార్థులకు అభినందన

**తిరుపతి (విద్య), న్యూస్‌టుడే:** మహతి ఆడిటోరియంలో ఏపీ విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో అందించిన ప్రతిభా పురస్కారాల్లో తితిదే శ్రీవేంకటేశ్వర జూనియర్ కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థులు అందుకున్నారు. వారిని ప్రిన్సిపల్ సి.ప్రకాష్‌బాబు బుధవారం అభినందించారు.

## వీల్‌ఛైర్లు, స్ట్రెచర్ల వితరణ

**తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే:** రుయా విశ్రాంత అనస్థీషియా విభాగాధిపతి డా.వీఎస్ఆర్ ఆంజనేయులు, డీజీఓ డా.సీవీ పద్మావతి రూ.1.5 లక్షల విలువచేసే 8 వీల్‌ఛైర్లు, 2 స్ట్రెచర్లను ఆసుపత్రికి వితరణ చేశారు. బుధవారం ఎంఎస్ డా.రాధకు వాటిని అప్పగించారు. ఒంగోలుకు చెందిన చొక్క ఎత్తిరాజన్ జ్ఞాపకార్థం వితరణ చేసినట్లు దాతలు చెప్పారు. అదనపు డైరెక్టర్ రమేష్, అసిస్టెంట్ ఆర్ఎంఓ డాక్టర్ హరికృష్ణ, గోపినాథ్, ఫార్మసీ అధికారులు కొండయ్య, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్య అతిథిని సత్కరిస్తున్న కళాశాల అధ్యాపకులు

## ఘనంగా కళాశాల వార్షికోత్సవం

**పాకాల, న్యూస్‌టుడే:** స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ఏర్పాటు, సాధించిన ప్రగతిని ఆమె విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు ఉన్నతస్థితికి చేరాలంటే అనుసరించాల్సిన సూత్రాలను పారిశ్రామికవేత్త డి.దశరథరెడ్డి, ఆర్ఐవో జి.రాజశేఖరరెడ్డి తెలియజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్ ఎస్వీరమేష్‌కుమార్, హెచ్ఎం మహమ్మద్‌రఫీ, కళాశాల అధ్యాపకులు జయచంద్రన్, హరినాథాచ్చారి, గీతాంజలి, లైబ్రేరియన్ చెంగల్రాజు తదితరులు పాల్గొన్నారు.

## స్విమ్స్ విద్యార్థులకు అభినందన

**తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే:** స్విమ్స్ ఫిజియోథెరపీ విద్యార్థులు ప్రపంచస్థాయి కూచిపూడి నృత్య ప్రదర్శనలో గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. ఎంపీటీ ద్వితీయ సంవత్సర విద్యార్థి షేక్ గౌస్‌బాషా, బీపీటీ ద్వితీయ సంవత్సర విద్యార్థి జంగం శ్రుతి ఇటీవల హైదరాబాద్‌లో భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచస్థాయి కూచిపూడి కళావైభవం- 2 కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేశారు. 4,608 మంది పాల్గొన్నారు. శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో స్విమ్స్ ఫిజియోథెరపీ విద్యార్థి సాధు సంపవి మొదటి బహుమతి గెలుపొందారు. ఈ సందర్భంగా ముగ్గురు విద్యార్థులను సంచాలకులు డా.ఆర్‌వీ కుమార్ అభినందించారు. ప్రిన్సిపల్ డా.మాధవి పాల్గొన్నారు.

స్విమ్స్ సంచాలకులు ఆర్‌వీ కుమార్‌తో విద్యార్థులు

## ఆదర్శ పాఠశాలలో విచారణ

**చంద్రగిరి, న్యూస్‌టుడే:** పనపాకం పంచాయతీలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం మండల అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం ఉపాధ్యాయులు రాకపోవడంతో విద్యార్థులతో కలసి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన విద్యాశాఖ అధికారి భాస్కర్‌బాబు, తహసీల్దారు శివరామసుబ్బయ్య, సీఐ సురేష్‌కుమార్ బుధవారం పాఠశాల వద్దకు చేరుకుని తల్లిదండ్రులు, గ్రామస్థులను విచారించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉన్నవిషయం వాస్తవమే అని, కులవివక్ష అంశాలు ప్రస్తావించలేదని తల్లిదండ్రులు అధికారులకు వివరించారు.

## వైద్యుల ఆత్మీయ కలయిక

**రామచంద్రాపురం, న్యూస్‌టుడే:** శ్రీవెంకటేశ్వర వైద్య కళాశాల 1968 బ్యాచ్‌కు చెందిన మిత్రులు బుధవారం లింగమనాయుడు కండ్రిగలో సమావేశం అయ్యారు. ప్రముఖ కంటి వైద్య నిపుణుడు అమిలినేని భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో ఇప్పటికీ నాలుగుసార్లు ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి వచ్చి కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

ఎస్వీ వైద్య కళాశాల 1968 బ్యాచ్ మిత్రులు

పురస్కారాలు అందుకుంటున్న విద్యార్థినులు

## డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ

**తిరుపతి(మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే:** డిగ్రీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించినందుకు కళాశాల విద్యార్థినులకు ఏపీ స్టూడెంట్స్ ఐకాస ప్రతిభా పురస్కారాలను అందజేసినట్లు పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణమ్మ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం విద్యార్థినులను ఆమె అభినందించారు.

## ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో ఇన్నోవేషన్ సెంటర్

**తిరుపతి (విద్య), న్యూస్‌టుడే:** తితిదే ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెంటర్‌ను మంజూరు చేసింది. ప్రిన్సిపల్ డా.ఎన్.వేణుగోపాల్‌రెడ్డి కేంద్రం జారీ చేసిన సర్టిఫికెట్‌ను ఆవిష్కరించారు. సైకాలజీ విభాగాధిపతి కె.ఉమారాణి ప్రశంసించారు. అధ్యాపకులు కిషన్, భీమన్న, మల్లికార్జున, చలపతి, కామేశ్వరరావు, ఉష, విజయశ్రీ, రత్నారావు, మార్కండేయ, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఇన్నోవేషన్ సెంటర్ ధ్రువీకరణ పత్రంతో ప్రిన్సిపల్, అధ్యాపకులు

### వరద పనులకు శ్రీకారం

వర్షాకాలంలో శేషాచలం అడవుల నుంచి వచ్చే వరదనీటిని కట్టడి చేసి వాటితో చెరువులను నింపేలా తిరుపతి- కరకంబాడి మార్గంలో స్మార్ట్‌సిటీలో భాగంగా కాలువల నిర్మాణాన్ని పదేళ్ల క్రితం తెదేపా సర్కారు చేపట్టింది. అయితే నిధుల కొరతతో పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. సమస్యను గుర్తించిన నగరపాలక సంస్థ అధికారులు నగర పరిధి వరకు పొడిగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే భూపాల్ హౌసింగ్ కాలనీ వద్ద కాలువ నిర్మాణం పనులను ప్రారంభించారు. **- న్యూస్‌టుడే, తిరుపతి(జీవకోన)**

### ప్రాంగణాలకు మెరుగులు

నగర పరిధిలోని పలు బస్టాప్‌లకు మెరుగులు దిద్దే పనులను ఆర్అండ్‌బీ, తితిదే అధికారులు చేపట్టారు. 2017లో అప్పటి తెదేపా ప్రభుత్వం తిరుపతి-కరకంబాడి, తిరుపతి-రేణిగుంట మార్గాలను అభివృద్ధి చేయడంతోపాటు పెద్దఎత్తున వాటిని ఏర్పాటు చేసింది. తరువాత పట్టించుకోని కారణంగా కొన్ని తుప్పుపట్టి గాలివానలకు కూలిపోయాయి. ఇనుప కుర్చీలు కనుమరుగైపోయాయి. వాటిని పునరుద్ధరించే పనులను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని వచ్చేలా పనులు ప్రారంభించారు. **- న్యూస్‌టుడే, తిరుపతి(మంగళం)**




## జల్లికట్టు నిర్వహిస్తే చర్యలు

**రామచంద్రాపురం, న్యూస్‌టుడే:** అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై భక్తవత్సలం అన్నారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. సంక్రాంతి వేళ జల్లికట్టు, కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

## 58 మందికి జరిమానా

**తిరుపతి (లీగల్), న్యూస్‌టుడే:** నగరంలో డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 58 మంది వాహన చోదకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ మూడో అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి ఎం.సంధ్యారాణి బుధవారం తీర్పు వెలువరించినట్లు కోర్టు పోలీసు, కోర్టు సిబ్బంది తెలిపారు. ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి పర్యవేక్షణలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు.

## మామిడి రైతులకు అవగాహన

**యర్రావారిపాలెం:** మామిడి రైతులు పూత సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యానవనశాఖ అధికారిణి ఆసియా తెలిపారు. నెరబైలు పంచాయతీలో నిర్వహించిన రైతుల సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్యాన శాస్త్రవేత్త సుధాకర్ కొమ్మల కత్తిరింపు, ఎరువులు, నీటి యాజమాన్యం గురించి వివరించారు. తెదేపా మండలాధ్యక్షుడు రఘునాథ, రాస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

## తుడా ఛైర్మన్‌ను కలిసిన నాయకులు

**తిరుపతి (నగరం), న్యూస్‌టుడే:** తుడా ఛైర్మన్, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి దివాకర్‌రెడ్డిని బుధవారం నగరానికి చెందిన తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ, నాయకులు బుల్లెట్ రమణ, విశ్వనాథ్య, రాజారామ్ తదితరులు కలిసి ఘనంగా సత్కరించారు.

## ఎలక్ట్రీషియన్ ఆత్మహత్య

శశికుమార్

**తిరుచానూరు, న్యూస్‌టుడే:** తిరుపతి గ్రామీణ మండలం బీఆర్‌కాలనీలో నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ కుటుంబ కలహాల కారణంగా బుధవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమిళనాడు రాష్ట్రం మదురైకు చెందిన శశికుమార్ (48) బీఆర్‌కాలనీలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. కొన్నిరోజులుగా తన భార్య గిరిజపై అనుమానంతో తరుచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో నివాసంలో పురుగుమందు తాగగా కుటుంబ సభ్యులు రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్య ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## నేడు రెవెన్యూ క్లినిక్

**చంద్రగిరి, న్యూస్‌టుడే:** కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 10 గంటలకు చంద్రగిరి నియోజకవర్గ రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం తహసీల్దార్లు శివరామసుబ్బయ్య, సంతోష్‌సాయి, మధుసూదన్‌రావులు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. రైతుల భూ సమస్యలకు వీలైనంత వరకు పరిష్కారం చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు.

## పెట్రోలింగ్ వాహనం బోల్తా

**చంద్రగిరి, న్యూస్‌టుడే:** కల్‌రోడ్డుపల్లి వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో హైవే పెట్రోలింగ్ వాహనం బోల్తాపడింది. ఘటనలో డ్రైవర్ చరణ్ తీవ్రగాయాలకు గురవగా, మరో ఇద్దరు సహాయకులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని క్రేన్ సాయంతో వెలికితీసి సర్వీసు రోడ్డుపక్కకు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

## వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం

**భాకరాపేట, న్యూస్‌టుడే :** వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారి వెంకటరమణ తెలిపారు. శ్రీనివాసమంగాపురం రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో ఓ కారు వేగంగా వెళ్తుండగా వెంబడించడంతో స్మగ్లర్లు పారిపోయారని, కారులో ఉన్న 280 కిలోలున్న తొమ్మిది దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ.13 లక్షలు ఉంటుందని, పారిపోయిన వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.




(c) eenadu

# శ్రీకాళహస్తి

• శ్రీకాళహస్తి • సత్యవేడు • రైల్వేకోడూరు

## సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్

**తొట్టంబేడు, న్యూస్‌టుడే:** సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 9, 10 తేదీల్లో శ్రీకాళహస్తి పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు 'బొజ్జల టోర్నమెంట్-2' కరపత్రాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. యువత క్రీడల్లో పాల్గొని రాణించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. విజేతలకు రూ.50 వేలు, రన్నరప్ జట్టుకు రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తామన్నారు. వీటితో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్, అత్యధిక పరుగులు, వికెట్లతో రాణించిన వారికి ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేస్తామని తెలిపారు.

## నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అర్జీ ఇస్తున్న ముక్కా రూపానందరెడ్డి

**ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే:** రైల్వేకోడూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు ముక్కా రూపానందరెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరారు. బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రిని కలిసి అర్జీ సమర్పించారు. రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. మౌలిక వసతులు, రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

ప్రదర్శన క్షేత్రాలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

## రాస్ కేవీకేను సందర్శించిన శాస్త్రవేత్తలు

**రేణిగుంట:** రాస్ కేవీకేను పలువురు శాస్త్ర వేత్తలు సందర్శించారు. బుధవారం ఇక్కడికి భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐసీఏఆర్) ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ వీసీ లత, బెంగళూరు భారతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసిస్టెంట్ చీఫ్ టెక్నికల్ అధికారి డాక్టర్ మధుసూదన్‌రావు చేరుకున్నారు. వీరికి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసులు దత్తత గ్రామాల్లో కేవీకే చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతిని, వాటి ప్రభావం గురించి వివరించడంతో శాస్త్ర వేత్తలు అభినందించారు. కేవీకే దత్తత గ్రామాలను సందర్శించి రైతులతో సమావేశమయ్యారు. రాస్ కేవీకే శాస్త్రవేత్తలు దివ్య, రాముకుమార్, అనూష, దివ్యసుధ తదితరులు పాల్గొన్నారు.

## ధ్యానం.. సకల సమస్యల నివారణకు దివ్యౌషధం

నక్షత్రవనాన్ని వీక్షిస్తున్న స్వామి స్మరణానంద

**శ్రీసిటీ(వరదయ్యపాళెం), న్యూస్‌టుడే:** నేటి ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆందోళన, వివిధ రోగాల నివారణకు ధ్యానమే దివ్యౌషధమని స్వామి స్మరణానంద పేర్కొన్నారు. శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో యెగా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో 'క్రియో యోగధ్యానం-ఒత్తిడి, ఆందోళనలకు శాశ్వత ఉపశమనం' అంశంపై శ్రీసిటీలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. నక్షత్రవనం, నవగ్రహ వనాన్ని వీక్షించారు. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

## పెట్రోలు బంకు పనుల అడ్డగింత

**తొట్టంబేడు :** రామచంద్రాపురంలో తంగేళ్లపాళెం ప్రాథమిక పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పెట్రోలు బంకు పనులను స్థానికులు అడ్డుకున్నారు. పరపతి సంఘం అధికారులు దుకాణం ఏర్పాటు చేస్తున్న స్థలంలో మట్టి చదును పనులను బుధవారం ప్రారంభించారు. అయితే ఆ స్థలం తమదంటూ కొందరు స్థానికులు పనులను అడ్డుకున్నారు. రెండో పట్టణ ఎస్సై జ్యోతి మాట్లాడి అక్కడి నుంచి పంపేశారు.

## వడ్డీవ్యాపారుల మాఫియాను అరికట్టాలి

**రేణిగుంట, న్యూస్‌టుడే:** మండలంలోని తారకరామానగర్‌లో అధిక వడ్డీ వ్యాపారుల మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రేణిగుంట ఐద్వా, సీఐటీయూ, బిల్డింగ్, ఆటో కార్మికులు, గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో మాట్లాడారు. ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాథ్, నాయకులు పాల్గొన్నారు.

## ఎరువు.. మరింత బరువు

### పెరిగిన ధరలతో రైతులపై అధిక భారం

గోదాములో నిల్వ ఉన్న ఎరువులు

**ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే:** అతివృష్టి... అనావృష్టి.. ప్రకృతి విపత్తులు.. మార్కెట్ ఒడుదొడుకులు.. రైతన్న వెన్ను విరుస్తున్నాయి. గోరుచుట్టుపై రోకటి పోటులా పెరిగిన ఎరువుల ధరలు మరింత ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి. గత ఖరీఫ్ సీజన్‌తో పోల్చితే రబీకి ధరలు పెరిగాయి. ఓ వైపు యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తుండగా కాంప్లెక్స్ ధరల పెరుగుదల మోయలేని భారంగా మారింది.

### రూ.2.40 కోట్ల వ్యయం

రైల్వేకోడూరు నియోజకవర్గంలో వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలు ఎక్కువగా పండిస్తారు. ప్రస్తుతం పెరిగిన ధరలు చూస్తే వ్యవసాయం చేస్తే ఆదాయం దేవుడెరుగు.. పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రబీ సాగుకు అవసరమయ్యే ఎరువుల ధరలు మళ్లీ పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో ఎరువుల ధరలు 30 నుంచి 55 శాతం పెరగడంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. నియోజకవర్గంలో రబీలో పంటలు సాగు చేసే వారు 45 వేల మంది రైతులు ఉన్నారు. వీరిపై రూ.2.40కోట్ల పైగా అదనపు భారం పడింది. నీటి సామర్థ్యం ఉన్న బోరుబావుల కింద రబీలో 8 వేల హెక్టార్ల నుంచి 10 వేల హెక్టార్లు సాగవుతుందని వ్యవసాయాధికారుల అంచనా. వరి, అరటి, బొప్పాయి, దోస, కర్బూజా పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఏటా నియోజకవర్గంలో ఓబులవారిపల్లె, చిట్వేలి, పెనగలూరు, పుల్లంపేట మండలాల్లో 15 వేల మెట్రిక్ టన్నుల మిశ్రమ ఎరువులు అవసరం అవుతాయని అధికారులు చెబుతున్నారు.

**పెరిగిన ఎరువుల ధరలు ఇలా..**

| ఎరువు | పాతధర (50 కిలోలబస్తాకు రూ.ల్లో) | కొత్త ధర |
|---|---|---|
| 14.-35.-14 | 1900 | 2100 |
| 10.-26.-26 | 1720 | 1950 |
| 16.-16.-16 | 1450 | 1600 |
| పొటాష్ | 1700 | 1800 |
| 20.-20.-0.-13 | 1450 | 1500 |

### సేంద్రియ ఎరువుల వాడకమే మార్గం

రైతులు ఎక్కువగా రసాయన ఎరువులపై ఆధారపడుతున్నారు. దీంతో ప్రైవేటు కంపెనీలు, డీలర్ల మాటలు నమ్మి రైతులు వారి చెప్పిన ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతు నష్టపోతున్నాడు. ఎక్కువ మంది సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది. అధిక దిగుబడులు వస్తాయి. ఇప్పటికే పల్లెల్లో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్నారు. అందరూ అదే బాట నడిస్తే ఎరువుల ధరలు వాటంతట అవే తగ్గుతాయి.

**- భాస్కర్, ఉద్యానశాఖ అధికారి, ఓబులవారిపల్లె**

## మేమున్నాం.. మీకు తోడుగా..

(10 AM TO 1 PM)
శ్రీకాళహస్తి: 80085 74555
నాగలాపురం: 98854 43308

**ఏర్పేడు, న్యూస్‌టుడే:** సమస్య:ఎండీపుత్తూరు ఎస్సీకాలనీకి వెళ్లేదారిలో విద్యుత్తు స్తంభాలకు వైరు లేక పోవడంతో దీపాలు ఏర్పాటు చేయలేదు. దీంతో కాలనీ వాసులు అంధకారంలో జీవనం సాగిస్తున్నారు. **- మహేష్**

**సమాధానం:** సమస్య మా దృష్టికి వచ్చింది. త్వరితగతిన వైర్లు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తాం.

**- వంశీకృష్ణారెడ్డి, విద్యుత్తుశాఖ ఏఈ**

### తొట్టు తొలగింపు

స్పందనకు వందనం

**పుల్లంపేట:** అనంతంపల్లె వద్ద జాతీయ రహదారి పక్కన ఎండిన చెట్టును తొలగించారు. ఈ నెల 6వ తేదీన ఈనాడు మినీలో వెలువడిన 'ఎండిన చెట్టు వెన్నెంటే ముప్పు' శీర్షకు స్పందించిన అధికారులు చెట్టును తొలగించి సమస్యను పరిష్కరించారు.

### రహదారికి మరమ్మతులు

ఈనాడు కథనానికి స్పందన

**నాగలాపురం, న్యూస్‌టుడే:** నాగలాపురంలోని ప్రధాన బజారు రహదారికి ర.భ. అధికారులు బుధవారం మరమ్మతులు చేశారు. రహదారి గుంతలతో స్థానికులకు ఇబ్బందులపై ఈ నెల 5వ తేదీన "రహదారి ఆధునికీకరణ.. ఇంకెప్పటికో..?" శీర్షికన 'ఈనాడు'లో ప్రచురితమైన కథనానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పందించారు. సమస్య తాత్కాలికంగా పరిష్కరించారు.

## ఎవరికోసమో బానిసలుగా పనిచేయొద్దు

గిరిజనులకు ఇంటి పట్టాలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

**వరదయ్యపాళెం, న్యూస్‌టుడే:** ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేయాల్సిన అధికారులు అనధికార వ్యక్తుల కోసం బానిసలుగా పనిచేయొద్దని, భయపడుతూ బతకద్దని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హితవు పలికారు. ఇంకోసారి ప్రొటోకాల్ విస్మరిస్తే అధికారులపై హైకోర్టులో పిటిషన్ వేస్తానని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు. వరదయ్యపాళెంలో బుధవారం జరిగిన ప్రజాదర్బార్ సందర్భంగా అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. ఖాకీ చొక్కాలు వేసుకున్న పోలీసులు నైతిక విలువలు లేకుండా ప్రవర్తించడం సరికాదన్నారు. అనంతరం గిరిజనులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. తహసీల్దారు సుధీర్‌రెడ్డి, ఎంపీడీవో విజయమ్మ, డీవీఎంసీ సభ్యుడు గుత్తి త్యాగరాజు, బసిరెడ్డి పాల్గొన్నారు.

## ముక్కంటి సేవలో విశ్రాంత సీజే

**శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే:** మద్రాసు, రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఆర్‌శ్రీరామ్ కుటుంబ సభ్యులతో వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఈయనకు బుధవారం ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం ఆలయం తరపున అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

కార్యకర్తకు అవార్డు అందజేస్తున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి

## శ్రమించే వాళ్లకు గుర్తింపు తథ్యం

**శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే:** పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ పురోభివృద్ధికి శ్రమించే కార్యకర్తలకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి అన్నారు. పార్టీ పరంగా నిర్వహించిన సుపరిపాలన, ముందడుగు కార్యక్రమాల్లో శ్రమించిన కార్యకర్తలను బుధవారం ఉత్తమ కార్యకర్తలుగా గుర్తించినట్లు తెలిపారు. వాళ్లందరినీ అవార్డులు ఇచ్చి సత్కరించాలని పార్టీ సంకల్పించినట్లు వివరించారు. ఆ దిశగా నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 400 మంది కార్యకర్తలను గుర్తించి వాళ్లకు జ్ఞాపికలు ఇచ్చి సత్కరించామని, ఇది మరింత మందికి ప్రోత్సాహమని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు విజయకుమార్, రమేష్, బాలాజీ, బషీర్, కృష్ణయాదవ్, షాకీరాలీ, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ గురుమూర్తితో సీఆర్ఎస్ యూనియన్ నాయకులు

## ఎంపీని కలిసి సీఆర్ఎస్ నాయకులు

**రేణిగుంట:** తిరుపతి ఎంపీ గురుమూర్తిని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సీఆర్ఎస్ బ్రాంచి నాయకులు కలిసి సన్మానించారు. బుధవారం తిరుపతిలోని ఆయన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించి తమ సమస్యలను తెలిపారు. ఈ ఏడాది జరగనున్న రైల్వే బడ్జెట్ సమావేశాల్లో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవిస్తామని ఎంపీ తమకు హామీఇచ్చినట్లు నాయకులు తెలిపారు. యూనియన్ బ్రాంచి ఛైర్మన్ సదాశివరెడ్డి, కార్యదర్శి బాబు, కోశాధికారి మునికుమార్ పాల్గొన్నారు.

## సంప్రదాయ పండగలను తెలియజేయాలి

**పుల్లంపేట:** ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులకు సంప్రదాయ పద్ధతిలో పాటిస్తున్న పండగలను గురించి వివరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని ఎంఈవో చక్రధర్‌రాజు అన్నారు. బుధవారం స్థానిక కనకదుర్గ యూపీ స్కూల్‌లో నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందించి ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు మునిరత్నం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

## పర్యావరణ సమతుల్యానికి మొక్కల పెంపకం

**ఓబులవారిపల్లె, న్యూస్‌టుడే:** పర్యావరణ సమతుల్యానికి, కార్మికుల భద్రత, ఆరోగ్యానికి డీజీఎంఎస్(భూగర్భ గనుల భద్రతా డైరెక్టరేట్ జనరల్) చర్యలు చేపట్టిందని ఏపీఎండీసీ సీపీవో గోపీనాథ్ తెలిపారు. డీజీఎంఎస్ స్థాపించి 125వ సంవత్సరం సందర్భంగా బుధవారం మైనింగ్ ప్రాంతంలో 150 మొక్కలను నాటామన్నారు. చలపతిరెడ్డి, నారాయణరెడ్డి, రసూల్, సత్య తదితరులు పాల్గొన్నారు.

## పారిశుద్ధ్య కార్మికులకు చీరలు

**శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే:** పురపాలక సంఘ పరిధిలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులకు శ్రీకాళహస్తి రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చీరలు పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బుధవారం వీటిని అందజేశారు. సునీల్‌కుమార్‌రెడ్డి, మునిరెడ్డి, మహేంద్ర పాల్గొన్నారు.

## ఆఖరి మజిలీకి జైభీమ్ తోడు

**పిచ్చాటూరు, న్యూస్‌టుడే:** రామగిరికి చెందిన పోలయ్య అనారోగ్యంతో బుధవారం మరణించాడు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన అంత్యక్రియలకు సైతం కుటుంబ సభ్యులు ఇబ్బందిపడుతుండగా సమాచారం తెలుసుకున్న జైభీమ్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజ్‌కుమార్ సంఘ సభ్యులైన విశ్రాంత ఉపాధ్యాయుడు గుర్రప్ప, పరంధామన్, నరేష్‌లతో కలసి అంత్యక్రియలకు నగదు సహాయం చేయటంతో పాటు ఆఖరి మజిలీకి మృతుడిని చేర్చారు.

## నిచ్చెన ఇలా.. ట్యాంకు కడిగేదెట్టా

ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్న ట్యాంకులను కనీసం మూడు నెలకొకసారైనా శుభ్రం చేయాలి. చిన్న పాండూరులో తాగునీటి ట్యాంకుకు అమర్చిన నిచ్చెన కొన్నాళ్ల క్రితం విరిగింది. దీనికి మరమ్మతులు చేపట్టక అలాగే వదిలేశారు. దీంతో ట్యాంకును శుభ్రం చేయక పోవడంతో అధ్వానంగామారి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు.

**- న్యూస్‌టుడే, వరదయ్యపాళెం**

## బొమ్మలతో పక్షుల బెంబేలు

రామచంద్రాపురానికి సమీపంలో రాఘవులు పుచ్చ సాగు చేపట్టాడు. నాటిన పుచ్చ విత్తనాలను పక్షులు ఆహారంగా తీసుకోకుండా ఉండేలా పొలంలో పలు చోట్ల యువతుల వస్త్రధారణతో బొమ్మలు ఏర్పాటు చేశారు. రేయింబవళ్లు మనుషులు లేకున్నా గాలి వీచినప్పుడు బొమ్మల వస్త్రాలు కదలడం, దీంతో పాటు వాటికి అమర్చిన రేకులు శబ్దం చేయడంతో పక్షులు పొలం చెంతకు రాకుండా సంరక్షణ చేయడం విశేషం.

**- న్యూస్‌టుడే, శ్రీకాళహస్తి**

పొలాల్లో ఏర్పాటు చేసిన బొమ్మలు

## తాగునీటి తిప్పలు

శ్రీకాళహస్తి మండలంలోని జింగిళిపాళెంలో సురక్షిత తాగునీటి కేంద్రం ఏళ్లతరబడి పని చేయక పోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటి ట్యాంకు నుంచి సరఫరా అయ్యే నీరు ఉప్పుగా ఉండటంతో పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల నుంచి బిందెలతో నీరు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పల్లెప్రజలు వాపోతున్నారు.

**- శ్రీకాళహస్తి(గ్రామీణం(ఏర్పేడు)**

పుల్లంపేట పంట కాల్వలో ప్రవహిస్తున్న నీరు

## 45 సంవత్సరాల కల నెరవేరింది

**పుల్లంపేట, న్యూస్‌టుడే:** మండల కేంద్రం నడిబొడ్డు గుండా ప్రవహించే పంట కాల్వ 45 సంవత్సరాల క్రితం పుల్లంగేటి నీటితో కలకలలాడేది. పంట కాల్వ గట్టున ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో మురుగు, మట్టితో కప్పేయడంతో సాగునీరు అందక 108 ఎకరాలు బీడుగా మారింది. కూటమి ప్రభుత్వం కాల్వలోని పూడిక తీయించడంతో బుధవారం పుల్లంపేట ఆనకట్ట నుంచి నీటిని వదిలారు. దీంతో పుల్లంపేట ప్రజలు, ఆయకట్ట రైతులు హర్షం వ్యక్తం చేశారు.

## మారిషస్ దేశాధ్యక్షుడికి ఘన వీడ్కోలు

**రేణిగుంట, న్యూస్‌టుడే:** మారిషస్ దేశాధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన వీడ్కోలు తెలిపారు. తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి ఆలయాల సందర్శనార్థం ఆయన మంగళవారం ఇక్కడికి చేరుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఇక్కడినుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు కలంకారి శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను బహూకరించారు. శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి వీడ్కోలు పలికారు.

ధరంబీర్ గోకుల్ దంపతులకు శ్రీవారి ప్రతిమను బహూకరిస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు

## కేసులతో పైశాచిక ఆనందం

**శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే:** వైకాపా హయాంలో తెదేపా శ్రేణులపై అక్రమ కేసులతో వారు పైశాచిక ఆనందాన్ని పొందారని ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ గురవారెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసులకు సంబంధించి బుధవారం న్యాయ స్థానానికి హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దశరథాచారి, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షులు విజయకుమార్, రమేష్, ప్రకాష్ నాయుడు, మునిరాజాయాదవ్, బాలాజీ, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయస్థానానికి హాజరై బయటకు వచ్చిన తెదేపా శ్రేణులు

## కమిషనర్‌పై వ్యక్తిగత దూషణ: ముగ్గురిపై కేసు

**తొట్టంబేడు :** శ్రీకాళహస్తి పురపాలక కమిషనర్ భవానీ ప్రసాద్‌ను వ్యక్తిగతంగా దూషించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై రెండో పట్టణ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వరాలయ నాలుగో గేటు సమీపంలోని గొడ్డేరుపై నిర్మించిన ఓ రేకుల షెడ్డును అక్రమ నిర్మాణంగా నిర్ధారించి గత నవంబర్ 11వ తేదీన పురపాలక అధికారులు తొలగించారు. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డితో కలిసి రాజీవ్‌నగర్‌లోని టిడ్కో ఇళ్ల పరిశీలనకు వెళ్లిన కమిషనర్‌ను గొడ్డేరుపై అక్రమంగా రేకుల షెడ్డును నిర్మించిన ఆర్డీ యోగానంద్, దొమ్మర సిరి, రాజేంద్రలు వ్యక్తిగతంగా దుర్భాషలాడారు. విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

## చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

**ఏర్పేడు, న్యూస్‌టుడే:** రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఏర్పేడు మండలంలోని మర్రిమందకు చెందిన షేక్ ఖాదర్‌బాష(48) ఈనెల 3వ తేదీన వికృతమాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడ్డాడు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

## వివాదంపై మరో కేసు

**శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే:** పట్టణంలోని ప్రాజెక్టు వీధిలో న్యాయవాదుల మధ్య జరిగిన పరస్పర గొడవల్లో మణివర్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ వివాదానికి సంబంధించి మరో న్యాయవాది మునిశేఖర్ ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కౌంటర్ కేసు నమోదు చేశారు.

## పొగపెట్టలేను.. కుట్టకే దోమ

### అటకెక్కిన ఫాగింగ్ యంత్రాలు

నాగలాపురంలో నిరుపయోగంగా ఫాగింగ్ యంత్రం

**నాగలాపురం, న్యూస్‌టుడే:** దోమలు.. పేరు, పరిమాణం చిన్నగానే ఉంటుంది కానీ కుడితే వచ్చే నొప్పి, సంక్రమించే వ్యాధులు బోలెడు. దోమపోటు నుంచి తప్పించుకోడానికి పారిశుద్ధ్యం అత్యంత అవశ్యం. కానీ మురుగునీటి నిల్వలు, అపరిశుభ్ర వాతావరణాన్ని వంద శాతం స్వచ్ఛంగా ఉంచడం అసాధ్యమడంతో ప్రస్తుతం దోమలు విజృంభిస్తున్నాయి. వీటి బారి నుంచి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పంచాయతీలు చేయాల్సిన నివారణ చర్యలు మాత్రం నియోజకవర్గంలో మరుగున పడ్డాయి.

| మండలం | ఫాగింగ్ యంత్రాలు |
|---|---|
| సత్యవేడు | 25 |
| నాగలాపురం | 14 |
| పిచ్చాటూరు | 17 |
| కేవీబీపురం | 30 |
| వరదయ్యపాళెం | 29 |
| నారాయణవనం | 19 |

### అధికారుల నిర్లక్ష్యం..

సత్యవేడు నియోజకవర్గంలో 183 పంచాయతీలకు సరిపోయే విధంగా మూడు సంవత్సరాల కిందట నూతన ఫాగింగ్ యంత్రాలను అధికారులు సరఫరా చేశారు. ఒక్కొక్క ఫాగింగ్ యంత్రాన్ని రూ.35 వేలకు వంతున నియోజకవర్గవ్యాప్తంగా 134 ఫాగింగ్ యంత్రాలకు రూ.46.90 లక్షలను వెచ్చించారు. దీంతో దోమల బెడద ఉండబోదన్న గ్రామీణులకు పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఆశనిపాతమైంది. పంచాయతీలకు నిధుల లేమి, వచ్చే అరకొర నిధులకు సైతం ముందస్తుగానే పనులు జరిగిపోయి ఉండటంతో మలాథియాన్ కొనుగోలు సైతం గగనమైంది. ఫాగింగ్ యంత్రంతో 100 మీటర్ల దూరానికి పొగమందు పిచికారీ చేసేందుకు రసాయనాలు, ఇంధనంతో కలిపి రూ.1,300లు ఖర్చవుతుండగా.. ఆ నగదును భరించేందుకు నిధుల కొరత ఇబ్బందికరంగా తయారైంది. దీంతో రాత్రి వేళల్లో దోమల నియంత్రణ నియోజకవర్గవ్యాప్తంగా సాధ్యపడకపోవడంతో తరచూ వ్యాధులు విజృంభిస్తున్నాయి. యంత్రాలను రెండున్నర సంవత్సరాలుగా అటకెక్కించడంతో అవి ప్రస్తుతం ఏమేరకు పనిచేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో లక్షల రూపాయల ప్రజాధనం నిరుపయోగంగా మారింది. ఇకనైనా ఫాగింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చి దోమల నియంత్రణపై దృష్టి సారించాల్సి ఉంది.

### యంత్రాలను వాడుకలోకి తీసుకువస్తాం



జిల్లా అధికారులు ఇప్పటికే ఫాగింగ్ యంత్రాల వినియోగంపై సూచనలిచ్చారు. ఫాగింగ్ చేయటానికి అనువుగా రసాయనాలను తీసుకువచ్చి సిబ్బందితో త్వరితగతిన పొగమందును పిచికారీ చేయిస్తాం.

**- రాధిక, ఈవో, నాగలాపురం**

## ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయాలి

బ్రహ్మోత్సవాలపై సమీక్షిస్తున్న ఆలయ ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బాపిరెడ్డి

**శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే:** శ్రీకాళహస్తీశ్వరాలయంలో వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రారంభమయ్యే మహాశివరాత్రి వార్షిక ఉత్సవాల అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాలని ఆలయ ట్రస్టు బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్, ఈవో బాపిరెడ్డిలు సంయుక్తంగా సూచించారు. పరిపాలన భవనంలో బుధవారం వివిధ విభాగాల అధికారులతో సమావేశం అయ్యారు. పనులు ఎప్పటిలోపు పూర్తి చేయాలన్న దిశగా అధికారులకు తెలిపారు. క్యూలైన్ల ఏర్పాట్లు వసతుల కల్పన, బసకు తగ్గట్టుగా షెడ్లు తదితర అంశాలపై సమీక్షించారు. డిప్యూటీ ఈవో ఎన్.ఆర్.కృష్ణారెడ్డి, ఆలయ ప్రధాన గురుకుల్ కరుణ, సంబంధం, రాజేష్, ఇన్‌ఛార్జి ఈఈ శ్రీనివాసులరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

## వ్యవసాయ విద్యుత్తు సరఫరా వేళల్లో మార్పులు

**బీఎన్‌కండ్రిగ, న్యూస్‌టుడే:** నేటి నుంచి వ్యవసాయ విద్యుత్తు సరఫరా వేళల్లో మార్పులు చేసినట్లు ఏఈ చలపతి తెలిపారు. గతంలో ఉదయం 4 గం. నుంచి 11గంటల వరకు ఒక విడత, ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో విడత సరఫరా చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలపై తెదేపా మండల అధ్యక్షుడు ఎం.సుధాకర్‌నాయుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో గురువారం నుంచి ఉదయం 8.45 నుంచి మధ్యాహ్నం 3.45 గంటల వరకు ఒక విడత, ఉదయం 10.45 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మరోవిడత విద్యుత్తు సరఫరా చేస్తామన్నారు.

(c) eenadu

# సూళ్లూరుపేట

• సూళ్లూరుపేట • వెంకటగిరి

## సందర్శకులకు సౌకర్యాలు కల్పించండి

**సూళ్లూరుపేట గ్రామీణం న్యూస్‌టుడే:** పురపాలక సంఘ కార్యాలయంలో ఛైర్మన్ దబ్బల శ్రీమంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. పురపాలిక పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగే పక్షుల పండుగకు విచ్చేసే సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఛైర్మన్ పేర్కొన్నారు. ఏర్పాట్లకు రూ.5 లక్షల సాధారణ నిధుల నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. 15వ ఆర్థిక సంఘం టైడ్ గ్రాంట్ 2024-2025 మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ గ్రాంట్ నిధులకు సంబంధించి అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు. కమిషనర్ చిన్నయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సమావేశం నిర్వహిస్తున్న ఛైర్మన్ శ్రీమంత్‌రెడ్డి

## పాసు పుస్తకాల పంపిణీ

**సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే:** మండలంలోని పందలగుంట గ్రామంలో బుధవారం రెవెన్యూ అధికారులు రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు.

## నేడు సంగవరంలో ఎమ్మెల్యే పర్యటన

**బాలాయపల్లి, న్యూస్‌టుడే:** మండలంలోని సంగవరం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పర్యటించనున్నారని తెదేపా మండల అధ్యక్షుడు రావి సత్యనారాయణ తెలిపారు. ఇటీవల సర్వే చేసిన భూములకు సంబంధించిన పాసు పుస్తకాలను రైతులకు అందించనున్నారని వివరించారు. పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.

## రేపు ఆటల పోటీలు

**నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:** నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం బాలురకు కబడ్డీ పోటీలు, శనివారం విద్యార్థినులకు ముగ్గుల పోటీలు జరుగుతాయని ఏబీవీపీ రాష్ట్ర ఎస్ఎఫ్‌డీ కో కన్వీనరు తడుకు చందు పేర్కొన్నారు.

## రక్షణ గోడ నిర్మాణం ప్రారంభం

**వాకాడు, న్యూస్‌టుడే:** వాకాడులోని బ్యారేజీ అతిథిగృహం ఎదుట 15 ఏళ్లుగా రక్షణ గోడ నిర్మించాలని ప్రతిపాదించినా కార్యరూపం దాల్చలేదు. కూటమి అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చొరవ తీసుకొని రూ.4 లక్షల నిధులు విడుదల చేయించడంతో రక్షణ గోడ నిర్మాణ పనులు ప్రారంభించారు. దాంతో ఎట్టకేలకు అతిథిగృహానికి రక్షణ కల్పించారు. గతంలో కొందరు అతిథిగృహం లోపల అనుమతులు లేకుండానే వినియోగించుకొనేవారు. ఈ రక్షణ గోడ నిర్మాణంతో ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. ప్రహరీ నిర్మాణ పనుల్లో తొలుతగా రాళ్లు నాటి వాటి మధ్యలో సిమెంటు పలకలను అమరుస్తున్నారు.

## పేరుకే పర్యాటకం.. కరవైన సదుపాయం

నిరుపయోగంగా మరుగుదొడ్డి

**తడ, న్యూస్‌టుడే:** రాష్ట్ర సరిహద్దు తడ మండలం భీములవారిపాళెం రేవు పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. పులికాట్ సరస్సు అందాలు తిలకించేందుకు ఇదో అనువైన ప్రదేశం. ఏడాది పొడవునా నీళ్లుండే ప్రదేశం కావడంతో పక్షుల సందడి కూడా ఉంటుంది. వారాంతపు రోజుల్లో స్థానిక మత్స్యకారుల పడవల్లో పర్యాటకులు బోటు షికారు చేస్తుంటారు. ప్రమాద రహిత ప్రదేశం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు.

**ఇవీ సమస్యలు :** పర్యాటకంగా గుర్తింపు పొందిన ప్రదేశాల్లో సందర్శకులకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత పర్యాటకశాఖది. కానీ ఇక్కడ ఒక్కటంటే ఒక్క సదుపాయం కూడా లేదు. చీకటి పడితే రేవులో దీపాలు వెలగవు. నీటి వసతి లేదు. కూర్చునేందుకు అనువుగా వసతి లేదు. చినుకు పడితే నిలువునా తడిసి ముద్దవ్వాల్సిందే. మరుగుదొడ్డి లేక మహిళలు తీవ్ర అవస్థలెదుర్కొంటున్నారు. రేవు పక్కన ఏర్పాటు చేసిన టూరిజం రిసార్ట్సు ఏళ్ల తరబడిగా మరమ్మతులకే పరిమితమైంది. పక్షుల పండగ సమయంలో తాత్కాలిక మరుగుదొడ్లు, నీటి వసతి కల్పిస్తారు. తరువాత మిన్నకుండిపోతున్నారు.

నీళ్లు రాని ట్యాంకు

### ఇలా చేస్తే ప్రయోజనం

- ✦ రేవులో పర్యాటకులు కూర్చుని సేద తీరేందుకు అనువుగా చక్కటి నిర్మాణాలు ఉండాలి. వర్షానికి తడవకుండా ప్రత్యేకంగా సిద్ధం చేయాలి.
- ✦ తాత్కాలిక మరుగుదొడ్లు కాకుండా, ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి. వాటికి నీటి వసతి కల్పించాలి.
- ✦ తాగునీటి వసతి కల్పించాలి. రేవులో సోలార్ దీపాలు వెలిగే ఏర్పాటు చేయాలి. వీటన్నింటి పర్యవేక్షణకు సిబ్బందిని కేటాయించాలి.
- ✦ రేవులో బోటు షికారు చేసేందుకు స్థానిక మత్స్యకారుల పడవలు నిత్యం అందుబాటులో ఉంచాలి. ఇరకం దీవి సందర్శనకు అవకాశం కల్పించాలి.
- ✦ ఇరకం దీవిలో సందర్శనకు అనువైన ఆలయాలు, దొరవులను మెరగుపరచాలి. అక్కడ పర్యాటకులకు భోజనం, ఇతర తినుబండారాలు లభించే ఏర్పాటు చేయాలి.
- ✦ తద్వారా పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దాంతో అటు పర్యాటకశాఖ ఆదాయం పెరగడంతోపాటు మత్స్యకారులకు మెరుగైన ఉపాధి లభిస్తుంది.

### మేమున్నాం.. మీకు తోడుగా..

సూళ్లూరుపేట: 88979 08890
నాయుడుపేట: 80085 73970
వెంకటగిరి: 80085 73966

**సూళ్లూరుపేట, న్యూస్‌టుడే:** సమస్య: కావలి వీధిలో వీధి దీపాలు వెలగడం లేదు. రాత్రిళ్లు బయటకు రావాలంటే ఆందోళనగా ఉంది. **–నారాయణ, స్థానికుడు**

**సమస్య:** పట్టణంలోని నాగరాజుపురంలో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు, రాత్రి సమయంలో కంపెనీలకు వెళ్లి వచ్చేవారు అటుగా వెళ్లాలంటే భయపడుతున్నారు. పట్టి తరలించాలి. **–రామారావు, స్థానికుడు**

**సమాధానం:** వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటాం. కుక్కల సమస్య పరిష్కరిస్తాం. **–చిన్నయ్య, కమిషనర్**

**సూళ్లూరుపేట గ్రామీణం, న్యూస్‌టుడే:** సమస్య: పట్టణ పరిధిలోని న్యూకాలనీలో శివాలయం సమీపంలో కాలువలోని మురుగు రోడ్డు మీదకు వస్తోంది. అటువైపు వెళ్లే పాదచారులకు ఇబ్బందిగా ఉంది. **– రమణయ్య, స్థానికుడు**

**సమాధానం:** పరిశీలించి వెంటనే సిబ్బందితో పారిశుద్ధ్య చర్యలు చేపడతాం. **–చిన్నయ్య, పురపాలక కమిషనర్**

శిక్షణ కానిస్టేబుల్‌కు మందులు అందజేస్తున్న కమాండెంట్ సాయిప్రసాద్ తదితరులు

## బెటాలియన్‌లో మెగా వైద్య శిబిరం

**వెంకటగిరి, న్యూస్‌టుడే:** వల్లివేడులోని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీస్ 9వ బెటాలియన్ ప్రాంగణంలో బుధవారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని కమాండెంట్ సాయిప్రసాద్ ప్రారంభించారు. నెల్లూరు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించి వైద్యపరీక్షలు చేసి మందుల పంపిణీ చేపట్టారు. కమాండెంట్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకోసారి తప్పనిసరిగా వైద్యపరీక్షలు చేసుకోవాలన్నారు. ఆసుపత్రి తరఫున అందించిన ఐసీయూ బెడ్, వైటల్స్ మానిటర్‌ను కమాండెంట్ ప్రారంభించారు. కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు భగీరథ, రాజకుమార్, సునీతకుమారి, విజయానంద్, సహాయక కమాండెంట్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

## బాల్య వివాహాలపై అవగాహన

**నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:** మండలంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల్లో బుధవారం సీడీపీవో ఉమామహేశ్వరి బాల్యవివాహాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 'బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈవో మునిరత్నం, హెచ్ఎం మంజుల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## జనసేనలో చేరిన యువత

పార్టీలో చేరిన వారితో ఉయ్యాల ప్రవీణ్

**నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:** జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఓజిలి మండలం నుంచి భువనగిరిపాళెం, ఆర్మేనిపాడు, వజ్జవారిపాళెం, చిలమానుచేను గ్రామాలకు చెందిన 30 మంది యువకులు నియోజకవర్గ జనసేన కన్వీనర్, ఏఎంసీ ఛైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు అట్ల కృష్ణారావు, మండల పార్టీ అధ్యక్షుడు ఎ.గోపి, నాయకులు శోభన్‌బాబు, కోటి, గురునాథం, ఏఎంసీ డైరెక్టరు సతీష్, పోలేరమ్మ కమిటీ సభ్యుడు బాలుశెట్టి పాల్గొన్నారు.

## బకాయిలు అందజేసిన కలెక్టర్

**తడ, న్యూస్‌టుడే:** గత రెండు దఫాలు జరిగిన పక్షుల పండగలో బోటు షికారుకు వినియోగించిన పడవలకు బకాయిలు నిలిచిపోయాయి. దాంతో ఈ దఫా బోటు షికారుకు పడవలు ఏర్పాటు చేసేది లేదని మత్స్యకారులు తీర్మానించారు. ఈ నేపథ్యంలో కలెక్టరు వెంకటేశ్వర్ పాత బకాయిలకు సంబంధించి దాదాపు రూ.11 లక్షల మేర చెక్కును బెస్త కార్పొరేషన్ ఛైర్మన్ బొమ్మన శ్రీధర్‌కు అందజేశారు. ఆ మొత్తాన్ని బోటు యజమానులకు చెల్లించాలని చెప్పారు.

## బ్యారేజీలో నీరున్నా.. ఉపయోగమేమి?

### సాగునీరు అందక 1500 ఎకరాలు ఎండుముఖం

**వాకాడు, న్యూస్‌టుడే:** బ్యారేజీలో ఏడాదిగా నిండుగా నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం బ్యారేజీకి కొద్ది రోజులుగా ఎగువ నుంచి తెలుగు గంగ నీరు వస్తోంది. అయినా ఏం ప్రయోజనం. తమ చెరువుకు నీటిని విడుదల చేస్తే కదా? సాగునీరు అందక పంటలు ఎండుముఖం పట్టాయంటూ.. బ్యారేజీ పరిధిలోని దుగరాజపట్నం ఆయకట్టు రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆయకట్టు పరిధిలో 1500 ఎకరాలకు అత్యవసరంగా సాగునీరు అవసరముంది. బ్యారేజీలోని నీరు చెరువుకు విడుదల చేస్తే పంటలను కాపాడుకుంటామని అధికారులను వేడుకుంటున్నా ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ చొరవ చూపితే తప్ప తమకు న్యాయం జరగదని వాపోతున్నారు.

దుగరాజపట్నం వద్ద ఎండుతున్న వరి పంట

**అంచనాలు తారుమారు :** బ్యారేజీ పరిధిలో పది చెరువులు ఉండగా తూపిలి, కల్లూరు చెరువులకు బ్యారేజీ నుంచి నేరుగా కాలువ ద్వారా నీరు చేరుతుంది. మిగతా చెరువులకు బ్యారేజీ నీరు చేరాలంటే చెరువులు నిండి చెరువులకు చేరేలా అప్పట్లో ఇంజినీర్లు అంచనాలు వేశారు. వరద సమయంలో మినహా మిగతా సమయంలో చెరువులకు నింపి మరో చెరువుకు నీటిని విడుదల చేయాలంటే అక్కడి రైతులు అడ్డుకోవడంతో కుదరడం లేదు. దాంతో చివరి ఆయకట్టుదారులైన దుగరాజపట్నం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

**తాత్కాలిక కాలువలో విడుదలకు ఒప్పుకోక :** దుగరాజపట్నం ఆయకట్టుదారుల కోసం వైకాపా పాలనలో తూపిలి చెరువులోని 5వ నంబరు తూము ద్వారా నీరు దుగరాజపట్నం చెరువుకు నేరుగా చేరేలా తాత్కాలికంగా వైకాపా నేతలు పొలాల మధ్యలో కాలువ తవ్వారు. ఆ కాలువ ద్వారా దుగరాజపట్నం చెరువుకు ఇప్పుడు నీటిని విడుదల చేయాలంటే అది అనధికారిక కాలువ అని.. అందులో నుంచి నీటి విడుదల జరగదని తూపిలి ఆయకట్టుదారులతో పాటు ఇంజినీర్లు చెబుతున్నారు. ఆ కాలువ తూపిలి ఆయకట్టుదారుల పంట కాలువ అని ఇంజినీర్లు స్పష్టం చేశారు.

### 17 ఏళ్లుగా కలగానే నిర్మాణం

బ్యారేజీ పరిధిలోని చివరి చెరువు దుగరాజపట్నంకు నీరు సక్రమంగా చేరడం లేదంటూ 17 ఏళ్ల కిందట అప్పటి పాలకులు రూ.60 లక్షలు వెచ్చించి నేరుగా చెరువుకు కాలువ నిర్మాణం జరిగేలా నిధులు మంజూరు చేసినా పనులు జరగలేదు. రెండేళ్ల క్రితం మళ్లీ రూ.2.10 కోట్లతో ప్రతిపాదనలు పంపినా కార్యరూపం దాల్చలేదు. కాలువ నిర్మాణంలో ఎక్కువగా భూసేకరణ ఉండడంతో కొందరు రైతులు నిరాకరిస్తున్నారు. ఎన్నికల సమయాల్లో ఆయా పార్టీలకు ఈ కాలువ హామీగా మారుతోంది. ● బ్యారేజీ ఏఈ శ్రీనివాసరావును వివరణ కోరగా రెండు రోజుల్లో నీటిని అందిస్తామని, కాలువల్లో వ్యర్థాల కారణంగా నీటి పారుదల నిలిచిపోయిందన్నారు.

## పర్యావరణ పరిరక్షణే లక్ష్యం

**వెంకటగిరి, న్యూస్‌టుడే:** పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని మార్పు సంస్థ వ్యవస్థాపకుడు పవన్ అన్నారు. బుధవారం టిడ్కో గృహ సముదాయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం నేటితో 200 రోజులు పూర్తయ్యిందన్నారు. పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ. . మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత స్థానికులకు అప్పగించామన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ రమణారెడ్డి, స్థానికులు అడివయ్య, మల్లికార్జునరావు, కిషోర్ పాల్గొన్నారు.

ధర్నా చేస్తున్న ఎన్ఎంయూ కార్మికులు

## కక్షసాధింపు మానుకోవాలి

**వెంకటగిరి, న్యూస్‌టుడే:** ఆర్టీసీ ఉద్యోగులపై అధికారులు కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఎన్ఎంయూ డిపో కార్యదర్శి కేవీరత్నం అన్నారు. బుధవారం డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ సంఘం జోనల్ కమిటీ పిలుపు మేరకు ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి, కడప జిల్లా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో నేతలు సతీష్‌బాబు, పూర్ణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

## నియంత్రికల్లో రాగి తీగ అపహరణ

**బాలాయపల్లి, న్యూస్‌టుడే:** మండలంలోని అలిమిలి, వెంగమాంబాపురం గ్రామాల్లో రెండు చోట్ల వ్యవసాయ విద్యుత్తు నియంత్రికలను దుండగులు ధ్వంసం చేసి రాగి తీగలను చోరీ చేసినట్లు ఎస్సై గోపి తెలిపారు. డిస్కం ఏఈ రాజేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గతంలో కూడా రెండు నియంత్రికల్లో రాగి తీగలను చోరీ చేసినట్లు డిస్కం ఏఈ తెలిపారు.

## అంచుకెళ్తే అదుపు తప్పినట్లే

జాతీయ రహదారి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ద్విచక్ర వాహనదారుల పరిస్థితి ప్రమాదకరంగా మారింది. తడ పోలీసుస్టేషన్ సమీపంలో నెల్లూరు వైపు వెళ్లే మార్గంలో రహదారి పొడవునా అంచులో ఇసుక పెద్ద ఎత్తున పేరుకుంది. ఇసుక తొలగించకపోవడంతో రహదారి అంచుకు వెళ్తే ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి బోల్తా పడుతున్నాయి. ఇకనైనా నిర్వహణ సంస్థ అధికారులు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, తడ**

## తుప్పు వదిలించాలి

సూళ్లూరుపేట పురపాలక సంఘంలో చెత్త తొలగించేందుకు వాహనాలు, యంత్రాలను రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేశారు. ఉపయోగించకపోవడంతో అవి నేడు కార్యాలయంలో తుప్పు పడుతున్నాయి. అధికారులు స్పందించి.. వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట గ్రామీణం**

## శిథిలం.. నిత్యం భయం



దేవాడిగుంట గ్రామంలో రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన రక్షిత పథకం ఓవర్‌హెడ్ ట్యాంక్ శిథిలావస్థలో ఉంది. సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో వాటర్ ట్యాంక్ లీకేజీ, పైపులు పాడైపోయి నిరుపయోగంగా ఉంది. కమ్మీలు తుప్పపట్టాయి. సిమెంటు పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సూళ్లూరుపేట**

## వినియోగంలోకి తెచ్చేదెన్నడో?

నిడిగల్లు గ్రామ సచివాలయం వద్ద ఆర్బీకే భవనం పూర్తయి మూడేళ్లు దాటినా ప్రారంభించలేదు. ఫలితంగా రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన భవనం నిరుపయోగంగా మారింది. సంవత్సరాలుగా వాడుకలోకి తేకపోవడంతో చుట్టూ చెట్లు పెరిగాయి. వైకాపా పాలనలో రైతు భరోసా కేంద్రంగా పిలిచే వీటిని కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు సేవా కేంద్రంగా మార్చారు. అయినా దీనికి పాత పేరు తొలగించలేదు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకుని పేరును మార్చడంతో పాటు వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది..

**- న్యూస్‌టుడే, బాలాయపల్లి**

## మాజీ సీఎంతో నేదురుమల్లి భేటీ

**వెంకటగిరి, న్యూస్‌టుడే:** మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం తాడేపల్లి నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నియోజకవర్గంలోని పలు అంశాలపై మాజీ సీఎంతో చర్చించినట్లు రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

జగన్‌కు పుష్పగుచ్ఛం అందిస్తున్న రామ్‌కుమార్‌రెడ్డి

## పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి

**దొరవారిసత్రం, న్యూస్‌టుడే:** పెరటి కోళ్ల పెంపకంతో పొదుపు సంఘాల మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి చెందాలని ఎంపీడీవో గోవర్ధన్, తెదేపా మండల అధ్యక్షుడు వేమసాని శ్రీనివాసులునాయుడు అన్నారు. మండలంలోని 34 సంఘ బృందాల్లో 68 మంది పొదుపు సంఘాల మహిళలకు బుధవారం పెరటి కోళ్లను పంపిణీ చేశామని ఏపీఎం మునిరాజయ్య తెలిపారు. ప్రతి యూనిట్‌కు 8 పెట్టలు, 3 పుంజులు అందజేశామన్నారు. వీటితో పాటు అవసరమైన మందులు అందించామని తెలిపారు.

కోళ్లు పంపిణీ చేస్తున్న అధికారులు, నాయకులు

## పక్షుల పండగకు ముస్తాబు

**సూళ్లూరుపేట, న్యూస్‌టుడే:** పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10, 11 తేదీల్లో నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పురస్కరించుకుని పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు మొదలుపెట్టారు. ప్రాంగణంలో వేదిక ఏర్పాటు చేస్తున్నారు. పులికాట్ పక్షుల రక్షిత కేంద్రం, అటకానితిప్ప పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం పక్షుల పెయింటింగ్ వేశారు. పిల్లల ఆటవిడుపు కోసం వివిధ ఆట పరికరాలను అందుబాటులో ఉంచారు. అటకానితిప్ప పులికాట్ పక్షుల రక్షిత కేంద్రంలో బోటు షికారు ఏర్పాటు చేస్తున్నారు.

విజ్ఞాన కేంద్రంలో పక్షుల పెయింటింగ్

## రైతుల సంక్షేమమే ధ్యేయం

**కలువాయి, న్యూస్‌టుడే:** రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. చింతలపాలెంలో బుధవారం పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


### బహిరంగ వేలం

జనవరి నెల తేది : 08-01-2026

| Vehicle No. | Description | Year |
| --- | --- | --- |
| AP26BL1366 | EICHER 380 | 2014 |

గమనిక : పైన తెలిపిన వాహనముల యొక్క రుణగ్రహీత(లు) / హామీదారులు మా యందు ఋణం పొంది వాహనము కొనుగోలుచేసి ఋణము చెల్లించనందువలన పలుమార్లు నోటీసులను పంపడమైనది. కాని ఖాతరు చేయనందువలన పలుమార్లు నోటీసు పంపడమైనది. కాని ఖాతరు చేయనందున పై వాహనములను వేలము ద్వారా విక్రయించి ఋణము రాబట్టుకొనుటకు కంపెనీ నిర్ణయించడమైనది. షరతులు వర్తిస్తాయి.
వేలము జరుగు ప్రదేశం : శ్రీరామ్ ఆటోమాల్ ఇండియా లిమిటెడ్, వెంకటాచలం, సర్వేపల్లి రోడ్డు, రైల్వేగేట్ దగ్గర, నెల్లూరు

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్
డి.నెం.53-54, శ్రీనగర్‌కాలనీ, శ్రీనివాస కాంప్లెక్స్, మాగుంట లేఔట్, డమ్రో షోరూం దగ్గర, నెల్లూరు, ఫోన్ : 9849981316, 9849981418.


## వాహనం ఢీకొని యాచకుడి మృతి

**నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:** నరసారెడ్డికండ్రిగ మలుపు సమీపంలో చెన్నై వైపు వెళ్లే జాతీయ రహదారిపై బుధవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే యాచకుడు(45) మృతి చెందాడు. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

**క్రైం కార్నర్**

## వైకాపా కార్యకర్తపై మహిళ ఫిర్యాదు

**నాయుడుపేట పట్టణం, న్యూస్‌టుడే:** ఓ మహిళను వైకాపా కార్యకర్త మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆమె ఫిర్యాదు మేరకు.. నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన ఓ వైకాపా కార్యకర్త మాయమాటలు చెప్పి రూ.15 లక్షలు, ఆరు సవర్ల బంగారు నగల్ని తీసుకుని తనను మోసం చేశాడని పుదూరుకు చెందిన జి.లక్ష్మమ్మ ఆరోపించింది. తాను పెళ్లకూరు మండలం చెంబేడు పీహెచ్‌సీలో పని చేస్తున్నానని, వైకాపా కార్యకర్త తనతో చనువుగా ఉంటూ తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని వాపోయింది. పిల్లల చదువు కోసం దాచుకున్న సొమ్మంతా తీసుకున్నాడని, ఇప్పుడు అడిగితే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె తెలిపింది. డిసెంబరు 29న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదని, ఎస్పీని కలిశాక స్థానిక పోలీసుల్లో చలనం వచ్చిందన్నారు. తనను మోసం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు ఆమె కోరింది.

## బిల్లు చెల్లించినా.. విద్యుత్తు సరఫరా నిలిపివేత

### జంపర్ల తొలగింపుతో రెండు గ్రామాల్లో అంధకారం

**వాకాడు, న్యూస్‌టుడే:** ఆ రెండు గ్రామాల్లో కొందరు విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నారు.. మరి కొందరు చెల్లించడం లేదు. విద్యుత్తు శాఖ సిబ్బంది మాత్రం ఏకంగా గ్రామాలకు విద్యుత్తు సరఫరా అయ్యే జంపర్లను తొలగించడంతో రెండు గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితి వాకాడు మండలం దుగరాజపట్నం పంచాయతీ కొండూరుపాలెం, అంజలాపురం మత్స్యకార గ్రామాల్లో నెలకొంది. ● కొద్దికాలం క్రితం ఆ గ్రామాల్లోని కొందరు వినియోగదారులకు సిబ్బంది రీడింగ్ సక్రమంగా తీయకపోవడంతో బిల్లులు అధికంగా వచ్చాయి. కంగుతిన్న మత్స్యకారులు బిల్లులను వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు. మరి కొందరు చెల్లించడం లేదు. కొందరు సిబ్బంది వద్దే నగదు ఇచ్చి బిల్లులు చెల్లించమని చెబుతున్నా వారు సక్రమంగా చెల్లింపులు చేయకపోవడంతో చివరకు బిల్లులు సక్రమంగా చెల్లించిన వారికీ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆ రెండు గ్రామాల్లోని మత్స్యకార కుటుంబాలు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కొండూరుపాలెం గ్రామంలో చీకటి

**నగదు వసూలు చేస్తున్నదెవరు? :** దుగరాజపట్నం పంచాయతీలో విద్యుత్తు శాఖలోని కొందరు సిబ్బంది తీరు ఇష్టారాజ్యంగా మారింది. గతంలో కూడా కొందరు సిబ్బంది చేతివాటంతో వినియోగదారులు రూ.లక్షల్లో నష్టపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా స్థానిక డిస్కం అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని మత్స్యకారులు అంటున్నారు. అసలు రెండు గ్రామాల్లో వినియోగదారుల వద్ద బిల్లులు చెల్లిస్తామంటూ నగదు వసూలు చేస్తున్నదెవరు? వారు నగదు ఇచ్చినా బిల్లులు చెల్లించకపోవడం వెనుక ఏం జరుగుతోంది? అన్న కోణంలో అధికారులు విచారణ చేపడితే వాస్తవాలు బయటపడతాయని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.

☛ ఈ విషయమై డిస్కం ఏడీ చెన్నయ్యను వివరణ కోరగా.. పరిశీలించి చర్యలు తీసుకొంటామని చెప్పారు.






(c) eenadu

ఈనాడు
విశాఖపట్నం
గురువారం 8 జనవరి 2026 సిటీ 5

# సమస్యలు ఆలకించి.. పరిష్కారానికి హామీ ఇచ్చే

## తెదేపా కార్యాలయంలో మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేశ్ బుధవారం ఉదయం నగర తెదేపా కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో మాట్లాడి, వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

★ జీవీఎంసీ 83వ వార్డు ఏఎంసీకాలనీలో ఏళ్ల కిందట ప్రభుత్వం నిర్మించిన 192 గృహాలు శిథిలావస్థకు చేరాయని, వాటిని పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరారు. ★ తలసీమియా బాధితులకు విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు నిధులు మంజూరు చేయాలని విశాఖ కారుణ్య సేవా సంస్థ ప్రతినిధులు విన్నవించారు.

★ ఏయూలో పని చేస్తున్న అతిథి అధ్యాపకులకు నెలవారీ వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంఘం అధ్యక్షులు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ కోరారు.

★ బ్రహ్మకుమారీ సంస్థ తరఫున సింహాచలం పరిసరాల్లో ఆధ్యాత్మిక మ్యూజియం, ప్రాథమిక చికిత్స కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించాలని బ్రహ్మకుమారీ సంస్థ ప్రతినిధి రామేశ్వరి కోరారు.

వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేశ్

**మంత్రిని కలిసిన నాయకులు:** తెదేపా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు, రామకృష్ణబాబు, కార్పొరేషన్ ఛైర్మన్లు సీతంరాజు సుధాకర్, గండి బాబ్జీ, పీవీజీ.కుమార్, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్, విశాఖ లోక్‌సభ నియోజకవర్గం తెదేపా అధ్యక్షుడు చోడె వెంకటపట్టాభిరామ్, పార్టీ నేతలు లొడగల కృష్ణ, కోరాడ రాజబాబు, పి.విజయకుమార్, బండారు అప్పలనాయుడు.. తదితరులు మంత్రిని కలిశారు. వివిధ అభివృద్ధి అంశాలను లోకేశ్ దృష్టికి తీసుకువెళ్లారు.

**అప్పన్నకు నృత్య నీరాజనం**

సింహగిరిపై అధ్యయనోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. బుధవారం సాయంత్రం అప్పన్న స్వామి బాలకృష్ణుడి అలంకరణలో దర్శనమిచ్చారు. కళాకారులు తిరువీధిలో కనుల పండువగా నృత్యనీరాజనం సమర్పించారు. -న్యూస్‌టుడే, సింహాచలం

**గస్తీలో భారత నేవీ నౌకలు**

సింధియా, న్యూస్‌టుడే : భారతీయ తొలి శిక్షణ స్క్వాడ్రన్ టీమ్‌లోని నౌకలు ఆగ్నేయ ఆసియా గస్తీలో పాల్గొంటున్నాయని బుధవారం నేవీ వర్గాలు తెలిపాయి. దీర్ఘశ్రేణి శిక్షణ గస్తీలో భాగంగా ఆగ్నేయాసియాకు 'ఐఎన్ఎస్ టిర్, ఐఎన్ఎస్ శార్దుల్, ఐఎన్ఎస్ సుజాత యుద్ధనౌకలతోపాటు భారతీయ తీరగస్తీ దళానికి చెందిన ఐసీజీ సారథి నౌక ఈ టీమ్‌లో ఉందని పేర్కొన్నాయి.

# వాటాలు తేలే... జనం మునిగే!

ఈనాడు-విశాఖపట్నం

థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ద్వారా వచ్చే ఫ్లైయాష్ (బూడిద) రవాణా కొందరికి కాసులు కురిపిస్తోంది. నగరవాసులను మాత్రం కాలుష్యం సుడిలోకి నెట్టేస్తోంది. అన్నీ తెలిసినా కొందరు ప్రజాప్రతినిధుల జోక్యం ఉండటంతో అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే దిల్లీని మించి విశాఖలో గాలి నాణ్యత దెబ్బతిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు నేతల కమీషన్ల కోసం ప్రతిరోజూ నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్న వందల లారీలతో కాలుష్యం మరింత పెరిగిపోతోంది.

**డిమాండ్ పెరగడంతో:** విశాఖ నగరానికి సమీపంలో ఉన్న రెండు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నుంచి బూడిద రవాణా అవుతుంది. గతంలో ఉచితంగా ఇచ్చేవారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో టెండర్లు పిలుస్తున్నారు. సిమెంటు, ఇటుక పరిశ్రమలు, జాతీయ రహదారుల నిర్మాణానికి ఫ్లైయాష్ వెళుతుండగా... మరో రకమైన సైలో యాష్‌ను పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓ సంస్థ పిట్టవానిపాలెం వద్ద వెయ్యి ఎకరాల్లో, ఇంకో సంస్థ పాలవలస వద్ద 300 ఎకరాల్లో ఫ్లైయాష్ నిల్వ చేస్తుంటాయి. ఈ ప్రాంతాల నుంచి లారీలు మొదలై దేశపాత్రునిపాలెం, ఏలేరు కాల్వ మీదుగా జాతీయ రహదారిపైకి వస్తున్నాయి. ప్రతిరోజూ 300పైగా లారీలు బూడిద రవాణా చేస్తున్నాయి.

**నేతల కాసుల వేటలో మేటలుగా పేరుకుపోతున్న బూడిద**

**ఫ్లైయాష్ రవాణాలో నిబంధనలు గాలికి**



లారీల నుంచి కిందపడిన బూడిదతో ఓ సర్వీసు రోడ్డులో పరిస్థితి ఇదీ..

**నిత్యం అవస్థలు..**

ప్లాంట్‌ల నుంచి బూడిద రవాణా చేసే సమయంలో పరిమితికి మించి నింపేస్తున్నారు. కొన్ని సార్లు టార్పాలిన్ పట్టాలు కప్పకుండానే తరలిస్తున్నారు. మరికొన్ని లారీలకు కప్పినా ఓవర్‌లోడు కారణంగా కుదుపుల సమయంలో బూడిద జారి రోడ్లపై పడుతోంది. గాలికి ఆ బూడిద లేచి ద్విచక్ర వాహన చోదకులు, ఆటో ప్రయాణికులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల వెంబడి ఉండే దుకాణదారులు, ఇళ్లపై బూడిద కమ్మేసి శ్వాసకోశ సమస్యలు, కళ్ల మంటలతో అల్లాడుతున్నారు.

**అంతా మేం చూసుకుంటామంటూ:** ప్లాంట్ల నుంచి బూడిద రవాణా చేసే బాధ్యతలు టెండర్లలో ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు దక్కించుకున్నా.. తరువాత ఉప గుత్తేదారులకు ఇచ్చేస్తున్నారు. దీనికీ ఓ కారణం ఉంది. చెప్పినట్లు వినకపోతే..బూడిదతో ఇబ్బందులు పడుతున్నామంటూ స్థానికుల నుంచి ఆందోళనలు తప్పవనే సంకేతాలను నేతలు పంపుతున్నారు. అలా కొందరు నేతలు చెప్పినవారికి కాంట్రాక్టు అప్పగించాక ప్రతి ట్రిప్పునకు వాటాలు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధుల కీలక అనుచరులు ఈ కమీషన్ల వసూళ్ల వ్యవహారం చూస్తున్నట్లు సమాచారం.

**అందరూ చూసేలా.. కాలం తెలిసేలా!**

గురుద్వారా ప్రాంతం శ్రీనివాస్‌నగర్‌కు వెళ్తే ఓ చోట ఇంటి పైఅంతస్తు గోడకున్న గడియారం ఆకట్టుకుంటుంది. నగరంలోని కొన్ని విద్యా,వైద్యాలయాల్లో పెద్ద పెద్ద గడియారాలను చూసి ఆసక్తికొద్దీ సీహెచ్ శ్రీనివాస్‌రెడ్డి ఇలా తన ఇంటికి తొమ్మిదేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది ఆగిపోయింది. సాంకేతిక పరికరాలు, మెకానిక్ ముంబయి నుంచి వచ్చి బాగు చేయాల్సి ఉంది. నగరంలో ఎక్కడా లేని రీతిలో ఇంటి గోడకున్న ఈ గడియారాన్ని అటుగా వెళ్లే వారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. - ఈనాడు, విశాఖపట్నం

# విజయానికి 66 మెట్లు!!

★ లెక్కలపై పట్టు పెంచేలా ప్రణాళిక
★ గణిత సూత్రాలు.. సోపానాలపై లిఖితం

గాజువాక, న్యూస్‌టుడే: 'ఆల్జీబ్రా'ను ఆ పాఠశాల విద్యార్థులు అవలీలగా చేసేస్తున్నారు. త్రికోణమితి అంటే వారికేమాత్రం భయం లేదు. అల్గారిథమ్ ఔపోసన పట్టేశారు.. ఒక రకంగా చెప్పాలంటే వారికి లెక్కలంటే 'లెక్కలేదు'. ఇదెలా సాధ్యమైందనుకుంటున్నారా? నడుపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రత్యేకతే అది. స్కూలు మెట్లను కూడా విజ్ఞాన 'మార్గాలు'గా ఉపయోగించుకుంటున్నారు. పిల్లల్లో లెక్కల మీద ఉండే భయాన్ని తొలగించటానికి మెట్ల మీద లెక్కల 'సూత్రాల'ను రాసేశారు.

మెట్లపై గణిత సూత్రాలు ఇలా

★ సాధారణంగా ఎక్కువమంది విద్యార్థులకు లెక్కలంటే కాస్త భయం ఉంటుంది. అయితే లెక్కల్లోని సూత్రాలను బాగా గుర్తుచేసుకుంటే చాలావరకు వాటిని సులువుగా చేయవచ్చు. ఆ సూత్రాలు కేవలం పుస్తకాలు తెరిచినప్పుడే కనిపిస్తే.. పిల్లలకు అంతగా గుర్తుండవనే ఉద్దేశంతో నడుపూరు ఉన్నత పాఠశాల హెచ్.ఎం. రాచకొండ శ్రీనివాస్, గణిత ఉపాధ్యాయులు షేక్ బాబ్జి, రమేష్‌నాయుడు, డి.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్‌లు పాఠశాల మెట్లను లెక్కల సూత్రాలకు వినియోగించుకుందామని ఆలోచించారు. ఈ పాఠశాల మొదటి అంతస్తు, రెండో అంతస్తులోకి వెళ్లేందుకు 66 మెట్లను ఉపయోగిస్తారు. ఆ మెట్ల మీద లెక్కల 'సూత్రాలను' పెయింట్‌గా వేశారు.

**ఒక్కో అడుగుకు:** విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పనిమీద మెట్లు ఎక్కటం.. దిగడం చేస్తుంటారు. అలా ఎక్కేటప్పుడు ఈ లెక్కల సూత్రాలు వారికి కనిపిస్తాయి. వీటిని చదవడం వల్ల వాటిని సులభంగా గుర్తుంచుకుంటారని ఈ విధంగా రాయించారు. ఆల్జీబ్రా, టూ డైమన్షనల్, త్రీ డైమన్షనల్ భావనలు, చుట్టుకొలతలు, వైశాల్యాలు, ఘన పరిమాణాలు ..ఇలా ముఖ్యమైన అంశాలన్నీ రాశారు. ఇవి తమకు బాగా ఉపయోగపడుతున్నాయని విద్యార్థులు చెప్తున్నారు.

# ముందస్తు శిక్షణ.. పెరిగిన ఉత్తీర్ణత

మాధవధార, న్యూస్‌టుడే: జిల్లాలో పెరుగుతున్న ప్రమాదాలను నియంత్రించే చర్యల్లో భాగంగా 'హోండా' కంపెనీ ఆధ్వర్యంలో రవాణా శాఖ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన **సురక్షిత డ్రైవింగ్ శిక్షణ కేంద్రం** మంచి ఫలితాలు ఇస్తోంది. ఈ కేంద్రం ద్వారా గత ఐదేళ్లలో ఎల్ఎల్ఆర్ పరీక్షకు హాజరైన 1.70 లక్షల మందికి ముందస్తు శిక్షణ ఇచ్చారు. రహదారి భద్రత, పాటించాల్సిన నిబంధనలు గురించి అవగాహన కల్పించి అనంతరం పరీక్షకు హాజరయ్యేలా చేయడంతో ఎల్ఎల్ఆర్ పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు, రహదారి నిబంధనలపై ప్రతి చోదకుడికి పూర్తి అవగాహన కలుగుతోంది.

**ప్రతిరోజు 200 మందికిపైగా..**

ఎల్ఎల్ఆర్ లైసెన్సు కోసం వచ్చే చోదకులకు ముందుగా 'హోండా' ఆధ్వర్యంలో సిబ్బంది పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా 120 రహదారి నిబంధనలు, అవి పాటించే విధానం గురించి సుమారు 45 నిమిషాల పాటు అవగాహన కల్పిస్తున్నారు.

★ ముఖ్యంగా రోడ్డుపై ఉన్న తప్పనిసరి, హెచ్చరిక, సమాచార సంకేతాల గురించి, రోడ్డు మార్కింగులు, చోదకుడు వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారు.

★ ప్రతిరోజు సుమారు 200 మందికిపైగా శిక్షణ ఇచ్చి వారికి ధ్రువపత్రాలు అందజేస్తున్నారు.

★ ఎల్ఎల్ఆర్ పరీక్షకు సంబంధించి 20 ప్రశ్నలుంటాయి. పది నిమిషాల్లో 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలి. ఈ దిశగా అవగాహన కల్పించడంతో ఎల్ఎల్ఆర్ పరీక్షలో ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది.

రహదారి నిబంధనలపై చోదకులకు అవగాహన కల్పిస్తూ..

# సంక్రాంతికి వస్తున్నాం..

★ దేశ, విదేశాల నుంచి పండగకు రాక
★ విమాన టికెట్లకు పెరిగిన డిమాండ్

ఎన్ఏడీకూడలి (కాకానినగర్), న్యూస్‌టుడే: సంక్రాంతి పండగ నేపథ్యంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చేందుకు టికెట్లను ఇప్పటికే పెద్ద సంఖ్యలో బుక్ చేసుకున్నారు. పండగ వారం రోజుల ముందు నుంచే 80 శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సమీపానికి వచ్చేకొద్దీ మరింత డిమాండ్ పెరగనుందని విమానాశ్రయ వర్గాలు చెప్తున్నాయి.

**తగినన్ని లేక.. :** విశాఖ విమానాశ్రయం నుంచి నిత్యం 60 విమాన సర్వీసులే ఉన్నాయి. ఇవి రద్దీకి సరిపోవడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దిల్లీకి డిమాండ్ ఉంది. సింగపూర్, అబుదాబి (దుబాయి) సర్వీసుల ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండే ఈనెల 16, 17, 18, 19 తేదీల్లో ఇక్కడి నుంచి వెళ్లే సర్వీసులకు భారీగా డిమాండ్ ఉంది. ఈ తేదీల్లో ఇప్పటికే 80 శాతం పైగా టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం. రద్దీ నేపథ్యంలో... రూ.6వేలు ఉండే ధర అమాంతంగా రూ.12వేలు దాటింది.

**2025లో జులై వరకు రాకపోకలు సాగించిన విమాన ప్రయాణికులు**

| | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జులై |
|---|---|---|---|---|---|---|---|
| దేశీయ | 2,61,636 | 2,38,219 | 2,47,258 | 2,34,864 | 2,60,233 | 2,37,253 | 2,17,806 |
| అంతర్జాతీయ | 11,107 | 8,415 | 8,648 | 9,801 | 6,597 | 7,447 | 8,448 |

**వృద్ధిరేటు పెరిగింది..**

2024 సంవత్సరం కంటే 2025లో 9.29 శాతం వృద్ధిరేటు నమోదైంది. 2025 నవంబరు వరకు 4,902.876 మెట్రిక్ టన్నుల దేశీయ కార్గో సేవలు జరిగాయి. అంతర్జాతీయ కార్గో ప్రారంభించినప్పటికీ.. సరకు ఎగుమతి, దిగుమతులు ఇంకా జరగలేదు. విమానాశ్రయంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం.
-పురుషోత్తం, విమానాశ్రయ డైరెక్టర్

**మందులు మోసుకొస్తుంది!**

మారుమూల ప్రాంతాలకు డ్రోన్‌తో మందుల సరఫరాకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అరకులోయ ప్రాంతీయ వైద్యకేంద్రంలో బుధవారం ప్రయోగాత్మకంగా డ్రోన్ ఎగురవేశారు. డ్రోన్‌తో మందుల సరఫరా, వివిధ నమూనాల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్‌వింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే ట్రయల్ రన్ నిర్వహించినట్లు వైద్యాధికారి రాము తెలిపారు. - అరకులోయ, న్యూస్‌టుడే

# ఏడడుగులు నడిచి.. ప్రాణాలు తీసి!!

**ప్రియుడితో భర్తను చంపించిన భార్య**

మృతుడు నాగరాజు
అల్లాడ రమ్య వసంతరావు (పాత చిత్రాలు)

పీఎంపాలెం, న్యూస్‌టుడే: పదేళ్ల కాపురం.. ఇద్దరు పిల్లలు.. సజావుగా సాగిపోతున్న సంసారం.. ఇంతలో వివాహేతర సంబంధం ఆ సంసారాన్ని బీటలు వార్చింది. ఏడు అడుగుల బంధాన్ని మరచిన ఆ భార్య ప్రియుడితో భర్తను హత్య చేయించింది. బుధవారం పీఎంపాలెం పోలీసు స్టేషన్ సీఐ జి.బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరుకి చెందిన అల్లాడ నాగరాజు(39), రమ్య(36) దంపతులు 8ఏళ్ల కిందట విశాఖ వచ్చి మధురవాడ దరి బి-2 కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. నాగరాజు ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతనికి శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన వసంతరావు(31)తో పరిచయం ఏర్పడింది. అతను కంచరపాలెం దరి ధర్మానగర్‌లో నివసిస్తున్నాడు. నాగరాజు ఇంటికి వసంతరావు తరచూ వచ్చేవాడు. ఈ క్రమంలో రమ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నాగరాజు రోజూ మద్యం తాగి కొడుతున్నాడని, అతని అడ్డు తొలగించుకుంటే ఇద్దరు సుఖంగా జీవించవచ్చునని రమ్య, వసంతరావు భావించారు. 2 నెలల క్రితం విషం పెట్టి చంపాలని ఒకసారి, క్షుద్ర పూజ(చిల్లంగి) ప్రయోగించి మరోసారి అంతమొందించాలనుకున్నా ఆ ప్రయత్నాలను విరమించుకున్నారు.

**రూ.50వేలు ఇస్తానని..:** కంచరపాలేనికి చెందిన పెయింటర్ బాలకృష్ణ(40), ఎలక్ట్రీషియన్ పవన్ అలియాస్ పండు(30) వసంతరావుకు స్నేహితులు. నాగరాజును చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పగా ఇద్దరు అంగీకరించారు. వసంతరావు గత నవంబరు 29న మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో ఓ హోటల్ గదికి నాగరాజును తీసుకొచ్చాడు. ముగ్గురు అతనికి మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేశారు. మృతదేహాన్ని బాలకృష్ణ, పండు ద్విచక్రవాహనంలో కూర్చోబెట్టుకుని బావికొండ ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్కన తుప్పల్లో పడేసి వెళ్లి పోయారు. ★ మద్యానికి బానిసైన తన భర్త రూ.5 వేలు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడని డిసెంబరు 17న రమ్య పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో పోలీసులకు ఆమె వ్యవహారశైలిపై అనుమానం వచ్చింది. ఫోన్‌కాల్స్ డేటా పరిశీలించగా వసంతరావుతో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించి. ఇద్దరిని స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించడంతో జరిగిందంతా వివరించారు. మృతుడి తండ్రి అప్పారావు ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

# విశాఖ కేంద్రంగా 'ప్రగతి ప్రణాళిక'

'వీఈఆర్' బృహత్తర ప్రణాళిక కసరత్తు

విస్తరించనున్న ఐటీ.. అనుబంధ సేవలు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఐటీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. అలాగే డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు (జీసీసీ) అనేకం రానున్నాయి. వీటన్నింటికీ అవసరమైన మౌలిక వసతులను పెంపొందించేందుకు విశాఖ ఎకనమిక్ రీజియన్ (వీఈఆర్) ద్వారా పలు ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్ ఆర్థిక ప్రగతికి కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. కన్సల్టెన్సీ నియామకానికి పలు సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఆర్ఎఫ్‌పీ) కోరారు.

**వసతుల పెంపుపై:** విశాఖతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళిక రూపొందించనున్నారు. విశాఖ కేంద్రంగా నగర శివారు ప్రాంతాల్లో నీటి సరఫరా, విద్యుత్తు పంపిణీ, రహదారుల అనుసంధానం, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రణాళిక ఉంటుంది. ముఖ్యంగా డేటా సెంటర్లకు నిరంతరాయంగా నీరు, విద్యుత్తు సరఫరా అందించే అంశంపైనా దృష్టిసారిస్తారు.

**అదనపు ప్రణాళిక:** విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పరిధిలో పెర్స్‌పెక్టివ్ ప్లాన్-2051, మాస్టర్ ప్లాన్-2041 ఇప్పటికే అమలులో ఉన్నాయి. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సు ద్వారా అనేక సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఆ ప్రణాళికలను నవీకరించాల్సి ఉంది. నూతన మాస్టర్‌ప్లాన్‌లో ఐటీ కారిడార్లు, డేటా సెంటర్ల క్లస్టర్లు, అనుబంధ కేంద్రాలు, జీసీసీ క్లస్టర్లు, మెడ్‌టెక్, మిశ్రమ వినియోగ జోన్లను ఎక్కడ ఏర్పాటు చేస్తారో ప్రతిపాదించనున్నారు. ఆధునిక టౌన్‌షిప్‌లు, బహిరంగ బహుళ వినియోగ ప్రదేశాలను ప్రతిపాదిస్తారు. వాటి మధ్య రవాణా అనుసంధానం ఉండాలి. ఇందుకు విశాఖ నగర పరిసరాల్లో 20 నుంచి 30 వేల ఎకరాలు అవసరం.

**కన్సల్టెన్సీ ద్వారా:** ఎంపిక చేసిన కన్సల్టెన్సీ ఇప్పటికే అమలులో ఉన్న వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్, ఆయా రంగాల పరిస్థితి గురించి అధ్యయనం చేస్తుంది. ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టులు చేపట్టాలో సూచించనున్నారు. విశాఖ నగరం, ఆ సమీప ప్రాంతాల మధ్య సమతుల్య అభివృద్ధి సాధించేలా ప్రాంతీయ ఆర్థిక క్లస్టర్లు, ప్రాంతీయ మార్గాలను అనుసంధానించేలా కొత్త ప్రణాళిక తయారు చేస్తారు. నిధుల సమీకరణ, భూముల అమ్మకం, ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామ్య విధానాల్లో ఎలా ముందుకు వెళ్లాలో ఆర్థిక వ్యూహాలను ఆ ప్రణాళికలో పేర్కొంటారు. భూముల అనుకూలత, వరద ముప్పు, పర్యావరణ పరిస్థితులు వంటివి అధ్యయనం చేస్తుంది.

**నిత్యం చింతే.. పడితే అంతే!**

నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే వేపగుంట-పినగాడి మధ్య దాదాపు ఏడు కి.మీ. మార్గం అత్యంత దారుణంగా ఉంది. రహదారి పనులు ఆరంభించినా సగంలో వదిలేశారు. పాడేరు, సబ్బవరం, అనకాపల్లి, చోడవరం వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే ఈ మార్గంలో లక్ష్మీపురం వద్ద దుస్థితిని చిత్రంలో చూడొచ్చు. -న్యూస్‌టుడే, వేపగుంట

# 'రాగులు'... అందక గగ్గోలు..!

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ జిల్లాలో రేషన్ డిపోల ద్వారా సరఫరా చేస్తున్న రాగులు కొంత మంది కార్డుదారులకే అందుతున్నాయని పలువురు గగ్గోలు పెడుతున్నారు. పంపిణీ ప్రారంభించిన రెండు, మూడు రోజుల్లోనే రాగులు అయిపోతున్నాయని వారు చెబుతున్నారు.

★ రెండు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ధరపై రాగులు సరఫరా చేస్తోంది. డిసెంబరు, జనవరిలో జిల్లాకు దాదాపు 300 టన్నుల రాగులు కేటాయించారు. వాటిని తీసుకునేందుకు కార్డుదారులు ఆసక్తి చూపుతున్నారు.

★ ప్రతి కార్డుకు 2 నుంచి 3 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఆ మేరకు బియ్యంలో కోత పెడుతున్నారు.

★ జిల్లాలో 5.15 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. కార్డుకు 2 కిలోల చొప్పున ఇవ్వాలన్నా... కనీసం వెయ్యి టన్నులు అవసరం ఉంటుంది. కానీ, జిల్లాకు 300 టన్నులు మాత్రమే కేటాయిస్తున్నారు. దీంతో మొదట వచ్చిన వారికే ప్రాధాన్యం ఉంటుందని అధికారులు గతంలోనే ప్రకటించారు.

★ ఈ నెలలో అక్కయ్యపాలెం, తదితర ప్రాంతాల్లోని డిపోల్లో డీలర్లు సక్రమంగా పంపిణీ చేయలేదని కార్డుదారులు ఆరోపిస్తున్నారు.

★ ఆయా ఘటనలపై విచారణ చేయించడంతో పాటు, జిల్లాకు అవసరమైన రాగులు కేటాయించేలా పౌర సరఫరాల అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక
మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు
ఈనాడు లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

వేడుక ఏదైనా..
ఈనాడు ను
చేసుకోండి వేదిక
ఈనాడు యాడ్స్ ద్వారా తెలియజేయండి
ప్రకటనల కొరకు సంప్రదించండి
80087 09638

# 'జట్టు'గా వసూళ్లు.. అక్రమాల పరవళ్లు..!

● ఏయూ వ్యాయామ విభాగంపై తీవ్ర ఆరోపణలు
● గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదులు

ఈనాడు, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం వ్యాయామ విద్యా విభాగంలో అక్రమాలు తారాస్థాయికి చేరుకున్నాయనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇదంతా విభాగంలోని ఓ కీలక వ్యక్తి కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక్కడి వసూళ్లపై ఇటీవల గవర్నర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది.

**ఆ ఇద్దరు..:** ఈ విభాగంలో ఓ టైంస్కేల్ ఉద్యోగి, మరో అటెండర్ చక్రం తిప్పుతున్నారు. వారు పనిచేయడానికి ఒక కార్యాలయాన్ని ఏసీ వసతులతో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం గమనార్హం. పీహెచ్‌డీ అవార్డులు మొదలుకొని అంతర విశ్వవిద్యాలయాల పోటీలకు క్రీడాకారులకు టికెట్లు బుక్ చేయడం వరకు అన్నింటిలోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనేవి ఆరోపణలు. రైలు, బస్సు టికెట్లకు అయ్యే ఖర్చులో కొంత నొక్కేస్తున్నట్లు చెబుతున్నారు. ముడుపుల్లో వాటాలు అందడంతో కీలక వ్యక్తులు మిన్నకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.

★ ఏయూ జట్లు క్రీడా పోటీలకు వెళ్లే సమయంలో పీడీలను కోచ్‌లుగా పంపించాలి. అలా కాకుండా కొన్ని సార్లు వ్యాయామ విద్యా విభాగంలో చదువుతున్న విద్యార్థులను పంపిస్తున్నారు. పోటీల సమయంలో క్రీడాకారులకు శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. కొన్నిసార్లు అవి చేపట్టకుండానే చేసినట్లు బిల్లులు తీసుకుంటున్నారు. ★ కుక్‌లను వసతిగృహ సహాయకులుగా నియమించడం, సిబ్బందితో దురుసుగా వ్యవహరించడం వంటి ఘటనలు చోటుచేసుకున్నా ఉన్నతాధికారులు కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదు.

★ ఇక్కడి పరిణామాలపై ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య రవి వివరణ కోరగా వ్యాయామ విభాగంపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

# రైల్వేజోన్‌కు ఉద్యోగుల బదలాయింపు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో ఉద్యోగులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట ఉద్యోగుల బదిలీలకు సంబంధించి రైల్వేబోర్డు ఐచ్ఛికాలు కోరింది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో పనిచేస్తున్న 959 మంది ఉద్యోగులు విశాఖకు బదిలీ అవుతున్నారు. వీరంతా త్వరలోనే విశాఖలోని జోనల్ కార్యాలయ నిర్వహణలో పాలు పంచుకుంటారు. ఇరు జోన్ల జీఎంలు ఉమ్మడిగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. దీంతో దక్షిణ కోస్తా జోన్ ప్రధాన కార్యాలయంతో పాటు వివిధ విభాగాల్లోని పలు కేటగిరీల్లో పని చేసేందుకు మానవవనరులను అందించడంలో ఆ సమావేశం కీలక భూమిక పోషించింది.

**ప్రారంభానికి జీఎం కార్యాలయం:** దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు సక్రమంగా సాగాలంటే నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు అవసరం. పూర్తిస్థాయిలో వారి నియామకం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఉద్యోగుల సర్దుబాటు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో మిగిలిన ప్రక్రియపై దృష్టిసారించారు. జీఎం కార్యాలయాన్ని తాత్కాలికంగా సిరిపురంలోని డెక్ భవనంలో నిర్వహించనున్నారు. ఇందుకు ఆ భవనంలోని ఆరు, ఏడు అంతస్తుల్లో పనులు చివరి దశకు వచ్చాయి. త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది.

టీడీఆర్‌ల జారీలో అవకతవకలు! 6లో

MANAGEMENT SEATS AVAILABLE
BA . LLB 5 years
Cont : 8332978328, 9154087107

22వ వర్ధంతి

మంచికి, మమతానురాగాలకు మారుపేరుగా నిలిచి మా అందరి హృదయాలలో సుస్థిరస్థానం సంపాదించుకొని మమ్మల్ని వీడి నేటికి 22 సం॥లు గడిచాయి. నీ మధుర స్మృతులు మా మదిలో ఎల్లప్పుడూ మెదులుతూనే ఉంటాయి. నీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...
భర్త : పిడికిటి శేషగిరిరావు
VIJAYA SWITCHGEAR CONTROLS,
Auto Nagar. 98481 91717
తమ్ముళ్లు : ఉప్పల లక్ష్మణప్రసాదు
ఉప్పల హరీష్‌బాబు
కుమార్తె : కృష్ణ అమూల్య
కీ॥శే॥ శ్రీమతి పిడికిటి విజయలక్ష్మి
జననం: 6-5-1961 మరణం: 8-1-2004

(c) eenadu

## అప్పలనాయుడు సేవలు మరువలేనివి | నివాళి అర్పించిన మంత్రి నారా లోకేశ్

భీమునిపట్నం, న్యూస్‌టుడే : భీమిలిలో ఇటీవల మృతి చెందిన తెదేపా సీనియర్ నాయకుడు, రాష్ట్ర నాగవంశం సంఘం అధ్యక్షుడు గాడు అప్పలనాయుడు కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. విశాఖ వచ్చిన మంత్రి బుధవారం అప్పలనాయుడు ఇంటికి వెళ్లి, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అప్పలనాయుడు భార్య జీవీఎంసీ రెండో వార్డు కార్పొరేటర్ గాడు చిన్నికుమారి లక్ష్మి, ఇతర కుటుంబీకులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పార్టీ బలోపేతానికి అప్పలనాయుడు చేసిన కృషి మరువలేనిదని మంత్రి గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కోండ్రు మురళీమోహన్, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ పాల్గొన్నారు.

బాధిత కుటుంబీకులతో మాట్లాడుతున్న మంత్రి లోకేశ్.. చిత్రంలో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు

IN THE HON'BLE COURT OF THE VII ADDL. CIVIL JUDGE (SENIOR DIVISION) AT: VISAKHAPATNAM
E.P. 161/2023 in O.S.1079/2016
Between:
Jeeru Jagannadha Reddy ...D.Hr/Plaintiff
And
Bheemarasetty Nageswara Rao ...J.Dr/Defendant

**వేలం ప్రకటన**

పై నెంబరు అమలు పిటీషన్‌లో డిక్రీ బాకీ+వడ్డీ మరియు ఖర్చులు రాబట్టు నిమిత్తం పైజడ్జిమెంట్ డెటారు యొక్క ఈక్రింది షెడ్యూలు ఆస్తిని తేది. 23-01-2026న వేలం వేయుటకు మహారాజశ్రీ కోర్టు వారు ఉత్తర్వులు జారీచేసియున్నారు. కావున వేలం తేది. 23-01-2026 ఉదయం గం॥ 10.30 ని॥ల నుండి సా॥5.00 గం॥ల మధ్య సమయంలో వేలం వేయుదురు. సదరు వేలంపాటలో పాల్గొన దలచిన ఆసక్తిగలవారు పైతేదిన, పైతెలిపిన శ్రీ కోర్టువారి ఎదుట హాజరై వేలం షరతులకు లోబడి పాడుకొనవచ్చునని ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయడమైనది.

**SCHEDULE OF PROPERTY**

The E.P. schedule property is southern side second floor measuring 2044 Sft bearing D.No.48-6-56/A out of the total extent of 667.22 Sq.yds of Jagga Rao Mansion of D.No.48-6-57 bearing Plot Nos.118 & 119 part of approved layout T.P. No.20/54 covered by Block No.24,T.S. No. 688A of Allipuram extension ward situated at Srinagar,Visakhapatnam within the limits of GVMC, Dwarakanagar, Sub Registrar's Office,Visakhapatnam bounded by: **(A) For total extent 667.22 Sq.yds** or 557.88 Sq.Mts, D.No.48-6-57 of Jaggarao Mansion: **East:** House belongs to kadiyam Brahmanandam, **South:** Partly Apartment and partly house belongs to others, **West:** House belongs late Bheemarasetty Paradesi Rao & Family, **North:** 40 ft. wide Road **(B) Sale property extent (E.P. Schedule Property)** (111.20 Sq.yds or 92.98 Sq. Mts D.No.48-6-56/A and 2044 Sft. in 2nd Floor Southern Portion): **East:** Common Corridor, **South:** Partly Apartment & partly house belongs to others, **West:** House belongs to late Bheemarasetty Paradesi Rao & Family, **North:** Joint wall between this property & B schedule property fell to the share of Bheemarasetty Sanyasi Rao.

**D.Hr Value : Rs. 65,00,000/-**
**Amin Value : Rs. 60,00,000/-**
J.Dr Value : Not Furnished

**సూరిశెట్టి శంకర్ రావు, న్యాయవాది**
Visakhapatnam. Cell: 98493 21461

**PUBLIC NOTICE**

Represented by its Managing Partner, **Thondapu Madhava Reddy** & Others are the absolute owners of the schedule property by way of Registered Sale Deed Dt. 02-12-2024. Vide Document No. 12018 / 2024 registered before **SRO Madhurawada** having purchased the same from **Neelapu Vivekananda Reddy** S/o Surya Narayana Reddy. Whereas the above mentioned person intends to avail loan/credit facilities from my Client **BANK - State Bank of India Madhurawada Branch,Visakhapatnam** by offering the below mentioned schedule Property towards Security. Therefore it is decided to Invite any Legitmate Objections or Claims if any, from anyone with regard to Schedule Property mentioned below may send their to the under signed either in person or in writing along with the related documents of proof within 7days from the date of publication of this Notice. If no Claims are received with in 7days from the date of this publication our bank will treat and understand that there are no claims / objections against this Property & will proceed with the mortgage transaction.

**SCHEDULE OF THE PROPERTY**

All that vacant site measuring an extent of 601 Sq.yds or 502.436 Sq.mts (being northern part out of the total extent f 912 sq.yds) Covered by Survey Nos. 110/2B part, 110/2C part, 110/3B part, 110/4A part & 110/4c part in Yendada Village within the limits of **Greater Visakhapatnam Muncipal Corporation**, Visakhapatnam Registration district and bounded by ( **Locality:** NSN Reddy Layout, near Door No.5-30 )
**East** : 30 feet road, **South**: Remaining site belongs to vendor, **West**: Saripilli Appalanaidu Land, **North**: 30ft. road.
Visakhapatnam Dt.6-01-2026
Smt. **P. NAGINI** Advocate
Plot.107, Visalakshinagar,Visakhapatnam. mobile: 98485 21975.

**ANDHRA PRADESH MEDICAL SERVICES & INFRASTRUCTURE DEVELOPMENT CORPORATION**
Tender Notice No.24/APMSIDC/2025-26, Dt.06.01.2026
**Tenders are invited for 12 Nos works (ECV 157.60 Lakhs), of submission Close date: 17.01.2026 @5.30PM for further details please Contact Ph.No. 8978680793 & 9652770880.**
Technical Officer, **APMSIDC Division**, Visakhapatnam

## ఇస్కాన్‌లో ఆధ్యాత్మిక మహా సమ్మేళనం

వేదికపై భక్తి రసామృత స్వామి మహరాజ్, జీవదాస్ ప్రభు, భజ హరిదాస్ ప్రభు

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ఇస్కాన్ మందిరం(సాగర్‌నగర్)లో ఆధ్యాత్మిక మహా సమ్మేళనం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. భక్తి రసామృత స్వామి మహరాజ్, జీవదాస్ ప్రభు, భజ హరిదాస్ ప్రభు, భానుస్వామి మహరాజ్, గౌరంగా ప్రభు, రేవతీరామన్ ప్రభు, లోకనాథ్‌స్వామి మహరాజ్, రాధేశ్యామ్ ప్రభు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. సింహాచలం దేవస్థానం ప్రధానార్చకులు శ్రీనివాసాచార్యులు విచ్చేసి శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనం అందజేశారు.

★ కృష్ణచైతన్య ఉద్యమాన్ని మారుమూల ప్రాంతాలకు ఏ విధంగా విస్తరించాలనే అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ప్రతి ఇంట్లో భగవద్గీత, భాగవతం ఉండాలని, ఆ జ్ఞానం అందరికీ అందాలనే ప్రభుపాదుల వారి ఆశయాన్ని నెరవేర్చాలని స్వామీజీలు వివరించారు.

★ సనాతన ధర్మాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, హైందవ సంప్రదాయాన్ని సమాజంలో విస్తృతంగా వ్యాప్తి చేయడం, కృష్ణ చైతన్యాన్ని సంకీర్తన ఉద్యమాన్ని బోధించడం, ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ సంస్థలను నడిపిస్తున్న సుమారు వంద మంది ఆధ్యాత్మిక గురువులు ఈ సమ్మేళనానికి హాజరైనట్లు ఇస్కాన్ (విశాఖ) అధ్యక్షుడు సాంబాదాస్ పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ వరకు ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు స్వామీజీల దివ్య సందేశం, ఆధ్యాత్మిక ప్రవచనాలు వంటి పలు కార్యక్రమాలు జరుగుతాయన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న స్వామీజీలు

## 9, 10న లైట్‌హౌస్ ఫెస్టివల్

అధికారులతో మాట్లాడుతున్న జేసీ మయూర్‌అశోక్

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ వైభవాన్ని మరింతగా చాటిచెప్పేలా కేంద్ర పోర్టులు, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో 9, 10వ తేదీల్లో నగరంలోని ఎంజీఎం పార్కులో 'లైట్ హౌస్ ఫెస్టివల్-3.0' నిర్వహించనున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఉత్సవ్ నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ రెండు రోజులు సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్‌గోపి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్‌హౌస్ పర్యాటకాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఉత్సవాలు సాగుతాయన్నారు. సమావేశంలో లైట్‌హౌస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ వీరేంద్రయాదవ్, పోర్టు కార్యదర్శి సాంబమూర్తి, సీపీఏ రమణమూర్తి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ వికాశ్, ఆర్డీఓ సుధాసాగర్, జీవీఎంసీ, ఆర్టీసీ, విద్యుత్తు, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.

## లయన్స్ ఆసుపత్రి అభివృద్ధికి విరాళం

గురుద్వారా, న్యూస్‌టుడే: సీతమ్మధార నార్త్ ఎక్స్‌టెన్షన్ దరి లయన్స్ క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి ఏయూ పూర్వ ఆచార్యులు డి.భారతి రూ.2.75 లక్షలు విరాళం అందించారు. ఆసుపత్రి ట్రస్టీ, మేనేజర్ వెలగపూడి ఉమామహేశ్వరరావుకు బుధవారం ఉదయం చెక్కు అందజేసి ఆసుపత్రి సేవలను కొనియాడారు.

ఉమామహేశ్వరరావుకు చెక్కు అందజేస్తున్న ఆచార్య భారతి

## ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ ఛైర్మన్‌గా సీహెచ్.ఎస్.ఎన్.రాజు

తాటిచెట్లపాలెం), న్యూస్‌టుడే: అంతర్జాతీయ ఆధ్యాత్మిక సేవా సంస్థ ది వరల్డ్ టీచర్ ట్రస్ట్(జగద్గురు పీఠం) నూతన ఛైర్మన్(అధ్యక్షుడి)గా సీహెచ్.ఎస్.ఎన్.రాజు(మచిలీపట్నం) నియమితులైనట్లు ఆ సంస్థ కార్యదర్శి బి.ఆర్.కె.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. 1971లో విశాఖలో ట్రస్టును మాస్టర్ ఇ.కె.స్థాపించారని భౌగోళికంగా మాస్టర్ పార్వతీకుమార్ ట్రస్ట్ కార్యాకలాపాలను విస్తరింపజేశారని ప్రకటనలో పేర్కొన్నారు. గత 50 ఏళ్లుగా సామాజిక సేవలు అందిస్తున్న ఈయన జగద్గురు పీఠం జాతీయ సలహా సంఘం సభ్యుడిగా, అలాగే మచిలీపట్నం, విశాఖపట్నం బాలభాను విద్యాలయాల అధ్యక్షుడిగా, కులపతి బుక్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా, జనకులం ఫౌండేషన్ అధ్యక్షుడిగా రాజు సేవలందిస్తున్నారు . మాస్టర్ ఇ.కె.శిష్యులలో ప్రముఖులైన రాజు దేశవిదేశాల్లో యోగా విద్య, ఆధ్యాత్మికం జ్యోతిష్యం, ప్రాచీన విజ్ఞానం, సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తుంటారు. మాస్టర్ ఇ.కె. విదేశాలలో చేసిన ప్రబోధాలను 'ఓవర్సీస్ మెసెజెస్' పేరిట ఆంగ్లంలో రచించిన 12 గ్రంథాలను ప్రచురించడంలో రాజు చేసిన కృషి విశేషమైనదని కులపతి బుక్ ట్రస్ట్ కార్యదర్శి చింతలపాటి సత్యదేవ్ పేర్కొన్నారు.

సీహెచ్.ఎస్.ఎన్. రాజు

## గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నియామకంపై ఉత్తర్వులు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దక్షిణం నియోజకవర్గానికి చెందిన వనమా రెడ్డి సతీష్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సతీష్‌కుమార్ ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు.

## ఫార్మాలో ప్రమాదాలు నివారించాలి: ఎమ్మెల్యే

పరవాడ, న్యూస్‌టుడే: ఫార్మా సంస్థల్లో భద్రతతో కూడిన అధునాతన టెక్నాలజీని ఉపయోగించి కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మైదానంలో ఎగ్జివిజన్ మీడియా ఆధ్వర్యంలో జేఎన్‌పీసీఎంఏ, ఎంఏఎస్‌ఆర్‌ఎం, విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ సహకారంతో నిర్వహిస్తున్న వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో-2026.. రెండో రోజు బుధవారం ప్రదర్శనను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. ఫార్మా రంగంలో వస్తున్న మార్పులు, తాజా ఆవిష్కరణలపై తెలుసుకునేందుకు ఫార్మాసంస్థల సిబ్బందికి, సంబంధిత విద్యార్థులకు ఈ ఎక్స్‌పో ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఒకప్పుడు మెట్రోపాలిటన్ నగరాల్లో నిర్వహించే ఎక్స్‌పోను పరవాడ ఫార్మాసిటీలో మూడోసారి నిర్వహించి విజ్ఞానాన్ని పెంపొందించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. కంపెనీల యాజమాన్యాలు గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం ఎక్స్‌పోలోని ఉపకరణాలను ఎమ్మెల్యే సందర్శించి వాటి ఉపయోగాల గురించి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఎక్స్‌పో నిర్వాహకులు, ఫార్మా కంపెనీ యాజమాన్య ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లారస్ ల్యాబ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చావ నరసింహారావు, జేఎన్‌పీసీఎంఏ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాశరావు, ప్రధాన కార్యదర్శి జెట్టి సుబ్బారావు, ఎంఏఎస్ఆర్ఎం అధ్యక్షుడు శివరామ్‌ప్రసాద్, లారస్ ల్యాబ్స్ వైస్ ప్రెసిడెంట్ బోడేపూడి రామకృష్ణ, కేఆర్ఎస్ ఫార్మా ఈడీ రామ్మోహన్‌రావు, రక్షిత్ డ్రగ్స్ జీఎం ఎం.పి.దొర, ఫార్మాజెల్ సంస్థ డైరెక్టర్ వాసుదేవర అప్పారావు, మహి డ్రగ్స్ డైరెక్టర్ మురళీ శ్రీనివాస్, ఎగ్జివిజన్ మీడియా డైరెక్టర్ అజిత్‌కుమార్ శుక్లా, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబును సత్కరిస్తున్న ఫార్మా సంస్థల యాజమాన్య ప్రతినిధులు నరసింహారావు, సుబ్బారావు, సూర్యప్రకాశరావు, శివరామ్‌ప్రసాద్ తదితరులు

## టీడీఆర్‌ల జారీలో అవకతవకలు!

కార్పొరేషన్, న్యూస్‌టుడే : సింహాచలం పాతగోశాల నుంచి అడివివరం వరకు నిర్మించిన బీఆర్‌టీఎస్ రహదారి విస్తరణలో ఆస్తులు కోల్పోయిన బాధితులకు జారీ చేసిన టీడీఆర్‌లలో అవకతవకలు జరిగాయని కమిషనర్ కేతన్‌గార్గ్ నియమించిన కమిటీ తేల్చింది. మొత్తం 205 మందికి టీడీఆర్‌లు జారీ చేయగా, కొందరు కోల్పోయిన స్థలం కంటే అదనంగా స్థలం పోయినట్లు చూపి టీడీఆర్‌లు తీసుకున్నట్టు గుర్తించారు. అలాగే స్థలం విలువ రూ.10 వేల నుంచి రూ.35 వేలకు పెంచడం, కొన్ని భవనాలకు ఇచ్చిన నష్ట పరిహారం భారీగా పెంచినట్లు కమిటీ తేల్చింది. ఓ వ్యక్తి ఆస్తికి మరొకరి పేరిట టీడీఆర్ జారీ అయింది. ఆయా నివేదికలు బుధవారం కమిషనర్‌కు అందాయి. కమిటీ అభ్యంతరాలకు సంబంధించి బాధితులు ఆధారాలు సమర్పించాల్సి ఉన్నా, చాలా మంది సరైన ధ్రువీకరణపత్రాలు అందించలేదు. నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత, ఎంతమంది టీడీఆర్‌లను కమిషనర్ అనుమతిస్తారో వేచి చూడాలి.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
Bank of India BOI
**కూర్మన్నపాలెం బ్రాంచ్**, డి.నెం. 30-77-10, గాంధీ విగ్రహం దగ్గర, రామాలయం ఎదురుగా, వడ్లపూడి, మెయిన్ రోడ్డు, విశాఖపట్నం-530046, ఇ-మెయిల్: Kurmannapalem.Vishakapattnam@bankofindia.bank.in, ఫోన్.: 0891-2764519

**సెక్యూరిటైజేషన్ చట్టం నెం.54/2002 ప్రకారం ఇ-వేలం ద్వారా అమ్మకపు ప్రకటన**

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002 లోని రూలు 8(6) నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం ప్రకటన.

సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా, కూర్మన్నపాలెం బ్రాంచ్ వారికి ఋణగ్రహీత(లు): శ్రీ కాండ్రేగుల శ్రీరామ్ ప్రదీప్ వారు చెల్లించవలసిన బకాయి రూ. 27,10,062/- + తేది. 29.08.2025 నుండి వడ్డీ, ఖర్చులు మరియు ఇతర ఛార్జీలను కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధీకృత అధికారిచే నిర్మాణాత్మక స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు తనఖాపెట్టిన దిగువ వివరించిన స్థిరాస్తిని తేది 10.02.2026 న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని సాధారణ ప్రజానీకానికి ముఖ్యంగా ఋణగ్రహీత(లు) మరియు హామీదారులకు తెలియజేయడమైనది. డిమాండ్ నోటీసు తర్వాత చెల్లింపులు ఏమైనా ఉన్నచో తీసివేయబడతాయి.

సదరు వేలం అమ్మకం ఆన్‌లైన్ ద్వారా బ్యాంక్ యొక్క సర్వీస్ ప్రొవైడర్: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇ-వేలం పోర్టల్: https://baanknet.com వెబ్‌సైట్ ద్వారా క్రింది పేర్కొన్న తేది, సమయంలో జరుగునని ఇందుమూలంగా ప్రకటన. ఆసక్తిగల బిడ్డర్లు ఇ-మెయిల్ చిరునామా, పాన్ కార్డు మరియు ఇ-వ్యాలెట్ కలిగియుండవలెను. ఆన్‌లైన్ శిక్షణ, ఇ-వ్యాలెట్ ద్వారా ఇఎమ్‌డి సొమ్ము డిపాజిట్ చేసేందుకు మరియు ఇ-వేలంలో పాల్గొనేందుకు సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించగలరు: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet), వెబ్‌పోర్టల్ https://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com. ఇ.ఎం.డి. సొమ్మును చెల్లించి, బిడ్స్ కాపీలు, పాన్‌కార్డ్ కాపీ, యుటిఆర్ నెం. తెలియజేస్తూ దిగువ తెలిపిన అధీకృత అధికారికి పంపవలెను.

**ఇ-వేలం తేది & సమయం: 10.02.2026, ఉ॥ 11.00 గం.ల నుండి సా॥ 5.00 గం॥ వరకు**
(అమ్మకం ముగిసే వరకు బిడ్డింగ్ కొనసాగితే 10 నిమిషాల అపరిమిత పొడిగింపుతో)

రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ధరావత్తును RTGS/NEFT ద్వారా చలాన్‌లోని ఖాతా వివరములుకు పొందుపరిచి జమచేయాలి

**స్థిరాస్తి వివరములు**

విశాఖపట్నం జిల్లా, జివిఎమ్‌సి పరిధి, గోపాలపట్నం ఎస్‌ఆర్‌ఓ పరిధి, వెంకటాపురం గ్రామం, "పద్మనాభ నగర్ ఏరియా", ఇనాం పట్టా నెం. 1184, డి.నెం: 7-121/33/45, జి.వి.ఎమ్.సి. హౌస్ ట్యాక్స్ అసెస్‌మెంట్ నెం. 100005/72151, ఎలక్ట్రిసిటీ ఎస్.సి.నెం. 1164932172-001708, సర్వే నెం.62/B, ప్లాట్ నెం. 51 సందు మొత్తం 167 చ॥గ॥లో అవిభాజ్యపు మరియు అనిర్దేశపు స్థలం 47 చ॥గ॥ లేదా 39.29 చ॥మీ॥ వాటాతో గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా 1050 చ॥అ॥ (ఉమ్మడి ఏరియాలు మరియు బాల్కనీలు కలుపుకొని) మరియు 80 చ॥అ॥ కార్ పార్కింగ్ ఏరియా కలిగిన గ్రౌండ్ ఫ్లోర్. **ఆస్తికి హద్దులు: ఉత్తరం:** 30 అ॥ రోడ్డు, **దక్షిణం:** ప్లాట్ నెం. 62, **తూర్పు:** ప్లాట్ నెం. 50, **పడమర:** ప్లాట్ నెం. 52. **గ్రౌండ్ ఫ్లోర్‌కు హద్దులు: ఉత్తరం:** పార్కింగ్ ఏరియా తరువాత 30 అ॥ రోడ్డు, **దక్షిణం:** ప్లాట్ నెం. 62, **తూర్పు:** ప్లాట్ నెం. 50, **పడమర:** ప్లాట్ నెం. 52.

**రిజర్వు ధర: రూ. 27,34,000/- | ధరావత్తు: రూ. 2,73,400/- | బిడ్ పెంపుదల: రూ. 50,000/-**

అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ https://www.bankofindia.bank.in/tenders లో ఏర్పాటు చేసిన లింక్‌ను రిఫర్ చేయండి లేదా బ్యాంక్ ఆఫ్ ఇండియా, కూర్మన్నపాలెం బ్రాంచ్, మేనేజర్ గారిని ఆఫీసు పనివేళలో సంప్రదించగలరు. ఫోన్ నెం: 90526 26367.

ఇ-వేలం విధానం కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ https://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com

తేది: 07.01.2026, ప్రదేశం: విశాఖపట్నం — సం/- అధీకృత అధికారి, బ్యాంక్ ఆఫ్ ఇండియా

## యువత సివిల్స్‌లో రాణించాలి

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ యువత సివిల్స్‌లో మెరవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. రాష్ట్రంలోని మూడు సివిల్స్ కోచింగ్ కేంద్రాల్లో ఇప్పటికే విజయవాడ, తిరుపతిలలో తరగతులు ప్రారంభం కాగా.. రుషికొండలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సెంటర్‌ను బుధవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, సంకల్పంతో గిరిజన విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు అందించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంగా మూడు కేంద్రాల్లో 340 మందికి ఉచిత కోచింగ్, వసతి, స్టడీ మెటీరియల్, నాణ్యమైన ఆహారం వంటి వసతులన్నీ ప్రభుత్వమే కల్పిస్తోందన్నారు. చదువు ద్వారానే అనుకున్న అభివృద్ధి, ఆశించిన పురోగతి సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ ఎస్.భార్గవి, శరత్‌చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శరత్‌చంద్ర కూడా మాట్లాడారు. సాంఘిక సంక్షేమశాఖ డీడీ కె.రామారావు, గిరిజన సంక్షేమాధికారి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఉచిత కోచింగ్ సెంటర్‌ను రిబ్బన్ కత్తిరించి ప్రారంభిస్తున్న మంత్రి సంధ్యారాణి

## 14న సింహగిరిపై సంక్రాంతి సంబరాలు

సింహాచలం, న్యూస్‌టుడే: మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న భోగి పండగ రోజున సింహాచలం క్షేత్రంలో సంక్రాంతి సంబరాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నట్లు ఈవో ఎన్.సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హిందూ సనాతన ధర్మం, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగుల ముగ్గులు, బసవన్నల విన్యాసాలు, జంగమ దేవర, కొమ్మదాసరి, హరిదాసు, తదితర జానపద కళారూపాలు, మేలుజాతి పశువుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ★ ఉత్సవాల సందర్భంగా 13న సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు సింహగిరి రాజగోపురం ఎదురుగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ముగ్గులకు 14న ఉదయం జరిగే వేడుకల్లో అతిథుల చేతుల మీదుగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. ★ 14న ఉదయం 9గంటల నుంచి సింహగిరిపై కళావేదిక వద్ద చిన్నారులకు భోగి పళ్లు పోసే కార్యక్రమం జరుగుతుందన్నారు. ★ 16న కనుమ పండగ సందర్భంగా కృష్ణాపురంలోని దేవస్థానం గోశాలలో గోపూజలు జరుగుతాయని ఈవో తెలిపారు.

## వైభవంగా 'స్వామి వివేకానంద శోభాయాత్ర'

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఆధ్వర్యంలో బుధవారం నగరంలో నిర్వహించిన శోభాయాత్ర వైభవంగా సాగింది. జైలురోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర రామ్‌నగర్, సెవెన్‌హిల్స్ గ్రీన్‌పార్క్, నౌరోజీరోడ్డు మీదుగా నొవొటెల్ సమీప రామకృష్ణ మిషన్ వరకు కొనసాగింది. వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యువజన, స్వచ్ఛంద సంస్థల సేవకులు, భక్తులు సుమారు 1500 మంది యాత్రలో పాల్గొన్నారు. ఆశ్రమం అధ్యక్షులు ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

యాత్రలో పాల్గొన్న రామకృష్ణ మిషన్ ఆశ్రమ సభ్యులు

**ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ**
(స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ యాక్ట్ LXIII OF 1951 క్రింద ఏర్పాటు చేయబడింది.
విశాఖపట్నం బ్రాంచ్, # 52-14-77/1, కొత్త రేసపువానిపాలెం, బుల్లయ్య కాలేజ్ దగ్గర, విశాఖపట్నం-530013. ఫోన్ : 0891-2747661 & 94908 24955, ఇ-మెయిల్ : vizag@apsfc.com

**డిమాండ్ నోటీసు**

1. ఋణగ్రహీత : (i) M/s. Averx Drugs Pvt. Ltd, ప్రాతినిధ్యం వహిస్తున్నవారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామినేని నాగశేఖర్, రిజిస్టర్డ్ ఆఫీస్ & యూనిట్ ఆవరణ చిరునామా : ప్లాట్ నెం. 27A31A & 27A32, APIIC ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా-531061.
2. డైరెక్టర్లు/ష్యూరిటీలు/హామీదారులు/చట్టపరమైన వారసులు:
(i) శ్రీమతి బుర్రా ఉమారాణి, భర్త : శ్రీ బి. వెంకటేశ్వరరావు, నివాస ఫ్లాట్ నెం.బి2, శ్రీ నిలయం, పెద్దిరెడ్డి వారి వీధి, శాంతి నగర్, కాకినాడ-533003.
(ii) శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి, భర్త : శ్రీ టి. అమృతరావు, నివాస ఫ్లాట్ నెం.302, స్కై ఆదిత్య అపార్ట్‌మెంట్స్, సందీపని నగర్, గీతం కాలేజ్ రోడ్, ఎండాడ, విశాఖపట్నం-530045.
(iii) శ్రీ KVNS గోపాల రాజు, తండ్రి : శ్రీ వెంకట రామరాజు, డి.నెం.16-48, కొప్పులవారి వీధి, చింతలపూడి గ్రామం & మండలం, ఏలూరు జిల్లా-534460.
(iv) శ్రీ రామినేని నాగశేఖర్, తండ్రి : శ్రీ ఆర్. సూర్యనారాయణ, హౌస్ నెం.1-71, బ్రాహ్మణకోడూరు, పొన్నూరు, గుంటూరు జిల్లా-522214.
(v) శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి, భర్త : శ్రీ ఎన్. రామ కృష్ణారావు (లేటు), నివాస డి.నెం.70-3-48/4, ఫ్లాట్ నెం.1A, శ్రీ హ్యాపీ ఫ్లాట్స్, విద్యానగర్-1, రమణయ్యపేట, కాకినాడ-533005.
(vi) శ్రీమతి N.S.S.R. ధనలక్ష్మి, భర్త : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), కుమారి ఎన్. మణి భావన, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), శ్రీ N.V.V. సత్య సాయి, తండ్రి : శ్రీ N.R.V.V. శివ ప్రసాద్ (లేటు), ఫ్లాట్ నెం.24, ప్రతిభ స్కూల్ దగ్గర, సాయి అభిలాష్ నగర్, సామర్లకోట, కాకినాడ జిల్లా-533440.

డియర్ సర్/మేడమ్,

ఋణగ్రహీత అయిన మీరు, M/s. Averx Drugs Pvt.Ltd, ప్లాట్ నెం. 27A31A & 27A32, ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్, లాలం కోడూరు గ్రామం, రాంబిల్లి మండలం, అనకాపల్లి జిల్లా వారు పొందిన ఋణాలకు సంబంధించి నిరర్థక ఆస్తులుగా (NPA) గా మార్చబడినందున **తేది.30.09.2025 నాటికి చెల్లింపవలసిన బకాయి మొత్తం రూ.3,97,89,541/- (మూడు కోట్ల తొంభై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క రూపాయలు మాత్రమే)**, APSFC ఇప్పటికే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002లోని సెక్షన్ 13(2) క్రింద **తేది.23.10.2025** న డిమాండ్ నోటీసును జారీ చేసింది. కొరియర్/రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఎక్నాలెడ్జ్‌మెంట్‌తో పంపిన నోటీసు ఈ క్రింది వ్యాఖ్యలతో డెలివరీ కాకుండా తిరిగి వచ్చినది. "చిరునామాలో వ్యక్తి లేనందున".

పైన పేర్కొన్న బకాయి మొత్తాన్ని 60 రోజులలోపు చెల్లించడంలో మీరు విఫలమైనందున చట్టంలోని సెక్షన్ 13(4) ప్రకారం ఋణగ్రహీతలు/హామీదారులకు సంబంధించిన ఆస్తులను (దిగువ వివరించిన విధంగా) స్వాధీనం చేసుకుంటుందని APSFC తెలియజేయబడుతుంది.

**మార్టిగేజ్ / హైపోథికేటెడ్ ఆస్తులు యొక్క వివరములు**

| క్ర.సం | తనఖాదారుని యొక్క పేరు | ఆస్తి వివరములు |
|---|---|---|
| 1. | ఋణగ్రహీత : | |
| | M/s. Averx Drugs Pvt.Ltd | --- |
| 2. | హామీదారులు/చట్టరీత్యా వారసులు | |
| | ష్యూరిటీ హోల్డర్ : 1. శ్రీమతి నాగిరెడ్డి ఆదిలక్ష్మి | ఐటమ్ నెం.1 : కాకినాడ జిల్లా, సర్పవరం, కాకినాడ, రమణయ్యపేట, జయేంద్రనగర్, సర్వే నెం.127, ప్లాట్ నెం. 134 ప్రకారం విస్తీర్ణం 600 చ॥గ॥లులోని భూమితో పాటు రెసిడెన్షియల్ భవనం డి నెం.70-14-11 తో కలదు. |
| | 2. శ్రీమతి బుర్రా ఉమారాణి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, సూర్యారావుపేట, సౌజన్యనగర్ వద్ద సర్వే నెం.220/4B, ఫ్లాట్ నెం.62 ప్రకారం విస్తీర్ణం 172.22 చ॥గ॥లులోని భూమి. |
| | 3. శ్రీమతి తిరుపతి ధనలక్ష్మి | కాకినాడ జిల్లా, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, రమణయ్యపేట వద్ద బ్లాక్ నెం.69, వార్డు నెం.29, సర్వే నెం.195, ఫ్లాట్ నెం.3 & ఫ్లాట్ నెం.5 భాగం ప్రకారం విస్తీర్ణం 481.37 చ॥గ॥లులోని భూమి. |

సలహాలు దిగువ తెలుపబడినవి :
1) మరిన్ని వివరాల కొరకు పోస్టల్ అధికారులు మీకు పంపిన ఒరిజినల్ నోటీసు/కవరును దిగువ సంతకందారు నుండి సేకరించి, పూర్తి వివరాల కొరకు దరఖాస్తు చేసుకోవలెను మరియు
2) SARFAESI చట్టం క్రింద తదుపరి చర్యలను నివారించడానికి పైన పేర్కొన్న నోటీసు తేదీ నుండి 60 రోజులలోపు వడ్డీ మరియు ఖర్చులు మొదలైన వాటితో సహా మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించవలెను.

తేది : 08.01.2026
ప్రదేశం : విశాఖపట్నం
సం/- సీనియర్ బ్రాంచ్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ

## 'రఫ్' ప్రారంభంలో ప్రభుత్వాల సహకారం మరువలేనిది

సింధియా, న్యూస్‌టుడే : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన విశాఖ్ రిఫైనరీలో కీలకమైన 'రఫ్' యూనిట్ ప్రారంభంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, సహకారం మరువలేనిదని బుధవారం సంస్థ యాజమాన్య వర్గాలు తెలిపాయి. రఫ్ యూనిట్ ప్రారంభం సంస్థ చరిత్రలో మైలురాయి వంటిదన్నారు.

రఫ్ యూనిట్ వద్ద రిఫైనరీ అధికారులు

## నేడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి రాక

వన్‌టౌన్, న్యూస్‌టుడే : విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి గురువారం విశాఖ రానున్నారు. రాత్రి 9.20 గంటలకు నగరానికి చేరుకుని, హోటల్ దసపల్లాలో బస చేస్తారు. 9న ఉదయం 8.30 గంటలకు ఎంపీ శ్రీభరత్ నివాసానికి వెళ్తారు. అక్కడ నుంచి బయలుదేరి 9.50 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని, జిల్లా సమీక్ష మండలి సమావేశంలో పాల్గొంటారు. రాత్రి 11.10 గంటల రైలులో తిరుగుపయనమవుతారు.

## పిల్లలపై లైంగిక వేధింపుల వీడియోలు.. యూట్యూబర్ అరెస్టు

నారాయణగూడ(హైదరాబాద్), న్యూస్‌టుడే: బాలలపై లైంగిక వేధింపుల వీడియోలు చేస్తూ.. సామాజిక మాధ్యమ వేదికల్లో అప్‌లోడ్ చేసి, ప్రసారం చేసిన ఆరోపణలపై ఓ యూట్యూబర్‌ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని విశాఖపట్నంలోని విశాలాక్షినగర్‌కు చెందిన కంబేటి సత్యమూర్తి (39)గా గుర్తించారు. ఇతడు వైరల్ హబ్ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తూ.. అభ్యంతరకరమైన, పిల్లలపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నాడు. ఈ వీడియోల్లో 18 ఏళ్ల లోపున్న మైనర్ల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. వీటిలో నిందితుడు కావాలనే పిల్లలను అసభ్యకరమైన, లైంగికపరమైన అశ్లీల ప్రశ్నలు అడగటమే కాకుండా.. మైనర్లు ముద్దులు పెట్టుకునేలా ప్రేరేపించినట్లు విచారణలో వెల్లడైందన్నారు. 2025 అక్టోబరు 16న వైరల్‌హబ్ యూట్యూబ్ ఛానల్‌లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు ప్రసారం అవుతున్నట్లు గుర్తించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. సాంకేతికపరమైన దర్యాప్తులో కంబేటి సత్యమూర్తిని నిందితుడిగా గుర్తించారు. అతడు 2018 నుంచి యూట్యూబర్‌గా పనిచేస్తూ.. వైరల్‌హబ్007 అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లూయెన్సర్లతో అసభ్య భాషలో ఇంటర్వ్యూలు చేసి, వ్యూస్‌తో ఆదాయం పెంచుకోవాలనే ఉద్దేశంతోనే వీడియోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతడు బాలల రక్షణ చట్టాలు, సైబర్ చట్టాన్ని ఉల్లంఘించాడని చెప్పారు. సైబర్ ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ ఎస్.నరేశ్ నేతృత్వంలో ఎస్సై సురేశ్ తమ బృందంతో కలిసి నిందితుడు సత్యమూర్తిని విశాఖలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

**చికెన్ ధరలు**
(కిలోకి - రూ.లలో)

| | వెన్‌కాబ్ | బ్యాగ్ |
|---|---|---|
| ఫారం గేటు | 143 | 140 |
| లైవ్ | 170 | 160 |
| డ్రెస్డ్ | 247 | 290 |
| స్కిన్‌లెస్ | 281 | 300 |

EENADU eClassifieds

BUSINESS SERVICES

**లోకేష్ గోల్డ్** లోన్స్ బ్యాంక్/ ప్రైవేట్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆదేరోజు మార్కెట్ రేటుకు కొనబడును. ✆ 9848488068, 7799223300.

**శ్రీవల్లి గోల్డ్** లోన్స్ బ్యాంకు/ ప్రైవేట్ తనఖాలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆదేరోజు మార్కెట్ ధరకు కొనబడును, అధిక రుణం ఇప్పించబడును. ✆ 9908545224.

FINANCIAL SERVICES

**స్థిరాస్తులపై ఉభయగోదావరి** జిల్లాల్లో, వైజాగ్, విజయవాడ అంతటా మార్టిగేజ్ ఫైనాన్స్, స్థిరాస్తి ఏ సంస్థలో ఉన్నా Xeroxపై 2nd మార్టిగేజ్ లోన్. సిబిల్ అవసరం లేదు. అయోధ్య కో-ఆపరేటివ్ సొసైటి బ్యాంక్, ✆ 9396999669

**ఆంధ్రప్రదేశ్‌లో Govt.** ఉద్యోగస్తులకు, రిటైర్డ్ పెన్షనర్లకు సులభవాయిదా లేదా నెలవారీ వడ్డీ పద్ధతిలో పర్సనల్ లోన్స్. అయోధ్య కోఆపరేటివ్ సొసైటీ ✆7386201191

REAL ESTATE

FLAT FOR SALE

KURMANNAPALEM

2BHK Flats, for Sale 960+80+18 Sft, Ready for Gruhapravesam, Phase-2, VUDA Layout @ Kurmanna palem, Owner. ✆ 8885516379.

LAND FOR SALE

GENERAL

**పూసపాటిరేగ మం** గోవిందపురం రోడ్డు, హైవేకి ½km తార్రోడ్డుఫేసింగ్ 9 ఎకరాలు కొబ్బరితోట & 4 ఎకరాలు కొబ్బరితోట అమ్మకం. 9440255187.

JOBS

**Merchant Navy** Required Seaman/ Oiler/Cook/ TME Electrical Officer. Qlf: 10th, 12th, ITI, B.Tech, Diploma. 9052220749, 9440939760

**Wanted Office** Assistant Male and Female at MVP Colony, Sector-4. ✆ 9553838885.

WALK-IN-INTERVIEW
A Multicrore Org. No.1 Position in 2 Sates Urgently Required the below Positions in Vizag Region and Branches.
❖ REGION MANAGERS : Only Male
Qlf: Retd. Divisional Managers and above in any Govt. & Pvt Sectors. Exp. in Administration in any Marketing Organisation
Package per Anum: 22 to 30 Lakhs
❖ CHIEF MANAGER/ ADMIN. OFFICERS: M/F
Qlf: Retd/VRS Would be Retd. within 3 Months are eligible.
Package per Month: 1Lakh
Interviews on 8th & 9th -Jan-26
Con: Y.K. RAO
Doctors Colony, VSP
Ph: 8121100599

**రియల్ఎస్టేట్‌రంగంలో అనుభవం ఉండి** సింగిల్‌గా లేదా టీంని కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత. రోజూ ఆఫీసుకి వచ్చేవారికి మరింత ప్రాధాన్యత. మీ టీంతో వచ్చి మావద్ద ఇంటర్వ్యూ తరువాత కమీషన్ బేసిస్‌లో జాబ్‌లో జాయిన్ అయిన అభ్యర్థులకు మంచి సేల్స్‌కమీషన్ ప్యాకేజి. ఎడ్యుకేషన్‌తో పనిలేదు. ఏ వయస్సువారైనా సరే రిటైర్డ్, గవర్నమెంట్, ప్రైవేట్‌ఎంప్లాయిస్, బిజినెస్‌పీపుల్ ఫుల్/ పార్ట్‌టైం ఎవరైనా సరే. ఇంటర్వ్యూ & జాబ్ వివరాలకు ✆ 6302273234.

**ఒమేగా హోంకేర్‌లో** వృద్ధులను/ పేషంట్స్‌ని/ పిల్లలను చూసుకొనుటకు పర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**అడ్మిన్ మేనేజర్స్** ఫర్ ISO సర్టిఫైడ్. 38 సం॥ పైబడి ఉద్యోగ/వ్యాపార అనుభవం కలవారు అర్హులు. నెలకు రూ. 80,000/- పైన ఇన్కమ్ ఆర్జించగలరు. స్త్రీలకు ప్రాధాన్యత కలదు. ✆ శ్రీధర్: 9866147099.

ACCOUNTING

Wanted M/F Accountant for Chartered Accountant Firm at D/No: 30-10-10/1, Pidaparthivari Street, Dabagardens. ✆ 9948398989.

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్పు, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

(c) eenadu

**తెరపై ఈనాడు**

లక్ష్మీకాంత్ స్క్రీన్-1: **శంబాలా** (మార్నింగ్, ఫస్ట్ షో), **ఈషా** (మ్యాట్నీ, సెకెండ్ షో)
స్క్రీన్-2: **45**

## అప్పన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1,08,35,662 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 21.650 గ్రాముల బంగారం, 5.600 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు ఆమె పేర్కొన్నారు.

# పెందుర్తి

## మేమున్నాం.. మీకు తోడుగా

**80085 74978** సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెందుర్తి, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 97వ వార్డు చినముషిడివాడ కంపరకాలనీలో 14ఎ/1/3 స్తంభానికి ఉన్న వీధిదీపం వారం రోజులుగా వెలగడం లేదు. -టి.నారాయణ, కంపరకాలనీ ✓: త్వరలో మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరిస్తాం. -ప్రసాద్, వీధిదీపాల నిర్వహణ ఏఈ, 97వ వార్డు

సబ్బవరం, న్యూస్‌టుడే: ?: సబ్బవరం గోపాల్‌నగర్ బాలికల వసతిగృహం వద్ద వ్యర్థాలు పేరుకుపోయాయి. -డి.బాబ్జీ, సబ్బవరం ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. -పి.ఆనందరావు, గ్రామ కార్యదర్శి

?: సాయినగర్ కాలనీ నుంచి వచ్చే వాడుక నీరు సబ్బవరం దుకాణాల ముందు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నాం. -ఎన్.వెంకటేశ్వరరావు, సబ్బవరం ✓: పంచాయతీ సమావేశంలో చర్చించి కాలువలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. -డి.ప్రసాదరావు, సర్పంచి, సబ్బవరం

వేపగుంట, న్యూస్‌టుడే : ?: చీమలాపల్లి సమీప ఉగాదిలక్ష్మి కాలనీకి వెళ్లే రహదారిలో వీధిదీపాలు వెలగడం లేదు. -రాజ్యలక్ష్మి ✓: వెంటనే పరిశీలించి వెలగని వీధిదీపాలకు మరమ్మతులు చేయిస్తాం. -సోమేశ్, వీధిదీపాల నిర్వహణ ఏఈ

## విజ్ఞానం పంచుతున్న ఫార్మా ఎక్స్‌పో

### ఆకట్టుకుంటున్న ఉపకరణాలు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ మైదానంలో నిర్వహిస్తున్న వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో మంగళవారం సందర్శకులతో రద్దీగా మారింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఫార్మా సంస్థలకు చెందిన ఉద్యోగులు, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ఉపకరణాలను సందర్శించారు. 2023లో 90 స్టాళ్లలో వెయ్యి ఉపకరణాలు, 2024లో 125 స్టాళ్లలో 1200, ప్రస్తుత ఎక్స్‌పోలో 160 స్టాళ్లలో 2వేల ఉపకరణాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురి మనోగతం వారి మాటల్లోనే..

■ ఎంవీపీ గాయత్రి విద్యాపరిషత్తు కళాశాలలో ఫార్మాస్యూటికల్స్ మ్యాన్‌ఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కోర్సులో ద్వితీయ ఏడాది చదువుతున్నాం. గతంలో ఉపకరణాల గురించి ప్రాక్టికల్స్‌లో తెలుసుకున్నాం తప్పా.. నేరుగా చూడలేదు. ఎక్స్‌పోలో వేలాది ఉపకరణాలను తిలకించి అవగాహన పెంపొందించుకున్నాం. ఇంటర్న్‌షిప్‌నకు, ఫార్మా సంబంధిత ఉద్యోగాలు పొందడానికి ఇదెంతో ఉపయోగపడుతుంది.
-భాగ్యశ్రీ, పద్మావతి, నందిని

■ ఫార్మా, రసాయన అనుబంధ కంపెనీల్లో వస్తున్న మార్పులు, అధునాతన టెక్నాలజీ గురించి ఎక్స్‌పో ద్వారా అవగాహన పెంచుకున్నాం. ఫార్మా ఉపకరణాల గురించి తెలుసుకోవాలంటే వివిధ ఫార్మా కంపెనీల పర్యటనకు వెళ్లాలి. అందుకోసం ఎంతో సమయం పట్టడమేకాక వ్యయప్రయాసలు తప్పవు. అన్ని ఉపకరణాలను ఎక్స్‌పోలో ఉంచి... ఉచిత ప్రవేశం కల్పించడం ఇదో చక్కటి అవకాశం. ఈ సందర్భంగా నిర్వహించిన శిబిరంలో మేము రక్తదానం కూడా చేశాం.
-సందీప్, ఎమ్మెస్సీ; రవితేజ, పాలిటెక్నిక్ విద్యార్థులు



■ ఈ ప్రాంతంలో ఎక్స్‌పో పెట్టడం వల్ల ముున్ముందు విశాఖ ఫార్మాహబ్‌గా మారనుంది. నేను గతంలో రక్షిత్ ఫార్మా సంస్థలో మెకానికల్ ఏజీఎంగా పని చేశా. ప్రస్తుతం వాక్యూమ్ పంపులను యూరప్ నుంచి తెప్పించి ఏపీలోని ఫార్మా కంపెనీలకు సరఫరా చేయడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నా. మా స్టాళ్లకు మంచి స్పందన వచ్చింది. -టి.శివకృష్ణ, శ్రీకాకుళం

■ గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది ప్రదర్శనకు విద్యార్థులు, ఫార్మా ఉద్యోగులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. హైదరాబాద్ తులామన్ సంస్థలో గత కొన్నేళ్లు వేయింగ్ మిషన్లు తయారు చేసి ఫార్మా తదితర కంపెనీలకు, వివిధ దుకాణాలకు సరఫరా చేస్తూ సర్వీసు అందిస్తున్నాం. -కె.బాలు, సీనియర్ సర్వీసు ఇంజినీర్

## అమ్మవారి దర్శనం.. ఆనంద పరవశం

పెందుర్తి, న్యూస్‌టుడే: వేంకటాద్రిపై జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుప్పావై సేవాకాలం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు మహర్తి రామానుజాచార్యులు నేతృత్వంలో అర్చక పరివారం శ్రీనివాసుడికి విశేష పూజలు చేశారు. ఆండాళ్ అమ్మవారిని నూతన వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి ధూపదీప సేవలు చేపట్టారు. తిరుప్పావై 23వ పాశురాన్ని విన్నపం చేసి సేవాకాలం, తీర్థగోష్ఠి నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పాశుర పారాయణం చేశారు.

వేంకటాద్రిపై పూజలందుకుంటున్న ఆండాళ్ అమ్మవారు

తిరుప్పావై సేవాకాలంలో పాల్గొన్న భక్తజనం

## నృసింహావతారంలో శ్రీనివాసుడు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: సుజాతనగర్ హరిహర క్షేత్రంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం పాశుర విశేషాన్ని అనుసరించి శ్రీవారు నృసింహావతారంలో భక్తులను అనుగ్రహించారు. ఆలయ ప్రధానార్చకులు ముప్పిరాల అనంతాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు శ్రీనివాసుడిని నృసింహస్వామిగా అలంకరించి ధూపదీప సేవలు చేపట్టారు. తిరుప్పావై సేవాకాలం నిర్వహించి 23వ పాశురాన్ని విన్నపం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

## సంప్రదాయబద్ధంగా పాశుర విన్నపం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుప్పావై సేవాకాలం సంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి ప్రాతఃకాల ఆరాధనలు చేశారు. అమ్మవారికి ధూపదీప సేవలు చేస్తూ తిరుప్పావై 23వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం ఆర్జిత సేవల్లో భాగంగా నిత్య కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని సేవించారు.

## చింతలగ్రహారం కాలనీలో..

మందిరంలో ప్రసంగిస్తున్న స్వామీజీ

పెందుర్తి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 95వ వార్డు చింతలగ్రహారం కాలనీలోని శ్రీగోపాలకృష్ణ గీతామందిరంలో బుధవారం రాత్రి ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. ముంబయి ఇస్కాన్ మందిరానికి చెందిన శ్రీల భక్తి పద్మ సౌర స్వామి మహరాజ్ శ్రీకృష్ణ పరమాత్మ వైభవాన్ని వివరించారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామీజీని ఘనంగా సత్కరించారు.

## ప్రకృతి వ్యవసాయ దిగుబడుల నాణ్యత పెంచాలి

మాట్లాడుతున్న రైతు సాధికార సంస్థ ఈడీ బాబూరావు నాయుడు

పెందుర్తి, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్న సాగులో దిగుబడులను పెంచేందుకు కృషి చేయాలని రైతు సాధికార సంస్థ ఈడీ బాబూరావు నాయుడు సూచించారు. స్థానిక జిల్లా సమాఖ్య సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల బయోరీసెర్చ్ సెంటర్ యజమానుల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నాలుగు రోజుల శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దిగుబడి నాణ్యత పెంపుదల, ఎగుమతి విధానం, మార్కెటింగ్ అవకాశాలు, తదితర అంశాలపై శిక్షణ అందిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, బయోరీసెర్చ్ సెంటర్‌ల యజమానులు పాల్గొన్నారు.

## విద్యార్థులు సెలవుల్లో రైతులతో కలిసి పని చేయాలి

పెందుర్తి, న్యూస్‌టుడే: విద్యార్థులు సంక్రాంతి సెలవుల్లో రైతులతో కలిసి పని చేసి వ్యవసాయంపై అవగాహన పెంపొందించుకోవాలని 'మిషన్ కర్షక దేవోభవ' ఛైర్మన్ ఆడారి కిశోర్‌కుమార్ సూచించారు. ఈ మేరకు పెందుర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం వ్యవసాయంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కిశోర్‌కుమార్ రైతుల సమస్యలు, వ్యవసాయ రంగం ప్రాధాన్యతపై వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ చంద్రశేఖర్, కిశోర్‌కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు

## ఫార్మాసిటీలో రక్తదాన శిబిరం

రక్తదానం చేస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని వైజాగ్ ఫార్మా అండ్ ల్యాబ్ ఎక్స్‌పో ప్రాంగణంలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేయడానికి అందరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. సంబంధిత శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఫార్మా ఉద్యోగులు, విద్యార్థులు 60 మంది రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంకు ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. జేఎన్‌పీసీఎంఏ, ఎంఏఎస్ ఆర్ఎం ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

## ఇంటి మంజూరు పత్రాలు అందజేత

పరవాడ, న్యూస్‌టుడే: జీవీఎంసీ 79వవార్డు పరిధి లంకెలపాలెంలో సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.2.50 లక్షల విలువ గల ప్రొసీడింగ్ పత్రాలను బుధవారం వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు అందజేశారు. ఆయన మాట్లాడుతూ పేదలకు సొంత గూడు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సర్వసిద్ధి సన్యాసిరాజు, సుందరపు శ్రీనివాసరావు, రామారావు, అర్జున్, శేఖర్, అప్పలరాజు, గణేశ్ పాల్గొన్నారు.

లబ్ధిదారునికి పత్రాలు అందజేస్తున్న కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

## విద్యార్థులకు క్రీడా కిట్ల పంపిణీ

సామగ్రి అందుకున్న విద్యార్థులతో హెచ్ఎం నాగేశ్వరరావు తదితరులు

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం లంకెలపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 6 నుంచి పదో తరగతి వరకు విద్య అభ్యసిస్తున్న 130 క్రీడా కిట్లను నాంది ఫౌండేషన్ యాజమాన్యం వితరణగా సమకూర్చింది. ఈ మేరకు పాఠశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో బ్యాగు, షూ, రెండు జతల సాక్సులు, రెండు టీషర్టులు, పెన్, నోట్‌బుక్, శానిటరీ నాప్‌కిన్స్‌తో కూడిన కిట్‌లను హెచ్ఎం రౌతు నాగేశ్వరరావు చేతులమీదుగా అందజేశారు. బాలికలకు నాంది ఫౌండేషన్ యాజమాన్యం అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాంది ఫౌండేషన్ ప్రతినిధి గోవిందమ్మ, ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

## భూసమస్యపై మంత్రికి ఫిర్యాదు

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం మండలం ఇరువాడ భూసమస్యను రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సబ్బవరం మండల తెలుగు యువత అధ్యక్షుడు బలిరెడ్డి అప్పారావు పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ తెదేపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో వినతిపత్రం అందించినట్లు చెప్పారు. అలాగే ప్రభుత్వ గెడ్డవాగు కబ్జాపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

## పరవాడ మండల తెదేపా అధ్యక్షునిగా చిన్న

అనకాపల్లి, న్యూస్‌టుడే: పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా వియ్యపు చిన్నను నియమించినట్లు తెదేపా జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

## ఎట్టకేలకు మరమ్మతులు

సుజాతనగర్ (పెందుర్తి), న్యూస్‌టుడే: భూగర్భ మురుగునీటి వ్యవస్థ లోపాలపై 'యూజీడీ పనులు.. రోడ్లపై గుంతలు' శీర్షికన బుధవారం 'ఈనాడు'లో వెలువడిన కథనానికి జీవీఎంసీ అధికారులు స్పందించారు. సుజాతనగర్ కూడలిలో కాలనీ ప్రవేశమార్గం ఎదురుగా ఉన్న భారీ గుంతను వెంటనే పూడ్చారు. కాంక్రీటుతో రహదారికి మరమ్మతులు చేపట్టారు.

## అమ్మవారికి హారం బహూకరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి నగరంలోని తుమ్మిడి బ్రదర్స్ సంస్థ ప్రతినిధులు 13.623 గ్రాముల బంగారు హారాన్ని బహూకరించారు. ఈ మేరకు బుధవారం ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ తుమ్మిడి రామ్‌కుమార్, డైరెక్టర్ తుమ్మిడి బాబీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని హారంతో పాటు పట్టుచీరను ఈఓ కె.శోభారాణికి అందించారు. హారం విలువ రూ.2.11 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి.

## బాయిలర్ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి

పరవాడ, న్యూస్‌టుడే: ఫార్మాసంస్థల్లో ఉపయోగించే బాయిలర్ నిర్వహణ పట్ల ఆపరేటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ వీరభద్రరావు అన్నారు. పరవాడ ఫార్మాసిటీలోని ఎక్స్‌పో ప్రాంగణం వద్ద ఫార్మా కంపెనీల యాజమాన్య ప్రతినిధులకు బాయిలర్ యాక్ట్, నిర్వహణపై బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యాలిడ్ సర్టిఫికెట్లు లేకుండా బాయిలర్ నడపరాదన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కర్మాగారాల చట్టం, భద్రతపై ఏర్పాటు చేసిన సమావేశంలో కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఫార్మాసంస్థల్లో కంపెనీ యాజమాన్యాల భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌పీసీఎంఏ ప్రతినిధులు సుబ్బారావు, సూర్యప్రకాశరావు, అజిత్‌కుమార్ శుక్లా తదితరులు పాల్గొన్నారు.

సదస్సుకు హాజరైన ఫార్మా కంపెనీల ప్రతినిధులు

మాట్లాడుతున్న డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ వీరభద్రరావు, కర్మాగారాల జాయింట్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రెడ్డి

## సబ్బవరం అభివృద్ధికి అన్ని విధాలా కృషి

సబ్బవరం, న్యూస్‌టుడే: సబ్బవరం పంచాయతీలో సీసీ రోడ్లు, కాల్వలు, శ్మశానాల్లో షెడ్లు, ప్రహరీల అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరు కానున్నట్లు ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.2.50 కోట్లు విడుదల చేస్తామన్నారు. సబ్బవరం సీతారామ కల్యాణ మండపంలో బుధవారం జరిగిన 'మన పల్లె మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బైలపూడి దేముడుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు స్థానిక సమస్యలను నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. డిగ్రీ కళాశాల స్థలాన్ని వెంటనే సర్వే చేసి అప్పగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. త్వరలో కొత్తగా పింఛన్లు, ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. స్థానిక నాయకులు తాటిపాముల శేఖర్, కొటాన అప్పారావు, పల్లా తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, బర్ల రమణ, గండి దేముడు, గొర్లె కృష్ణ చైతన్య, గండి దుర్గాప్రసాద్ కూడా మాట్లాడారు. జనసేన నేతలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీడీవో పి.పద్మజ, ఉప తహసీల్దార్ సీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు తవ్వవానిపాలెంలో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు

## వేపగుంట-పినగాడి మార్గంలో నిత్యం అవస్థలే..

బ్రహ్మంగారి మఠం సమీపంలో రహదారి ఇలా..

వేపగుంట, న్యూస్‌టుడే: కీలక మార్గంలో రోడ్డు విస్తరణ పనులు సకాలంలో జరగకపోవడంతో వాహన చోదకులు నిత్యం అవస్థలకు గురవుతున్నారు. వేపగుంట-పినగాడి రహదారి పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఇరువైపులా తొలగించాల్సిన ఆస్తులకు సంబంధించి సంబంధిత యజమానులకు నోటీసులు ఇచ్చే దశలోనే ఇంకా జీవీఎంసీ అధికారులు ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి ఇంకెంతకాలం పడుతుందోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

■ ఈ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు మధ్యలో పలుచోట్ల తవ్వేసి ఎక్కడికక్కడ వదిలేశారు. అలా తవ్వినచోట దుమ్ము రేగి ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళ ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

■ ఈ మార్గంలో వేపగుంట దాటిన తరువాత పినగాడి వరకు రహదారి పొడవునా వీధి దీపాలకు మట్టి పట్టేయడంతో వెలుగులు ప్రసరించక అంధకారం రాజ్యమేలుతోంది.

■ ప్రతీరోజూ వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రహదారిని అభివృద్ధి చేసే విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని స్థానికులు కోరుతున్నారు. నిధులు మంజూరైనప్పటికీ ఇంకా నిర్లక్ష్యం దేనికని ప్రశ్నిస్తున్నారు. కేవలం ఏడు కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయడానికి ఇంత సమయమా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

**త్వరలో పనులు చేపడతాం :** ఈ రోడ్డు నిర్మాణానికి పలు రకాల అడ్డంకులు ఎదురైనందున జాప్యం అనివార్యమైంది. అయినప్పటికీ ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో నిధులు మంజూరయ్యాయి. వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
-హెచ్.శంకరరావు, జోనల్ కమిషనర్

## సైబర్ ముఠాకు

### బ్యాంకు ఖాతా ఇచ్చిన వ్యక్తి అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: సైబర్ నేరస్థుల ముఠాకు బ్యాంకు(మ్యూల్) ఖాతా ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(81)కు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ప్రభుత్వ అధికారినని, ఆర్‌బీఐ ఆడిట్ వెరిఫికేషన్ పేరు చెప్పి భయపెట్టాడు. అనంతరం ఆర్టీజీఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని ఐసీఐసీఐ బ్యాంకులో రాధాకృష్ణ ఎంటర్‌ప్రైజస్ పేరుతో ఉన్న కరెంట్ ఖాతాకు రూ.11 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న విశ్రాంత ఉద్యోగి విశాఖ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బ్యాంకు ఖాతా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల విక్రయ వ్యాపారి కొండ్లె రాజశేఖర్(35)దిగా గుర్తించారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

## నిందితుడికి జైలు శిక్ష

పరవాడ, న్యూస్‌టుడే: ద్విచక్ర వాహనం దొంగిలించిన నిందితుడికి అనకాపల్లి న్యాయస్థానం జైలు శిక్ష విధించినట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఆ వివరాలిలా..రావాడ పంచాయతీ బొట్టవానిపాలెం గ్రామానికి చెందిన పల్లా వర్మ తన ద్విచక్రవాహనాన్ని పరవాడ సినిమాహాల్ కూడలిలో నిలిపి ఉంచగా గతేడాది జూన్, 27వ తేదీన గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు కశింకోట ప్రాంతానికి చెందిన రెడ్డి పైడినాయుడు(25) నిందితుడిగా గుర్తించి అతడి వద్ద నుంచి బైకు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ అనంతరం నిందితుడికి 5నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించినట్లు సీఐ పేర్కొన్నారు.

## పెందుర్తిలో చోరీల కలకలం

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు రెండు చోరీలు జరగడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా. . జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి ప్రధాన రహదారిలోని వేంకటేశ్వర జువెలర్స్ దుకాణానికి బుధవారం ఉదయం నలుగురు మహిళలు వేర్వేరుగా ఆభరణాల కొనుగోలుకు వచ్చారు. చెవి రింగులు చూపించమంటూ సిబ్బందిని అడిగారు. సిబ్బంది నగలు చూపిస్తుండగా సుమారు రూ.1.50 లక్షల విలువైన ఒక జత చెవి రింగులు దాచేసి దుకాణం నుంచి వెళ్లిపోతుండగా సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి నేర విభాగం ఎస్ఐ సూరిబాబు తెలిపారు. నిందితుల వివరాలు తెలియాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

### వృద్ధురాలి మెడలో గొలుసు అపహరణ

జీవీఎంసీ 96వ వార్డు పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించినట్లు పెందుర్తి నేర విభాగం ఎస్ఐ సూరిబాబు తెలిపారు. ఆ వివరాలిలా ప్రశాంతినగర్ కాలనీకి చెందిన మీసాల సూర్యకాంతం (66) ఇంటి నుంచి నడుచుకుంటూ సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వెళ్తున్నారు. మార్గమధ్యలో కనకదుర్గమ్మ గుడి వద్దకు చేరుకునే సమయంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి వృద్ధురాలి మెడలోని 2తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసు

## ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన

పరవాడ, న్యూస్‌టుడే: పరవాడ మండలం పెదముషిడివాడ చైతన్య భారతి స్కూల్లో బుధవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సై కృష్ణారావు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతిఒక్కరూ పక్కాగా పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో కూడిన విద్య అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణ, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్సై కృష్ణారావు

## బాలకృష్ణుడి అలంకరణలో అప్పన్న దర్శనం

సింహాచలం, న్యూస్‌టుడే: అధ్యయనోత్సవాల్లో భాగంగా సింహగిరిపై జరుగుతున్న రాపత్తు వేడుకలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం సింహాద్రి అప్పన్న స్వామి బాలకృష్ణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తి గోవిందరాజ స్వామిని.. చేతిలో వెన్నముద్ద, కుండతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. పండితుల వేద పారాయణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో స్వామి, ఆళ్వారాచార్యుల తిరువీధి కనులపండువగా నిర్వహించారు.

★ **నేడు నమ్మాళ్వార్ పరమపదోత్సవం:** రాపత్తు ఉత్సవాల చివరి రోజును పురస్కరించుకుని గురువారం రాత్రి అప్పన్న స్వామి ఆలయంలో నమ్మాళ్వార్ పరమపదోత్సవం వైభవోపేతంగా జరగనుంది. ఈ వేడుకలో నమ్మాళ్వార్ సజీవంగా వైకుంఠానికి చేరుకునే ఘట్టాన్ని అర్చకులు ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా స్వామి పరమపద వాసుడి అలంకరణలో అనుగ్రహిస్తారు. రాత్రి 11 గంటల వరకు విశేష ఆరాధనలు, ధూపదీప సేవలు జరుగుతాయి.

## గంజాయి రవాణా చేస్తున్న కేరళ వాసుల అరెస్టు

పెందుర్తి, న్యూస్‌టుడే: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ కె.వి.సతీశ్‌కుమార్ తెలిపారు. ఆ వివరాలిలా.. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ షేక్ జిలానీ సిబ్బందితో కలిసి పెందుర్తి రైల్వేస్టేషన్ సమీప దొగ్గవానిపాలెం ప్రాంతంలో నిఘా పెట్టారు. ఆ దారిలో తనిఖీలు చేస్తుండగా పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రెండు బ్యాగుల్లో 3.5 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. నిందితులైన కేరళ రాష్ట్రానికి చెందిన జోస్ ఫెలిక్స్ అలియాస్ వలన్ పులి (38), జితిన్ కలిస్టస్ అలియాస్ బాంబ్ జితిన్ (30)లను అరెస్టు చేసి వారి నుంచి గంజాయితో పాటు రెండు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

**CHANGE OF NAME**
I, MOJJADA KRUPARANI W/o CHINTADA ANIL KUMAR D/no: 19-44/5/1 Duggavanipalem, Saipuram Site, Pendurty, Visakhapatnam -531173. I am changing my name from MOJJADA KRUPARANI (Old name) to CHINTADA VYSHNAVI (New name). Henceforth from now Onwards I will be called as CHINTADA VYSHNAVI

(c) eenadu

# భీమిలి

**సి ని మా లు**

చిట్టివలస (తగరపువలస), న్యూస్‌టుడే

గణేశ్- సైక్ సిద్దార్థ
రాములమ్మ- శంబాల
తాతా- 45
సప్తగిరి- ఛాంపియన్

## 'ఉక్కు భూముల్ని బదలాయించొద్దు'

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 2,500 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు బదలాయించే ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. బుధవారం జగదాంబకూడలిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో ఏర్పాటయ్యే సంస్థలకు స్టీల్‌ప్లాంట్ భూముల్ని కట్టబెట్టాలని ప్రయత్నించడం దారుణమన్నారు.

## అమ్మవారికి బంగారు హారం వితరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి నగరంలోని తుమ్మిడి బ్రదర్స్ సంస్థ ప్రతినిధులు 13.623 గ్రాముల బరువైన బంగారు హారాన్ని వితరణగా ఇచ్చారు. బుధవారం ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ తుమ్మిడి రామ్‌కుమార్, డైరెక్టర్ తుమ్మిడి బాబీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని హారంతో పాటు పట్టుచీరను ఈఓ కె.శోభారాణికి అందించారు.

ఈఓ శోభారాణికి బంగారుహారం అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు

## మేమున్నాం.. మీకు తోడుగా

99122 22247 సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

ఎండాడ, న్యూస్‌టుడే: ?: సాగర్‌నగర్ కాలనీలోని ప్రధాన రహదారిలో డివైడర్లపై ఎండిన చెట్ల కొమ్మలతో అపరిశుభ్రత నెలకొంది. – రామకృష్ణ
✓: కొమ్మలు తొలగించి శుభ్రత చర్యలు చేపడతాం. – రవి, (వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్)

?: ఎండాడ, రుషికొండ రహదారిలో ఇటీవల తొలగించిన బడ్డీల స్థానంలో తిరిగి దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. - రాజశేఖర్, (ఎండాడ)
✓: పరిశీలించి దుకాణాలను తొలగిస్తాం. – శ్రీలక్ష్మి, (మధురవాడ జోన్, టీపీఓ)

?: మధురవాడ ఐటీహిల్స్ రోడ్డులో దివ్యాంగుల కాలనీ ఎదురుగా వంతెన వద్ద రోడ్డుపై ఇసుక మేటలు వేసింది. – హరికృష్ణ ✓: ఇసుక మేటలు తొలగించి రహదారి శుభ్రతకు చర్యలు తీసుకుంటాం. - రవి, (వార్డుశానిటరీ అధికారి)

**స్పందనకు వందనం**

### రహదారి పగుళ్లకు మరమ్మతులు

కొమ్మాది, న్యూస్‌టుడే: కారుషెడ్ కూడలి నుంచి కొమ్మాది కూడలి వరకు ఇరువైపులా ఉన్న సేవా రహదారుల్లో ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన తారు రోడ్డులో నాణ్యత లోపించిందని ఇటీవల 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. దీనికి ఉన్నతాధికారులు స్పందించారు. పగుళ్లకు గుత్తేదారుడి చేత మరమ్మతులు చేయించారు. రాత్రివేళ హడావుడిగా పనులు చేపట్టవద్దని, నాణ్యత లేకుండా నిర్మిస్తే బిల్లులు చెల్లించేది లేదని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు హెచ్చరించారు.

## 'జాతర'.. నృత్యాలకే పరిమితం..!

**ఉత్తరాంధ్ర కళాకారులకు ప్రోత్సాహం కరవు**

కొమ్మాది, న్యూస్‌టుడే: సంప్రదాయ కళల పునరుద్ధరణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన శిల్పారామం (జాతర)లో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కేవలం కూచిపూడి, జానపద నృత్యాలకే పరిమితం చేస్తుండడంతో సందర్శకుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. సంక్రాంతి, దసరా, ఉగాది ఉత్సవాల్లో సైతం వీటినే ఏర్పాటు చేస్తూ మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

★ గత తెదేపా (2014-19) ప్రభుత్వంలో ఈ వేదికపై 'ఏపీ తెలుగు భాషా సాంస్కృతిక శాఖ' సౌజన్యంతో ఉత్తరాంధ్ర కళాకారులను ప్రోత్సహిస్తూ పలు సాంస్కృతిక ప్రదర్శనలను చేపట్టింది. వారందరికీ ఆర్థిక చేయూతగా నగదు పారితోషికాలు అందించింది.

★ గత ఐదేళ్లు ఈ కార్యక్రమాలేమీ చేపట్టకపోవడంతో ఉత్తరాంధ్ర కళాకారులకు ఆదరణ కరవైంది. ఇదే అదునుగా నగర పరిధిలో ఉన్న పలు నృత్య అకాడమీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఉచితంగా ప్రతి ఆదివారం నృత్యప్రదర్శనలు చేపడుతున్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి గతం మాదిరిగానే కళలకు ప్రోత్సాహం కల్పించాలని కళాకారులు కోరుతున్నారు.

కళాకారుల తప్పెటగుళ్లు ప్రదర్శన

### నిధుల కొరతతోనే...

నిధుల కొరత కారణంగా విభిన్న కళారూపాలు చేపట్టలేకపోతున్నాం. ప్రస్తుతం కళాకారులు ప్రతివారం ఉచితంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ఈ సమస్యను ఇటీవల శిల్పారామాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ శిల్పారామాల ఛైర్‌పర్సన్ సిహెచ్.మంజులారెడ్డికి వివరించాం. సంక్రాంతి సంబరాల్లో కళాప్రదర్శనలు చేపట్టేవారికి పారితోషికం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.
– సి.రమేష్‌రెడ్డి, పరిపాలనాధికారి.

## ఔషధాల తయారీలో నాణ్యత పాటించాలి

సాగర్‌నగర్, న్యూస్‌టుడే: వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా ఔషధాల తయారీదారులు, నైతిక విధానాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని గీతం డీమ్డ్ వర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎల్.శ్రీనివాస్ సూచించారు. గీతం సంబంధిత విభాగం ఆధ్వర్యంలో క్రోమాకెమ్ లేబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా (యూఎస్‌పీ)పై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కఠినమైన శాస్త్రీయ ప్రమాణాల ద్వారా యూఎస్‌పీ ఔషధ అభివృద్ధి నుంచి తయారీ వరకు ప్రతి దశలోనూ కీలకపాత్ర వహిస్తూ పలు అంతర్జాతీయ సంస్థలచే గుర్తింపు సాధించిందన్నారు. ఔషధ పరిశ్రమ విస్తరణ, అభివృద్ధి భవిష్యత్తు అవకాశాలు వంటి అంశాల్ని సంబంధిత సంస్థ ఎండీ అజయ్ ఎస్.రావు వివరించారు. యూఎస్‌పీ సీనియర్ డైరెక్టర్ వర్షా గోపల్ తదితరులు మాట్లాడారు. పలు పరిశ్రమల నిపుణులు, పరిశోధకులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాస్ తదితరులు

## వాల్తేర్ రైల్వే మార్గంలో తనిఖీలు

రైల్వేస్టేషన్: తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ ప్రధాన మార్గంలోని ఉత్తర సింహాచలం స్టేషన్ నుంచి చీపురుపల్లి స్టేషన్ వరకు బుధవారం డీఆర్ఎం లలిత్‌బోహ్రా తనిఖీలు నిర్వహించారు. భద్రత అంశాలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఉత్తర సింహాచలం సమీపంలో రైల్ ఓవర్ రోడ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి.. సూచనలు చేశారు.

## జూలో వృద్ధ సింహం మృతి

ఎండాడ, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులోని జంతు సంరక్షణ కేంద్రంలో 24ఏళ్ల ఆసియాటిక్ ఆడ వృద్ధ సింహం(బిగో) బుధవారం మృతి చెందిందని క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఆసియాటిక్ సింహాలు అభయారణ్యాల్లో సగటున 15 ఏళ్లు మాత్రమే జీవిస్తాయన్నారు. జూలో క్రమబద్ధంగా ఆహారం, నిరంతర వైద్య సేవలు, సురక్షితమైన ఆవాసం కల్పించడంతో బిగో 24 సంవత్సరాలు జీవించిందన్నారు. ప్రస్తుతం ఈ జాతి గుజరాత్ రాష్ట్రంలోని 'గిర్' అడవుల్లో మాత్రమే ఉందన్నారు. ఆఫ్రికన్ సింహాలతో పోలిస్తే ఆసియాటిక్ జాతి చిన్న పరిమాణంలో ఉంటాయని పేర్కొన్నారు.

## ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్ల గడువు పొడిగించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు. ఆ మేరకు ఫిబ్రవరి 27 వరకు ఉద్నా-ఖుర్దారోడ్ (09059/60) వారాంతపు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.

### ● నేడు హుండీ ఆదాయం లెక్కింపు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ శోభారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ అనివేటి మండపంలో లెక్కింపు ప్రారంభిస్తామన్నారు.

### ● నూతన నియామకం

ఆనందపురం, న్యూస్‌టుడే : భాజపా విశాఖ జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా గంభీరం పంచాయతీ పరిధి దుక్కవానిపాలెం గ్రామానికి చెందిన వర్రి వెంకట్ నియమితులయ్యారు. బుధవారం ఆనందపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.

### ● నిందితుడి అరెస్టు

రాజశేఖర్

ఎండాడ, న్యూస్‌టుడే: సైబర్ నేరస్థుల ముఠాకు బ్యాంకు(మ్యూల్) ఖాతా ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(81)కు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ప్రభుత్వ అధికారినని, ఆర్‌బీఐ ఆడిట్ వెరిఫికేషన్ పేరు చెప్పి భయపెట్టాడు. అనంతరం ఆర్టీజీఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని ఐసీఐసీఐ బ్యాంకులో రాధాకృష్ణ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఉన్న కరెంట్ ఖాతాకు రూ.11 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న విశ్రాంత ఉద్యోగి విశాఖ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బ్యాంకు ఖాతా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల విక్రయ వ్యాపారి కొండ్లె రాజశేఖర్(35)దిగా గుర్తించారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

### ● రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

గాయపడిన పద్మావతి

తగరపువలస, న్యూస్‌టుడే: బస్సు కోసం నిల్చున్న విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఉద్యోగిని పద్మావతి తగరపువలస జాతీయ రహదారిలో బంగ్లామెట్ట పోలీసు అవుట్‌పోస్ట్‌కి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విజయనగరం నుంచి విశాఖ వైపు వస్తున్న బొలెరో వాహనం అవుట్‌పోస్ట్ ముందున్న కారును ఢీకొట్టడంతో ఆ కారు మరోకారును ఢీకొట్టింది. ఆ కారు అక్కడే ఉంచిన స్టాపర్‌ను ఢీకొట్టింది. ఆ స్టాపర్ రోడ్డుపై వాహనం కోసం ఎదురు చూస్తున్న పద్మావతి తలకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను తొలుత సంగివలసలోని ఎన్నారై ఆసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

## సంప్రదాయబద్ధంగా పాశుర విన్నపం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాచలం క్షేత్రంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా బుధవారం తిరుప్పావై సేవాకాలం సంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి ప్రాతఃకాల ఆరాధనలు చేశారు. అమ్మవారికి ధూపదీప సేవలు చేస్తూ తిరుప్పావై 23వ పాశురాన్ని విన్నపం చేశారు. అనంతరం ఆర్జిత సేవల్లో భాగంగా నిత్య కల్యాణోత్సవం కనులపండువగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని సేవించారు.

ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్లు

## ప్రమాదాల నివారణే లక్ష్యం

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది

ఆనందపురం, న్యూస్‌టుడే : ఆనందపురం- అనకాపల్లి జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా జాతీయ రహదారుల సంస్థ అధికారులు బుధవారం దుక్కవానిపాలెం టోల్‌ప్లాజా వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సీటుబెల్ట్ ధరించాలని, శిరస్త్రాణం పెట్టుకోవాలని, అతివేగంగా ప్రయాణించకూడదని సూచించారు. టోల్‌ప్లాజా మేనేజర్ తేజ్‌కుమార్ గోపి, అధికారులు బీవీవీకేఎస్.మూర్తి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

## అప్రమత్తతతో సైబర్ నేరాల నియంత్రణ

భీమునిపట్నం, న్యూస్‌టుడే : బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ లావాదేవీలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు. బుధవారం భీమిలి డైట్ కళాశాలలో ఛాత్రోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌బీఐ అధికారి ఎంపీ.రామలింగేశ్వరరావు సురక్షిత బ్యాంకింగ్ విధానాలపై వివరించారు. సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ ప్రతినిధులు చిట్టిబాబు, హేమంత్, డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రధానాచార్యులు జి.జి.ఎస్.నాగేశ్వరరావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

ఛాత్రోపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

### ● నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

పద్మనాభం, న్యూస్‌టుడే: బోని సబ్ స్టేషన్ పరిధి శిర్లపాలెం ఫీడర్‌లో నిర్వహణ పనుల నిమిత్తం గురువారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జగన్మోహనరావు తెలిపారు. ఫీడర్ పరిధిలోని అనంతవరం, గొల్లలపాలెం, పెంట, తిమ్మాపురం, గంధవరం, కొవ్వాడ గ్రామాలకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సరఫరా ఉండదన్నారు.

### ● నేడు ఉచిత నేత్ర వైద్యశిబిరం

చిప్పాడ(తగరపువలస), న్యూస్‌టుడే: దివీస్ లేబొరేటరీస్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ సహకారంతో ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు దివీస్ సీఎస్ఆర్ మేనేజర్ సురేశ్‌కుమార్ దేవళ్ల సంబంధిత వివరాలను వెల్లడించారు. చిప్పాడ సుత్తమ్మతల్లి ఆలయం వద్ద ఉదయం నుంచి శిబిరం ప్రారంభమవుతుందన్నారు. ఆధార్ జెరాక్స్, పాత రిపోర్టులు ఏమైనా ఉంటే తీసుకురావాలన్నారు. నేత్ర వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లజోళ్లు, మందులు, కంటిశుక్లాల శస్త్రచికిత్సలు చేయనున్నారన్నారు.

### ● 'విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా బోధించాలి'

భీమునిపట్నం, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా పాఠ్యాంశాలను బోధించడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని భీమిలి ప్రభుత్వ డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రధానాచార్యులు జి.జి.ఎస్.నాగేశ్వరరావు పేర్కొన్నారు. భీమిలి ప్రభుత్వ డైట్ కళాశాలలో అగస్త్య అంతర్జాతీయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఛాత్రోపాధ్యాయులకు రెండు రోజుల పాటు నిర్వహించిన సైన్స్ ప్రయోగ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడుతూ...ఇలాంటి శిక్షణ కార్యక్రమాలతో బోధన విధానాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఫౌండేషన్ ప్రతినిధులు కె.ప్రియాంక, వి.లావణ్య, హేమలత, కె.ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

## ఏకగ్రీవంగా ఉద్యోగుల సంఘం ఎన్నిక

గ్రామీణభీమిలి, న్యూస్‌టుడే: ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల సంఘం(పీఆర్ మినిస్టీరియల్ అసోసియేషన్) భీమిలి తాలుకా యూనిట్ ఎన్నికలు భీమిలి మండల పరిషత్తు కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ప్రశాంతంగా జరిగాయి. నూతన అధ్యక్షుడిగా వి.నగేశ్, ఉపాధ్యక్షులుగా జి.జయఉమ, కార్యదర్శిగా టి.ఆనంద్, సహాయ కార్యదర్శిగా సరగడం శ్రీనివాసరావు, కోశాధికారిగా కె.నాగసుష్మ, జిల్లా కౌన్సిలర్లుగా ఎస్.రవికుమార్, ఫ్లోరెన్స్ నైటెంగిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సీహెచ్.సింహాచలం ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఏపీపీఆర్ మినిస్టీరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్.సత్తిబాబు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు జి.గంగాధర్, గౌరవ అధ్యక్షుడు ఉప్పలపాటి కూర్మారావు, క్లాస్-4 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఓ.చిట్టిబాబు ఎన్నికల పరిశీలకులుగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు.

సభ్యులతో ప్రమాణం చేయిస్తున్న ఎన్నికల అధికారి, పరిశీలకులు

## శివాజీ విగ్రహం ఏర్పాటు

కె.నగరపాలెం (గ్రామీణ భీమిలి), న్యూస్‌టుడే: బీచ్ రోడ్డులోని కె.నగరపాలెం కూడలిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని మంగళవారం రాత్రి ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ చేపట్టుకుని ఉన్న విదేశీయుడి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరం రావడంతో ఆ విగ్రహ ఏర్పాటుపై యంత్రాంగం వెనుకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అందరికీ ఆమోదయోగ్యమైన శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు.

## అప్పన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1,08,35,662 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 21.650 గ్రాముల బంగారం, 5.600 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు ఆమె పేర్కొన్నారు.

ఆదాయం లెక్కింపును పర్యవేక్షిస్తున్న ఈవో సుజాత

## బాల్య వివాహాల నిర్మూలనే ధ్యేయం

తగరపువలస, న్యూస్‌టుడే: దేశాన్ని బాల్య వివాహాల రహితంగా చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా బాలల సంరక్షణాధికారి కె.హరికృష్ణ అన్నారు. సంగివలస అనిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బాల్య వివాహాలు వ్యవస్థకు ఎంతో చేటు చేస్తాయన్నారు. ముఖ్యంగా బాలికల జీవితం నాశనం కావడానికి చిన్న వయసులో చేస్తున్న వివాహాలే కారణమన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ, ఛైల్డ్‌లైన్ విభాగాల అధికారులు చంద్రశేఖర్, అంబేడ్కర్, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న జిల్లా బాలల సంరక్షణాధికారి కె.హరికృష్ణ

## కళాశాలలో హ్యాకథాన్ పోటీలు

సంగివలస(తగరపువలస), న్యూస్‌టుడే: సంగివలస అనిట్స్ కళాశాల కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ విభాగం(సీఎస్ఈ) ఆధ్వర్యంలో 24 గంటల వెబ్ కోడింగ్ హ్యాకథాన్ పోటీలు బుధవారం నిర్వహించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సు వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై విద్యార్థులు ప్రాజెక్టులు రూపొందించారు. వివిధ కళాశాలల నుంచి 490 మందికి పైగా విద్యార్థులు హాజరై 116 బృందాలుగా విడిపోయి పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ హనుమంతురావు, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న డైరెక్టర్ హనుమంతురావు, ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి తదితరులు

## జాతీయ యోగా పోటీలకు ఎంపిక

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: బెంగుళూరులో గురువారం నిర్వహించనున్న జాతీయస్థాయి యోగా పోటీలకు తగరపువలస, కపులవాడ, రాచపల్లి అవంతి కళాశాలల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు, జొన్నాడ లెండి, రాజాం జీఎంఆర్, దాకమర్రి రఘు కళాశాలల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఆరుగురు సభ్యుల బృందాన్ని ఈ జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. వీరికి పలువురు అభినందనలు తెలిపి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

జేఎన్‌టీయూ బాలికల జట్టు


## PUBLIC NOTICE

This public notice given on behalf of our client Potluri Naga Satya Sai Babu, son of Venkateswara Rao (late), Visakhapatnam- 530017., that the property as more particularly described in schedule hereunder which is our client will intended to purchase the said below described schedule property from Smt. Bupathiraju Radha, wife of Bupathiraju Naga Satyanarayana Raju, KV Rangareddy District, Telangana State - 500075.

Therefore any person(s) having any claim in respect of the below referred schedule property or part thereof by way of sale, exchange, mortgage, charge, gift, maintenance, inheritance, possession, lease, tenancy, sub-tenancy, lien, license, hypothecation, transfer of title or beneficial interest under any trust right of prescription or pre-emption or under any agreement or other disposition or under any decree, order or Award or otherwise claiming how so ever are hereby requested to make the same known in writing together with supported documents to the undersigned at our office address within period of ten days from the date of this publication thereof failing which the claim of such person(s) will deemed to have been waived and/or abandoned.

**SCHEDULE**

All that the piece or parcel of site admeasuring 267 Sq.Yards or 223.25 Sq.Mts, Plot No. MIG-37 LP No.60/1988, situated in Survey No.236/8 of Madhurawada Village, Visakhapatnam., within the GVMC limits and bounded as follows:
**EAST** : 33 feet Road; **SOUTH** : MIG - 38; **WEST** : MIG - 52; **NORTH** : MIG-36

**PVS SAI KUMAR, ADVOCATE**
# 8-1-107,Old CBI Jun.. Visakhapatnam-530003
AP/1313/2004, Cell: 9291578831


## రహదారి నిబంధనలు తప్పక పాటించండి

కొమ్మాది, న్యూస్‌టుడే: రహదారి నిబంధనలు పాటించాలని, అప్పుడే ప్రమాదాలను నివారించవచ్చని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు బి.రాజారావు, డాక్టర్ ఐ.మాధవి సూచించారు. పీఎంపాలెంలో బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (బిట్స్‌వైజాగ్) ఇంజినీరింగ్ కళాశాలలో, కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.ఎస్.గణేష్‌రెడ్డి, సహాయ వాహన ఇన్‌స్పెక్టర్ ఎం.గోవిందరావు మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో శిరస్త్రాణం, సీట్ బెల్ట్ ధరించాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రాజన్‌బాబు, సురేష్, డీన్ పూర్ణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

చిట్టివలస(తగరపువలస), న్యూస్‌టుడే: వాహనదారులు శిరస్త్రాణం ధరించడం ద్వారా ప్రాణరక్షణ పొందవచ్చని ట్రాఫిక్ ఎస్సై తిరుపతిరావు పేర్కొన్నారు. తగరపువలస జాతీయ రహదారి పోలీసు అవుట్ పోస్టు వద్ద వాహన చోదకులకు బుధవారం అవగాహన కల్పించారు.

బిట్స్ వైజాగ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో అధికారులు

## పెందుర్తిలో చోరీల కలకలం

పెందుర్తి, న్యూస్‌టుడే: పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు రెండు చోరీలు జరగడం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా.. జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి ప్రధాన రహదారిలోని వెంకటేశ్వర జువెలర్స్ దుకాణానికి బుధవారం ఉదయం నలుగురు మహిళలు వేర్వేరుగా ఆభరణాల కొనుగోలుకు వచ్చారు. సిబ్బంది నగలు చూపిస్తుండగా సుమారు రూ.1.50 లక్షల విలువైన చెవి రింగులు దాచేసి దుకాణం నుంచి వెళ్లిపోతుండగా సిబ్బంది వారిని వెంబడించి పట్టుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెందుర్తి నేర విభాగం ఎస్ఐ సూరిబాబు తెలిపారు.

★ జీవీఎంసీ 96వ వార్డు పరిధిలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును దుండగులు అపహరించినట్లు పెందుర్తి నేర విభాగం ఎస్ఐ సూరిబాబు తెలిపారు. ఆ వివరాలిలా ప్రశాంతినగర్ కాలనీకి చెందిన మీసాల సూర్యకాంతం (66) ఇంటి నుంచి నడుచుకుంటూ సమీపంలోని అక్కిరెడ్డిపాలెం వెళ్తున్నారు. మార్గమధ్యలో కనకదుర్గమ్మ గుడి వద్దకు చేరుకునే సమయంలో మాస్కులు ధరించిన ఇద్దరు దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి వృద్ధురాలి మెడలోని 2తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

## బాలకృష్ణుడి అలంకరణలో అప్పన్న దర్శనం

సింహాచలం, న్యూస్‌టుడే: అధ్యయనోత్సవాల్లో భాగంగా సింహగిరిపై జరుగుతున్న రాపత్తు వేడుకలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం సింహాద్రి అప్పన్న స్వామి బాలకృష్ణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని.. చేతిలో వెన్నముద్ద, కుండతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. పండితుల వేద పారాయణలు, నాదస్వర మంగళవాయిద్యాల నడుమ సింహగిరి మాడవీధుల్లో స్వామి, ఆళ్వారాచార్యుల తిరువీధి కనులపండువగా నిర్వహించారు. కళాకారుల బృందం తిరువీధిలో స్వామికి నృత్య నీరాజనం సమర్పించారు. మహిళలు దీపాలతో స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

**నేడు నమ్మాళ్వార్ పరమపదోత్సవం:** రాపత్తు ఉత్సవాల చివరి రోజును పురస్కరించుకుని గురువారం రాత్రి అప్పన్న స్వామి ఆలయంలో నమ్మాళ్వార్ పరమపదోత్సవం వైభవోపేతంగా జరగనుంది. ఈ వేడుకలో నమ్మాళ్వార్ సజీవంగా వైకుంఠానికి చేరుకునే ఘట్టాన్ని అర్చకులు ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా స్వామి పరమపద వాసుడి అలంకరణలో అనుగ్రహిస్తారు. రాత్రి 11 గంటల వరకు విశేష ఆరాధనలు, ధూపదీప సేవలు జరుగుతాయి.

గోవిందరాజ స్వామికి దీపాలతో స్వాగతం పలుకుతున్న భక్తులు

## రేషన్ కావాలంటే...5.కి.మీ వెళ్లాల్సిందే

పీఎంపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వం కిలో బియ్యం రూపాయికి ఇస్తున్నా అవి ఇంటికి చేరాలంటే పలువురు లబ్ధిదారులకు అదనపు భారం తప్పడం లేదు. పీఎంపాలెం సమీప అటవీ ప్రాంతంలో ఉన్న శంభువానిపాలెంలో సుమారు 70 గిరిజన కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. వారు ప్రతి నెల 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హౌసింగ్‌బోర్డు కాలనీకి వెళ్లి రేషన్ తెచ్చుకుంటున్నారు. ముగ్గురు, నలుగురు కార్డుదారులు కలిసి ఆటోలో వెళ్లి తెచ్చుకోవడానికి రూ.150 నుంచి రూ.200 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆ భారం భరించలేని కొంత మంది నిరుపేదలు కిలో మీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు. ఈ గ్రామంలో ఇంటర్‌నెట్ సదుపాయం లేక 'ఈ పోస్' యంత్రాలకు సిగ్నల్స్ రావడం లేదు. దీంతో వారికి ఆర్థిక భారం, వ్యయప్రయాసలు తప్పడం లేదు. పౌర సరఫరాల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇబ్బందులు తొలగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అద్దె ఆటోలో రేషన్ బియ్యం తీసుకు వెళ్తున్న శంభువానిపాలెం గిరిజనులు




# విశాఖ తూర్పు

## 21 డిఫెన్స్ మద్యం సీసాలు స్వాధీనం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. బుధవారం రామటాకీస్ సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని తనిఖీ చేయగా 21 డిఫెన్స్ మద్యం సీసాలను గుర్తించారు. మాజీ సైనికుడు జగన్నాథ ఆదినారాయణ అనధికారికంగా విక్రయించడానికి తీసుకెళ్తుండగా పట్టుబడ్డాడు. గతంలో ఆయన 12 బాటిళ్లతో చిక్కాడు. అతనిపై రూ. లక్ష పూచీకత్తుతో బైండోవర్ కేసు సైతం ఉంది. ఇప్పుడు మరోసారి పట్టుబడటంతో రూ.లక్ష వసూలు చేయనున్నారు. జగన్నాథ ఆదినారాయణ ఎంవీపీకాలనీలోని ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను సీతమ్మధార ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు.

## పాఠశాల యాజమాన్యంపై డీఈవో ఆగ్రహం

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : పాత ఆరిలోవ ప్రాంతంలోని సీతాంజలి పాఠశాల ఉపాధ్యాయురాలు అట్టను విసిరి పదోతరగతి విద్యార్థిని గాయపరచడంపై జిల్లా విద్యాశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాల యాజమాన్యాన్ని చినగదిలి మండల విద్యాశాఖాధికారి కార్యాలయానికి రప్పించి వివరణ కోరింది. ఉపాధ్యాయురాలిని విధుల నుంచి తొలగించామని ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని లేఖ ఇచ్చారు. డీఈఓ ప్రేమకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒకటి రెండురోజులలో పాఠశాలను సందర్శించి నివేదిక ఇవ్వాలని ఎంఈఓను ఆదేశించారు.

## మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

పెదవాల్తేరు, ఎంవీపీ కాలనీ: 8008574769

మద్దిలపాలెం: 9912120229

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ?: 22వ వార్డు మంగాపురంకాలనీలోని కాలువల్లో మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. – కె.రమేష్, మంగాపురంకాలనీ ✓: తక్షణమే సిబ్బందితో కాలువల్లో పూడిక తీయిస్తాం. – శ్రీనివాసరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: ?: ఆరిలోవ సూర్యతేజనగర్ కల్వర్టు నుంచి శ్రీకాంత్‌నగర్ వరకు విభాగిని మధ్యలో ఉన్న దీపాలు నెల రోజులుగా వెలగడం లేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – బుడ్డిగ సత్యనారాయణ మూర్తి, శ్రీకాంత్‌నగర్. ✓: ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్యలున్నందున వెలగడం లేదు. త్వరలో దాన్ని మార్చి సమస్యను పరిష్కరిస్తాం. – రవికుమార్, ఏఈ.

సుందర్‌నగర్ (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: ?: పదోవార్డు సుందర్‌నగర్, వివేకానంద నగర్‌లలో వీధి కుక్కలు అధికంగా ఉన్నాయి. పాదచారులపై దాడులకు దిగుతున్నాయి. – డాక్‌యార్డు అప్పారావు, వివేకానందనగర్. ✓: వాహనాన్ని పంపించి వీధికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ రాజా రవికుమార్, పశుసంవర్ధక అధికారి.

## స్పందనకు వందనం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: ఎంవీపీకాలనీ సెక్టార్-1 ఐసీఐసీఐ బ్యాంకు, కాఫీడే వెనుక భాగంలోని కాలువల్లో మురుగు కదలడంలేదని బుధవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ స్పందించారు. సిబ్బంది చేత పూడిక తీయించి మురుగు పారుదల అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే : పదో వార్డు రాజీవ్‌నగర్, వెటర్నరీకాలనీలో దోమలు వృద్ధి అధికంగా ఉందని, పగలు కూడా తలుపులు, కిటికీలు మూసుకునే ఉంటున్నామని స్థానికులు 'ఈనాడు మేమున్నాం.. మీకుతోడుగా' దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై బుధవారం 'ఈనాడు'లో ప్రచురితమైన వార్తకు మలేరియా అధికారి మంగరాజు స్పందించారు. సిబ్బందితో ఫాగింగ్ చేయించి దోమల నివారణ చర్యలు చేపట్టారు.

## బంగారు కొండలు.. పతకాల సిరులు

క్రీడల్లో రాణిస్తున్న ప్రభుత్వ కళాశాల విద్యార్థులు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే

మద్దిలపాలెంలోని డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు చదువుతోపాటు జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణిస్తూ కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తున్నారు. పలువురు విద్యార్థులు స్కేటింగ్, కత్తి యుద్ధం, కుస్తీ పోటీల్లో సత్తా చాటుతున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో రాణించి పతకాలు కైవసం చేసుకున్నారు.

**బరిలోకి దిగితే పతకమే..:** ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. నాన్న కిరాణా దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. తొమ్మిదో సంవత్సరం నుంచి రోలర్ స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్నా. ఇటీవల కాకినాడలో జరిగిన అంతర రాష్ట్ర రోలర్ స్కేటింగ్ మహిళల అండర్-18 విభాగంలో పాల్గొని బంగారు పతకాలు సాధించా. ఇప్పటి వరకు గ్వాలియర్, దిల్లీ, బెంగళూరు, చండీఘర్, రాంచీ, రాయపూర్, రాష్ట్రంలోని కాకినాడ, గుంటూరు, విశాఖపట్నం ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని పతకాలు సాధించా. ప్రస్తుతం ఎన్‌సీసీలో శిక్షణ పొందుతున్నా. భవిష్యత్తులో ఆర్మీలో ఉద్యోగం సాధిస్తా. – విద్యా ప్రజాపతి, మురళీనగర్

**'పట్టు'పడితే విజయమే..:** ఆరో తరగతి నుంచే రెజ్లింగ్ (కుస్తీ) నేర్చుకున్నా. హరియాణా, కర్నూలు, చీరాల్లో జరిగిన రాష్ట్ర, జాతీయస్థాయి కుస్తీ పోటీల్లో పాలొని బంగారు పతకాలు సాధించా. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా.. కుస్తీ నేర్చుకోవడం తోపాటు ఎన్‌సీసీలో ప్రవేశం పొందా. ప్రస్తుతం విశాఖలో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్నా. ప్రత్యర్థి బలహీనతలను గుర్తించడం. పైచేయి సాధించడంపై తర్ఫీదు పొందా. జాతీయ స్థాయిలో రెండు, రాష్ట్ర స్థాయిలో మూడు, జిల్లాస్థాయిలో మూడు పతకాలు కైవసం చేసుకున్నా. భవిష్యత్తులో డిఫెన్స్ రంగంలో ఉద్యోగం సాధిస్తా. – పి.కార్తీక్, మధురవాడ.

**జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యా..:** ఇసుకతోట ప్రభుత్వ వసతిగృహంలో ఉంటూ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నా. సొంతూరు చోడవరం ప్రాంతంలోని గోవాడ. నాన్న శ్రీనివాసరావు ఆటోడ్రైవరు. నేను కత్తి యుద్ధంలో రాణిస్తున్నా. అండర్-19 విభాగంలో నంద్యాలలో జరిగిన పోటీల్లో రెండు సార్లు పాల్గొని రజతం, బంగారు పతకాలు సాధించా. గుంటూరులో జరిగిన పోటీల్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నా. ఇటీవల పరవాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించా. అసోం, చండీఘర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొన్నా. ఈనెలాఖరులో మణిపూర్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యా. అక్కడ సత్తా చాటి పతకం సాధించాలనే లక్ష్యంతో ఉన్నా. – పి.అఖిల విష్ణుప్రియ

దేశభక్తి గీతానికి నృత్యం ప్రదర్శిస్తున్న విద్యార్థులు

## ఘనంగా ఆళ్వార్‌దాస్ పాఠశాల వార్షికోత్సవం

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: విద్యార్థులు దేశానికి వెన్నెముక వంటివారని ఆళ్వార్‌దాస్ పబ్లిక్ స్కూల్ ఛైర్మన్ డాక్టర్ సుంకరి రవీంద్ర అన్నారు. బుధవారం ఎంవీపీకాలనీలోని ఆళ్వార్‌దాస్ పబ్లిక్‌స్కూల్ 20వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని కోరారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి ఎం.డి. వి.మురళీకృష్ణ, స్కూల్ డైరెక్టర్ దివ్యదాస్, ఆచార్య వి.కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు.


అమృతమూర్తికి అశ్రునివాళి

జననం: 22-08-1963 మరణం: 29-12-2025

కీ॥శే॥ శ్రీమతి వాడాడ వసంతలక్ష్మి గారు

స్వర్గీయ వాడాడ సుదర్శన్‌రావు - హైమావతి గార్ల రెండవ కోడలు

Retd. Regional Transport Officer

స్వర్గీయ బలరామ్ మహంతి రంగారావు (అడ్వకేట్) - కృష్ణవేణి గార్ల ప్రథమ పుత్రిక

మంచితనానికి మారుపేరుగా మా అందరినీ చిరునవ్వుతో పలుకరించే చిరుమందహాసి, కుటుంబ శ్రేయస్సుకు అహర్నిశలు శ్రమించిన శ్రమజీవి, మన కుటుంబానికి మంచి గౌరవాన్ని, గుర్తింపును తీసుకువచ్చిన మీ మరణం మాకు తీరనిలోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. శోకతప్త హృదయాలతో...

భర్త: వాడాడ సత్యనారాయణ

Retd. Deputy Commissioner of State Excise Dept., Govt. of Andhra Pradesh

బావగారు - అక్క : వాడాడ నరసింగరావు - కృష్ణకుమారి
రిటైర్డ్ సూపరింటిండెంట్, ప్రాంతీయ నేత్ర వైద్యశాల, విశాఖపట్నం

మరిదిగారు - చెల్లి : వాడాడ వెంకట కోటేశ్వరరావు - ఉషారాణి
రిటైర్డ్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, విశాఖపట్నం

ఆడపడుచు - అన్నయ్య : దుర్గమహంతి జయలక్ష్మి - D.S.E. ప్రసాదరావు
రిటైర్డ్ డిప్యూటీ సివిల్ సర్జన్

కుమారుడు - కోడలు : వాడాడ చంద్రశేఖర్ - తేజోశ్రావ్య

కుమార్తె - అల్లుడు : యామిని - యస్. శ్రీనివాస్

మనుమడు, మనుమరాలు : రామ్ విహాన్, మృదా

వియ్యంకుడు - వియ్యపురాలు : కుప్పిలి వెంకట ఇంద్రమోహన్ - వెంకట వసంతలక్ష్మి

అన్నయ్య - వదిన : బి.ఆర్.వి. ప్రసాదరావు - బి. రాజశ్రీ
రిటైర్డ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

తమ్ముడు - మరదలు : బి.వి.ఆర్.ఆర్.కె. పట్నాయక్ - బి. మాధవి

చెల్లి - మరిదిగారు : డి. పద్మజ - డి. మధుసూదన్‌రావు

పిన్ని : బి. పద్మావతి

హృదయపూర్వక శ్రేయోభిలాషులు:

శ్రీమతి & శ్రీ కొల్ల అప్పలనారాయణ - వెంకట రాజరత్నం గార్లు

శ్రీమతి & శ్రీ కొల్ల బాలవెంకటేశ్వరరావు (మరిది) - డా॥ బి. ఉమామహేశ్వరి గార్లు

శ్రీమతి & శ్రీ మాలిన సూర్యప్రకాశరావు - సావిత్రి గార్లు

మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు

దశదినకర్మ: తేది. 08-01-2026 గురువారం మ॥ 12 గం॥ల నుండి
డో.నెం. 9-35-4, పిఠాపురం కాలనీ, కళాభారతి దగ్గర మా స్వగృహము నందు జరుపబడును. (మూసివాయినాలు: ఉ॥ 9 గం॥ల నుండి 11 గంల వరకు)


## అభివృద్ధి పనులకు శంకుస్థాపన

హెచ్‌బీకాలనీ (మద్దిలపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 15వ వార్డు కృష్ణుడి ఆలయం సమీపంలో గెడ్డ పునఃనిర్మాణం, రక్షణ గోడకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ సుమారు రూ.60లక్షల జీవీఎంసీ నిధులతో ఆయా పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వార్డు కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య, నాయకులు బోర ధనరెడ్డి, అప్పారి గిరిబాబు, పల్లా ఉమారాణి, జి. అప్పన్న పాల్గొన్నారు.

శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి తదితరులు

## వీఎంఆర్డీఏ ఉద్యోగులకు వైద్య పరీక్షలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యానికి వీఎంఆర్డీఏ పెద్దపీట వేస్తోందని కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ అన్నారు. సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో బుధవారం ఉదయం ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ అపోలో ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. సంస్థ కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్టేట్ అధికారి దయానిధి తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్న కమిషనర్ తేజ్‌భరత్

## సంస్కృత భాష అమూల్యమైనది

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: సంస్కృత భాష దేవభాష అని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఏయూ సంస్కృత విభాగ విశ్రాంత ఆచార్యులు జి.ఎ. శర్మ అన్నారు. బుధవారం డాక్టర్ వీఎస్‌కృష్ణా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సంస్కృత భాష ద్వారా విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవచ్చన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఐ.విజయబాబు, వైస్ ప్రిన్సిపల్ పి.జయ పాల్గొన్నారు.

## పదో తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ

**ఒకరికి విరిగిన పళ్లు**

విశాలాక్షినగర్, న్యూస్‌టుడే: తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థుల మధ్య బుధవారం ఘర్షణ చోటుచేసుకున్నది. ఘటనలో గాంధీనగర్‌కు చెందిన రామచంద్రరావు అనే విద్యార్థిని ఓ వర్గం కొట్టడంతో పళ్ల నుంచి రక్తస్రావమైంది. ఉపాధ్యాయులు వారిని హెచ్‌ఎం దుర్గాభవాని వద్దకు తీసుకొచ్చారు. ఆమె వారందర్నీ మోకాళ్లపై నిల్చోబెట్టి శిక్షించారు. సమాచారం అందుకున్న రామచంద్రరావు తల్లి ఉపాధ్యాయుల్ని నిలదీసి బాలుడ్ని గీతం ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి కింది దవడ పళ్ల కదిలిపోయాయని, పైరెండు పళ్లు విరిగిపోయాయని తెలిపారు. ఈ మేరకు బాలుడి తల్లి ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుమారుడ్ని గాయపరిచిన విద్యార్థులు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్‌ఎం జీకే దుర్గాభవాని, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఘర్షణకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నామని సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. దీనిపై ఎంఈఓ రవీంద్రబాబు వివరణ కోరగా ఈ ఘటన తమ దృష్టికి వచ్చిందని హెచ్‌ఎంను వివరణ కోరామన్నారు.

## ఆదిత్యుని సేవలో ఆదాయ పన్ను శాఖ ముఖ్య కమిషనర్

న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం, గార (శ్రీకూర్మం) శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణస్వామిని బుధవారం ఆదాయ పన్ను శాఖ ముఖ్య కమిషనర్ (విశాఖపట్నం) దండ శ్రీనివాస్ బుధవారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం అనివెట్టి మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. అర్చకుడు ఇప్పిలి సాందీపశర్మ ఆదిత్యుడి చిత్రపటాన్ని బహూకరించారు. ✦ గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథ క్షేత్రాన్ని శ్రీనివాస్ సందర్శించి పూజలు చేశారు.

## ఎంఓయూపై ఏయూ, సమర వర్సిటీ చర్చలు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: ఇథియోపియాకు చెందిన సమర విశ్వవిద్యాలయం అధ్యక్షులు డాక్టర్ మహమ్మద్ ఉస్మాన్ దరాసా ఆధ్వర్యంలోని బృందం బుధవారం ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. ఆయన డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి. పర్యటనలో భాగంగా రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల డీన్ ఆచార్య పాల్ డగ్లస్, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య కె.శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం, సమర విశ్వవిద్యాలయాల మధ్య అకడమిక్, పరిశోధన రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి అవగాహన ఒప్పందం చేసుకునే దిశగా చర్చలు జరిపారు. దీర్ఘకాలిక విద్యా భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి, సంయుక్త పరిశోధనలను ప్రోత్సహించడానికి, విద్యార్థులు, అధ్యాపకులకు అంతర్జాతీయ స్థాయి ఎక్స్‌పోజర్‌ను అందించడానికి రెండు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేశాయి.

రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబుతో డాక్టర్ మహమ్మద్ ఉస్మాన్ దరాసా తదితరులు

ఏయూ సమాచారం

ఏయూ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం

## సంక్రాంతి సంబరాలకు మైదానం ముస్తాబు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: సంక్రాంతి సంబరాలకు ఆంధ్రవిశ్వవిద్యాలయం మైదానం ముస్తాబవుతోంది. భాజపా మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో ఈ నెల 9నుంచి జరగనున్న ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరుకానున్నారు. అలాగే పలువురు సినీనటులు, నేపథ్య గాయకులు వస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు దగ్గరుండి ఆయా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

## ఆకట్టుకున్న త్యాగరాజస్వామి కీర్తనలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్టు, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం ఉదయం త్యాగరాజస్వామికి పూజలు చేసి సీతారాములు, లక్ష్మణస్వామి ఉత్సవమూర్తుల విగ్రహాలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామివారికి పంచరత్నసేవ జరిపారు. అనంతరం సుమారు 250మంది కళాకారులు పాల్గొని త్యాగరాజస్వామి కీర్తనలను ఆలపించారు. పది నిమిషాల కచేరీలు 49, 30 నిమిషాల కచేరీలు 7 నిర్వహించారు. ననుగన్న తల్లి, ఎవరికై అవతార దేవ, శ్రీరామ జయరామ తదితర కీర్తనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాభారతి నిర్వాహకులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ జి.ఆర్కే ప్రసాద్ (రాంబాబు), పైడా కృష్ణప్రసాద్, ఎస్.రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

తిరువీధి ఉత్సవంలో భక్తులు

## ఏయూలో బయోనెస్ట్ అంకుర కేంద్రం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన బిరాక్ సహకారంతో ఏయూలో బయోనెస్ట్ అంకుర కేంద్రం(బయో ఇంక్యుబేషన్ సెంటర్) ఏర్పాటుకు ఆమోదం లభించింది. మూడు సంవత్సరాల కాలానికి మొత్తం రూ.5కోట్లు నిధులతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు, శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్న ఏయూ కిరీటంలో మరొక కలికితురాయిగా నిలవనుందని రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు తెలిపారు. ఈ కేంద్రం పలు రంగాల్లో ఆవిష్కరణలకు ప్రేరణగా పనిచేస్తుందన్నారు. మెరైన్ బయోటెక్నాలజీ, సముద్ర ప్రోబయాటిక్స్, సముద్రపు నాచు సాగుపై దృష్టి సారిస్తుందని పేర్కొన్నారు.

## ఏయూ వెయిట్ లిఫ్టింగ్ జట్ల ఎంపిక

క్రీడాకారులతో ఆచార్య ఎన్.విజయ మోహన్, ఆచార్య ఎ.పల్లవి తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: అంతర వర్సిటీల పోటీల్లో పాల్గొనే ఆంధ్రవిశ్వవిద్యాలయం పురుషులు, మహిళల వెయిట్ లిఫ్టింగ్ వర్సిటీ జట్లను బుధవారం ఎంపిక చేశారు. భోపాల్‌లో ఈ నెల 10,11 తేదీల్లో మహిళలకు, 13, 15 తేదీల్లో పురుషులకు జరగనున్న సౌత్-వెస్ట్ జోన్ అంతర విశ్వవిద్యాలయ పోటీలలో ఈ జట్లు పాల్గొంటాయి. ఎంపికైన క్రీడాకారులను ఏయూ క్రీడలు, వ్యాయామ విద్య సంచాలకులు ఆచార్య ఎన్.విజయమోహన్, విభాగాధిపతి ఆచార్య ఎ.పల్లవి తదితరులు అభినందించారు. కళాశాలల పీడీలు, కోచ్‌లు వై.శ్రీనివాసరావు, పి.వెంకటేశ్వరరావు, సీహెచ్ రాము తదితరులు పాల్గొన్నారు.

## ఆహ్లాదానికి దూరంగా...

అధ్వానంగా ఉన్న ప్రగతి భవనం ఆవరణ

ఎంవీపీకాలనీ(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం (ప్రగతిభవనం) కళావిహీనంగా మారింది. బీసీ, ఎస్సీ సంక్షేమశాఖ, ఐసీడీఎస్ తదితర కార్యాలయాల సముదాయం ఇక్కడ ఉంది. కార్యాలయం గేటు ముందు పిచ్చిమొక్కలు మొలిచి, రాళ్లు పేరుకుపోయాయి. స్వచ్ఛ కార్యాలయంగా తీర్చిదిద్దడానికి ఆయా శాఖలు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా కార్యాలయ ఆవరణను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సందర్శకులు కోరుతున్నారు.

## నెల రోజులుగా అవస్థలే...

హనుమంతువాక బస్‌స్టాపు వద్ద..

దర్పణం

హనుమంతువాక(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే : హనుమంతువాక పాత మేకల కబేళా బస్‌స్టాపు వద్ద భూగర్భ విద్యుత్ కేబుళ్ల కోసం నెల రోజుల క్రితం గోతులు తవ్వారు. ఇంత వరకు పూడ్చకపోవటంతో ప్రయాణికులు, పాదచారులు అవస్థలు పడుతున్నారు. రాత్రుళ్లు మట్టిదిబ్బలను ఢీకొని వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా గోతులు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.

## సీఎం సహాయనిధి మంజూరు పత్రాల పంపిణీ

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరైంది. బుధవారం ఎంవీపీకాలనీలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. నాగోజు పార్వతి(ఆరిలోవ)కి రూ.1,07,983, అరిపాక రాము(పైనాపిల్‌కాలనీ)కు రూ.72,163, ఎ.అనంతలక్ష్మీ (కృష్ణపురం)కి రూ.20 వేలు, కె.రాములమ్మ (ఆరిలోవ)కు రూ.40,300 చొప్పున అందజేశారు. కార్యక్రమంలో నాయకులు వెలగపూడి ప్రతాప్‌రుద్ర, కెల్లా సునీత, సత్యనారాయణ, ఎ.సన్యాసిరావు, పి.ధర్మారావు, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.

## ఆదర్శనగర్ రహదారికి త్వరలో మోక్షం

సుందర్‌నగర్(విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: రవీంద్రనగర్- ఆదర్శనగర్ రహదారి నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ దారి కోసం ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు. అన్ని అడ్డంకులు దాటుకుని తుది దశకు చేరుకుంది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విషయాన్ని రాష్ట్ర అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అక్కడి నుంచి అనుమతులు వస్తే ఈ ప్రాంత ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగుతాయి.

రవీంద్రనగర్-పాతడెయిరీఫారం రోడ్డు దుస్థితి

★ **35ఏళ్లనాటి రోడ్డే:** పాతడెయిరీఫారం కూడలి నుంచి రవీంద్రనగర్ వరకు 45 ఏళ్ల క్రితమే నివాసాలు ఏర్పాటయ్యాయి. అప్పట్లో జనాభా కేవలం వందల్లో ఉండేది. తరువాత జనాభా పెరుగుతుండటంతో 1990లో రహదారిని విస్తరించారు. గెడ్డలు పూడ్చి కల్వర్టులు నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ జనాభా 50వేలకు చేరుకుంది. కానీ నాడు వేసిన రోడ్డే ఉంది. విస్తరణ లేకపోవటంతో ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ నిలిచిపోతోంది. పండగలు, జాతరల సమయంలో గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోయి తోటగరువు, పెదగదిలి మీదుగా నగరంలోకి వెళ్లాల్సి వస్తోంది.

రవీంద్రనగర్‌లో ఇరుకుగా మారిన దారి

| | |
|---|---|
| ✤ వార్డు నెం | : 10 |
| ✤ రహదారి పొడవు | : 3 కిలోమీటర్లు |
| ✤ వెడల్పు | : 40 అడుగులు |
| ✤ అంచనా వ్యయం | : రూ.3కోట్లు |
| ✤ ప్రాంతంలో జనాభా | : సుమారు 50వేలు |

**త్వరలో పనులు ప్రారంభం:** వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గతంలో చేసిన ఖర్చంతా వృథా అయింది. మళ్లీ ఇప్పుడు మొదటి నుంచి పనులు చేయాల్సి వస్తోంది. అటవీశాఖ కోల్పోతున్న స్థలానికి ప్రత్యామ్నాయ స్థలం కొంబాలకొండకు ఆనుకుని ఇస్తామని చెప్పడంతో అభ్యంతరాలు తొలగిపోయాయి. కాంటూరు కందకం తవ్వి వన్యప్రాణులు నివాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని కేంద్ర అటవీశాఖకు తెలియజేశాం. దీంతో అక్కడి నుంచి సానుకూల స్పందన వచ్చింది. రెండు, మూడు నెలల్లో అడ్డంకులు తొలగిపోయి రహదారి పనులు ప్రారంభమవుతాయి. - వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్యే


**ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్**
మెయిన్ బ్రాంచ్, విశాఖపట్నం, ఫోన్ : 0891 - 2788460

**APPENDEX IV [RULE 8(1)]**
**స్వాధీనత ప్రకటన (స్థిరాస్థి కొరకు)**

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ చట్టము 2002 క్రింద ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, మెయిన్ బ్రాంచి, యొక్క అధీకృత అధికారిగా దిగువ సంతకందారు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంటు) రూల్స్ 2002 అందలి రూల్ 3తో కలిపి చదువవలసిన సెక్షన్ 13(2) క్రింద సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఒక డిమాండు నోటీసు తేది 27-10-2025న జారీ చేసియున్నాము. ఆ నోటీసు తేది నుండి 60 రోజులలోపు ఆ నోటీసులో పేర్కొన బడిన రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి చెల్లించవలసినదిగా ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు అయిన 1. M/S సింగమ్ మోటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు 2. శ్రీ సింగంశెట్టి వెంకటేశ్వరరావు, S/o. సింగంశెట్టి కోటేశ్వరరావు 3. శ్రీ సింగంశెట్టి కోమల్‌దీప్ (డైరెక్టర్) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 4. శ్రీమతి సింగంశెట్టి దుర్గ W/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు 5. శ్రీ సింగంశెట్టి సందీప్ కుమార్ (DIED) S/o. సింగంశెట్టి వెంకటేశ్వరరావు వారిని కోరడమైనది.

కానీ ఋణగ్రహీత/కో-ఆబ్లిగెంట్/గ్యారంటార్లు ఋణమును తిరిగి చెల్లించుటలో విఫలమైనందున ఋణగ్రహీతకు/కో-ఆబ్లిగెంట్‌కు/గ్యారంటార్లకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా ప్రకటించునది ఏమనగా సదరు రూల్ యొక్క 8వ రూల్‌తో కలిపి చదువుకోవల్సిన సదరు యాక్ట్ యొక్క సెక్షన్ 13(4) క్రింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకొంటూ దిగువ సంతకందారు దిగువ వివరించిన ఆస్తిపై తేది 02-01-2026 న స్వాధీనత తీసుకొని యున్నారు.

కావున సాధారణ ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీతలకు/హామీదారులకు/వారసులకు ఇందుమూలముగా హెచ్చరించునది ఏమనగా సదరు ఆస్థితో ఎట్టి లావాదేవీలు జరుప రాదు, మరియు సదరు ఆస్తికి సంబంధించిన ఎట్టి లావాదేవీలైనా రూ. 1,23,57,445/- (అక్షరములా ఒక కోటి ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయిలు మాత్రమే) తేది 30-09-2025 నాటికి మొత్తానికి మరియు తేది 01-10-2025 నుండి దానిమీద దర్శిలా వడ్డీ మరియు ఖర్చులు ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, మెయిన్ బ్రాంచి విశాఖపట్నం వారి చార్జీకి లోబడి ఉంటాయి.

**స్థిరాస్థి వివరములు**

**1. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :**
ఆర్.సి.సి. స్లాబ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్ డోర్ నెం. 4-21-31/3(38) ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7, 4వ అంతస్తు, ఫ్లింత్ ఏరియా 2200 చదరపు అడుగులు, 2 కార్ పార్కింగ్‌లు ఒక్కొక్కటి 100 చదరపు అడుగులు అపార్ట్‌మెంట్ పేరు జి.ఆర్స్ ఎంపైర్, చిన్నవాల్తేరు, విశాఖపట్నం, సర్వే నెం. 40/2 సేల్ డీడ్ నెం. 3716/2009, తేది 01-10-2009. గల ఇంటికి హద్దులు.

| | బిల్డింగ్ | ఫ్లాట్ నెం. ఇ-6&ఇ-7 |
|---|---|---|
| తూర్పు : | స్థలము సర్వే నెం. 40/2సి | కామన్ కారిడార్ & ఫ్లాట్ నెం. ఇ-5 |
| దక్షిణం : | స్థలము సర్వే నెం. 40/2ఎ, బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది | సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ |
| పడమర: | స్థలము సర్వే నెం. 40/2ఎ, బి. బంగారురాజు & కో మరియు ఇతరులకు చెందినది | సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ |
| ఉత్తరం : | మున్సిపల్ రోడ్ | సెట్‌బ్యాక్ ఓపెన్ స్పేస్ & లిఫ్ట్ |

మొత్తం విస్తీర్ణం : 78 చం॥గజములు లేదా 65.21 చదరపు మీటర్లు అన్ డివైడెట్ అన్ స్పెసిఫైడ్ షేర్ 114 చ॥గజాలు లేదా 95.319 చదరపు మీటర్లు మొత్తం 2213.87 చ॥గజాలు లేదా 1851.09 చ॥ మీటర్లు

**2. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు:**
గ్రౌండ్ ఫ్లోర్ & ఫస్ట్ ఫ్లోర్ డోర్ నెం. 7-48. ఫ్లాట్ నెం. 21, అప్రూవ్డ్ లే అవుట్ (ఎం.ఐ.జి. -1) ఎన్.జిఒస్ కోలనీ, కొత్తపూరు విలేజ్, తుమ్మపాల అనకాపల్లి, విశాఖపట్నం సర్వే నెం. 666/1, 667/1, 668/1, 676/1, 677/1, 680/1. & సెల్ డీడ్ నెం. 3547/1996 తేది 30-11-1996 లో గల ఆర్.సి.సి. స్లాబ్ ఇంటికి హద్దులు :
తూర్పు: ఫ్లాట్ నెం. 22, దక్షిణం: ఫ్లాట్ నెం. 34, పడమర: ఫ్లాట్ నెం. 20, ఉత్తరం: లేఅవుట్ రోడ్, మొత్తం విస్తీర్ణం : 352 చ॥గ॥లు లేదా 295.68చ॥ మీటర్లు

**3. శ్రీమతి సింగంశెట్టి దుర్గ పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు:**
ఖాళీ స్థలము నల్లపాడు విలేజ్, తురకపాలెం గ్రామపంచాయితీ, గుంటూరు జిల్లా, డి.నెం. 653/1సి రిజిస్టర్డ్ డీడ్ నెం. 1856/2013 తేది 27-02-2013 హద్దులు :
తూర్పు : కట్టా సాంబయ్యగారి ఆస్థి దక్షిణం : సనక్కయాలా పుల్లమ్మగారి ఆస్థి
పడమర: సింగంశెట్టి దుర్గగారి ఆస్థి ఉత్తరం : నాగార్జునసాగర్ కేనల్
మొత్తం విస్తీర్ణం : 2420 చ॥గ॥లు లేదా 2023.36 చ॥ మీటర్లు

**4. సింగంశెట్టి వెంకటేశ్వరరావు పేరు మీద ఉన్న స్థిరాస్థి వివరములు :**
ఖాళీ స్థలం ప్లాట్ నెం. 29, బెండపూడి గ్రామం, తొండంగి మండల్, ఈస్ట్ గోదావరి, సర్వే నెం. 304/2, రిజిస్టర్డ్ సెల్ డీడ్ నెం. 1305/2004 తేది 04-05-2004. హద్దులు:
తూర్పు : ప్లాట్ నెం. 34, దక్షిణం : ప్లాట్ నెం. 30, పడమర : 30 ఫీట్ రోడ్, ఉత్తరం : ప్లాట్ నెం. 28, మొత్తం విస్తీర్ణం : 201.60 చ॥గ॥లు లేదా 169.34 చ॥ మీటర్లు

తేది: 07-01-2026 అధీకృత అధికారి / బ్రాంచి మేనేజర్
స్థలము: విశాఖపట్నం మెయిన్ బ్రాంచ్


(c) eenadu

# విశాఖ ఉత్తరం

•విశాఖ ఉత్తరం •విశాఖ దక్షిణం

## రుద్రాభిషేకాలకు ప్రత్యేక ఏర్పాట్లు

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 14వ వార్డు గణేష్‌నగర్‌లోని త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవస్థానంలో మాస శివరాత్రి సందర్భంగా భక్తులు స్వహస్తాలతో రుద్రాభిషేకాలు చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు బుధవారం తెలిపారు. కాశీ నుంచి శివలింగాలను తీసుకొచ్చి ఆలయం అర్చకులు సారిపాక సూర్యనారాయణ, వి.ఎస్.కుమార్ శాస్త్రోక్తంగా పూజలు జరిపి ఆలయంలో ఉంచారు. వాటికి భక్తుల స్వహస్తాలతో రుద్రాభిషేకాలు చేసుకోవచ్చునన్నారు. ఆలయ అధ్యక్షుడు టి.ఎస్.ఎన్.మూర్తి, కమిటీ సభ్యులు గొర్లి కృష్ణ, ఎం.ఎస్.ప్రకాశరావు, ఎం.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

## 'ఉక్కు భూముల్ని బదలాయించొద్దు'

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 2,500 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు బదలాయించే ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. బుధవారం జగదాంబకూడలిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో ఏర్పాటయ్యే సంస్థలకు స్టీల్‌ప్లాంట్ భూముల్ని కట్టబెట్టాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ అంశంపై వెంటనే ప్రభుత్వం స్పందించి, ఉపసంహరణ నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. కార్పొరేటర్ బి.గంగారావు, నాయకులు ఎన్.రామారావు, నమ్మి రమణ పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న సీపీఎం నాయకులు లోకనాథం, గంగారావు తదితరులు

## మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

విశాఖ ఉత్తరం: 8008574796

విశాఖ దక్షిణం: 8008574977

గురుద్వారా, న్యూస్‌టుడే: ?: పీఅండ్‌టీకాలనీ పాత ఎమ్మెల్యే కార్యాలయం దరి కాలువలు మరమ్మతులు గురయ్యాయి. మురుగు ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. – రామకృష్ణ ✓: మరమ్మతులు చేయిస్తాం. – వార్డు సచివాలయ కార్యదర్శి

మాధవధార, న్యూస్‌టుడే: ?: జీవీఎంసీ 50వ వార్డు అశోక్‌నగర్ ప్రధాన రహదారిలో వ్యర్థాల నిల్వతో తీవ్ర దుర్వాసన వస్తోంది. పరిసరాల్లో ఉండలేకపోతున్నాం. – ఏ.లక్ష్మణరావు, ✓: సిబ్బందిని పంపించి వ్యర్థాలు తొలగిస్తాం. – బి.సుధాకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ?: జగదాంబకూడలిలోని నడకమార్గాలను ఆక్రమించి వ్యాపారాలు సాగించడంతో రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తుంది. – జగన్‌మోహన్‌రావు, స్థానికుడు ✓: క్షేత్రస్థాయిలో పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటాం. – దివాకర్, మహారాణిపేట స్టేషన్ సీఐ

జ్ఞానాపురం, న్యూస్‌టుడే: ?: జ్ఞానాపురం సమీప బాబూకాలనీలో విద్యుత్తు దీపాలు వెలగడం లేదు. – రాజు, జ్ఞానాపురం ✓: సిబ్బందిని పంపి, మరమ్మతులు చేయిస్తాం. – సంతోష్, జీవీఎంసీ విద్యుత్తు అధికారి.

## నందనవనం.. కేంద్రీయ విద్యాలయం

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే

తగినంత శ్రద్ధ కనబరిస్తే పాఠశాలలను సైతం పచ్చదనంతో నందనవనంలా తీర్చిదిద్దవచ్చునని నిరూపించారు తాటిచెట్లపాలెంలోని వాల్తేరు కేంద్రీయ విద్యాలయం నిర్వాహకులు. పర్యావరణం ప్రాధాన్యతను విద్యార్థులకు తెలియజేసేందుకు ముందుగా తమ పాఠశాలనే పర్యావరణానికి మారు పేరులా తీర్చిదిద్దారు. పాఠశాల ఆవరణలో చక్కనైన ల్యాన్‌తో పాటు అందమైన మొక్కలు పెంచి ఆకర్షణీయంగా తయారు చేశారు. విద్యార్థుల భాగస్వామ్యంతో పాఠశాల ఆవరణ ఉద్యానవనాన్ని తలపించేలా పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు అవన్నీ బాగా పెరిగి చూపరులను కనువిందు చేస్తున్నాయి. పూల మొక్కలు సైతం రంగురంగుల పుష్పాలు పూయడంతో ప్రాంగణమంతా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. నిరుపయోగంగా మారిన పాత టైర్లు, ఇతర వస్తువులను కళాత్మకంగా తీర్చిదిద్ది వాటిల్లో మొక్కలు పెంచుతున్నారు. ఇక్కడకు కొత్తవారెవరైనా వస్తే ఇది పాఠశాల అనే విషయమే గుర్తుకురాదు. గణిత ఆకృతులు(చతురస్రం, త్రిభుజం, గోళం, స్థూపం) వంటివి సిమెంటుతో నిర్మించి వాటి సూత్రాలను రాశారు. విద్యార్థులు ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఇవి కనిపిస్తుండంతో ఆయా సూత్రాలు మర్చిపోవడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఇక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరైనపుడు పచ్చదనాన్ని చూసి మంత్రముగ్ధులవుతున్నారు.


పార్కును తలపిస్తున్న వాల్తేరు కేంద్రీయ విద్యాలయం

పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన గణిత ఆకృతులు

## అభివృద్ధి పనులకు సహకారం

మాట్లాడుతున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, చిత్రంలో కమిషనర్ కేతన్‌గార్గ్, తదితరులు

కార్పొరేషన్, న్యూస్‌టుడే : విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సహకరించాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కోరారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఉత్తరం జోన్ అధికారులు, కార్పొరేటర్లతో బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాలు అధికంగా ఉన్నాయని, గుత్తేదారులు అభివృద్ధి పనులు చేసేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించి, అనుమతులు ఇవ్వాలన్నారు. ప్రజలకు సకాలంలో మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ కేతన్‌గార్గ్ ఆదేశించారు. కార్యక్రమంలో ఉపమేయర్ కె.సతీష్, వైకాపా ఫ్లోర్‌లీడర్ బి.శ్రీనివాసరావు, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణరాజు, జెడ్సీ బి.రాము తదితరులు పాల్గొన్నారు.

## ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్ల గడువు పొడిగించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు. ఆ మేరకు ఫిబ్రవరి 27 వరకు ఉధ్నా - ఖుర్దారోడ్ (09059/60) వారాంతపు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.

## పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణతే లక్ష్యం

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించాలని నోడల్ అధికారిణి టి.ప్రవీణ పేర్కొన్నారు. జీవీఎంసీ 26వ వార్డు ఎన్‌జీజీఓఎస్ కాలనీలోని ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం సీతమ్మధార మండలం ఎంఈవో డి.రామారావు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయంతి రాధాకుమారి, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠ్యాంశాలు బోధిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. వెనుకబడిన విద్యార్థుల విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.

రికార్డులు తనిఖీ చేస్తున్న నోడల్ అధికారిణి టి.ప్రవీణ, చిత్రంలో ఎంఈవో డి.రామారావు తదితరులు

## కొండవాలు రోడ్లకు మహర్దశ!

తాటిచెట్లపాలెం, న్యూస్‌టుడే

కొండవాలు ప్రాంతాల్లోని రహదారులను విస్తరించేందుకు జీవీఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. తాటిచెట్లపాలెం - కైలాసపురం వెళ్లే రహదారిని అరవై అడుగుల రోడ్డుగా విస్తరిస్తున్నారు. రూ.1.60 కోట్లతో అభివృద్ధి చేయనున్న ఈ రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమై చురుగ్గా సాగుతున్నాయి. పనులు త్వరితగతిన పూర్తి కావాలనే ఉద్దేశంతో ఈ రోడ్డును ఎనిమిది ప్రాంతాలుగా విభజించి గుత్తేదారులకు అప్పగించారు. రోడ్డులో ఇరువైపులా డ్రైనేజీలు ఉండటంతో వీటిని సైతం అధికారులు విస్తరించి అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని చోట్ల దుకాణాలు, భవనాలు అడ్డు రావడంతో నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడుతోంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఈ రోడ్డులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కైలాసపురం నుంచి పోర్టు ఆసుపత్రి వరకు ఉన్న రోడ్డును ఇప్పటికే విస్తరించారు. ఈ రహదారుల విస్తరణ పూర్తయితే ఈ కొండవాలు ప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి.

కైలాసపురంలో రోడ్డు విస్తరణ పనులు

## బాలిక ఆచూకీ లభ్యం

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖపట్నం రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన బాలిక ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. బుధవారం సీఐ ఎర్రన్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం... భానోజీనగర్‌కు చెందిన బాలికను ఈనెల 2న తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లోంచి వెళ్లిపోయింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా రాజాంలో బాలిక ఆచూకీ గుర్తించి, అక్కడ నుంచి తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

## మాధవధార వాసి.. బెంగళూరులో అదృశ్యం

మాధవధార, న్యూస్‌టుడే: కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో రైలు ఎక్కిన ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడు. జీవీఎంసీ 50వ వార్డు తెన్నేటినగర్‌లో నివాసముంటున్న సిమ్మ శ్రీనుబాబు (48) కూలి పనులు చేస్తుంటాడు. పని నిమిత్తం డిసెంబరు నెలలో బెంగళూరు వెళ్లాడు. అయితే తన సోదరుడికి బాగులేకపోవడంతో ఇంటికి వచ్చేందుకు గత నెల 16న బెంగళూరు రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. మరుసటి రోజు ఇంటికి రావాల్సి ఉన్నప్పటికీ రెండు వారాలైనా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లి పలు పురిని వాకబు చేసినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో బెంగళూరు రైల్వే పోలీసులకు భార్య ఉమ ఫిర్యాదు చేశాడు. బెంగళూరు రైల్వే పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## పండక్కి ఊరెళ్తున్నారా.. ఇల్లు జాగ్రత్త

మాధవధార, న్యూస్‌టుడే: సంక్రాంతి పండక్కి ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఇల్లు గుల్లయ్యే అవకాశం ఉంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా దొంగలు ఇప్పటికే చోరీలకు పాల్పడుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులు, చాలామంది తమ కుటుంబాలతో సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఇదే అదనుగా కొందరు దుండగులు చోరీలకు పాల్పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిశ్చయంగా ఊరెళ్లి రావొచ్చని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను సైతం సిద్ధం చేసినట్లు తెలియజేశారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం(ఎల్‌హెచ్ఎంఎస్) వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు కంచరపాలెం, ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలు కాలనీలు, ప్రధాన కూడళ్ల వద్ద కంచరపాలెం క్రైం పోలీసులు బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఆటోలు, ప్రత్యేక తెరల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్న దృశ్యం

### ఇవీ పాటించాలి

ఊరెళ్లేవారు బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలి. ప్రధాన ద్వారాలకు సెంట్రల్ లాక్ సిస్టమ్‌తో పాటు సెక్యూరిటీ అలారం మోషన్ సెన్సార్లు అమర్చుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాల పుటేజీని తరచూ ఆన్‌లైన్‌లో చూసుకుంటూ ఉండాలి. ప్రధాన ద్వారాలకు వేసిన తాళాలు కనిపించకుండా కర్టెన్లు వేయాలి. ఇంట్లో తప్పనిసరిగా లైట్లు వేసి ఉంచడం ఎంతో మేలు. ఇంటి, బీరువా తాళాలు పని మనుషులకు, కాపలాదారులకు ఇవ్వకూడదు. అపార్ట్‌మెంట్లలో నిఘా కెమెరాలు, వాచ్‌మెన్ తప్పనిసరిగా ఉండాలి. ఎక్కువ రోజులు అయితే ఎల్‌హెచ్ఎంఎస్ ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. చరవాణిలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. పేరు, ఫోన్ నెంబరు వివరాలతో రిజిస్టర్ కావాలి. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్న సమయంలో యాప్ ద్వారా రిక్వెస్టులో సూచించిన విధంగా సమాచారం అందిస్తే రహస్య కెమెరాను అమర్చుతారు. పోలీసులు నిరంతర నిఘా పెడతారు.

## వార్డు ఒకచోట.. ఆసుపత్రి మరోచోట..

అక్కయ్యపాలెం, న్యూస్‌టుడే: పట్టణ ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రతివార్డులో ఒక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(యూపీహెచ్‌సీ) నిర్మించారు. జీవీఎంసీ 45వ వార్డు చెందిన యూపీహెచ్‌సీని మాత్రం వేరే 43వ వార్డులో అక్కయ్యపాలెం దరి శ్రీనివాసనగర్‌లోని దాడి రామ్మూర్తి కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. దీంతో ఈ వార్డులోని ప్రజలు జ్వరం వచ్చినా, కుక్క కరిచినా దూరంలో ఉన్న శ్రీనివాసనగర్‌కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి బస్, ఆటోల సదుపాయం కూడా లేదు. దీంతో పక్కనే ఉన్న 26వ వార్డు విద్యుత్తునగర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో అక్కడి సిబ్బంది భారమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి 45 వార్డులో ఆసుపత్రి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

అక్కయ్యపాలెంలోని దాడి రామ్మూర్తి కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న 45వ వార్డు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

## వైభవుడి ఆలయంలో పాశుర విన్నపం

మురళీనగర్, న్యూస్‌టుడే: ఎన్‌జీజీఓఎస్ కాలనీ కప్పరాడ వద్ద వెలిసిన వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం తిరుప్పావై, పాశుర విన్నపం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుడు శేషుస్వామి పాశురాన్ని వివరించారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి పాదుకులను రంగవల్లులతో తీర్చిదిద్దారు. గురువారం పొన్నాకుల హారతి నిర్వహించనున్నట్లు తెలిపారు.

## విద్యార్థులకు అవగాహన

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం మేధోసంపత్తిపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిపుణులు పవన్‌కుమార్, కపిల్ తదితరులు హాజరై పలు సూచనలు చేశారు. అధ్యాపకులు బి.సంతోషి అనూష, శరణ్య, అరుణ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.

## అప్పన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1,08,35,662 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 21.650 గ్రాముల బంగారం, 5.600 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు ఆమె పేర్కొన్నారు.

## పాలిటెక్నిక్ విద్యార్థుల రక్తదానం

కంచరపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తాన్ని దానం చేశారు. లయన్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి.రమణ ఆధ్వర్యంలో వివిధ బ్రాంచుల విభాగాధిపతులు జె.గోవర్ధనరావు, కె.రత్నకుమార్, పి.ఎం.బాషా, వి.సంధ్యారాణి, కె.ఫణికృష్ణ, అడ్వయిజర్ ఎస్.వి.రమణ, లెక్చరర్లు పాల్గొన్నారు.

రక్తదానం చేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు

## మౌలిక వసతులు కల్పించాలని విన్నపం

కంచరపాలెం, న్యూస్‌టుడే: జీవీఎంసీ 48వ వార్డు కొండవాలు ప్రాంతాల్లోని ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించాలని వార్డు కార్పొరేటరు గంకల కవిత ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును బుధవారం కోరారు. వార్డుల్లోని పలు సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర పనులను తక్షణమే పరిష్కరించే దిశగా సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు గంకల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

నియామక పత్రాలు అందుకున్న జిల్లా ఓబీసీ మోర్చా కమిటీ సభ్యులు

## జిల్లా ఓబీసీ మోర్చా కమిటీ ఎన్నిక

మాధవధార, న్యూస్‌టుడే: విశాఖ జిల్లా భాజపా ఓబీసీ మోర్చా నూతన కమిటీ సభ్యులను బుధవారం పార్టీ కార్యాలయంలో ఎన్నుకుని నియామక పత్రాలు అందజేశారు. భాజపా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రోణంకి విజయచంద్రుడు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రొంగలి గోపీశ్రీనివాస్, కంటుభుక్త శ్రీనివాసరావు, భాజాపా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు చేతులమీదుగా సభ్యులకు నియమాక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లి శ్రీనివాసులనాయుడు, అప్పలాచారి, పి.పైడిరాజు, చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

## అరకొర సౌకర్యాలతో అవస్థలు

జ్ఞానాపురం, న్యూస్‌టుడే : విశాఖ దక్షిణం పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అరకొర సదుపాయాలు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడంతో సరైన వైద్యసేవలు అందడం లేదని రోగులు ఆందోళన చెందుతున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంతో, ప్రైవేటు ల్యాబ్‌లకు వెళ్లాల్సిన వస్తోందని పలువురు వాపోతున్నారు. జ్ఞానాపురం, అల్లిపురం, కొబ్బరితోట, పూర్ణామార్కెట్, వన్‌టౌన్ పరిసరాల్లోని ఆరోగ్య కేంద్రాలకు గతంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు రోగ నిర్ధారణ యంత్రాలను వితరణగా ఇచ్చాయి. వాటికి సరైన నిర్వహణ లేకపోవడంతో మూలకు చేరాయి. సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించడం లేదని స్థానికులు చెబుతున్నారు. దీనికితోడు ఆయా ఆసుపత్రుల్లో తాగునీటి వసతి, విద్యుత్తు దీపాలు, మరుగుదొడ్లు, చేతులు శుభ్రం చేసుకునే బేసిన్లు, తదితర సదుపాయాలకు సరైన నిర్వహణ లేకపోవడంతో అవన్నీ అధ్వానంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఆసుపత్రుల్లో నిర్వహణ మెరుగుపరచాలని పలువురు కోరుతున్నారు.

జ్ఞానాపురంలో మూలకు చేరిన చేతులు శుభ్రం చేసుకునే యంత్రం

## బాలకృష్ణుడి అలంకరణలో సింహాద్రినాథుడు

సింహాచలం, న్యూస్‌టుడే: అధ్యయనోత్సవాల్లో భాగంగా సింహగిరిపై జరుగుతున్న రాపత్తు వేడుకలను పురస్కరించుకుని బుధవారం సాయంత్రం సింహాద్రి అప్పన్న స్వామి బాలకృష్ణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. అర్చకులు స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని.. చేతిలో వెన్నముద్ద, కుండతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. మహిళలు దీపాలతో స్వాగతం పలికారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

## వాల్తేర్ రైల్వే మార్గంలో తనిఖీలు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : తూర్పు కోస్తా రైల్వే వాల్తేర్ డివిజన్ ప్రధాన మార్గంలోని ఉత్తర సింహాచలం స్టేషన్ నుంచి చీపురుపల్లి స్టేషన్ వరకు బుధవారం డీఆర్ఎం లలిత్‌బోహ్రా తనిఖీలు నిర్వహించారు. భద్రత అంశాలు, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఉత్తర సింహాచలం సమీపంలో రైల్ ఓవర్ రోడ్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. పెందుర్తి, కొత్తవలస, కంటకాపల్లి, అలమండ, విజయనగరం, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి తదితర స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి.. కీలక సూచనలు చేశారు.

కొత్తవలస స్టేషన్‌లో అధికారులు, సిబ్బందితో మాట్లాడుతున్న డీఆర్ఎం లలిత్‌బోహ్రా

## అమ్మవారికి బంగారు హారం వితరణ

వన్‌టౌన్, న్యూస్‌టుడే : పాతనగరం బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి నగరంలోని తుమ్మిడి బ్రదర్స్ సంస్థ ప్రతినిధులు 13.623 గ్రాముల బరువైన బంగారు హారాన్ని వితరణగా ఇచ్చారు. బుధవారం ఆలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ తుమ్మిడి రామ్‌కుమార్, డైరెక్టర్ తుమ్మిడి బాబీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని హారంతో పాటు పట్టుచీరను ఈఓ కె.శోభారాణికి అందించారు. హారం విలువ రూ.2.11 లక్షలు ఉంటుందని ఆలయ వర్గాలు తెలిపాయి.

ఈఓ శోభారాణికి బంగారుహారం అందజేస్తున్న సంస్థ ప్రతినిధులు

## నేడు హుండీ ఆదాయం లెక్కింపు

వన్‌టౌన్, న్యూస్‌టుడే : శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ శోభారాణి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఆలయ అనివేటి మండపంలో లెక్కింపు ప్రారంభిస్తామన్నారు.

## మానసిక దివ్యాంగుడు ఆసుపత్రికి తరలింపు

మాధవధార, న్యూస్‌టుడే: మానసిక స్థితి సక్రమంగా లేని ఒక యువకుడిని కంచరపాలెం పోలీసులు మానవత్వంతో ట్రస్టుకు తరలించి, చికిత్స నిమిత్తం మానసిక ఆసుపత్రికి తరలించారు. వివరాలు జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వద్ద మానసిక స్థితి సక్రమంగా లేని ఒక యువకుడు, అటుగా వెళ్తున్న పలువురు ప్రజలపై దురుసుగా ప్రవర్తిస్తూ, దాడి చేయడంతో స్థానికులు పట్టుకొని కంచరపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ కె.రవికుమార్ బ్లూకోర్టు విధులు నిర్వహిస్తున్న రాంబాబును అక్కడకు వెళ్లాలని ఆదేశించారు. అక్కడ చేరుకున్న పోలీసులు యువకుడిని సముదాయించి ముందుగా మమత ఛారిటబుల్ ట్రస్టుకు తరలించారు. మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి పోలీసులు ఆధ్వర్యంలో చికిత్స నిమిత్తం నగరంలోని మానసిక ఆసుపత్రికి తరలించారు.

యువకుడిని మానసిక ఆసుపత్రిలో చేర్చిన ట్రస్ట్ సభ్యులు, పోలీసులు

## సమాజహితం కోరేదే కవిత్వం

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే: సహృదయ సాహితి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రాజేంద్రనగర్‌లోని ప్రిజమ్ కళాశాలలో సంస్థ అధ్యక్షుడు శేఖరమంత్రి ప్రభాకర్ అధ్యక్షతన పలువురు కవులు కవితలు చదివి వినిపించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. కవి క్రాంతిదర్శి, సమాజ ఆశయాలు, ప్రజా శ్రేయస్సు కవిత్వంలో పొందుపరుస్తాడన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ డీవీ సూర్యారావు మాట్లాడుతూ కవిత్వం అనేది మానవ హృదయ సంస్కారం, కవిత్వంతో భావం భాష పోటీ పడి పాఠకుడిని అలరించాలన్నారు. డాక్టర్ కేజీవేణు కవితలను సమీక్షించగా సీహెచ్ చిన సూర్యనారాయణ, భాగవతుల సత్యనారాయణ మూర్తి, చల్లా రాంబాబు, ఎం.పరమేశ్వరరావు, ఉప్పల అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

కవిత చదివి వినిపిస్తున్న డీవీ సూర్యారావు

గోడపత్రిక ఆవిష్కరిస్తున్న పీఓడబ్ల్యూ కార్యకర్తలు

## 9న 'చలో జీవీఎంసీ'

సీతంపేట, న్యూస్‌టుడే: అవినీతిలో కూరుకుపోయిన జీవీఎంసీ అధికారులు కబ్జాదారులను లబ్ధిదారులుగా లబ్ధిదారులను ఆక్రమణదారులుగా చూపిస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.లక్ష్మి అన్నారు. విశాఖ పౌరగ్రంథాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నగర పరిధిలో నివసిస్తున్న దళిత, బహుజన, పేద ప్రజలపై జీవీఎంసీ అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈనెల 9న 'చలో జీవీఎంసీ' కార్యక్రమానికి పిలుపునిచ్చామని చెప్పారు. కార్యక్రమంలో గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు వెంకటలక్ష్మి, నగర కన్వీనర్ ఈ.లక్ష్మి, కో కన్వీనర్ కె.పరదేశి తదితరులు పాల్గొన్నారు.

## ఆకట్టుకున్న త్యాగరాజస్వామి కీర్తనలు

మద్దిలపాలెం, న్యూస్‌టుడే: పిఠాపురంకాలనీ కళాభారతి ఆడిటోరియంలో త్యాగరాజ ఆరాధన ట్రస్టు, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం ఉదయం త్యాగరాజస్వామికి పూజలు చేసి సీతారాములు, లక్ష్మణస్వామి ఉత్సవమూర్తుల విగ్రహాలతో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామివారికి పంచరత్న సేవ జరిపారు. అనంతరం సుమారు 250మంది కళాకారులు పాల్గొని త్యాగరాజస్వామి కీర్తనలను ఆలపించారు. పది నిమిషాల కచేరీలు 49, 30 నిమిషాల కచేరీలు 7 నిర్వహించారు. ననుగన్న తల్లి, ఎవరికై అవతార దేవ, శ్రీరామ జయరామ తదితర కీర్తనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాభారతి నిర్వాహకులు ఎం.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ జి.ఆర్కే ప్రసాద్(రాంబాబు), పైడా కృష్ణప్రసాద్, ఎస్.రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

## సైబర్ ముఠాకు బ్యాంకు ఖాతా ఇచ్చిన వ్యక్తి అరెస్టు

ఎండాడ, న్యూస్‌టుడే: సైబర్ నేరస్థుల ముఠాకు బ్యాంకు(మ్యూల్) ఖాతా ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నగరానికి చెందిన విశ్రాంత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(81)కు కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ప్రభుత్వ అధికారినని, ఆర్‌బీఐ ఆడిట్ వెరిఫికేషన్ పేరు చెప్పి భయపెట్టాడు. అనంతరం ఆర్టీజీఎస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలోని ఐసీఐసీఐ బ్యాంకులో రాధాకృష్ణ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఉన్న కరెంట్ ఖాతాకు రూ.11 లక్షలు బదిలీ చేయించుకున్నాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న విశ్రాంత ఉద్యోగి విశాఖ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బ్యాంకు ఖాతా వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన ఎలక్ట్రానిక్స్ వస్తువుల విక్రయ వ్యాపారి కొండ్లె రాజశేఖర్(35)దిగా గుర్తించారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.

(c) eenadu

## భక్తిశ్రద్ధలతో సామూహిక అర్చనలు

గాజువాక, న్యూస్‌టుడే: వినాయకనగర్ మామిడితోటలో కొలువైన ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా బుధవారం శ్రీవారు నృసింహస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు వెంకటరమణాచార్యులు, రామకృష్ణాచార్యుల పర్యవేక్షణలో సామూహిక అర్చనలు, విశేష పూజలు జరిపారు. గురువారం వరాహస్వామి అలంకరణలో దర్శనమిస్తారని తెలిపారు. ఆలయకమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందజేశారు.

నృసింహస్వామి అలంకరణలో శ్రీవారు

# గాజువాక

• గాజువాక • విశాఖ పశ్చిమం

## నారా లోకేశ్‌కి ఆత్మీయ వీడ్కోలు

ఎన్ఏడీకూడలి(కాకానినగర్), న్యూస్‌టుడే: నగర పర్యటన ముగించుకొని రాష్ట్రమంత్రి నారా లోకేశ్ బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. సాయంత్రం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు నగర తెదేపా నాయకులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, పశ్చిమ యువజన నాయకులు పి.మౌర్య, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రమంత్రి లోకేశ్‌కి ఆత్మీయ వీడ్కోలు పలుకుతున్న పార్టీ నాయకులు

## మేమున్నాం.. మీకు తోడుగా

సమయం: ఉ॥ 10 నుంచి మ॥ ఒంటి గంట మధ్య

గాజువాక: 98494 65088

పశ్చిమం (గోపాలపట్నం): 95428 96869

గాజువాక, పెదగంట్యాడ, న్యూస్‌టుడే: ?: కొత్తగాజువాక నుంచి హైస్కూలురోడ్డులో ఇరువైపులా కాలువలు జామయ్యాయి. మురుగునీరు వెళ్లకుండా దుకాణదారులు డ్రైన్లను మూసేస్తున్నారు. –మధుసూదనరావు, మోహన్, కొత్తగాజువాక కణితిరోడ్డు
✓: ప్రత్యేక శుభ్రతా పనులు చేపడతాం. –కిరణ్‌కుమార్, ఏఎంఓహెచ్

గోపాలపట్నం, న్యూస్‌టుడే : ?: జీవీఎంసీ 92వ వార్డు నందమూరినగర్‌లో మంచినీటి సరఫరా సమయపాలన ఉండడం లేదు. – మంగమ్మ, నందమూరినగర్ ✓: తగిన చర్యలు తీసుకుంటాం.– గోవిందరావు, మంచినీటి విభాగం సూపర్‌వైజర్
?: 89వ వార్డు ఎల్లపువానిపాలెంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ లేదు. – తాతబాబు, ఎల్లపువానిపాలెం ✓: పనుల పరిశీలన చేస్తాం. – ఎస్.వెంకటలక్ష్మి, పనుల విభాగం డీఈ

## ‘భవిత’తో భరోసా..

స్థానిక పరిశ్రమల ‘సామాజిక’ సాయం

కోరమాండల్ సంస్థ ఇచ్చిన కుర్చీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గణబాబు

న్యూస్‌టుడే, సింధియా : ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రాలు ఓ భరోసా కల్పిస్తున్నాయి. తల్లిదండ్రులకు కూడా ఎంతో ఊరట లభిస్తోంది. ఈ భవిత కేంద్రాలకు స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి కూడా సామాజిక బాధ్యత సహాయం అందుతోంది. మొత్తంగా మండలానికో కేంద్రం ప్రత్యేక అవసరాల పిల్లలకు ఓ వరంగా మారింది.

**ఒక్కటున్నప్పుడు వెతలే..:** గతంలో భవిత కేంద్రం నగరానికి ఒకటే ఉండేది. అది అక్కయ్యపాలెంలో ఉండటంతో దూర ప్రాంతాలనుంచి వెళ్లడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ప్రత్యేక అవసరాల పిల్లలను ఒకచోట నుంచి ఇంకో చోటకు తీసుకువెళ్లడం అంత సులభం కాదు. దీంతో తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా ఉండేది. వ్యయప్రయాసలు తప్పేది కాదు. నాలుగేళ్ల క్రితం మండలానికో భవిత కేంద్రం ఏర్పాటు చేయటంతో పెద్ద ఊరటే లభించింది.

**కోరమాండల్ సంస్థ సాయం:** భవిత కేంద్రాలు మండలానికి ఒకటి రావడంతో స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి సామాజిక సాయం కూడా అందుతోంది. ములగాడ మండల పరిధి 61వ వార్డులో ఉన్న భవిత కేంద్రానికి ఇటీవల కోరమాండల్ సంస్థ 10 సెరిబ్రల్ పాల్సీ కుర్చీలను అందించింది. ఎమ్మెల్యే గణబాబు చేతుల మీదుగా ఇటీవల వీటిని అందించారు. స్థానిక పరిశ్రమలు మరింత సాయమందించాలని ఎమ్మెల్యే కోరారు.

**ఇక్కడిలా..:** జీవీఎంసీ 61వ వార్డు మల్కాపురం ‘భవిత’ కేంద్రంలో 65 మంది వరకు ప్రత్యేక అవసరాల పిల్లల నమోదు జరగ్గా.. 20 మంది పిల్లలు కేంద్రానికి రాగలిగే స్థాయిలో ఉన్నారు. మిగతా వారికి ఇళ్ల వద్ద సేవలు అందిస్తున్నారు.

ప్రత్యేక అవసరాల పిల్లలకు నేర్పిస్తున్న ఆటలు

**బోధన, శిక్షణ అంశాలు ఇవీ..**
- ప్రతి బుధవారం ఫిజియోథెరపీ
- నెలలో రెండు సార్లు స్పీచ్ థెరపీ
- రాలేని వారికి ప్రతి శనివారం గృహ ఆధారిత విద్య

**పిల్లలకు ప్రయోజనాలు ఇలా..**

★ పది నెలలకు రవాణా భత్యం కింద రూ.6వేలు ★ ఎస్కార్ట్ (సహాయకునికి) రూ.6వేలు ★ గృహ ఆధారిత విద్యకు రూ.3వేలు ★ బాలికలకు స్టైఫండ్ రూ.2వేలు

**మా పిల్లల మాదిరిగానే చూసుకుంటున్నాం..:** మా పిల్లలు అనే భావనతోనే ఆయాతో సహా మేము సేవలు అందిస్తున్నాం. కొంత మెరుగైన పిల్లలకు ఆటలు ఆడిస్తాం. చిన్న చిన్న వస్తువులను ఇచ్చి వాటితో బోధన చేస్తాం. రంగు కాగితాలతో పువ్వులను చేయిస్తున్నాం. ఆటల పోటీలు నిర్వహించి బహుమతులను ఇస్తున్నాం. – వెంకటలక్ష్మి, మాధురి, టీచర్లు

## తెలుగు భాష పరిరక్షణకు కృషి

శ్రామికనగర్ (గాజువాక), న్యూస్‌టుడే : కమ్మనైన అమ్మ భాష తెలుగును పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని తెలుగు భాష పరిరక్షణ సమితి వ్యవస్థాపక సమన్వయకర్త రామ్మోహన్‌రావు అన్నారు. శ్రామికనగర్‌లోని ఎంవీఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థులు మాతృభాషను విస్మరించి పరాయి భాషపై ఆధార పడితే ఆత్మవంచన అవుతుందన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్వీ కృష్ణ, కరస్పాండెంట్ డాక్టర్ వి.రామారావు, ప్రిన్సిపల్ ఎ.బాలకృష్ణ, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వై.ఈశ్వరరాజు, తెలుగు అధ్యాపకుడు బి.గౌరీ శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

అవగాహన సదస్సులో మాట్లాడుతున్న రామ్మోహన్‌రావు

### పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యం

పెదగంట్యాడ: కూటమి ప్రభుత్వం పట్టణాల సుందరీకరణకు తగిన ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖమంత్రి నారాయణ స్పష్టం చేశారు. పెదగంట్యాడకు చెందిన ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు బుధవారం అమరావతి ఏపీసీఆర్‌డీఏ భవన్‌లో కార్పొరేషన్ డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసి గాజువాక ప్రాంత సమస్యలను వివరించారు.

### 9న జాతీయ పింఛనర్ల సమావేశం

గాజువాక, న్యూస్‌టుడే : ఆలిండియా పెన్షనర్స్ యాజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో పాత గాజువాక శ్రీకృష్ణ యాదవ కల్యాణ మండపంలో ఈనెల 9న పింఛనర్ల ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు వైజాగ్ ఎన్‌పీసీ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఉరుకూటి బాబూరావు, ఎ.వి.ఎన్.ఎం.అప్పారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. పింఛనర్ల సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.

### 9న మార్కెట్ ఆశీలు పాట

గాజువాక, న్యూస్‌టుడే : గాజువాక పట్టణంలో రోజువారీ మార్కెట్లు, రోడ్ల మార్జిన్లలోని వ్యాపారుల నుంచి రోజువారీ ఆశీలు వసూలుకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరోజు సాయంత్రం 3 గంటలకు జోనల్ కార్యాలయంలో వేలంపాటలో గుత్తేదారులు పాల్గొనవచ్చన్నారు. అలాగే పెదగంట్యాడ, గాజువాక సుధాహోటల్ వెనుక ఓపెన్ స్టాళ్లలో ఆశీలు వసూలుకు వేలంపాట జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

### వీఎంఆర్డీఏ ఉద్యోగులకు వైద్య పరీక్షలు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యానికి వీఎంఆర్డీఏ పెద్దపీట వేస్తోందని కమిషనర్ ఎన్.తేజ్‌భరత్ అన్నారు. సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో బుధవారం ఉదయం ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సిబ్బంది ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.. వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్ మాట్లాడుతూ అపోలో ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం నిర్వహించినట్లు చెప్పారు. సంస్థ కార్యదర్శి మురళీకృష్ణ, ఎస్టేట్ అధికారి దయానిధి, ప్రధాన గణాంక అధికారి హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్న కమిషనర్ తేజ్‌భరత్

### ప్రత్యేక రైళ్ల గడువు పొడిగింపు

రైల్వేస్టేషన్, న్యూస్‌టుడే : సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్ల గడువు పొడిగించనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు. ఆ మేరకు ఫిబ్రవరి 27 వరకు ఉద్నా - ఖుర్దారోడ్ (09059/60) వారాంతపు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.

## విద్యుత్తు ఛార్జీల నుంచి ఉపశమనం

సమావేశంలో మాట్లాడుతున్న సమన్వయకర్త శ్రీనివాస్

గాజువాక, న్యూస్‌టుడే: గత వైకాపా పాలనలో విద్యుత్తు ట్రూ అప్ ఛార్జీల భారం తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అన్నారు. బుధవారం గాజువాక పార్టీ కార్యాలయంలో తెదేపా ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత పాలనలో ఏడాదికి రూ.10వేల కోట్ల భారం నుంచి కూటమి సర్కార్ రూ. 5వేలకోట్ల భారాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. నాయకులు శివప్రసాదరావు, జ్యోతి, పుష్పలత, సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.

## పనిచేసేవారికి భాజపాలో చోటు

శ్రామికనగర్(గాజువాక), న్యూస్‌టుడే: భాజపాలో కష్టించి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని భాజపా జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అన్నారు. బుధవారం నగర భాజపా కార్యాలయంలో పదాధికారుల సమావేశంలో చట్టివానిపాలేనికి చెందిన చెన్నూరు ప్రసాద్‌కు ఓబీసీ నగర మోర్చా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామకపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఓబీసీ మోర్చాను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు దీనంకొండ కృష్ణంరాజు, వార్డు అధ్యక్షురాలు పావనీ తదితరులు పాల్గొన్నారు.

నియామకపత్రం అందజేస్తున్న పరశురామరాజు

## నూతన కార్యవర్గం ఎంపిక

ఎంపికైన కార్యవర్గ సభ్యులు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : పంచవటి టౌన్‌షిప్ నూతన కార్యవర్గాన్ని బుధవారం సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. రెండేళ్ల పాటు కొత్త కమిటీ అధికారంలో ఉంటుందని ప్రస్తుత అధ్యక్షులు పి.చిన్నారావు పేర్కొన్నారు. నూతన కమిటీ బుధవారం బాధ్యతలు స్వీకరించింది. టౌన్‌షిప్ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి పాటుపడతామని నూతన కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. అధ్యక్షులుగా కె.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా బీవీఎస్ఎన్ రెడ్డి, కార్యదర్శిగా వి.కనకరాజు, సంయుక్త కార్యదర్శిగా పి.ప్రతాప్ అరుణ్‌కుమార్, కోశాధికారిగా సీహెచ్.విశ్వనాథంతో పాటు మరో ఆరుగురు కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.

## భెల్ ఉద్యోగులకు కానుకల అందజేత

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : భెల్ ఉద్యోగులకు కొత్త ఏడాది కానుకలను భెల్ యాజమాన్యం అందజేసింది. బుధవారం భెల్ పరిపాలనా కార్యాలయం వద్ద భెల్ ఏజీఎం లీలా చేతుల మీదుగా ఉద్యోగులకు పంపిణీ చేశారు. ప్రతీ ఏడాది ఉద్యోగులకు యాజమాన్యం నూతన ఏడాది కానుక ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని గుర్తింపు యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో భెల్ డీజీఎం చంద్రశేఖర్, గుర్తింపు సంఘ ప్రతినిధులు బొండా బాబూరావు, సుభాకర్ సాహు, పీవీఎన్ రాజు, కొల్లి దేముడు, కార్మికులు పాల్గొన్నారు.

భెల్ ఉద్యోగులకు కొత్త ఏడాది బహుమతి అందజేస్తున్న ఉన్నతాధికారులు

## ఎల్లపువానిపాలెం-విమాన్‌నగర్ రోడ్డు పనుల పరిశీలన

గోపాలపట్నం(కొత్తపాలెం), న్యూస్‌టుడే: జీవీఎంసీ 89వ వార్డు ఎల్లపువానిపాలెం (ఎస్సీకాలనీ) నుంచి విమాన్‌నగర్, ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్డులో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రోడ్డులో పనులు జరుగుతుండడం వల్ల వాహనాల రాకపోకలు రెండురోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కార్పొరేటర్ దాడి వెంకటరమేశ్ బుధవారం పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం పనులను పర్యవేక్షించారు.

రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రమేశ్

## రోడ్డు నిర్మించారు... కల్వర్టు వదిలేశారు..

కూర్మన్నపాలెం, న్యూస్‌టుడే : అభివృద్ధి పనుల్లో భాగంగా జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం వుడానగర్ ఫేజ్-1లో ఇటీవల బీటీ రోడ్డును జీవీఎంసీ నిర్మించింది. ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న రహదారిపై కల్వర్టు నిర్మించకుండా బీటీ రోడ్డు వేయడం పట్ల కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మలుపు వద్ద ప్రమాదకరంగా ఉండడంతో ఇంజినీరింగ్ అధికారులకు సమస్య విన్నవించారు. నిర్మించిన రహదారికి ఇరువైపులా గ్రావెల్‌తో పూడ్చకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కల్వర్టు నిర్మించాలని నివాసితులు కోరుతున్నారు.

వుడానగర్ ఫేజ్-1లో బీటీ రోడ్డు నిర్మించి వదిలేసిన కాలువ

### అప్పన్న హుండీ ఆదాయం రూ.1.08 కోట్లు

సింహాచలం, న్యూస్‌టుడే: శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమం బుధవారం సింహగిరిపై పరకామణి కేంద్రంలో జరిగింది. ఈవో ఎన్.సుజాత ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది హుండీలు తెరిచి ఆదాయం లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన నగదు రూ.1,08,35,662 సమకూరినట్లు ఈవో తెలిపారు. దీంతో పాటు 21.650 గ్రాముల బంగారం, 5.600 కిలోల వెండి, వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ లభ్యమైనట్లు ఆమె పేర్కొన్నారు.

## మ్యాన్‌హోల్ శుభ్రత షురూ..!

గంగవరం(పెదగంట్యాడ), న్యూస్‌టుడే: జనావాసాల మధ్య యూజీడీ మ్యాన్‌హోల్స్ నుంచి తీవ్ర దుర్గంధం రావడంతో జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక శుభ్రత పనులు చేపట్టారు. రోజుల తరబడి 64వ వార్డు గంగవరం, వెంకన్నపాలెం, చుట్టుపక్క కాలనీల్లో మ్యాన్‌హోల్స్ నిర్వహణలేక మురుగు నిలిచిపోయి నివాసితులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి స్పందించిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ఆదేశాలతో యంత్రాంగం కదిలింది. అదనపు సిబ్బందిని పంపి మ్యాన్‌హోల్స్‌ను పునరుద్ధరించడంతో నివాసితులు ఊపిరిపీల్చుకున్నారు. వార్డు జనసేన ఇన్‌ఛార్జి చోడిపల్లి ముసలయ్య, జనసైనికులు సహాయ సహకారాలు అందజేశారు.

యూజీడీ మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సిబ్బంది

## ‘మహా’ వంతెన.. తీరనున్న యాతన

గాజువాక, న్యూస్‌టుడే: వర్షమొస్తే వరదనీరు ముందుకు సాగక ఇబ్బందులు పడుతున్న గాజువాక 75వ వార్డు లోతట్టుకాలనీవాసుల ఇక్కట్లు త్వరలోనే తీరనున్నాయి. ఇక్కడ నెల్లిముక్కు పెంటమాంబ గుడి సమీపంలోని పాత వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో గెడ్డ పూడుకుపోయింది. దీంతో గాజువాక నుంచి వచ్చే వరద నీరంతా ఇక్కడ నిలిచిపోయి సమీప నీలాపు వీధి, అయ్యన్నపాలెం, హౌసింగ్‌బోర్డుకాలనీ, ముసిలినాయుడుపాలెం, పెదకోరాడ కాలనీలను ముంపునకు గురిచేసేవి. దీనిపై పలుమార్లు నివాసితులు అర్జీలు పెట్టుకున్నా నేడు, రేపు అంటూ తాత్సారం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గెడ్డల ఆధునికీకరణకు తగిన ప్రాధాన్యతనివ్వడంతో జీవీఎంసీ నిధుల నుంచి రూ.3.5 కోట్లు మంజూరయ్యాయి. దీంతో ప్రస్తుతం గెడ్డ విస్తరణ, వంతెన పునర్నిర్మాణం, సీసీరోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ మార్గంలో 12.5 మీటర్ల పొడవు, 9 మీటర్ల వెడల్పుతో వంతెనను నిర్మిస్తున్నారు. అలాగే దీనికి అనుబంధంగా 150 మీటర్ల పొడవైన వీఆర్‌సీసీ డ్రైన్ వాల్స్, 250 మీటర్ల సీసీరోడ్లను నిర్మిస్తుండడంతో నివాసితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పనులను జోన్ 6 ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. మరో నెలరోజుల్లో వినియోగంలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు.

కొనసాగుతున్న గెడ్డ ఆధునికీకరణ పనులు

## ఎందుకు ఏర్పాటు చేసినట్లో? దర్పణం

గోపాలపట్నం, న్యూస్‌టుడే: నగరంలోని పలు చోట్ల ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బూత్‌లు నిరుపయోగంగా మారాయి. గోపాలపట్నం, బాజీకూడలి, ఎన్ఏడీకూడళ్లలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కోసం ఉన్నతాధికారులు వీటిని ఏర్పాటు చేయించారు. అనంతరం వాటిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం అవి దుస్థితికి చేరాయి. కొన్నిచోట్ల పాడయ్యాయి. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన బూత్‌లు కళ్లెదుట ఉన్నా ప్రయోజనం లేకుండాపోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక కూడలిలో ఖాళీగా ఉన్న బూత్‌లు ఆకతాయిలు, యాచకులకు అడ్డాగా మారుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి వీటిపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.

గోపాలపట్నం శ్మశానవాటిక కూడలిలో నిరుపయోగంగా ఉన్న ట్రాఫిక్ బూత్‌లు

బుచ్చిరాజుపాలెం బస్‌స్టాప్ వద్ద వృథాగా ఇలా..

## ముంచేసే వరకు మేల్కొనరా?

మల్కాపురం, న్యూస్‌టుడే : జీవీఎంసీ 40వ వార్డు ఏకేసీకాలనీ శివారు పరిసరాల్లో మురుగుకాలువలో పూడిక పేరుకుపోవడంతో మురుగునీరంతా కాలనీలో ఇళ్ల ప్రాంగణాల్లోకి చేరుతోందని స్థానిక నివాసితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగటిపూట విపరీతంగా దుర్వాసన, రాత్రిపూట దోమల బెడదతో అవస్థలు తప్పడం లేదు. ఇటీవల మొంథా తుపాను సమయంలో పూడిక పేరుకొని నీరంతా కాలనీని ముంచేసింది. అప్పుడు పూడిక కాస్త తొలగించినా మళ్లీ పరిస్థితి పునరావృతమవుతోంది. కాలనీ వెనుకభాగంలో హెచ్‌పీసీఎల్ బ్లాక్ ఆయిల్ టెర్మినల్ ప్రహరీ వద్ద అడ్డుగా ఉన్న ఇనుపచువ్వల వల్లే వ్యర్థాలు నిలిచిపోతున్నాయని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు మేల్కొని దీనికి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని కోరుతున్నారు.

భారీగా పేరుకున్న పూడిక

## భయపెడుతున్న శిథిల కల్వర్టు

గోపాలపట్నం(ఆర్.ఆర్.వి.పురం), న్యూస్‌టుడే : గోపాలపట్నం పెట్రోల్‌బంకు కూడలి బీఆర్టీఎస్‌రోడ్డు నుంచి నరసింహనగర్, ఇందిరానగర్ వెళ్లే అనుసంధాన మార్గం వాహనచోదకులను భయపెడుతోంది. అటుగా గుర్తుతెలియని భారీ వాహనం వెళ్లడంతో రోడ్డులోని కల్వర్టు శిథిలమైంది. దీంతో రోడ్డు ఎత్తుపల్లాలుగా మారడంతో ఎదురెదురు వాహనాలు మళ్లించడానికి వీలులేకుండా పోయింది. రాత్రివేళల్లో శిథిల కల్వర్టులో పడి గాయాలపాలవుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి కల్వర్టు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నరసింహనగర్ రోడ్డులో శిథిలమైన కల్వర్టు

## ‘ఉక్కు భూముల్ని బదలాయించొద్దు’

జగదాంబకూడలి, న్యూస్‌టుడే : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 2,500 ఎకరాల భూమిని కార్పొరేట్ సంస్థలకు బదలాయించే ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. బుధవారం జగదాంబకూడలిలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్‌లో ఏర్పాటయ్యే సంస్థలకు స్టీల్‌ప్లాంట్ భూముల్ని కట్టబెట్టాలని ప్రయత్నించడం దారుణమన్నారు. ఈ అంశంపై వెంటనే ప్రభుత్వం స్పందించి, ఉపసంహరణ నిర్ణయాన్ని వెల్లడించాలని కోరారు. కార్పొరేటర్ బి.గంగారావు, నాయకులు ఎన్.రామారావు, నమ్మి రమణ పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న సీపీఎం నాయకులు లోకనాథం, గంగారావు తదితరులు

ముస్తాబైన ముఖద్వారం

### జోనల్ కార్యాలయానికి ‘మహా’ సొబగులు

గాజువాక, న్యూస్‌టుడే: జోన్ల విభజన నేపథ్యంలో గాజువాక జోనల్ కార్యాలయ భవనానికి నూతన సొబగులు సమకూరాయి. పాత భవనానికి నూతన హంగులు అద్దడంతో కళకళలాడుతోంది. ఈనెల 1న గాజువాక జోన్ నుంచి నాలుగు వార్డులను వేరుచేసి అగనంపూడి కొత్త జోన్ ఏర్పాటు కావడంతో ఇక్కడ 15 వార్డులకే పరిమితమైన జోనల్ కార్యాలయం నామఫలకాలను మార్చారు. రంగులతో తీర్చిదిద్దడంతో కొత్త కళ ఉట్టిపడుతోంది. వివిధ పనుల మీద కార్యాలయానికి వచ్చేవారంతా పరిసరాలను చూసి సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

## కల్యాణ మండపాన్ని బాగుచేయాలి

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి పరిధి ఫార్మాసిటీ పునరావాస కాలనీలోని కల్యాణ మండపం శిథిలావస్థకు చేరుకుంది. ఏళ్ల తరబడి నిర్వహణ లేక దిక్కులు చూస్తోంది. ఇరవై ఏళ్ల క్రితం స్థానికంగా ఫార్మా నిర్వాసితులకు పునరావాసం కల్పించే సమయంలో ఈ భవనం నిర్మించారు. అప్పట్లో సుమారు రూ. 30లక్షల వరకూ నిధులు ఖర్చు చేశారు. నిర్వహణ లోపాలతో మూడేళ్లకే మూలకు చేరింది. కనీస సదుపాయాలు లేకపోవడంతో కాలనీవాసులు వినియోగించడం లేదు. భవనం జీర్ణావస్థకు చేరుకోవడంతో పాటు గోడలు నాచుపట్టి బీటలువారాయి. గ్రిల్స్ తుప్పు పట్టాయి. లోపల ఏర్పాటు చేసిన పంకాలు, విద్యుత్తు దీపాలు చోరీకి గురయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు శుభకార్యాలు జరుపుకొనేందుకు ప్రయివేటు మండపాలను ఆశ్రయించాల్సి రావడంతో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు. ఇకనైనా జీవీఎంసీ అధికారులు తక్షణం స్పందించి మండపాన్ని వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు.

శిథిలమైన కల్యాణ మండపం

## ఆఖరి మజిలీకి అవస్థలు లేకుండా..

ప్రత్యేక నిధులతో వసతులు

పెదగంట్యాడ, న్యూస్‌టుడే

నిరాదరణకు గురైన పెదగంట్యాడలోని శ్మశానవాటికకు మహర్దశ పట్టింది. పలు ఉక్కు నిర్వాసితకాలనీలు, మురికివాడవాసులకు అనువుగా ఉన్న ఈ శ్మశానాన్ని ఆరేళ్లుగా నిర్లక్ష్యంగా వదిలేశారు. గ్యాస్ దహనవాటిక పేరుతో రూ.కోట్లతో దీన్ని తీర్చిదిద్దడానికి గత వైకాపా ప్రభుత్వంలో చర్యలు చేపట్టారు. తీరా కొంతమేర పనులు జరిగినా సరైన ప్రణాళిక లేక, నిధుల కొరత కారణంగా ప్రతిపాదనను పక్కన పెట్టేశారు. దీంతో అతీగతీ చూసే నాథుడులేక

**చెత్త డంపింగ్ యార్డుగా మారింది**

గంగవరం రోడ్డుపక్కన సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో శ్మశానంలో అడుగుపెట్టాలంటేనే నరకం చూడాల్సి వచ్చేది. ప్రజల నుంచి పదేపదే ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు జీవీఎంసీ అధికారులు తొలిదశలో సుమారు రూ.70 లక్షల నిధులు మంజూరు చేశారు. దీంతో పనులు చకచక జరుగుతున్నాయి.

సిద్ధమవుతున్న బర్నింగ్ యూనిట్

★ శ్మాశానం చుట్టూ పాత్‌వేలు, రెండు బర్నింగ్ యూనిట్లు, సీసీ ఫ్లోరింగ్, ప్లాంటేషన్ పనులతో శ్మశానం కొత్త రూపు సంతరించుకుంటోంది. సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా ల్యాండ్‌స్కేపింగ్ గార్డెనింగ్‌ను తీర్చిదిద్దుతున్నారు. మధ్యలో శివుడి విగ్రహం, తగిన నీటి వసతి, విద్యుదీకరణకు చర్యలు చేపడుతున్నారు. మరో నెల రోజుల్లో దీన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, జోన్-6 ఇంజినీరింగ్ అధికారులు బుధవారం పరిశీలించారు.

(c) eenadu

కొత్తవలస రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తున్న డీఆర్‌ఎం

## పరిశీలనలో కొత్తవలస-అనకాపల్లి మార్గం

**కొత్తవలస, న్యూస్‌టుడే:** కొత్తవలస-అనకాపల్లికి బైపాస్ రైల్వే మార్గం ఏర్పాటు ప్రతిపాదన రైల్వే బోర్డు పరిశీలనలో ఉందని వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజరు(డీఆర్‌ఎం) లలిత్ బోహ్రా తెలిపారు. బుధవారం జిల్లాలోని విజయనగరం, కొత్తవలస, అలమండ, నెల్లిమర్ల, గరివిడి, చీపురుపల్లి రైల్వే స్టేషన్లను తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తవలస-విజయనగరం, కొత్తవలస-సింహాచలం మధ్య 4, 3 రైల్వే మార్గాల భూసేకరణ పూర్తయ్యాక రెండో వైపు స్టేషన్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కరోనా సమయంలో తీసేసిన రాయగడ-గుంటూరు రైలు హాల్ట్ పునరుద్ధరణకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. కోర్బా పునరుద్ధరణ అంశం పరిశీలిస్తామన్నారు. కొత్తవలసలోని ఆర్‌యూబీ సమస్యను డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారి రమణకు సూచించారు. సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్, స్టేషన్ పర్యవేక్షకుడు రాజు ఉన్నారు.

## 12న అప్రెంటిస్ మేళా

**విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే:** జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లో ఈ నెల 12న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళాను నిర్వహించనున్నట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్ టి.వి.గిరి ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు పాల్గొనవచ్చన్నారు. ఎంపికైన వారికి ఆయా పరిశ్రమల్లో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు భృతి చెల్లిస్తారని, ఆసక్తి ఉన్నవారు బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఆధార్, రెండు ఫొటోలతో హాజరుకావాలన్నారు.

# నవతరం.. నిర్మించు భవిత

కురుపాం మండలానికి చెందిన యువతి గేదెల భువనేశ్వరి ప్రపంచంలోనే టాప్ 50 వర్సిటీల్లో ఒకటైన క్వీన్స్ ల్యాండ్స్‌లో ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కోర్సుకు ఎంపికయ్యారు.

కొత్తవలస మండలానికి చెందిన యువకుడు సింహాచలం నాయుడు రెండు చేతులు లేకున్నా కాళ్లతో డీఎస్సీ రాసి ఉపాధ్యాయ కొలువు సొంతం చేసుకున్నారు.

నూతన ఏడాది 2026 నవ్యదారి

న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

**కా**లంతో పాటు సాంకేతికత మార్పు.. దీన్ని యువత ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి. భవితకు బాటలు వేసుకోవాలి. కొత్త ఏడాదిలో బోలెడు అవకాశాలు జిల్లాలో తలుపు తడుతున్నాయి.

■ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఆడిట్(ఐఎస్ఏ) అసెస్‌మెంట్ 2025 ఫలితాల్లో విజయనగరానికి చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నె వెంకట రమ్య అఖిల భారత స్థాయిలో టాపర్‌గా నిలిచారు.

ఇటీవల కాలంలో సీఏ(ఛార్టెడ్ అకౌంటెన్సీ) వైపు పలువురు ఆసక్తి చూపుతున్నారు. 2047కి దేశంలో 30 లక్షల మంది సీఏలు అవసరమని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్.. సాయుధ దళాల్లోకి ప్రవేశించేందుకు చక్కని మార్గం. ఏటా పదుల సంఖ్యలోనే జిల్లా విద్యార్థులు ఎంపికవుతున్నారు.

### సాధారణ డిగ్రీతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

ఆధునిక సాంకేతికత కోర్సులైన క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ 2025-26 విద్యాసంవత్సరం నుంచి జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అందుబాటులోకి తెచ్చారు. బీఎస్సీ కంప్యూటర్స్ వారికి మైనర్ కోర్సు కింద క్వాంటమ్ కంప్యూటింగ్, ఇతర గ్రూపుల వారికి ఏఐ కోర్సును తప్పనిసరి చేశారు.

### పీజీ కోర్సుల్లో ..

■ 2025లో ఉమ్మడి జిల్లా నుంచి పీజీ సెట్‌కు 408, ఐసెట్‌కు 1548 మంది పోటీపడ్డారు.

డిగ్రీ అర్హతతో పీజీసెట్ ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ పీజీ కోర్సుల్లో చేరవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబీఏ, ఎంసీఏల్లో ఐసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

### గూగుల్ వస్తోంది..

ఆధునిక సాంకేతికతతో ఇంజినీరింగ్ విద్యార్థులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు రానున్నాయి. విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్‌తో జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు కోర్‌డేటా ఆపరేషన్స్, నెట్‌వర్కింగ్, ఫైబర్ ఆప్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌కూలింగ్ టెక్నాలజీస్ రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. సీఎస్‌సీ, అనుబంధ కోర్సుల వారికే కాకుండా ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇతరత్రా బ్రాంచిల వారికీ అవకాశాలుంటాయి.

### క్వాంటమ్ దారిలో..

భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారిత ఉపాధి అవకాశాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. మన విద్యార్థుల మేధో సంపత్తిని వినియోగించుకునేలా శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది.

### అందరికీ సాంకేతికత అందేలా..

2026-27 విద్యా సంవత్సరం నుంచి డేటా సైన్స్‌కు సంబంధించిన అంశాలను కరిక్యూలంలో చేర్చేదిశగా జేఎన్‌టీయూ, గురజాడ చర్యలు తీసుకుంటోంది. క్వాంటమ్‌ను అనుబంధ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులే కాకుండా అన్ని బ్రాంచిల వారికి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని జేఎన్‌టీయూ గురజాడ విద్యాలయం కళాశాల ప్రధానాచార్యుడు ఆర్.రాజేశ్వరరావు తెలిపారు. ఇవన్నీ యువతకు సానుకూల అంశాలే.

### సివిల్స్

■ 2025లో జిల్లాకు చెందిన పొటుపురెడ్డి భాస్కర్ 455, వావిలపల్లి భార్గవ్ రాజు 830 ర్యాంకు సాధించి సివిల్స్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్)లో చీపురుపల్లికి చెందిన యువకుడు 135వ ర్యాంకు సాధించాడు.

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే అఖిలభారత సర్వీసుల్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఈఎస్ ప్రధానమైనవి. డిగ్రీ విద్యార్హత అయినప్పటికీ ఇంటర్, డిగ్రీ నుంచే పలువురు సివిల్స్ లక్ష్యంగా చదువుతున్నారు.

● రోజు ఎంతోకొంత మార్పు అందిపుచ్చుకుని పయనించేవరకు నీ జీవితం సాధారణంగా ఉంటుంది. రోజువారీ మార్పులోనే విజయ రహస్యం దాగి ఉంటుంది. - డారెన్ హార్డీ, రచయిత

● మీ జీవితాన్ని ఒక్క వాక్యంలో నిర్వచించుకోగలరా? ఎంచుకున్న రంగంలో మీదైన ముద్ర వేసేలా అత్యున్నత లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. - బెన్, లైఫ్ కోచ్

## బ్యాంకుల్లో నగదు కొరత

**రాజాం, న్యూస్‌టుడే:** జిల్లాలో బ్యాంకుల నుంచి ఉపసంహరణలు విపరీతంగా పెరగడంతో నగదు కొరత ఏర్పడింది. జిల్లాలో 277 వరకు వివిధ బ్యాంకుల శాఖలున్నాయి. చాలావరకు అవసరమైన మేరకు నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారులకు సర్దుబాటు పద్ధతిలో ఇస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఒకరోజు ముందే డిసెంబరు 31న పంపిణీ చేశారు. దీనికి రూ.116.27 కోట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే 3.47 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. రూ.703.23 కోట్లు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. వీరంతా బ్యాంకులకు పెద్ద ఎత్తున వెళ్తున్నారు. అవసరాలు పెరగడంతో డిపాజిట్లు తగ్గిపోయాయి. అన్నీ ఒకేసారి నెత్తిన పడటంతో బ్యాంకులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. విషయం లీడ్ బ్యాంకు మేనేజర్ రమణమూర్తి వద్ద ప్రస్తావించగా.. ఏటా జనవరిలో ఇదే పరిస్థితి ఉంటుందని, సర్దుకుంటుందన్నారు. వాస్తవ పరిస్థితి ఏమిటనేది ఇంకా తెలియదని చెప్పారు.

## సకాలంలో పోషకాహారం అందించండి : జేసీ

**విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే:** జిల్లాలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని సకాలంలో అందించాలని సంయుక్త కలెక్టర్ సేదుమాధవన్ ఐసీడీఎస్ అధికారులకు ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో 'సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రాం' అమలుపై సమీక్షించారు. 200, 500 మిల్లీలీటర్లు, ఒక లీటరు అవసరాన్ని బట్టి పాల సరఫరా చేయాలని గుత్తేదారుకు సూచించారు. రాజాం, రేగిడి మండలాల ప్రాజెక్టులకు సరకులను నేరుగా సరఫరా చేయకుండా వర్కర్లు వచ్చి తీసుకెళ్తున్న సమస్యను అధికారులు జేసీ దృష్టికి తీసుకురాగా, తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి, డీఎస్వో మురళీధర్, తదితరులు పాల్గొన్నారు.

## యువత శివాలెత్తింది..

**గం**గమ్మ జాతర.. పోలేరమ్మ వేడుక.. అడవి తల్లికి దండాలోయ్ అంటూ గిరిజన నృత్యం ధింసాతో యువత అదరగొట్టారు. జానపద, సంప్రదాయ నృత్యాలతో వేదిక నిండుగా వేడుకను కళ్లకు కట్టారు. అంతర్ పశువైద్య కళాశాలల సాంస్కృతిక సంబరాల్లో భాగంగా గరివిడి పశువైద్య కళాశాలలో బుధవారం సందడిది. సాంస్కృతిక కళా నైపుణ్యాలను ప్రదర్శించడంలో యువతీ యువకులు పోటీపడ్డారు. - న్యూస్‌టుడే, గరివిడి

గరివిడి కళాశాల విద్యార్థుల జానపద నృత్యం

పోలేరమ్మ జాతర ప్రదర్శిస్తున్న ప్రొద్దుటూరు విద్యార్థులు

## హాయ్.. అంటే.. ఎఫ్ఐఆర్ కాపీ

**పో**లీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తర్వాత.. ఎఫ్ఐఆర్‌లో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పటివరకు సామాన్యులకు కష్టమైన పని. కానీ ఇకపై వాట్సప్‌లో ఎఫ్ఐఆర్ కాపీని సులభంగా పొందొచ్చు. సాధారణంగా పోలీసులు దీన్ని బయటకు ఇవ్వరు. డిజిటల్ పాలనలో భాగంగా ఇప్పుడు వాట్సప్‌లో సులభంగా చూసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. - న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

### ఎలా పొందాలంటే.. ?

- ఫిర్యాదుదారులు తమ చరవాణి నుంచి 95523 00009 నంబరుకు వాట్సప్‌లో హాయ్ అని సందేశం పంపాలి.
- మనమిత్ర నుంచి సమాధానం వస్తుంది. ఏం కావాలంటూ పలు సేవలు కనిపిస్తాయి. అందులో పోలీస్ విభాగం ఎంపిక చేసుకోవాలి.
- పోలీసు విభాగంలోకి వెళ్లాక డౌన్‌లోడ్ ఎఫ్ఐఆర్‌ను ఎంచుకోవాలి.
- అందులో మన వివరాలు నమోదు చేయాలి. జిల్లా, పోలీసు స్టేషన్(మనం ఎక్కడ ఫిర్యాదు చేశామో అది), ఎఫ్ఐఆర్ నంబరు(ఠాణాలో పోలీసులు చెబుతారు), సంవత్సరం వివరాలు ఇచ్చాక ఎఫ్ఐఆర్ కాపీ డౌన్‌లోడ్ అవుతుంది.

**ఉపయోగం ఏమిటంటే..** ఫిర్యాదులో పేర్కొన్న వివరాలన్నీ సరిగా నమోదు చేశారా? లేదా?, ఏ సెక్షన్ పెట్టారు? తెలిపిన వ్యక్తులపైనే కేసు పెట్టారా? లేక ఇతరుల్ని చేర్చారా? నేర తీవ్రత తగ్గించడానికి సెక్షన్‌ను తారుమారు చేశారా?.. లాంటి ముఖ్యమైన వివరాలను తెలుసుకోవచ్చు.

## చెరలో భర్త.. ఒడిలో బిడ్డ

మగబిడ్డకు జన్మనిచ్చిన సూరాడ అనిత

పండంటి బిడ్డ పుట్టాడని డాక్టర్ చెప్పినా
భర్తతో సంతోషం పంచుకోలేని బాధ ఆమెది
కళ్లెదుట పేగు బంధం
కనిపించనంత దూరంలో ప్రేమానుబంధం
ఉపాధి కోసం వేట కెళ్లిన మగడు
బందీగా ఏం బాధలు పడుతున్నాడోననే వేదన
ఈ రోజో.. రేపో.. వచ్చేస్తాడని..
ఆశల తీరం దరి చేరుతుందని..
మూడు నెలలుగా సంద్రం వంకే చూస్తూ
కష్టాన్ని పంటి బిగువన భరించింది ఆ ఇల్లాలు
బిడ్డను చూసి ఆ కన్నీళ్లు ఒక్కసారిగా ఉబికివచ్చాయి

**జి**ల్లాకు చెందిన తొమ్మిది మంది మత్స్యకారులు మూడు నెలల కిందట వేటకెళ్లి బంగ్లాదేశ్ చెరలో బందీలుగా చిక్కిన విషయం తెలిసిందే. వీరిలో భోగాపురం మండలం కొండ్రాజుపాలెం చెందిన సూరాడ అప్పలకొండ ఒకరు. వేటకెళ్లే సమయంలో ఆయన భార్య అనిత గర్భిణి. నెలలు నిండడంతో విశాఖపట్నం ఆసుపత్రిలో బుధవారం పండంటి మగబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. దీంతో కుటుంబంలో ఓవైపు ఆనందం, మరోవైపు ఆవేదన నిండాయి. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉండడం ఊరటనిచ్చినా.. తొలిచూపునకు తండ్రి నోచుకోకపోవడం కలిచివేస్తోంది. ఆనందాన్ని పతితో పంచుకోలేకపోయానని అనిత కన్నీరు పెట్టుకున్నారు. తన భర్తను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

- న్యూస్‌టుడే, భోగాపురం

## రూ.16.69 కోట్లు విడుదల

**వేపాడ, న్యూస్‌టుడే:** ఉమ్మడి జిల్లాకు 2025-26 ఏడాదికి రూ.16.69 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలైనట్లు జడ్పీ సీఈవో బి.వి.సత్యనారాయణ తెలిపారు. సామాజిక కార్యకర్త అప్పారావు కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేపాడ ఎంపీడీవో కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. మన్యం జిల్లాలోని 11 మండలాలు, విజయనగరంలోని 24 మండలాలకు రూ.11,12,92,744, జిల్లా పరిషత్తుకు రూ.5,56,00,369 వచ్చాయన్నారు. రహదారులు, పారిశుద్ధ్యం, క్లాప్‌మిత్రల వేతనాలు, విద్యుత్తు బకాయిలు, మంచినీటి పథకాల నిర్వహణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు. ఉమ్మడి జిల్లాల్లో రూ.12 కోట్లతో 33 రక్షిత పథకాల నిర్వహణ చేపడుతున్నామన్నారు.

## మ్యుటేషన్ల తిరస్కరణలు తగ్గాలి

రెవెన్యూ అధికారుల సమీక్షలో కలెక్టర్, జేసీ, డీఆర్వో

**విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే:** మ్యుటేషన్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 33.77 శాతం తిరస్కరణకు గురవుతున్నాయని, ఇందులో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో ఉందని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అన్నారు. ఇవి తగ్గాలన్నారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో బుధవారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. తహసీల్దార్లు తిరస్కరించిన ప్రతి వినతిని పరిశీలించి, సమీక్షించాలని ఆర్డీవోలకు ఆదేశించారు. సివిల్ తగాదాల్లో ఇరు పార్టీలతో చర్చించాలని, కుటుంబ తగాదాలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీకి పంపాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. సంక్రాంతిలోపే ధాన్యాన్ని సేకరించి, నగదు జమయ్యేలా చూడాలన్నారు. డీఆర్వో మురళీ, ప్రభుత్వశాఖల అధికారులు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

● కస్తూర్బా విద్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు

గరివిడి కేజీబీవీ భవనంపై ఏర్పాటు చేసిన నిఘా నేత్రం

## బాలికా.. భయంలేదిక

న్యూస్‌టుడే, చీపురుపల్లి

**వి**ద్యా వ్యవస్థను పటిష్ఠం చేసే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం బాలికల భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. జిల్లాలోని 26 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6,800 మంది బాలికలు చదువుతున్నారు. వీరంతా గ్రామీణప్రాంత పేద పిల్లలే. వీరికి భద్రత పెంచేందుకు, నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి సర్కారు కృషి చేస్తోంది. కొద్ది నెలల క్రితం వృత్తి విద్య కోర్సులు అమలు చేసి, నైపుణ్యాల మెరుగుకు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ప్రతి కేజీబీవీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఆకతాయిల ఇబ్బంది లేకుండా ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని సమగ్ర శిక్షా ఏపీసీ ఎ.రామారావు తెలిపారు.

### కిలోమీటరు వరకు పర్యవేక్షణ..

భోజనాలు సక్రమంగా పెడుతున్నారా లేదా? బాలికలంతా సురక్షితంగా ఉన్నారా లేదా? అనేది నిరంతరం ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. విద్యాలయానికి నాలుగు వైపులా, వంటశాలలు, భోజనాలు వడ్డించిన చోట, వంట పాత్రలు శుభ్రం చేసే దగ్గర, విద్యార్థినులు తిరిగే చోట్ల ఒక్కో కేజీబీవీలో 9 నుంచి 10 వరకు కెమెరాలు అమర్చారు. 360 డిగ్రీల కోణంలో తిరుగుతూ కిలోమీటరు వరకు దృశ్యాలను ఇవి చిత్రీకరిస్తాయి.








(c) eenadu

## మునగకాడలు కాదు.. పాము మొక్కలు!

ఈ చిత్రం చూసి మునగకాడలు ఎంత తాజాగా ఉన్నాయోనని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. . కాడల ఆకృతిలో ఉన్న ఓ రకమైన ఆకులివీ. ఈ మొక్కను సాన్సెవియేరియా(పాము మొక్క) అని కూడా పిలుస్తారు. పార్వతీపురం పట్టణ శివారులోని జట్టు ఆశ్రమంలో వీటిని పెంచుతున్నారు. వీటిలోనూ అనేక రకాలున్నట్లు వృక్ష శాస్త్ర అధ్యాపకుడు ఎ.రాజు తెలిపారు. కొన్ని మొక్కల ఆకులు నాలుక ఆకృతిలో ఉంటే, మరికొన్ని సిలింద్రికా(గొట్టం) మాదిరిగా ఉంటాయన్నారు. ఇవి తన పరిసరాలోని గాలిని శుద్ధి చేస్తాయన్నారు. తక్కువ నీరు, వెలుతురులో పెరుగుతాయని ఆయన వివరించారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం పట్టణం

సాన్సెవియేరియా మొక్కలు

## ముందే వచ్చింది సంబురాల సంక్రాంతి

గొబ్బెమ్మలు.. భోగి మంటలు.. థింసా నృత్యాలతో ఆ ప్రాంతం సంక్రాంతి వచ్చేసిందా అన్నట్లు సందడిగా కనిపించింది. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల బుధవారం ఇందుకు వేదికైంది. ముందస్తు సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లికల పోటీలు నిర్వహించగా, విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రధానాచార్యుడు డా.జి.జనార్దన్ నాయుడు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. – న్యూస్‌టుడే, విజయనగరం విద్యావిభాగం

## వైభవంగా తిరువీధోత్సవం

జామి మండలం పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అర్చకుడు రవిస్వామి ఆధ్వర్యంలో బుధవారం ఆలయంలో గోదాదేవిని ప్రత్యేకంగా అలంకరించి ఘనంగా ఊరేగించారు. – న్యూస్‌టుడే, జామి

## నవనీత సేవలో రాజగోపాలుడు

ధనుర్మాసం సందర్భంగా నగరంలోని కొత్తపేట మన్నార్ రాజగోపాలస్వామి ఆలయంలో స్వామికి బుధవారం వెన్నతో నవనీత సేవ నిర్వహించారు. అంతకు ముందు ప్రధానార్చకుల వేదమంత్రాల నడుమ స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. నవనీత సేవలో స్వామి దర్శనానికి భక్తులు తరలి వచ్చారు. – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

## భక్తిశ్రద్ధలతో త్యాగరాజ ఆరాధన

త్యాగరాజ ఆరాధనోత్సవంలో భాగంగా నగరంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్, విజయనగరం రోటరీ దళిగి పేర్రాజు మ్యూజిక్ అకాడమీ సంయుక్త నిర్వహణలో సద్గురు త్యాగరాజ స్వామి 179వ ఆరాధన, ఆదిభట్ల నారాయణ దాసుల 81వ దివ్యస్మరణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జమ్ము అప్పన్న బృందం నాదస్వరం, వేణుగాన విద్వాంసులు మోడెకుర్తి కామేశ్వరరావు త్యాగరాజస్వామి వేషధారణతో తిరువీధి నిర్వహించారు. డాక్టర్ రాఘవరావు త్యాగరాజ జీవిత విశేషాలు వివరించారు. అసోసియేషన్ కార్యదర్శి రవి నారాయణదాసు విశేషాలు తెలిపారు. – న్యూస్‌టుడే, కంటోన్మెంట్

ఊరేగింపులో పాల్గొన్న కళాకారులు

## వెట్టిచాకిరి సమూలంగా నిర్మూలించాలి

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: వెట్టి చాకిరీ అమానుషమని, దీన్ని జిల్లాలో సమూలంగా నిర్మూలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా, ఏ రూపంలోనూ జరగకూడదని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి వెట్టి చాకిరీ నిషా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో వీటికి సంబంధించిన గోడప్రతులను ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో గుర్తించి, జీవనాధారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంఘిక సంక్షేమశాఖ, డీఆర్‌డీఏ, కార్మిక, లీడ్‌బ్యాంకు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న అధికారులు

## కొలువుల కోట.. జరజాపుపేట

న్యూస్‌టుడే, జరజాపుపేట(నెల్లిమర్ల)

ఆ ఊరిలో ప్రతి ఇంట్లో ఓ ఉద్యోగి.. పదిళ్లకి ఓ సైనికుడు.. వీధికో ఉపాధ్యాయుడు.. పరీక్ష ఏదైనా.. పోటీ పడి ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు జిల్లాలోని నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేటకు చెందిన యువకులు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన సీనియర్ల స్ఫూర్తితో నేటి యువత ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారు. ఇటీవల అగ్నివీర్, ఉపాధ్యాయ, కానిస్టేబుల్స్ ఉద్యోగాల్లోనూ 10 మంది ఉద్యోగాలు సాధించారు.

జరజాపుపేటలో సుమారు 1100 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలోని యువత ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా సాధనచేసి విజయం సాధిస్తోంది. గత రెండు దశాబ్దాల్లో 450 మందికి పైగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారు. ప్రధానంగా త్రివిధ దళాలు, పారా మిలటరీలో చేరి రక్షణ రంగంలో దాదాపు 95 మంది సేవలందిస్తున్నారు. రైల్వేలో 54 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయానికొస్తే పోలీసు శాఖలో 57 మంది, ఉపాధ్యాయులుగా 75 మందితో పాటు ఇతర కొలువుల్లో 85 మంది ఉన్నారు. గతంలో గ్రామానికి చెందిన ఎక్కువ మంది నెల్లిమర్ల జూట్ మిల్లులో ఉపాధి పొందేవారు. ఆ తర్వాత ఒడుదొడుకుల నేపథ్యంలో 1992 నుంచి ప్రభుత్వ కొలువులపై దృష్టి సారించారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లుగా, నలుగురు ఎస్సైలుగా, ఒక్కరు సీఐగా విధులు నిర్వహిస్తున్నారు.

ఏటా పదుల సంఖ్యలో ఉద్యోగాలు కొల్లగొడుతున్న యువత

### గ్రామమే ఓ శిక్షణాలయం

1998 డీఎస్సీలో గ్రామానికి చెందిన 10 మంది ఒకేసారి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. 2007లో పోలీసు కానిస్టేబుళ్లుగా 12 మంది ఒకేసారి ఎంపిక కాగా.. 2009లో ఒకేసారి 36 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. 2013లో ఒకేసారి 33 మంది రైల్వే ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 2016లో పారా మిలటరీలో 11 మందికి అవకాశం దక్కింది. ఈ ఏడాది 10 మంది ఉపాధ్యాయ, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు. వీటికితోడు ప్రైవేటు ఉద్యోగాలకు లెక్కేలేదు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం మరింత మంది సాధన చేస్తున్నారు. వీరికి ఉద్యోగులు సూచనలు, శిక్షణ ఇస్తున్నారు.

త్రివిధ దళాల్లో ఉద్యోగ సాధనకు శిక్షణ తీసుకుంటున్న యువత

### యువత స్ఫూర్తితో..

గ్రామంలో ఉద్యోగుల స్ఫూర్తితో ఆర్మీ కొలువే లక్ష్యంగా పెట్టుకున్నాను. నిత్య సాధన చూస్తూ ఆర్మీలో అగ్నివీర్‌గా ఇటీవల ఉద్యోగం పొందాను. తండ్రి శ్రీను వడ్రంగి పనులు చేస్తూ కష్టపడి పెంచారు.

- పారాది దిలీప్, ఇండియన్ ఆర్మీ ఉద్యోగి

### కష్టాలను అధిగమించి..

నాన్న రామారావు చిన్నతనంలోనే చనిపోయారు. తల్లి విజయలక్ష్మి కష్టపడి చదివించింది. ఎన్నో ఆర్థిక కష్టాలను అధిగమించి చదివాను. గ్రామంలో ఉద్యోగుల స్ఫూర్తితో పట్టుదలతో చదివి, 2016లో ఈస్టుకోస్టు డివిజన్‌లో ట్రాక్‌మెన్ ఉద్యోగం సాధించాను. విధులు నిర్వహిస్తూనే 2025లో డీఎస్సీలో ప్రతిభ కనబర్చి సాంఘికశాస్త్రం పాఠశాల సహాయకుడిగా కొలువు సాధించాను. పూసపాటిరేగ మండలం చినబత్తివలసలో పనిచేస్తున్నాను. – గిడిజాల ప్రదీప్, పాఠశాల సహాయకుడు

## పండగలోగా చీపురుపల్లి వంతెన ప్రారంభం

స్థానికులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కళా వెంకటరావు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిలో చీపురుపల్లి వద్ద నిర్మించిన ఆర్వోబీని సంక్రాంతిలోగా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. బుధవారం వంతెన తుది దశ పనులను పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు నిద్రపోవడంతో వంతెన పనులు నెమ్మదిగా సాగాయని, కూటమి వచ్చాక రైల్వే, ర.భ.శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశమై వేగవంతం చేయించామన్నారు. నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కొత్తఅగ్రహారం, రిక్షాకాలనీ వైపు సర్వీసు రహదారిని వెడల్పుగా నిర్మించామని, జి.అగ్రహారం వైపు కూడా వెడల్పు పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. అనంతరం అన్న క్యాంటీన్ పనులను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆర్డీవో, డీఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి తహసీల్దార్ వెనుక స్థలాన్ని చూశారు.

### చికెన్ ధరలు

| రకం | బ్యాగ్‌లైవ్ | డ్రెస్‌డ్ | స్కిన్‌లెస్ |
|---|---|---|---|
| బ్రాయిలర్ | 162 | 294 | 304 |

## భర్తను చంపించి.. అదృశ్యమైనట్లు నటించి..!

* ప్రియుడితో అంతమొందించిన భార్య
* 39రోజుల తర్వాత కేసు ఛేదించిన పోలీసులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే: మద్యం తాగి వేధిస్తున్నాడని, వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపించింది ఓ భార్య. విశాఖనగర పరిధి మధురవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం పీఎంపాలెం పోలీసు స్టేషన్ సీఐ బాలకృష్ణ వివరాలు వెల్లడించారు.. గరివిడి మండలం కోనూరుకు చెందిన అల్లాడ నాగరాజు(39), రమ్య(36) దంపతులు 8ఏళ్ల కిందట విశాఖ వచ్చి మధురవాడ దరి బి-2 కాలనీలో నివసిస్తున్నారు. వీరికి కుమారులు రుత్విక్(8), కుషాల్(6) ఉన్నారు. నాగరాజు ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులోని పనోరమ హిల్స్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతనికి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వసంతరావు(31)తో పరిచయం ఏర్పడింది. అతను కంచరపాలెం వద్ద నివసిస్తున్నాడు. నాగరాజు ఇంటికి తరచూ వచ్చే వసంతరావుకు అతని భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త అడ్డు తొలగించుకుంటే ఇద్దరం సుఖంగా జీవించవచ్చని భావించారు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం విషం పెట్టి చంపాలని ఒకసారి, చేతబడితో అంతమొందించాలని యత్నించారు.

నాగరాజు (పాతచిత్రం)

**హత్యకు రూ.50వేల సుపారీ:** కంచరపాలేనికి చెందిన పెయింటర్ కొత్తపల్లి బాలకృష్ణ(40), ఎలక్ట్రీషియన్ పవన్ (30) వసంతరావుకు స్నేహితులు. నాగరాజును చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పగా ఇద్దరు అంగీకరించారు. వసంతరావు గత నవంబరు 29న వుడా కాలనీలో ఓ హోటల్ గదికి నాగరాజును తీసుకొచ్చాడు. ముగ్గురు అతనికి పూటుగా మద్యం తాగించి గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని రోడ్డుపక్కనే పడేశారు.

★ అనంతరం మద్యానికి బానిసైన తన భర్త రూ.5 వేలు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడని డిసెంబరు 17న రమ్య పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆమె వ్యవహార్శైలిపై అనుమానం వచ్చింది. ఫోన్‌కాల్స్ డేటా పరిశీలించగా వసంతరావుతో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. ఈనెల 6న ఇద్దరిని స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించడంతో జరిగిన ఉదంతాన్ని వివరించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు.

## భార్య హత్య కేసులో జీవిత ఖైదు

నేరవార్తా విభాగం, ఎస్.కోట, న్యూస్‌టుడే: భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు, రూ.3 వేలు జరిమానా విధించినట్లు ఎస్పీ ఏఆర్ దామోదర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన వివరాల మేరకు.. శృంగవరపుకోట మండలం కొత్త మరుపల్లి గ్రామానికి చెందిన బీమల చినకనకారావు.. తన భార్య దారప్పు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో 2024 మే 26న ఆమెను హత్య చేశాడు. మృతురాలి తల్లి జి.కృష్ణమ్మ ఫిర్యాదు చేయడంతో ఎస్.కోట ఎస్సై సీహెచ్ గంగరాజు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అప్పటి సీఐ వై.మురళీరావు నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ప్రస్తుత సీఐ వి.నారాయణమూర్తి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో విజయనగరం అయిదో ఏడీజే ఎన్.పద్మావతి నిందితుడికి జీవిత ఖైదు, రూ.మూడు వేలు జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు.

## బస్సు ఢీకొని వృద్ధుడి దుర్మరణం

రామభద్రపురం, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతిచెందిన ఘటన రామభద్రపురం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రసాదరావు వివరాల ప్రకారం.. కొట్టక్కి ఎరుకలపాకలకు చెందిన పాలవలస సత్యనారాయణ (60) కూలి పని చేస్తుంటారు. మంగళవారం రామభద్రపురంలో పనిచేసి, రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా.. జాతీయ రహదారి వద్ద విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలపై బలమైన గాయమవడంతో 108 వాహనంలో బాడంగి సీహెచ్‌సీకి, అక్కడ నుంచి విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఆయనకు వివాహం కాలేదు. అన్నయ్య కుమారుడు పాలవలస రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

## వాకింగ్‌కు వెళ్లిన తెదేపా నేత అదృశ్యం

అడపా సూర్య నారాయణ

గరివిడి, న్యూస్‌టుడే: మండలంలోని కోడూరు గ్రామానికి చెందిన తెదేపా నేత అడపా సూర్యనారాయణ(52) బుధవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి అదృశ్యమైనట్లు అతని భార్య, మాజీ సర్పంచి జానకి రమణమ్మ గరివిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 4 గంటల సమయంలో వాకింగ్‌కని వెళ్లి తిరిగి ఇంటికి రాకపోగా, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. చుట్టు పక్కల వెతికినా ఆచూకీ దొరకలేదని తెలిపారు. రోజూ తెల్లవారు జామున 4 గంటలకు కోడూరు పరిసరాల్లోని మాంగనీసు గని పక్కన నుంచి ఉన్న రోడ్డుపై వాకింగ్‌కు వెళ్తుంటారని బంధువులు చెప్పడంతో ఎస్సై లోకేశ్వరరావు సిబ్బందితో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. ఓ చెరువు వద్ద జాగిలం ఆగింది. మంచు కారణంగా దారి కనిపించక గని బంటాలో పడిపోయారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

## జూదం నిర్వహిస్తున్న 17 మంది అరెస్టు

గంట్యాడ గ్రామీణం: మండలంలోని వివిధ గ్రామాల్లో జూదం ఆడుతున్న 17 మందిని అరెస్ట్ చేసినట్లు గంట్యాడ ఎస్సై సాయికృష్ణ బుధవారం తెలిపారు. మండలంలోని జగ్గాపురం శివారులో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి రూ.10,210లు, రెండు కోడిపుంజులు, 9 చరవాణులు, నాలుగు బైకులతో పాటు పది మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రామవరంలో జూదమాడుతున్న ఏడుగురి వద్ద రూ.9,110లు స్వాధీనం చేసుకున్నామని వీరిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై తెలిపారు.


కెనరా బ్యాంక్ Canara Bank (భారత ప్రభుత్వరంగ సంస్థ) A Government of India Undertaking | సిండికేట్ Syndicate

ప్రాంతీయ కార్యాలయం : విజయనగరం
రికవరీ సెక్షన్, పాత బాలాజీ జంక్షన్, రింగ్ రోడ్డు, విజయనగరం-535002, ఆంధ్రప్రదేశ్.

**హైపోథికేషన్ అగ్రిమెంట్ ప్రకారం బ్యాంకుకి సెక్యూరిటీగా హైపోథికేట్ చేసిన మెషినరీస్ అమ్మకం కొరకు ఇ-వేలం అమ్మకం ప్రకటన**

కెనరా బ్యాంక్, పూల్‌భాగ్ బ్రాంచ్ వారికి ఋణగ్రహీత: M/s. P G స్టార్ హాస్పిటల్, ప్రాతినిధ్యం వహిస్తున్న మేనేజింగ్ పార్టనర్ శ్రీమతి సిగిలిపల్లి పద్మ గౌరి మరియు హామీదారులు : శ్రీ సిగిలిపల్లి రవిశంకర్, శ్రీ సిగిలిపల్లి నవీన్, శ్రీమతి. తమ్మిన ఝాన్సీ రాణి, శ్రీ సిగిలిపల్లి వెంకటరమణ వారు చెల్లించవలసిన తేది 05.01.2026 నాటికి బకాయి రూ.1,17,62,215.80/- (ఒక కోటి పదిహేడు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదిహేను రూపాయల ఎనభై పైసలు) + వడ్డీ మరియు ఖర్చులను కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్, పూల్‌భాగ్ బ్రాంచ్ మేనేజర్‌చే స్వాధీనం చేసుకున్న, బ్యాంకుకి హైపోథికేటెడ్/ఛార్జి చేసిన దిగువ వివరించిన మెషినరీను హైపోథికేషన్ అగ్రిమెంట్ 11(C) ప్రకారం తేది 28.01.2026 న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని ప్రజానీకానికి మరియు ముఖ్యంగా ఋణగ్రహీత(లు) మరియు హామీదారులకు తెలియజేయడమైనది.

**ఇ-వేలం తేదీ & సమయం: 28-01-2026, మ॥ 3.00 గం.ల నుండి సా॥ 4.00 గం.ల వరకు**
రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ఆ పోర్టల్‌లో చలానా జెనరేట్ చేసుకొని చలాన్‌లోని ఖాతా వివరములకు ధరావత్తును RTGS/NEFT ద్వారా తేది: 27-01-2026, సా॥ 05.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.

ఒకవేళ ఎన్‌కంబ్రెన్స్‌లు ఏమైనా ఉన్నచో వాటితో కలిపి చరాస్తి వివరములు:
1) SOMATOM go.Now (CT Scanner), 2) Lead Glass (1000x800 mm), 3) Stabilizer (50KVA)

**రిజర్వు ధర: రూ. 86,77,000/- ధరావత్తు సొమ్ము: రూ. 8,67,700/-**

గమనిక: బ్యాంకుకు తెలిసి/తెలియని బకాయిలు/ట్యాక్సులు ఏవైనా ఉన్నచో వేలం కొనుగోలుదారు మాత్రమే వాటిని భరించవలసి ఉంటుంది మరియు చివరి మొత్తం బిడ్డు సొమ్ముకు అది అదనం.
అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.bank.in లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్, పూల్‌భాగ్ బ్రాంచ్, అధీకృత అధికారి గారిని ఆఫీసు పనివేళలలో సంప్రదించగలరు. ఫోన్: 83310 15676.
ఇ-వేలం విధానం కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ https://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com
తేది: 05.01.2026, ప్రదేశం: విజయనగరం సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్



కెనరా బ్యాంక్ Canara Bank (భారత ప్రభుత్వరంగ సంస్థ) | సిండికేట్ Syndicate

పూల్‌భాగ్ బ్రాంచ్ (8480)
డి.నెం.214-1, పూల్‌భాగ్, విజయనగరం.
ఫోన్:08922-272186, 8331015676.

**స్థిరాస్తులు అమ్మకానికి వేలం అమ్మకం ప్రకటన**

సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్సు, 2002 లోని 8(6) & 9 నిబంధనలతో చదవబడు సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్టు, 2002 క్రింద స్థిరాస్తుల అమ్మకానికి ఇ-వేలం ప్రకటన.

సెక్యూర్డ్ క్రెడిటార్ అయిన కెనరా బ్యాంక్, పూల్‌భాగ్, విజయనగరం బ్రాంచ్ వారికి ఋణగ్రహీత(లు): 1) శ్రీ కడగల ఆనంద్, తండ్రి: లేటు కడగల సత్యం (ఋణగ్రహీత), 2) శ్రీ కోడి బాబాజీ, తండ్రి : కోడి రాము నాయుడు (హామీదారు) నారు తేది.05.01.2026 నాటికి చెల్లించవలసిన బకాయి రూ.18,02,614.14 (అక్షరాల పద్దెనిమిది లక్షల రెండు వేల ఆరు వందల పద్నాలుగు రూపాయల పద్నాలుగు పైసలు) + వడ్డీ, ఛార్జీలను కలిపి మొత్తమును రాబట్టుకొనుటకు కెనరా బ్యాంక్, పూల్‌భాగ్ విజయనగరం బ్రాంచ్ అధీకృత అధికారిచే స్వాధీనం చేసుకున్న, సెక్యూర్డ్ క్రెడిటార్‌కు ఛార్జ్/తనఖాపెట్టిన దిగువ వివరించిన స్థిరాస్తిని తేది 28.01.2026 న "ఎక్కడ ఎలా ఉన్నది" "అక్కడ అలా" మరియు "అక్కడ ఏమున్నదో అది" అనే ప్రాతిపదికన విక్రయించబడునని యావన్మంది ప్రజానీకానికి మరియు ముఖ్యంగా పైన తెలిపిన ఋణగ్రహీతలు & హామీదారులకు ఇందుమూలముగా ఈ నోటీసు ద్వారా తెలియజేయడమైనది.

**ఇ-వేలం తేది & సమయం: 28-01-2026, మ॥ 3.00 గం.ల నుండి సా॥ 4.00 గం.ల వరకు**
రిజర్వు ధరలో 10% ధరావత్తు సొమ్మును M/s. పిఎస్‌బి అలియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (baanknet) పోర్టల్ యొక్క ఇ-వ్యాలెట్‌లో నేరుగా గాని లేదా ఆ పోర్టల్‌లో చలానా జెనరేట్ చేసుకొని చలాన్‌లోని ఖాతా వివరములకు ధరావత్తును RTGS/NEFT ద్వారా తేది: 28-01-2026, మ॥ 12.00 గం.ల లోపుగా పొందుపరిచి జమచేయాలి.

ఒకవేళ ఎన్‌కంబ్రెన్స్‌లు ఏమైనా ఉన్నచో వాటితో కలిపి స్థిరాస్తి వివరములు:
షెడ్యూల్-ఎ: విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, దిబ్బగుడ్డివలస గ్రామపంచాయతీ, రాయుడప్ప రంగరాయపురం, పాత బొబ్బిలి గ్రామం, హెచ్/ఒ బొబ్బిలి, సర్వే నెం.145/4 భాగం, ప్లాట్ నెం. 5,6,7,8 నందు 2070.44 చ॥గ॥ల మొత్తం విస్తీర్ణంలో "శ్రీ లక్ష్మీ సాయి మేఘ టౌన్‌షిప్" అందులో అవిభాజ్యపు మరియు అనిర్దేశపు వాటా 35 చ॥గ॥ల (29.26 చ॥మీ॥) శ్రీ కడగల ఆనంద్ పేరునగలదు. కొలతలు: తూర్పు నుండి పడమర: 121 అ॥ (36.905 మీ.), ఉత్తరం నుండి దక్షిణం: 154 అ॥ (46.970 మీ.), విస్తీర్ణం: 2074.44 చ॥గ॥ (1731.09 చ॥మీ॥). హద్దులు: తూర్పు: టిఎస్ఎస్ఎస్ఆర్‌టి వర్మ స్థలం, దక్షిణం: ప్లాట్ నెంబ. 2,3,4 ఖాళీ స్థలాలు, పడమర: లేఅవుట్ రోడ్డు, ఉత్తరం: ప్లాట్ నెం. 9,10,11,12,13,14,15 ఖాళీ స్థలాలు.
షెడ్యూల్-బి: ఎ-షెడ్యూల్ స్థలంలో నిర్మించిన "స్వాతి ఆర్కేడ్ " ఎ-బ్లాక్ ఆర్.సి.సి స్లాబ్ బిల్డింగ్ మొదటి అంతస్తులోని ప్లింత్ ఏరియా 850 చ॥అ॥లు (కామన్ ఏరియాలు కలుపుకొని) విస్తీర్ణం గల రెసిడెన్షియల్ ఫ్లాట్ నెం.ఎఫ్-4. మొదటి అంతస్తులోని ఫ్లాట్ నెం.ఎఫ్-4కు హద్దులు: తూర్పు: ఫ్లాట్ నెం.ఎఫ్-5, దక్షిణం: శూన్యాకాశం, పడమర: ఫ్లాట్ నెం.ఎఫ్-3, ఉత్తరం: ఉమ్మడి వరండా.

**రిజర్వు ధర: రూ.12,60,000/- ధరావత్తు సొమ్ము: రూ. 1,26,000/-**

గమనిక: బ్యాంకుకు తెలిసి/తెలియని బకాయిలు/ట్యాక్సులు ఏవైనా ఉన్నచో వేలం కొనుగోలుదారు మాత్రమే వాటిని భరించవలసి ఉంటుంది మరియు చివరి మొత్తం బిడ్డు సొమ్ముకు అది అదనం.
అమ్మకానికి సంబంధించిన సవివరమైన నియమ నిబంధనల కొరకు కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ www.canarabank.bank.in లో ఏర్పాటు చేసిన "ఇ-వేలం" లింక్‌ను రిఫర్ చేయండి లేదా కెనరా బ్యాంక్, పూల్‌భాగ్ బ్రాంచ్, అధీకృత అధికారి గారిని ఆఫీసు పనివేళలలో సంప్రదించగలరు. ఫోన్: 8331015676 / 98852 81085
ఇ-వేలం విధానం కొరకు సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించండి: మెస్సర్స్ పిఎస్‌బి అలయన్స్ (baanknet), వెబ్‌పోర్టల్ https://baanknet.com హెల్ప్‌డెస్క్: 8291220220, ఇ-మెయిల్: support.baanknet@psballiance.com
తేది: 05.01.2026, ప్రదేశం: పూల్‌భాగ్ సం/- అధీకృత అధికారి, కెనరా బ్యాంక్


## నాడు సరకులిచ్చి.. నేడు సర్దుకుపొమ్మని..!

తెదేపా పాలనలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండగలకు పౌర సరఫరాలశాఖ ద్వారా రేషనుకార్డులు ఉన్న కుటుంబాలకు 'తోఫా, కానుక' పేరుతో పిండి వంటలు చేసుకొనేందుకు వీలుగా కొన్ని సరకులు అందించేవారు. గత వైకాపా పాలనలో ప్రజలు పండగలకు ఆశగా ఎదురుచూసినా.. కొన్నేళ్లలో అవేవీ తీరలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న రెండో సంక్రాంతి మరో పదిరోజుల్లో రానుంది. కానుకలు ఏవైనా ఇస్తారేమో అని ఎదురుచూస్తున్నారు. క్రిస్మస్‌కు ఎలాంటి ప్రత్యేక పంపిణీలు లేకపోవడంతో సంక్రాంతికి కూడా ఉండవని నిరాశ చెందుతున్నారు. – న్యూస్‌టుడే, పార్వతీపురం

### నాడు ఎన్ని వస్తువులో..

★ పండగలకు కానుకలుగా ప్రధానంగా గోధుమపిండి, కందిపప్పు, బెల్లం, వంటనూనె, శనగపప్పు, కొమ్ము శనగలు వంటివి పంపిణీ చేసేవారు.

★ ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో బియ్యం, పంచదార మాత్రమే అందిస్తున్నారు. పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణ ప్రాంతాల్లో మాత్రమే గోధుమపిండి అదనంగా కిలో రూ.20కు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు.

★ కందిపప్పు గతంలో ప్రతి నెల ఇచ్చే వారు. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు, వసతిగృహాలకు మినహా ప్రజా పంపిణీలో కందిపప్పు అందుబాటులోకి రాలేదు. మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కందిపప్పు రాయితీ ధరకు అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

★ పండగకు లేని నిత్యావసరాల పంపిణీ

★ గత ప్రభుత్వం నుంచి నిలిచిన ప్రక్రియ

### కానుక ఇస్తే అవసరమైన..

- కందిపప్పు: కార్డుకు కిలో వంతున 277 మె.ట
- అర కిలో వంతున బెల్లం ఇస్తే: 170 మె.ట
- అరలీటరు చొప్పున వంట నూనె అందిస్తే: 1.70 లక్షల లీటర్లు

### జిల్లాలో రేషను పొందుతున్న వారు

★ మొత్తం కార్డుదారులు: 2,76,880
★ చౌకధరల దుకాణాలు: 578
★ ప్రతి నెల సరఫరా అవుతున్న బియ్యం: 5,283 మె.ట
★ అందుతున్న పంచదార: 168.60 మె.ట

### కేటాయింపు లేదు

జిల్లాలోని పట్టణాల్లో పంపిణీ చేయడానికి గోధుమపిండిని కేటాయించారు. దాన్ని కిలో రూ.20కే సరఫరా చేస్తున్నాం. ఇతర సరకుల కేటాయింపు లేదు.

– శ్రీనివాస్, పౌరసరఫరాల సంస్థ అధికారి

### మన్యానికి కేటాయించిన..

● గోధుమపిండి: 33,819 కిలోలు ● రాగులు: 8,40,903 కిలోలు

## ఆర్వోబీ పనులపై సమన్వయ కమిటీ

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో ఆరు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల పురోగతికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో భూసేకరణ అమలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారుల విస్తరణ, తోటపల్లి జలాశయం, తారకరామతీర్థసాగర్, ఆర్వోబీ నిర్మాణాలకు భూసేకరణను వేగవంతం చేయాలన్నారు. పరిహారం పంపిణీలో అలసత్వం వద్దని ఆదేశించారు. జేసీ సేదు మాధవన్, డీఆర్వో మురళీ, ఆర్డీవోలు, రైల్వే, భూసేకరణ, పరిశ్రమలు, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు.

## గ్రంథాలయ సమితి ఛైర్మన్‌కు అభినందనలు

మయూరి కూడలి, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల సమితి ఛైర్మన్‌గా డొంకాడ రామకృష్ణను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ప్రాంతానికి చెందిన ఈయనను ఉమ్మడి జిల్లాకు నియమించారు.

## సందడిగా ముగిసిన పోలీసు క్రీడలు

విజయనగరం బాబామెట్ట, నెల్లిమర్ల, న్యూస్‌టుడే: చింతలవలస అయిదో పోలీసు బెటాలియన్‌లో గత మూడు రోజులుగా జరుగుతున్న క్రీడోత్సవాలు బుధవారంతో సందడిగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ వై.రవిశంకర్‌రెడ్డి, శిక్షణ కళాశాల ప్రిన్సిపల్ రామచంద్రరాజులు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, టగ్‌ఆఫ్‌వార్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, కానిస్టేబుళ్లు క్యాంప్‌ఫైర్‌లో పాటలు, నృత్యాలతో సందడి చేశారు.

క్యాంప్‌ఫైర్‌లో క్రీడాకారులు

విజేతలతో కమాండెంట్ రవిశంకర్‌రెడ్డి, రామచంద్ర రాజులు


EENADU Classifieds

EDUCATION

SPOKEN ENGLISH
Grammar +Spoken English training project at Schools, Colleges, Hotels & Corporate Offices Convo English Institute, VZM C:7286066661.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను / పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

హోల్‌సేల్ రెడీమేడ్ షాప్‌లో పనిచేయుటకు సేల్స్‌మేన్, రిప్రజెంటేటివ్స్ కావలెను. ✆:9985374309, 9493860961 శ్రీ మహావిష్ణు రెడీమేడ్, ఎన్‌బీటీ మార్కెట్, VZM

JOBS
F/M Typist cum Receptionist and Scan Assistant with computer knowledge required for Alpha Scan ✆ 9246660933.

ప్రకటన చిన్నదైనా స్పందన అతివేగం
ఈనాడు క్లాసిఫైడ్స్
5 లైన్ల ప్రకటన కేవలం 315 /- (GST 5% అదనం) మాత్రమే
సంప్రదించండి: 8008597609

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసే ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.

MARKETING/ SALES
HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Vizag
48-6-14/1, 1st Floor, Sitarama Enclave, Srinagar, Rama Talkies Road, Visakhaptanam, AP- 530016
Poosarla Arun Kumar 9666552227
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm


(c) eenadu

# బొబ్బిలి

•బొబ్బిలి •రాజాం •గజపతినగరం •చీపురుపల్లి

## విశ్రాంత ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు కృషి

రఘువర్మను సత్కరిస్తున్న నాయకులు

కొటారుబిల్లి(గంట్యాడ), న్యూస్‌టుడే: విశ్రాంత ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఐకమత్యంతో పనిచేద్దామని మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పిలుపునిచ్చారు. బుధవారం కొటారుబిల్లి తితిదే కల్యాణ మండపంలో జరిగిన విశ్రాంత ఉద్యోగుల జిల్లా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడిఉందని, దశలవారీగా పరిష్కరిస్తుందన్నారు. గంట్యాడలో విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి స్థలం కేటాయించడంపై మంత్రి కొండపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. రఘువర్మను నాయకులు భాస్కరరావు, మురళీరాజు తదితరులు సత్కరించారు.

## పదిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

గంట్యాడ, న్యూస్‌టుడే: పదోతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని డీఆర్‌డీఏ పీడీ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌పాణి అన్నారు. బుధవారం గంట్యాడ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థుల హాజరు పట్టికను తనిఖీ చేశారు. తరగతులకు హాజరుకాని పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని సూచించారు. హెచ్‌ఎం యూన్సీ ఉన్నారు.

## ఏజెంట్లను నియమించుకోవాలి

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్‌స్థాయి ఏజెంటును నియమించుకోవాలని తహసీల్దారు శ్రీను సూచించారు. బుధవారం రాజకీయ పక్షాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలియజేయాలన్నారు. జాబితాల్లో ఓటర్ల చిత్రాలు, పేర్లు స్పష్టంగా లేకపోతే దరఖాస్తు చేసుకుంటే మార్చుతామన్నారు.

## రైతులకు మేలు చేకూరేలా పనులు

సిబ్బందికి సూచనలిస్తున్న పీడీ శారదాదేవి

గజపతినగరం, న్యూస్‌టుడే: ఉపాధిహామీ పథకంలో రైతులకు ప్రయోజనం చేకూరే పనులు చేపట్టనున్నట్లు జిల్లా పథక సంచాలకురాలు శారదాదేవి అన్నారు. బుధవారం కొనిశ గ్రామంలో కంపోస్టు గుంతల పనులను పరిశీలించారు. వీటి ద్వారా సేంద్రియ ఎరువు తయారుచేసి నాణ్యమైన దిగుబడి సాధించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఏపీవో కృష్ణవేణి పాల్గొన్నారు.

**పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు చర్యలు..** గజపతినగరం: స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు పారిశ్రామికవేత్తలుగా మారేలా గ్రామైక్య సంఘాలు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ ఏపీడీ కె.సావిత్రి అన్నారు. గజపతినగరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అవసరమైన రుణం అందించేందుకు సభ్యులందరు సహకరించాలని డీపీఎం లక్ష్మునాయుడు అన్నారు.

## సిబ్బంది బాధ్యతగా ఉండాలి

దత్తిరాజేరు: సచివాలయ సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని మండల ప్రత్యేకాధికారిణి, ఐసీడీఎస్ పీడీ విమలారాణి అన్నారు. బుధవారం పెదమానాపురం, దత్తిరాజేరు, టి.బూర్జవలస, పోరలి సచివాలయాలను సందర్శించారు.

## ఇసుకాసురుల రాజ్యం.. ఎందుకీ జాప్యం

ఇసుకాసురుల ఆగడాలకు అదుపు లేకుండా పోతోంది. వైకాపా హయాంలో విచ్చలవిడిగా దందా జరిగేది. రుసుముల పేరుతో బాదుడు, ఆ పార్టీ నేతల అండతో అక్రమ తవ్వకాలు జరిగేవి. వీటిని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకొచ్చింది. నాటుబళ్లకు ఉచితంగా, ట్రాక్టర్లు, లారీలకు కొంత రుసుము పెట్టారు. దీన్ని అవకాశంగా తీసుకొని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఎడ్లబళ్లతో తీసుకొచ్చి పెద్ద మొత్తంలో నిల్వ చేసి, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ప్రత్యేక తనిఖీ బృందాలు ఆ స్థాయిలో పట్టుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

న్యూస్‌టుడే – గజపతినగరం

గజపతినగరం మండలం గంగచోళ్లపెంట, కొనిశ, పురిటిపెంట, లింగాలవలస, తుమ్మికాపల్లి తదితర గ్రామాల్లో పొలాలు, కల్లాల్లో ఇసుక కుప్పలు దర్శనమిస్తాయి. ఏడొంపులగెడ్డ పక్కనున్న పెదకాద, ఎం.గుమడాం, వంగర ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. రోజూ స్థానికంగా ఉన్న వ్యాపారులు నది నుంచి ఇసుకను తీసుకొచ్చి కుప్పలు వేస్తున్నారు. వాటిని రాత్రి, తెల్లవారుజామున పెద్ద వాహనాల్లో తరలిస్తున్నారు. సీతారాంపురం, పాతశ్రీరంగరాజపురం, పిడిశీల, కాలంరాజుపేట గ్రామాల్లో ట్రాక్టర్లతో నేరుగా విజయనగరం చేరవేస్తున్నారు. దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ, గంట్యాడ మండలాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జాతీయ రహదారివైపు రాకుండా ఇతర మార్గాల గుండా దందా సాగిస్తున్నారు.

ఎం.గుమడాం కల్లాల్లో ఇసుక నిల్వలు

గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామం వద్ద తోటల్లో నాటుబళ్లతో తెచ్చిన ఇసుక నిల్వలను ట్రాక్టరుకు లోడింగ్ చేస్తుండగా.. పైన ఉన్న విద్యుత్తు తీగ తగిలి గంట్యాడకు చెందిన కూలి డిసెంబరు 4న రాత్రి మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. ఇలాంటి ఘటనలు అనేకం.

**తనిఖీలు నిర్వహిస్తాం..** అక్రమ ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు చేపట్టామని గజపతినగరం తహసీల్దారు రత్నకుమార్ తెలిపారు. గ్రామాల్లో మరింత పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేసి, రవాణా జరగకుండా చూస్తామన్నారు. తనిఖీలు నిర్వహించాలని వీఆర్వోలకు ఆదేశాలు జారీ చేస్తామనన్నారు.

## పథకాలకు నిధులివ్వాలని వినతి

ముఖ్యమంత్రికి సమస్యలు వివరిస్తున్న బేబినాయన

బొబ్బిలి, న్యూస్‌టుడే: తెర్లాం మండలం లోచర్ల, బొబ్బిలి మండలం శివడవలస వద్ద ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే బేబినాయన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అమరావతిలో కలిసి కోరారు. గతంలో వినతి ఇచ్చిన విషయం గుర్తుచేశారు. నిధులు విడుదల చేస్తామని సీఎం భరోసా ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. పలువురు మంత్రులు, స్పీకర్‌ను కలిసి నియోజకవర్గ సమస్యలు విన్నవించారు.

**చిగుర్లు తుంచి నాట్లు వేయాలి..** బొబ్బిలి గ్రామీణం: రబీలో వరి నారు చిగుళ్లు తుంచి నాటాలని ఏవో శ్యామ్‌సుందర్ సూచించారు. బుధవారం అన్నంనాయుడువలస, చింతాడ గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. కాండం తొలుచు పురుగు గుడ్లు పొలంలో రాలిపోకుండా చూడాలన్నారు. దమ్ములో సింగిల్ సూపర్ ఫాస్ఫ్, జింకు వేయాలన్నారు.

## సంబరం.. సాంస్కృతిక వైభవం

గన్నవరం కళాశాల విద్యార్థులు ప్రదర్శిస్తున్న అడవితల్లికి వందనం నృత్యరూపకం

గంగమ్మ జాతర ప్రదర్శనలో తిరుపతి కళాశాల విద్యార్థులు

గరివిడి, న్యూస్‌టుడే: తిరుపతి శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని అంతర పశువైద్య కళాశాలల సాంస్కృతిక సంబరాలు విజయనగరం జిల్లా గరివిడి కళాశాలలో బుధవారం అంబరాన్నంటాయి. గరివిడి, తిరుపతి, గన్నవరం, ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఆట, పాటలు, నృత్యాలతో సాంస్కృతిక కళా నైపుణ్యాలను ప్రదర్శించడంలో పోటీ పడ్డారు. ● గరివిడి, తిరుపతి కళాశాలల జట్ల మధ్య క్రికెట్ పోటీలు జరగ్గా.. గరివిడి విజేతగా నిలిచింది. షాట్‌పుట్‌లో తిరుపతి విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. బాల్‌బ్యాడ్మింటన్‌లో గన్నవరం జట్టు ఆధిక్యత ప్రదర్శించింది.

**ఉపాధి పనుల పరిశీలన..** బొండపల్లి, న్యూస్‌టుడే: దేవుపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పథక సంచాలకురాలు శారదాదేవి బుధవారం పరిశీలించారు. సిబ్బంది, కూలీలకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవో గిరిబాల, ఏపీవో జి.అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.

## 'నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం'

చీపురుపల్లి, న్యూస్‌టుడే: చీపురుపల్లి ఆర్వోబీ విషయంలో ఎమ్మెల్యే కళా వెంకటరావు, తెదేపా జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. బుధవారం చీపురుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. విజయనగరం పైడితల్లి పండగకు ఆనవాయితీ ప్రకారం.. డీసీసీబీ వద్ద వేదిక ఇవ్వాలని బొత్స సత్యనారాయణ శాసనమండలి ప్రతిపక్షనేత హోదాలో కలెక్టర్‌కు లేఖ రాస్తే.. 'బ్యాంకు బొత్స జాగీరా' అంటూ నాగార్జున మాట్లాడడం సరైనదేనా అని ప్రశ్నించారు. కిమిడి రామ్‌మల్లిక్ నాయుడికి ఏ హోదా ఉందని డీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్

## సామాజిక కార్యకర్తకు పురస్కారం

బొబ్బిలి, న్యూస్‌టుడే: బొబ్బిలి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సామాజిక కార్యకర్త చిలకలపల్లి శ్రీనివాసరావు బుధవారం తిరుపతిలో కామధేను-2025 అవార్డును అందుకున్నారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ రాష్ట్రంలోని పలువురు సామాజిక కార్యకర్తలకు ఈ పురస్కారం ప్రదానం చేసింది. సంస్థ సీఈవో ఎస్.రాంబాబు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ చేతులమీదుగా అందజేశారు.

## పాసు పుస్తకాల పంపిణీ

పెదమజ్జిపాలెం: గంట్యాడ మండలం రామభద్రపురం గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను తెదేపా మండలాధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు బుధవారం పంపిణీ చేశారు.






## ఇసుక వాహనాల పట్టివేత

బొబ్బిలి గ్రామీణం: బొబ్బిలి మండలంలో ఇసుక అక్రమ రవాణా ఆగడంలేదు. ఈనెల 6న పెంట గ్రామం నుంచి బొబ్బిలి తరలిస్తుండగా ఒక ట్రాక్టరును లచ్చయ్యపేట వద్ద, 7న అలజంగి వద్ద ఒక ట్రాక్టరును ఆర్ఐ రాంకుమార్, వీఆర్వోలు పట్టుకున్నారు. 6న పట్టుకున్న ట్రాక్టరుకు రూ.10 వేలు అపరాధ రుసుము విధించినట్లు తహసీల్దారు శ్రీను తెలిపారు.

## పంచాయతీ భవనం నిర్మాణానికి అభ్యంతరం

వంగర: వంగర మండలం ఓనిఅగ్రహారంలో గ్రామ పంచాయతీ భవనం రూ.32 లక్షలతో మంజూరైంది. కొద్ది రోజుల కిందట తహసీల్దార్ పిన్నింటి రామారావు ప్రభుత్వ స్థలం కేటాయించారు. బుధవారం పీఆర్ జేఈ ప్రభాకర్ ఆధ్వర్యంలో కొలతలు తీసేందుకు వెళ్లగా స్థానికులు అభ్యంతరం తెలిపారు. పూర్వం నుంచి పశువులు కట్టేందుకు వినియోగిస్తున్నామని అడ్డుకున్నారు. తహసీల్దార్‌కు విషయం తెలియజేస్తామని వీఆర్వో రామచంద్రరరావు, సర్వేయర్ నారాయణరావు పేర్కొన్నారు.

## చెరకు ట్రాక్టర్ బోల్తా

సంతకవిటి: చిత్తారపురం నుంచి సంకిలి సుగర్ కర్మాగారానికి చెరకు లోడుతో వెళ్తున్న ట్రాక్టరు బుధవారం సంతకవిటి మండలం మల్లయ్యపేట వద్ద రహదారి గోతుల వల్ల బోల్తా పడింది. సమీపంలోని విద్యుత్తు స్తంభంపై పడడంతో విరిగిపోయింది. ఆ సమయంలో సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

## ఆర్‌బీఎస్ నమోదుపై ఆరా

చీపురుపల్లి గ్రామీణం: రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం పక్కాగా అమలు చేయాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందని రాష్ట్ర ఆరోగ్య పరిరక్షణ ఐటీ కన్సల్టెంట్ శ్రీనివాసరావు అన్నారు. చీపురుపల్లి మండలం కర్లాం పీహెచ్‌సీ, ప్రాథమిక పాఠశాలలో నమోదు కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. జాప్యానికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఎం.శ్రీలక్ష్మి, కృష్ణ ఉన్నారు.






## ఉత్సాహంగా వాలీబాల్ పోటీలు

వంగర, న్యూస్‌టుడే: సంక్రాంతి సందర్భంగా ఓనిఅగ్రహారంలో యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. 20 బృందాలు పాల్గొన్నాయి. రెండు రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు ఓనిఅగ్రహారం- తట్టంగి, సంగాం- అరసాడ, గరివిడి- ఓనిఅగ్రహారం (బీ) జట్ల మధ్య పోటీ జరిగింది.

## చర్యలు తీసుకోవాలి

రామభద్రపురం, న్యూస్‌టుడే: ఆరికతోట గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి గిరిడ అప్పలస్వామి డిమాండు చేశారు. బుధవారం విగ్రహాన్ని తొలగించిన స్థలాన్ని పరిశీలించారు. నాయకులు కనకల శ్యామ్, ఉల్లి సంతోష్ పాల్గొన్నారు.

## రైతులకు సంక్రాంతి కానుక

కొర్లాం (గంట్యాడ, గ్రామీణం): పాడి రైతుల అభివృద్ధి, సంక్షేమమే హెరిటేజ్ సంస్థ ధ్యేయమని జోనల్ మేనేజర్ వి.దివాకర్‌నాయుడు అన్నారు. బుధవారం కొర్లాం ప్లాంటును పరిశీలించారు. జోనల్ పరిధిలో పాడిరైతులకు ఆరునెలల కాలంలో పాల ఉత్పత్తి ప్రకారం సంక్రాంతి కానుక అందజేస్తున్నామన్నారు.

## త్రుటిలో తప్పిన ప్రమాదం

మెంటాడ, న్యూస్‌టుడే: లోడుతో వెళ్తున్న ట్యాంకరు అదుపుతప్పి బిరసాడవలసకు సమీపంలో జాతీయరహదారి పక్కనున్న టేకు, మామిడి తోటలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

(c) eenadu

# విజయనగరం

• విజయనగరం • నెల్లిమర్ల • ఎస్.కోట

**మేమున్నాం.. మీకు తోడుగా (10 AM TO 1 PM)**

| | |
|---|---|
| విజయనగరం పట్టణం | 80089 02900 |
| విజయనగరం గ్రామీణం | 80085 74317 |
| ఎస్.కోట | 8008574326 |
| భోగాపురం | 70959 54646 |

? గుంకలాంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో దోమల బెడద వేధిస్తోంది. - **స్థానికులు** ★ పరిశీలించి శుభ్రం చేయిస్తాం. - **శ్రీనివాసరావు, ఈవోపీఆర్డీ, విజయనగరం** – న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

? నగరంలోని కబుర్‌స్థాన్ గేట్ దారిలో కాలువ దగ్గర లీకుతో తాగునీరు వృథా అవుతోంది. - **స్థానికులు** ★ అక్కడ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **నరసింహారెడ్డి, డీఈఈ, నగర పాలక సంస్థ**

? స్థానిక గెడ్డవీధి దారిలో వీధి దీపాలు వెలగడం లేదు. - **స్థానికులు** ★ అక్కడ పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - **స్రవంతి, ఏఈ, నగర పాలక సంస్థ** – న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

## ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు

స్పందనకు వందనం

**ఉడాకాలనీ, న్యూస్‌టుడే:** అత్యవసర చికిత్సలకు వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా క్యాజువాలిటీలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ ఒక ప్రకటలో తెలిపారు. మంగళవారం 'ఈనాడు' ప్రచురించిన వార్తకు స్పందించి చర్యలు చేపట్టారు.

## చెత్త సమస్య తీరింది

**ఎల్.కోట:** గంగుబూడి గ్రామంలోని ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గంలో చెత్త పేరుకుపోవడంతో 'ఈనాడు'లో 'చెత్త తరలదు.. సమస్య తీరదు' శీర్షికన కథనం వెలువడింది. దీనిపై డిప్యూటీ ఎంపీడీవో కుమార్ స్పందించి, చెత్తను తొలగింపజేశారు.

## తెరపై ఈనాడు

★ ఎన్సీఎస్: **ఛాంపియన్** ★ శ్రీకృష్ణ: **ఈషా** ★ ఆదిత్య: **మార్కు** ★ లీలామహల్: **గుర్రం పాపిరెడ్డి** ★ రంజనీ స్క్రీన్- 1: **వినరా ఓ వేమ, సైక్ సిద్ధార్థ** ★ శివరంజనీ స్క్రీన్-2: **ఘంటసాల ది గ్రేట్, శంబాల, మార్కు** ★ హిమగిరి: **శంబాల** ★ సప్తగిరి: **అఖండ 2.**

– న్యూస్‌టుడే, కంటోన్మెంట్

## ఉద్యానాలకు మహర్దశ!

పీఎస్ఆర్ కాలనీ పార్కులో జరుగుతున్న అభివృద్ధి

వీఎంఆర్డీఏ నిధులు రూ. 79.85లక్షలతో పనులు

న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

నగర పాలక సంస్థ పరిధిలో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఉద్యానాలకు ఎట్టకేలకు మహర్దశ పట్టనుంది. నగర శివారులోని కాలనీల్లోని పార్కులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. స్థానికులు పలుమార్లు వీటి అభివృద్ధికి విన్నవించారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ఆధ్వర్యంలో రూ. 79.85 లక్షలు మంజూరు కావడంతో రెండు ఉద్యానాల పనులు చురుగ్గా సాగుతున్నాయి.

### ఇదీ రెండింటి ప్రగతి..

రాజీవ్‌నగర్‌లోని పీఎస్ కాలనీ పార్కును రూ. 44 లక్షలతో, ఉడాకాలనీ ఫేజ్-2 కేపీపేట లేఅవుట్‌లోని గాంధీ పార్కుకు రూ. 35.85 లక్షలను గత ఆగస్టులో మంజూరు చేయగా, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మీ గజపతిరాజు అప్పట్లో శంకుస్థాపన చేశారు. వీఎంఆర్డీఏ ఛైర్మన్ వెంకట ప్రణవ్‌గోపాల్ పాల్గొన్నారు. కొన్నాళ్లుగా ఆలస్యంగా పనులు చేపట్టారు. ప్రస్తుతం పీఎస్ కాలనీలో శరవేగంగా జరుగుతున్నాయి. వ్యాయామ, ఆట పరికరాలు, వాకింగ్ ట్రాక్ కెర్బ్ వాల్స్ పనులు చేశారు. ప్రహరీకి రంగులు వేయనున్నారు. తుది దశకు చేరుకున్నాయి. అటవీ శాఖ ద్వారా మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

★ ఉడాకాలనీ ఫేజ్-2 కేపీపేట లేఅవుట్‌లోని గాంధీ ఉద్యానానికి సంబంధించిన పనుల్లో జాప్యం జరిగింది. వీఎంఆర్డీఏ ఇక్కడ పలు పనులకు ప్రతిపాదనలు తయారు చేయగా, తొలుత వాటికి బదులు అక్కడి పార్కు అభివృద్ధి కమిటీ ప్రహరీ నిర్మించాలని కోరింది. ఎమ్మెల్యే దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చొరవతో పార్కు అభివృద్ధి పనులు ముందుకు కదిలాయి. దీంతో వీఎంఆర్డీఏ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ రెండింటి నిర్మాణాలు గతేడాది నవంబరు నాటికి పూర్తికావాల్సి ఉంది. పనుల్లో జాప్యం చోటు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఊపందుకున్నాయన్నారు.

### 90శాతం పూర్తి...

పీఎస్ఆర్ కాలనీ ఉద్యానం పనులు 90 శాతం పూర్తయ్యాయి. డీఎఫ్‌వో ఆధ్వర్యంలో మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టనున్నారు. ఉడాకాలనీ ఫేజ్-2 కేపీపేట లేఅవుట్‌లోని ఉద్యానానికి ప్రతిపాదన మార్చడంతో సమస్య వచ్చింది. కొంతవరకు జరిగాయి. వీఎంఆర్డీఏ కమిషనర్ ఆమోదంతో టెండర్లు పిలిచి పనులు చేపడతాం.

– **అరుణ్‌కుమార్, ఏఈ, వీఎంఆర్డీఏ,** విజయనగరం రీజనల్ కార్యాలయం

## రక్షణ కల్పించాలి

**నెల్లిమర్ల:** ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు సమాజంలో రక్షణ లేకుండా పోయిందని భాజపా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి. నరసయ్య, కె. శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సతివాడలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అల్లూరి జిల్లాకు చెందిన విద్యార్థిని మృతి బాధాకరమన్నారు.

## జాతీయ యోగా పోటీలకు ఎంపిక

యోగాసనాలు వేస్తున్న విద్యార్థులు

**భోగాపురం:** విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో అంతర కళాశాలల యోగా పోటీల ఎంపికలు తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఆరుగురు విద్యార్థులు ప్రతిభ చూపి జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారు. ఫిబ్రవరిలో బెంగళూరులో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

## లక్ష్యాల సాధనకు కృషి చేయాలి

సదస్సులో మాట్లాడుతున్న మేజిస్ట్రేట్ కనకలక్ష్మి

**శృంగవరపుకోట, న్యూస్‌టుడే:** విద్యార్థులు లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఎస్.కోట జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా కమిటీ ఛైర్మన్ బి. కనకలక్ష్మి అన్నారు. బుధవారం ఏజీఎల్ కళాశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. నైపుణ్యం ఉంటేనే అవకాశాలు వస్తాయన్నారు. డ్రగ్స్ ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ అమృత, ప్రిన్సిపల్ భవానీ, అధ్యాపకుడు అప్పారావు, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు బి. వెంకటరావు, ఎం. అనురాధ పాల్గొన్నారు.

## నేడు విద్యార్థుల 5కే వాకథాన్

**విద్యావిభాగం, న్యూస్‌టుడే:** సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 700 మంది విద్యార్థులతో గురువారం నగరంలో 5కే వాకథాన్ నిర్వహించనున్నట్లు శ్రీ చైతన్య డిగ్రీ, పీజీ కళాశాల ప్రధానాచార్యుడు పీబీవీఎల్ఎన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మయూరికూడలి వద్ద ప్రారంభమవుతుందన్నారు. ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు హాజరవుతారని తెలిపారు.

## ఇన్‌ఛార్జి కమిషనర్‌గా అప్పలరాజు

**విజయనగరం పట్టణం:** విజయనగరం నగరపాలక సంస్థ ఇన్‌ఛార్జి కమిషనర్‌గా కిల్లాన అప్పలరాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన పి. నల్లనయ్యకు విశాఖపట్నం అదనపు కమిషనర్‌గా బదిలీ కావడంతో నగరంలో రిలీవ్ అయ్యారు.

## నిధులు రావు.. పూర్తికావు

**జా**మిలో సచివాలయం, వెల్‌నెస్ కేంద్రం, రైతు సేవా కేంద్రాల నూతన భవన నిర్మాణాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా నిధులు మంజూరు కాక పోవడంతో గుత్తేదారు మధ్యలో పనులు ఆపేశారు. 30 శాతం వరకు మాత్రమే జరిగాయి. 90 శాతం నిర్మాణం జరిగితేనే నిధులు మంజూరు చేయాలనే కూటమి ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఇవి పూర్తి కాలేదు. దీనిపై పీఆర్ డీఈ స్వామినాయుడు మాట్లాడుతూ నిధుల మంజూరుకు అంచనాలు పంపామని వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు. – న్యూస్‌టుడే, జామి

## తాగునీరు వృథా.. పట్టని వ్యథ

**ఎల్.**కోట మండలంలోని తాటిపూడి జలాశయం నుంచి విశాఖకు వెళ్తున్న రక్షిత నీరు సోంపురం కూడలి సమీపంలో లీకులు ఏర్పడి వృథాగా పోతోంది. ఇనుప పైపు తుప్పు పట్టడంతో రంధ్రం ఏర్పడింది. దీంతో నీరు చిమ్ముతోంది. తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, పరిష్కరించాలని కోరుతున్నారు. సమస్యను కృష్ణాపురం హెడ్ వాటర్ వర్క్స్ ప్రతినిధి పోలినాయుడు వద్ద ప్రస్తావించగా చర్యలు చేపడతామన్నారు.

– న్యూస్‌టుడే, లక్కవరపుకోట

## అసంపూర్తిగా రైతు సేవా కేంద్రం

**వి**జయనగరం మండలం గుంకలాంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు భరోసా కేంద్రం నిర్మాణం మూడేళ్లుగా అలాగే ఉంది. దాదాపు 80 శాతం పనులు చేసినా, సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. ఈ భవన నిర్మాణం పూర్తి చేస్తే ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని వ్యవసాయాధికారి శ్రీనివాసరావు తెలిపారు.

–న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం

## లీకులు.. ప్రజారోగ్యానికి ఆటంకాలు

**శృం**గవరపుకోట మండలంలోని బొడ్డవర నుంచి పట్టణానికి వచ్చే రహదారిలో లచ్చందొరపాలెం కూడలి వద్ద పైపులైన్ లీకైంది. నియోజకవర్గంలోని 100గ్రామాలకు తాగునీరందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని ఏర్పాటు చేశారు. లీకులు ఏర్పడి డాక్టర్ వరలక్ష్మీ పాఠశాల ఆవరణలోకి నీరు చేరి బురదగా మారుతోంది. నీరు కలుషితమై రోగాల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. దీనిపై ప్రాజెక్టు జేఈ శైలజ వద్ద ప్రస్తావించగా వెంటనే లీకు అరికడతామన్నారు.

– న్యూస్‌టుడే, శృంగవరపుకోట

## మహారాజా స్ఫూర్తితో విద్యాభివృద్ధికి కృషి

**విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే:** మహారాజా విజయరామ గజపతి-3 జయంతిని పురస్కరించుకుని మహారాజా కళాశాల ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి, నివాళులర్పించారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా మాన్సాస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ కె.వి.ఎల్. రాజు పిలుపునిచ్చారు. కళాశాల ప్రధానాచార్యుడు పి. సాంబ శివరావు, విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

నివాళులర్పిస్తున్న కేవీఎల్‌రాజు, అధ్యాపకులు, విద్యార్థులు

## జోరుగా ఆయుష్మాన్ కేంద్రాల నిర్మాణాలు

లక్కవరపుకోట, న్యూస్‌టుడే

గత ప్రభుత్వ హయాంలో వెల్‌నెస్ కేంద్రాలకు నిధులివ్వక పోవడంతో మధ్యలోనే నిలిచిపోయాయి. ఎల్.కోట మండలంలోని వీరభద్రపేట, సీతారాంపురం, కొట్యాడ, గంగుబూడి, జమ్మాదేవిపేటలో అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో సిబ్బంది సచివాలయాలు, ప్రైవేట్ భవనాల్లో ఇరుకు గదుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో భవనాల పూర్తికి పచ్చజెండా ఊపారు. ఇంజినీరింగు అధికారులు అంచనా వ్యయాలు రూపొందించి పంపించారు. నియోజకవర్గంలోని అయిదు మండలాలకు సుమారు రూ. 4.20 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లుగా పేరు మార్చారు. గంగుబూడిలో ఇప్పటికే పనులు ప్రారంభించారు.

| మండలం | మంజూరు | పూర్తయినవి | నిలిచినవి |
|---|---|---|---|
| జామి | 14 | 5 | 9 |
| కొత్తవలస | 14 | 07 | 7 |
| లక్కవరపుకోట | 16 | 11 | 5 |
| ఎస్.కోట | 18 | 10 | 8 |
| వేపాడ | 10 | 04 | 6 |

### పూర్తికి చర్యలు..

నియోజకవర్గంలో మెత్తం 35 భవనాలు వివిధ స్థాయిల్లో నిలిచిపోయాయి. అంచనాలు పంపించడంతో సుమారు రూ. 4.20 కోట్లు మంజూరయ్యాయి. కొన్ని చోట్ల పనులు ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లోనూ ప్రారంభించి పూర్తి చేసేలా చూస్తాం.

– స్వామినాయుడు, డీఈఈ, పీఆర్, ఎస్.కోట

## ప్రజల భూ హక్కులకు భద్రత

**కొత్తవలస, న్యూస్‌టుడే:** ప్రజల భూ హక్కుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చెప్పారు. దేవాడలో తహసీల్దారు(ఎఫ్ఏసీ) బి. సునీత ఆధ్వర్యంలో బుధవారం కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను బుధవారం పంపిణీ చేశారు. మండలంలో రీ సర్వే పూర్తయిన 18 రెవెన్యూ గ్రామాల్లో 12,269 మందికి వీటిని అందిస్తున్నట్లు చెప్పారు. పీఏసీఎస్ ఛైర్మన్ కె. వెంకటరమణ, తెదేపా విశాఖ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి ఎన్. చినరాము, శ్రీను, మండల ప్రధాన కార్యదర్శి కె. శివ, సూరిబాబు పాల్గొన్నారు.

పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి

## ఆరోగ్యంపై చోదకులు శ్రద్ధ వహించాలి

ర్యాలీలో పాల్గొన్న రవాణా శాఖాధికారులు

**విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే:** వాహనాలు నడిపే చోదకుల చేతిలోనే ప్రజలు ప్రాణాలు ఉంటాయని, వారు ఆరోగ్యంగా ఉంటేనే అందరినీ గమ్యానికి చేర్చగలరని రవాణాశాఖ ఉప కమిషనర్ మణికుమార్ అన్నారు. జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా బుధవారం విజయనగరం ఆర్టీవో కార్యాలయ ప్రాంగణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిబ్బందికి వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు దుర్గాప్రసాద్, మురళీకృష్ణ, వెంకటరావు, శ్రావ్య, నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

## జూదరుల అరెస్టు

**భోగాపురం:** పోలిపల్లి శివారులో జూద శిబిరంపై మంగళవారం దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేసినట్లు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. రూ. 14,645లు, ఆరు చరవాణులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

## 8 మందికి గాయాలు

**భోగాపురం:** విశాఖపట్నం నుంచి 36 మంది ప్రయాణికులతో పలాస వెళ్తున్న బస్సు భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారి వద్ద ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి ఢీకొట్టింది. బస్సు చోదకుడితో పాటు ఏడుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను సుందరపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు.

## తగరపువలసలో..

**తగరపువలస:** విజయనగరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న బొలెరో అవుట్‌పోస్ట్ ముందున్న కారును, ఢీకొట్టడంతో అది మరో కారును ఢీకొట్టింది. అది పక్కనున్న స్టాపర్‌ను ఢీకొంది. ఆ స్టాపర్ వాహనం కోసం ఎదురు చూస్తున్న నగరానికి చెందిన పద్మావతికి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

## డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జైలు, జరిమానా

**కొత్తవలస, వేపాడ, ఎల్.కోట:** మద్యం తాగి వాహనాలు నడిపిన ఆరుగురికి జైలు శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ కొత్తవలస మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎస్. విజయచందర్ బుధవారం తీర్పిచ్చారు.

## దుకాణంలో చోరీ

**కొత్తవలస:** పంచాయతీ కోనేరు గట్టుకు ఆనుకుని ఉన్న గంగారపు అప్పలసూరి దుకాణంలో మంగళవారం రాత్రి రూ. 10 వేలు విలువైన సామగ్రిని దొంగిలించారు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

## సమస్యలు పరిష్కరించాలని నిరసన

**కొత్తవలస, న్యూస్‌టుడే:** ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కేంద్రం ఎదుట ఉపాధ్యాయులు బుధవారం నిరసన తెలిపారు. ఏఏఎస్ ఇంక్రిమెంట్లు మంజూరుపై పక్షపాత వైఖరి తగదన్నారు. ఉపాధ్యాయురాలు యు. అరుణకుమారికి వెంటనే ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. గురువారం బిల్లు పెడతానని ఎంఈవో శ్రీదేవి హామీ ఇవ్వడంతో విరమించారు. సీనియర్ నాయకులు విజయగౌరి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు రమేష్ చంద్ర పట్నాయక్, జిల్లా అధ్యక్షుడు భాస్కరరావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఈశ్వరరావు, జి. పార్వతి, జి. విజయగౌరి, సీహెచ్. నిర్మలాదేవి పాల్గొన్నారు.

యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసనలో పాల్గొన్న ఉపాధ్యాయులు

## కబడ్డీ విజేతలకు అభినందన

**బాబామెట్ట:** రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విజేతగా నిలిచిన విజయనగరం మహిళల జట్టుకు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రంగారావుదొర, ప్రభావతి బుధవారం అభినందించారు. జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టులో రామలక్ష్మీ(ముంజేరు), సూర్యకళ, నందిని(కాపు శంభాం)కి అవకాశం వచ్చిందన్నారు.

## పేదలకు నిత్యావసరాల పంపిణీ

**కంటోన్మెంట్:** సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని కణపాక మారుతీ సేవా సంఘం ఆధ్వర్యంలో దాతలు పెంటపాటి మార్కండేయులు, రాము బుధవారం 100 మంది అనాథ మహిళలకు నిత్యవసరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

## బకాయిలు విడుదల చేయాలి

**భోగాపురం:** రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం నేతలు కోరారు. ఎంఈవో రమణమూర్తికి వినతిపత్రాన్ని అందజేశారు. జిల్లా అధ్యక్షుడు వై. అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్యామ్ పాల్గొన్నారు.

## కమిషనర్‌కు వీడ్కోలు

**విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే:** బదిలీపై వెళ్తున్న పి. నల్లనయ్యను నగర పాలక సంస్థ కార్యాలయ అధికారులు, సిబ్బంది బుధవారం వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.

## ఫుట్‌బాల్ విజేత ఎస్‌కేఎంఎల్

**బాబామెట్ట:** బూర్లె రామారావు మెమోరియల్ ఉత్తరాంధ్ర ఫుట్‌బాల్ విజేతగా ఎస్‌కేఎంఎల్ (విశాఖపట్నం) జట్టు నిలవగా, ద్వితీయ స్థానంలో శబరి (విశాఖపట్నం) జట్టు నిలిచింది. రాజీవ్ క్రీడా మైదానంలో బుధవారం విజేతలకు చిట్టి వైష్ణవ్ ఛారిటబుల్ ట్రస్టు ప్రతినిధి సన్యాసయ్య, చిన్న శ్రీను సోల్జర్స్ ప్రతినిధి సిరి సహస్రా ట్రోఫీని అందజేశారు.

## ఎంఈవో-2 బాధ్యతల స్వీకరణ

**నెల్లిమర్ల:** పారసాం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిద్ధాంతం త్రినాథరావును నెల్లిమర్ల ఎంఈవో-2గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.

## లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకురావాలి

**విజయనగరం పట్టణం:** గృహనిర్మాణాలు వేగవంతమయ్యేలా లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకురావాలని ఎమినిటీస్ కార్యదర్శులకు నగర పాలక సంస్థ కమిషనరు పి. నల్లనయ్య ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో గృహనిర్మాణ సంస్థ డీఈ రంగారావుతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు.

## విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి



**విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే:** భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని తెదేపా విశాఖ తూర్పు పరిశీలకుడు **సువ్వాడ రవిశేఖర్** పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, పూర్తయిన తర్వాత తన కృషి ఉందనడం సిగ్గుచేటని విమర్శించారు. గోవా గవర్నర్ అశోక్ భూములివ్వకుండా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని, సీఎం చంద్రబాబుకు పేరు రాకూడదని వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు.

**PUBLIC NOTICE**

Under the instructions of my client **M/S SHRIRAM FINANCE LIMITED, Vizianagaram Branch-II, Vizianagaram,** I issue the following notice to general public. My client intends to grant loan to **SMT. UPPALAPATI ROJA W/o UVJR Raju D/o K Tirupathi Raju** by keeping the below mentioned schedule property as security by way of Registered Mortgage. As such if any one have any claims, charges, mortgages Sale Agreements, Court Attachments, Court disputes etc., shall be informed to the address mentioned below in-writing within seven days from the date of this notices. Otherwise, later objections will not bind my client in this regard.

**SCHEDULE OF THE PROPERTY**

Vizianagaram District, Nellimarla Mandalam, Nellimarla Sub-District, Nellimarla Nagar Panchayat and village accounts Khata No.5012, S. No.330-2D3-1-A2 out of an extent of Ac.20.00 cents an extent of Ac.1.50 cents of land in which an extent of Ac.0.10 cents or 484 sq. yards of vacant site is bounded by:
**EAST :** Remaining land of donor i.e., Kakarlapudi Vijaya Lakshmi; **SOUTH :**Road; **WEST:** Road; **NORTH :** Remaining land of donor i.e., Kakarlapudi Vijaya Lakshmi

**KODURI SREENIVASA RAO**
**SMT. SIVA KUMARI JALADI**
**Advocates,**
S-2, Bharat Apartments, Behind Rythu bazar, Seethammadhara, Visakhapatnam-13.
Visakhapatnam Dt.06.01.2026 Mobile No.9885166648 Mail: sreenivaskoduri@gmail.com

## రెండో రోజూ అదే జోరు

**విజయనగరం బాబామెట్ట, న్యూస్‌టుడే:** అయోధ్యా మైదానంలో ఏయూ వందేళ్ల పండగ సందర్భంగా జరుగుతున్న టెన్నిస్‌బాల్ క్రికెట్ పోటీలు రెండు రోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. వీటిలో మొదటి మ్యాచ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (తగరపువలస)పై సత్యా డిగ్రీ కళాశాల (విజయనగరం), రెండో మ్యాచ్‌లో వెంకటరమణా డిగ్రీ కళాశాల (విజయనగరం)పై భాస్కర్ ఇన్‌స్టిట్యూట్ (బొబ్బిలి), మూడో మ్యాచ్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఎస్.కోట)పై శ్రీకృష్ణ డిగ్రీ కళాశాల (తగరపువలస), నాల్గో మ్యాచ్‌లో ప్రగతి వ్యాయామ విద్య కళాశాల (కొత్తవలస)పై అనిల్‌నీరుకొండ ఇన్‌స్టిట్యూట్ అండ్ టెక్నాలజీ(ఆనందపురం) జట్లు విజయాలు సాధించి తర్వాత రౌండుకు అర్హత సాధించాయి.

టాస్ వేస్తున్న ఎంఆర్ కళాశాల ప్రిన్సిపల్ సాంబశివరావు

## సమష్టిగా పోరాటం

నివాళులర్పించి, నినాదాలు చేస్తున్న నాయకులు

**విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే:** ఉపాధ్యాయ ఉద్యమ నేత, మాజీ ఎమ్మెల్సీ మార్పు బాలకృష్ణమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఏపీటీఎఫ్ సంఘ కార్యాలయంలో ఉపాధ్యాయులు 'మార్పు' చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయ సంఘాలను సంఘటితం చేసి, సమస్యల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. ఈశ్వరరావు ఈ సందర్భంగా కొనియాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. వి. పైడిరాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

## ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి...

**నెల్లిమర్ల(డెంకాడ):** జాతీయ రహదారుల్లో ప్రయాణించే వాహన చోదకులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని భోగాపురం గ్రామీణ సీఐ జి. రామకృష్ణ సూచించారు. బుధవారం నాతవలస టోల్‌ప్లాజా వద్ద భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు.

## లాభదాయక పంటలపై దృష్టిసారించాలి

**లక్కవరపుకోట, న్యూస్‌టుడే:** చిన్న, సన్నకారు రైతుల్లో లాభదాయక పంటల వైపు దృష్టిసారించేలా సరికొత్త విధానాలకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టినట్లు డీఆర్డీఏ/వెలుగు అదనపు పథక సంచాలకుడు డాక్టర్ దాసరి రత్నాకర్ తెలిపారు. దీనికి అనుగుణంగా 'మార్గదర్శి ఆదర్శ మహిళా కిసాన్' రూపాంతరం చెందుతోందన్నారు. బుధవారం ఎల్.కోట వెలుగు కార్యాలయంలో మాట్లాడారు. రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గుచూపేలా ఇంటిగ్రేటెడ్ పార్మింగ్ క్లస్టరు ఏర్పాటు చేసి, ఒక్కోదాంట్లో 300 మంది వరకు చేర్చుతామన్నారు. డీపీఎం ఎ. చిరంజీవి, స్త్రీనిధి ఏజీఎం చిట్టిబాబు, ప్రత్యేక అధికారి బీవీ వీఎస్ఎన్ మూర్తి, మండల సమాఖ్య అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, ఏపీఎం సింహాచలం ఉన్నారు

మాట్లాడుతున్న డీఆర్డీఏ అదనపు పథక సంచాలకుడు రత్నాకర్

## మాస్టారు అడుగుజాడల్లో నడుద్దాం

**విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌టుడే:** విద్యా, సేవా రంగాలతో ఎంతో మంది జీవితాలను బాగుచేసిన మోహన మాస్టారు ఆశయాలకు అనుగుణంగా నడవాలని మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రొంగలి పోతన్న అన్నారు. బుధవారం ఉడాకాలనీ మోహన స్మారక గ్రంథాలయంలో మాస్టారు జయంతి కార్యక్రమం సరోజినీ మహిళా మండలి, మోహన గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించాయి.

## తొందర వల్లే ప్రమాదాలు

**అయ్యన్నపేట:** చాలా వరకు ప్రమాదాలు గమ్యస్థానానికి దగ్గర్లోనే జరుగుతున్నాయని, తొందర లేకుండా పూర్తి ఏకాగ్రతతో వాహనాలను నడపాలని ప్రముఖ మానసిక వైద్యుడు సూర్యనారాయణ తెలిపారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం విజయనగరం ఆర్టీసీ డిపో వద్ద చోదకులు, వారి కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో డీపీటీవో జి. వరలక్ష్మి, డీఎం జె. శ్రీనివాసరావు, పాల్గొన్నారు.

**శృంగవరపుకోట:** సరైన నిద్ర, విశ్రాంతి తీసుకోవడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండి ఏకాగ్రతతో బస్సులు నడిపి రోడ్డు ప్రమాదాలను నివారించాలని డిపో మేనేజర్ సుదర్శనరావు సూచించారు. బుధవారం స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్లకు 'ఫ్యామిలీ కౌన్సెలింగ్' నిర్వహించారు.

**బహిరంగ వేలం ప్రకటన**

విజయనగరం జిల్లా, శృంగవరపుకోట మండలం, మూలబొడ్డవర పంచాయతీ తెన్ను బొడ్డవర గ్రామంలో 132/33 KV Electrical Sub Station ఆవరణలో ఉన్న నాలుగు టేకు చెట్లు (3 చెట్లు పాడయిన, 1 చెట్టు పడిపోయిన) బహిరంగ వేలం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తే 12-01-2026న ఉ॥ 11-30 ని॥లకు వేలం వేస్తున్నామని తెలియజేయుచున్నాము. ఆసక్తి కలవారు వేలం పాటలో పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. ★ ఏ విధమైన కారణం తెలుపకుండా బహిరంగ వేలం రద్దు చేసే అధికారం సంబంధిత అధికారికి కలదు.

**M. ఈశ్వర్, AEE**
**AP Transco, శృంగవరపుకోట**

# పోలవరంతో సస్యశ్యామలం

జంట సొరంగాల వద్ద సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థసారథి, ఎంపీ మహేశ్‌కుమార్,ఎమ్మెల్యేలు సొంగా రోషన్‌కుమార్, పితాని సత్య నారాయణ, కామినేని శ్రీనివాస్, బడేటి చంటి, చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, మద్దిపాటి వెంకట్రాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు

**ఈనాడు-ఏలూరు, పోలవరం, న్యూస్‌టుడే**

పోలవరం పూర్తితో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కన్నా ముందే పూర్తి చేస్తామని ఉద్ఘాటించారు. బుధవారం ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. గంటన్నరకు పైగా ప్రాజెక్టులో పర్యటించారు. పనులను హెలికాప్టర్ నుంచి విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. ప్రాజెక్టు పూర్తి చేయటమే కాదు ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారుల సమీక్షలో సీఎం సూచించారు.

'ప్రాజెక్టు నిర్మాణంతో నిరాశ్రయులయ్యే వారికి పునరావాసం, వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పునరావాసం, భూసేకరణ పనులను ఏడాది లోపు పూర్తి చేయాలి' అని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. భూసేకరణలో ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భాగంగా నిర్దేశిత గడువు పెట్టుకుని భూములు సేకరించి ఇవ్వాలన్నారు. పునరావాస కాలనీల్లో ఇప్పటికే 25 పూర్తయ్యాయని, మిగిలినవి సకాలంలో పూర్తి చేయాలని.. దీనిపై పునరావాస కమిషనర్, ఇతర అధికారులు దృష్టి సారించాలి అని' సూచించారు.

**చింతలపూడి ఎత్తిపోతలకు కార్యాచరణ..** 'అసంపూర్తిగా ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పట్టాలెక్కించాలి. అందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలి అని' సీఎం సూచించారు. రెండు రోజుల క్రితమే జిల్లా మంత్రి పార్థసారథి, అంతకు ముందు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ ముఖ్యమంత్రిని కలిసి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులకు అడ్డంకిగా ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులు కేంద్రం వద్ద పరిష్కారమయ్యాయని, ఉత్తర్వులు ఈ వారంలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ద్వారా అందనున్నాయని చెప్పారు. బుధవారం మరోసారి వారు ఈ ఎత్తిపోతల పథకం పనుల గురించి సీఎం వద్ద ప్రస్తావించారు.

- ప్రాజెక్టు అనుబంధ పనుల్లో భాగంగా దేవరగొంది, మామిడిగొంది గ్రామాల మధ్య జరుగుతున్న జంట సొరంగాల లోపలకు సీఎం చంద్రబాబు వెళ్లి పరిశీలించారు.

పనుల పురోగతి చిత్రాలు పరిశీలిస్తున్న చంద్రబాబు, రామానాయుడు తదితరులు

**రాజకీయాలు తగవు..** క్షేత్ర పర్యటన, అధికారుల సమీక్ష తర్వాత సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర దశ, దిశను మార్చే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనులు పూర్తి చేస్తుంటే ఇంకా రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా వరకు ప్రాజెక్టులు తెదేపా హయాంలోనే ప్రారంభించి పూర్తిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎంకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ తదితరులు హెలిప్యాడ్ వద్ద స్వాగతం పలికారు.

## ఆనందోత్సవాల సంక్రాంతి

**వాండ్రం (ఉండి), న్యూస్‌టుడే:** సంక్రాంతిని ఆనందోత్సవాల మధ్య జరుపుకుందామని ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు సూచించారు. వాండ్రంలో సర్పంచుల ఛాంబర్ మండల అధ్యక్షుడు దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో ముందస్తు పండగ సంబరాలు నిర్వహించారు. భోగి మంటను రఘురామ వెలిగించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ యడవల్లి వెంకటేశ్వరరావు, పాలకోడేరు సహకార సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి నాగరాజు, తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఉప సర్పంచి ముదుండి స్వరూప శ్యామ్ పాల్గొన్నారు.

బోటులో విహరిస్తున్న కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యే

## లాహిరి.. లాహిరి.. లాహిరిలో..

భీమవరంలోని ఎడ్వర్డ్ ట్యాంకులో బోటు షికారును బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పురపాలక కమిషనర్ కె.రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ.52 లక్షలతో జూపూడి శేఖర్, సంధ్య, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్, సభ్యుల సహకారంతో పార్కు అభివృద్ధితో పాటు చెరువులో బోటు షికారును ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. భవ్య భీమవరంలో భాగంగా రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం బోటుపై చెరువులో విహరించారు. **– న్యూస్‌టుడే, భీమవరం పట్టణం**

## రవాణా శాఖలో సమస్యలున్నాయా?

**నేడు జిల్లా అధికారితో ఫోన్‌ఇన్**

**భీమవరం అర్బన్, న్యూస్‌టుడే:** శాశ్వత డ్రైవింగ్ లైసెన్సు, ఎల్ఎల్ఆర్, రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, పన్నుల చెల్లింపుల్లో ఇబ్బందులు, చిరునామాలో మార్పులతో పాటు వాహనదారులుగా మీరు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను నేరుగా రవాణా శాఖ జిల్లా అధికారి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని 'ఈనాడు' కల్పిస్తోంది. రహదారి నిబంధనల గురించి సందేహాలున్నా తెలుసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ సూచించిన నంబరుకు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి పేరు, ప్రాంతం వివరాలు చెప్పి సమస్యని క్లుప్తంగా తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు చేపడతారు. సందేహాలను నివృత్తి చేస్తారు.

**తేదీ: 08.1.2026 (గురువారం)**

| సమయం: ఉదయం 11 నుంచి 12 గంటల వరకు | ఫోన్ నంబరు 92816 07023 |
|---|---|

## భూములు కలిసిపోయి రైతులు అలసిపోయి

**తలనొప్పిగా సంయుక్త ఎల్‌పీఎంలు**

**ఉండి, భీమవరం అర్బన్, న్యూస్‌టుడే**

భూముల రీ-సర్వే అన్నదాతలకు తలనొప్పి తెచ్చిపెట్టింది. భూమి విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, జాయింట్ ఎల్‌పీఎం సమస్యలపై గ్రామసభలు, మండల, జిల్లా కేంద్రాల్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వినతులందిస్తున్నారు. చెప్పులరిగేలా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ప్రభుత్వంలో రీ-సర్వే లోపాలమయంగా జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ ప్రక్రియలో మార్పులు చేస్తోంది. వ్యవసాయం చాలాచోట్ల కౌలురైతులే చేస్తున్నారు. రైతులు రానిచోట్ల జాయింట్ ఎల్‌పీఎంల విభజన, తగ్గిన భూ విస్తీర్ణం వివాదాలు సకాలంలో పరిష్కారం కావడం లేదు. దీంతో ఎవరు బ్యాంకు రుణం పొందాలన్నా.. క్రయ, విక్రయాలు జరపాలన్నా మిగిలిన రైతులకు అభ్యంతరం లేదనే ధ్రువపత్రాన్ని సమర్పించాలనే నిబంధన కత్తి మీద సాములా తయారైంది.

మహదేవపట్నంలో రీ-సర్వే సభకు హాజరైన రైతులు

| అపరిష్కృతం | 8 వేలు |
|---|---|
| పరిష్కరించినవి | 23 వేలు |

| జిల్లా సమాచారం | రెవెన్యూ గ్రామాలు | 293 | గతంలో రీ-సర్వే చేసినవి | 174 | వచ్చిన ఫిర్యాదులు | 7,651 | జాయింట్ ఎల్‌పీఎంలపై ఫిర్యాదులు : | 31 వేలు |
|---|---|---|---|---|---|---|---|---|
| | | | | | పరిష్కరించినవి: | 7,601 | | |

- మా కుటుంబానికి యండగండిలో 15.20 ఎకరాల భూముంది. రీ-సర్వేలో 14.61 ఎకరాలే ఉన్నట్లు చూపించారు. 0.59 సెంట్లు తగ్గింది. గత ప్రభుత్వం నుంచి మొత్తం భూమంతా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తిరుగుతున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు.

**- పీవీఎస్ గోపాలకృష్ణంరాజు, రైతు, యండగండి**

- మహదేవపట్నంలో ఎనిదెకరాల భూమి ఉంది. అందులో 0.15 సెంట్లు జాయింట్ ఎల్‌పీఎంలో నమోదైంది. దానికి ప్రత్యేక ఎల్‌పీఎం నెంబరివ్వాలి. తగ్గిన 26 సెంట్ల భూమిని ఆన్‌లైన్ చేయాలి.

**- గొట్టుముక్కల రామకృష్ణంరాజు, రైతు, మహదేవపట్నం**

**పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్**

రీ-సర్వే సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. భూమి కొలతల్లో హెచ్చుతగ్గులుంటే ఇరుపార్టీలకు తహసీల్దార్ల ద్వారా రెండుసార్లు నోటీసులిచ్చి ఆర్వోఆర్ చట్టం ప్రకారం పరిష్కరిస్తున్నాం. జాయింట్ ఎల్‌పీఎంల విభజన సమస్యలు రైతులంతా కలసి వచ్చిన చోట్ల త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి. **- శివన్నారాయణరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి**

## భీమవరంలోనే కలెక్టరేట్

### ఏఎంసీ ప్రాంగణంలో నిర్మాణానికి ప్రతిపాదనలు

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** జిల్లా కలెక్టరేట్ భవనాలు భీమవరం వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోనే నిర్మిస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సూచనలతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి రూ.100 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. భీమవరంలోని ఆయన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 'నా పాలనలో కక్షలు, హింసలకు అవకాశం ఉండదు. శాంతియుత వాతావరణంలో అభివృద్ధే లక్ష్యం. భీమవరం పట్టణంలో రూ.26.53 కోట్లతో 151 పనులు, వీరవాసరం, భీమవరం మండలాల్లో రూ.31.69 కోట్లతో 160 పనులు చేపట్టగా కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి. ఖరీదైన వైద్య సేవలు పేదలకు అందించేలా రూ.64.20 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్, డయాలసిస్ యూనిట్, వీరవాసరంలో ఆయుష్ ఆసుపత్రి నిర్మాణాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 475 మందికి రూ.4.10 కోట్లు సీఎం సహాయ నిధి నుంచి అందించి ఆదుకున్నాం. 14 ఏళ్లుగా నిలిచిన యనమదుర్రు కాలువపై వంతెనల అప్రోచ్ పనులకు రూ.24.70 కోట్లు మంజూరయ్యాయి. రానున్న రోజుల్లో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కృషితో నియోజకవర్గాన్ని మోడల్ భీమవరంగా తీర్చిదిద్దుతాం అని' పేర్కొన్నారు.

## మమ్మల్ని దారిలోకి తెండి.. పండగ చేసుకుంటాం!!

**సంక్రాంతి నాటికి పూర్తి కావేమో..?**

**భీమవరం అర్బన్, ఉండి, పాలకోడేరు, ఆకివీడు, న్యూస్‌టుడే**

సంక్రాంతి పండగ నాటికి రహదారుల రూపురేఖలు మారాలి. ఆ దిశగా తక్షణం పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. దానిలో భాగంగా జిల్లాకు రూ.41.03 కోట్లు ఇటీవల మంజూరు చేసింది. వీటితో 71 కి.మీ మేర 16 పనులు చేపడతామని జిల్లా అధికారులు ప్రకటించారు. ఆ దిశగా త్వరగా అడుగులు పడాలి. జిల్లాలో 1569 కి.మీ పొడవున రహదారులున్నాయి. 2022లో వచ్చిన వరదలకు రోడ్లన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే గతేడాది 51 ప్రధాన రహదారులను బాగుచేసింది. తర్వాత మరమ్మతులు చేశారు. కొన్ని రోజుల కిందట కురిసిన వర్షాలకు దారులన్నీ మళ్లీ దెబ్బతిన్నాయి. భీమవరం, ఉండి, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల్లో రహదారులు బాగాలేవని అధికారులు చెబుతున్నారు. టెండర్లు పూర్తి చేసి త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ర.భ.శాఖ ఈఈ శ్రీనివాసరావు 'న్యూస్‌టుడే'కు తెలిపారు.

☛ భీమవరం మండలంలో బేతపూడి-వెంప రహదారి ఇది. జిల్లా కేంద్రం భీమవరం నుంచి మొగల్తూరు వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గం. 11 గ్రామాలకు కీలకం. నిత్యం వేల మంది రాకపోకలు సాగిస్తుంటారు. పెదగరువు వరకు విస్తరించి అభివృద్ధి చేసేందుకు 2020లో రూ.3 కోట్లు మంజూరయ్యాయి. 2023లో గుత్తేదారు 40 శాతం పనులు చేసి వదిలేశారు. అప్పటి నుంచి ఇటుగా రాకపోకలు సాగించే ప్రజలు నిత్యం నరకం చవిచూస్తున్నారు. వానొస్తే మరింత ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా పెదగరువు నుంచి వెంప వరకు రూ.2.48 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు పిలవలేదు.

- ఆకివీడు-చినిమిల్లిపాడు రహదారిలో నిత్యం మూడు వేల వాహనాలు తిరుగుతుంటాయి. ఆకివీడు పరిధిలో కి.మీ, చినిమిల్లిపాడు పరిధిలో 4 కి.మీ రోడ్డును అభివృద్ధి చేసేందుకు రూ.3.40 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటి వరకు టెండర్ల ఊసే లేదు.

- గొల్లలకోడేరు-నవుడూరు మార్గంలో కొండేపాడు నుంచి నవుడూరు వరకు అధ్వానంగా ఉన్న రోడ్డును బాగు చేసేందుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.

- ఉండి-పెదపుల్లేరు ప్రధాన రహదారి ఇది. గుంతలమయమైన ఈ మార్గంలో ప్రయాణం నరకమే. తాజాగా రూ.కోటి నిధులు మంజూరు చేశారు. టెండర్లు ఆహ్వానించామని అధికారులు చెబుతున్నారు.

## 46 చోట్ల ఆర్వోబీలు, ఆర్‌యూబీలు

**భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే:** జిల్లాలో 50 చోట్ల ఆర్వోబీలు, ఆర్‌యూబీలు అవసరమని ప్రతిపాదించగా 46 మంజూరైనట్లు జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో ఆయన బుధవారం తన ఛాంబరులో సమావేశమయ్యారు. వాటిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న చోట్ల పనులకు ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. రాబోయే మూడేళ్లలో ఏర్పాటు చేయబోయే రైల్వేగేట్లు, ఆర్‌యూబీలు, ఆర్వోబీల కోసం కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కృషి చేస్తున్నారని తెలిపారు. డీఆర్వో శివన్నారాయణరెడ్డి, విజయవాడ రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.


సందర్భమేదైనా ఈనాడు ను చేసుకోండి వేదిక

మీ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు **ఈనాడు**లో ప్రకటనల ద్వారా తెలియజేయండి

ప్రకటనల కొరకు సంప్రదించండి: 80080 12494


## బస్సులు చాలవు.. రైళ్లు ఖాళీ లేవు

**చుక్కల్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు**

**నరసాపురం, మొగల్తూరు, న్యూస్‌టుడే:** సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చేందుకు సిద్ధమవుతున్న వారు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్ల లభ్యత లేక ఏం చేయాలో పాలుపోని స్థితిలో సతమతమవుతున్నారు.

జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో స్థిరపడ్డారు. వారంతా ఏటా సంక్రాంతికి కుటుంబంతో స్వస్థలాలకు వస్తుంటారు.

- ఇతర రాష్ట్రాల నుంచి ఉమ్మడి జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు పట్టణాల మీదుగా ప్రయాణించే రైళ్లలో సీట్లకు గతంలోనే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. చెన్నై- నరసాపురం మధ్య నడిచే వందేభారత్ రైలులోనూ సీట్లు ఖాళీ లేవు. నరసాపురం-నాగర్‌సోల్, పండగ సందర్భంగా హైదరాబాద్-నరసాపురం మధ్య నడపనున్న ప్రత్యేక రైళ్లలో ఖాళీలేవు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్సుల్లో సీట్లకు రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం స్పందించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తే తక్కువ వ్యయంతో స్వస్థలాలకు చేరుకుంటామని.. లేకుంటే కూడబెట్టుకున్న సొమ్ములన్నీ రాను, పోను ఛార్జీలకే సరిపోతాయని ప్రజలు వాపోతున్నారు.

- ప్రస్తుతం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రిజర్వేషన్లకు రూ.3 వేలకు పైగా వసూలు చేస్తున్నారని ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


## అమృతమూర్తికి అశ్రుతాంజలి



**కర్రి తిరుపతి వెంకటరెడ్డి (లక్ష్మీరెడ్డి) గారు,** కంతేరు

మా కుటుంబ శ్రేయోభిలాషి, మాకు అత్యంత ఆప్తులు,

మా బావగారు శ్రీ **K.T.V. రెడ్డి (లక్ష్మీరెడ్డి)** గారి

ఆకస్మిక మరణం మాకు ఎప్పటికీ తీరని లోటు.

దివికేగిన పుణ్యమూర్తి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ...

బావమరిది: **మల్లిడి సత్యనారాయణరెడ్డి** చెల్లెలు: **సరస్వతి**

డా॥ కర్రి శ్రీనివాసులరెడ్డి, M.S., FAIS., లాప్రోస్కోపిక్ సర్జన్

డా॥ కర్రి సూర్యప్రభ, M.D., O.B.G., గైనకాలజిస్ట్ & అబ్‌స్టెట్రీషియన్

SRI SURYA HEALTH FOR ALL

**శ్రీ సూర్య నర్సింగ్ హోమ్**

మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్ & ఇన్‌ఫెర్టిలిటీ సెంటర్

తణుకు, ఫోన్: 08819 – 222044



(c) eenadu

## క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వండి: ఉపసభాపతి

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. జైత్ర-2026 పేరిట భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కళాశాలల క్రీడాకారుల ఆటల పోటీలను బుధవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు వివిధ క్రీడాంశాల్లో యువతను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. కళాశాల కరస్పాండెంట్, కార్యదర్శి సాగి రామకృష్ణ నిశాంతవర్మ మాట్లాడుతూ కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ పోటీలు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 100 టీమ్‌లు పాల్గొంటున్నాయన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్.వి.రంగరాజు, ప్రిన్సిపల్ కె.వి.మురళీకృష్ణరాజు, కళాశాల పరిపాలన విభాగ అధికారి సీహెచ్.దిలీప్ చక్రవర్తి, పీడీ పి.సత్యనారాయణరాజు, సీహెచ్.హరిమోహన్, జి.సారిక తదితరులు పర్యవేక్షించారు.

పోటీలను ప్రారంభిస్తున్న రఘురామకృష్ణరాజు

## ఐక్యతతోనే డిమాండ్ల సాధన

**వీరవాసరం, న్యూస్‌టుడే:** ఐక్యంగా ఉన్నప్పుడే డిమాండ్లు సాధించుకోవచ్చునని గీత కులాల సమాఖ్య నాయకులు పేర్కొన్నారు. బుధవారం వీరవాసరం తులసీ కన్వెన్షన్ హాలులో గీత కులాల సమాఖ్య సదస్సు నిర్వహించారు. తొలుత నందమూరుగరువు భక్తాంజనేయ స్వామి ఆలయం నుంచి ద్విచక్ర వాహనాలపై నవుడూరు వరకూ ప్రదర్శన చేశారు. నవుడూరు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న, దొమ్మేటి వెంకటరెడ్డి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, గ్రంథాలయ శాఖ జిల్లా ఛైర్మన్ జుత్తిగ నాగరాజు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ గీత కులాలన్నీ ఐక్యంగా హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, మేకా శేషుబాబు, గౌడ శెట్టిబలిజ సంఘ జిల్లా అధ్యక్షుడు వేండ్ర వెంకటస్వామి, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని, భీమవరం జడ్పీటీసీ సభ్యుడు కాండ్రేకుల నరసింహారావు, సమాఖ్య మండల అధ్యక్షుడు కముజు హరిబాబు, నాయకులు గుడాల గోపి, వీరవల్లి చంద్రశేఖర్, కవురు భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

నవుడూరులో విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే పితాని, చెల్లుబోయిన, కవురు శ్రీనివాస్ తదితరులు

## 8న శాఖాపరమైన పరీక్షలు

**భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే:** భీమవరంలోని డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 8న నిర్వహించే ఏపీపీఎస్సీ శాఖాపరమైన పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని డీఆర్వో శివన్నారాయణరెడ్డి సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన బుధవారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించి సూచనలు చేశారు.

# పునరావాసానికి మంచిరోజులు

★ ఈ ఏడాది అంతా అదే పనిలో.. ★ నిర్వాసితులకు సీఎం తీపి కబురు

**కుక్కునూరు, న్యూస్‌టుడే:** నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. బుధవారం పోలవరం సందర్శనకు వచ్చిన ఆయన ప్రాజెక్టు పురోగతితో పాటు, పునరావాసంపై సమీక్ష జరిపారు. ప్రాజెక్టులో 2027 జులై నాటికి కనీసం 119 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా పునరావాసం పూర్తిచేయాల్సి ఉంటుంది. 41.15 కాంటూరు, మొదటి ప్రాధాన్య గ్రామాలను తరలించగలిగితే, నీటి నిల్వకు ఆస్కారం ఏర్పడుతుంది. సీఎం ఇది గుర్తించి 2026 ఏడాది మొత్తం పునరావాసంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు.

| జిల్లాలో 41.15 కాంటూరు పరిధిలో ఇలా.. (రూ.కోట్లలో) | | |
|---|---|---|
| మండలం | వేలేరుపాడు | కుక్కునూరు |
| కుటుంబాలు | 4076 | 2944 |
| అందుకున్నవి | 3727 | 2785 |
| ఇచ్చిన మొత్తం | 98.89 | 70.07 |
| చెల్లించాల్సిన కుటుంబాలు | 349 | 159 |
| ఇవ్వాల్సిన మొత్తం | 13.68 | 5.52 |
| మొదటి ప్రాధాన్యత గ్రామాల చెల్లింపులు ఇలా.. | | |
| గ్రామాలు | 14 | 01 |
| కుటుంబాలు | 1351 | 174 |
| చెల్లించాల్సిన పరిహారం | 92.56 | 11.94 |

**రూ.2100 కోట్లు ఖర్చు..** ప్రాజెక్టు పనులు 2007లో ప్రారంభమైనా పునరావాసం అరకొరగానే కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా హయాం 2014లో భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం వంటి పనులతో నిర్వాసితులకు ఊపిరిపోశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పునరావాసంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2025 జనవరి, నవంబరు నెలల్లో దాదాపు రూ.2,100 కోట్లు పునరావాసంపై ఖర్చు పెట్టింది. 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారం, స్థిరాస్తి విలువలను చాలావరకూ చెల్లించింది. వారం దరికీ ఇళ్ల నిర్మాణం పూర్తయితే తరలించేందుకు వెసులుబాటు కలుగుతుంది.

చల్లవారిగూడెంలోని పునరావాస కాలనీలో 3,905 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,400 నిర్మించారు. మరో 1505 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. - న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం గ్రామీణ

41.15 కాంటూరు, మొదటి ప్రాధాన్యత గ్రామాలకు మిగిలిన చెల్లింపులు జరపడం, ఇళ్లు పూర్తిచేసి, వారిని పునరావాస కాలనీలకు తరలించడం లక్ష్యంగా 2026 ఏడాది పొడవునా పనులు చేపట్టనున్నారు. గిరిజన రైతులకు భూమికి భూమి, మిగిలిన భూములు సేకరణ, కాలనీల నిర్మాణం పూర్తి చేసి, 40 గ్రామాలను ఖాళీ చేయించగలిగితే, 2027 జులైలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 119 టీఎంసీల నిల్వకు మార్గం ఏర్పడుతుంది.

## పర్యాటక కేంద్రంగా పోలవరం : నిమ్మల

**పోలవరం, న్యూస్‌టుడే:** ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలవరం వచ్చి, తిరిగి వెళ్తున్న మంత్రి నిమ్మల రామానాయుడిని ఏటిగట్టు సెంటర్‌లో జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ వినతిపత్రం అందజేశారు. ప్లకార్డులు పట్టుకుని కొంతసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఉపాధి కల్పన కోసం ఇప్పటికే పలు హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారన్నారు. పట్టిసీమ వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోలవరం జిల్లా ప్రకటించే విషయంలో పలుసార్లు తర్జన భర్జనలు జరిపిన తర్వాత దూరాభారం పరిగణనలోకి తీసుకొని జిల్లాను ప్రకటించామన్నారు. కనీసం డివిజన్ కేంద్రం చేయాలని నాళం గాంధీ, బుగ్గా మురళీకృష్ణ, కోటంరాజు రాంబాబు, బెజవాడ రామకృష్ణ తదితరులు విజ్ఞప్తి చేశారు. మంత్రి హామీతో సాధన సమితి సభ్యులు తమ దీక్షలు విరమించారు. అంతకు ముందు వచ్చిన మరో మంత్రి కొలుసు పార్థసారథికి సాధన సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు.

ఏటిగట్టు సెంటర్‌లో మంత్రికి వినతిపత్రం అందజేసిన సాధన సమితి సభ్యులు

## ఎన్‌జీవో కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** ఏపీ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం(ఏపీఎన్‌జీవో) జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం భీమవరం బ్యాంకుకాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన ఎన్నికకు కె.శరత్‌బాబు, ఆర్.సీహెచ్ కృష్ణారెడ్డి, కె.జగదీశ్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా యు.వి. పాండురంగారావు, సహ అధ్యక్షుడిగా అల్లూరి శ్రీనివాసరాజు, కార్యదర్శిగా పి.సుకుమార్, కోశాధికారిగా ఎస్.వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.ఎన్.వి నరసరాజు, ఎం.ఆర్.కె రాజు, ఎం.రామసుబ్బారావు, ఎం.వై సంతోశ్, డి.నాగదేవి, వ్యవస్థాపక కార్యదర్శులుగా సీహెచ్ హరిప్రసాదబాబు, సంయుక్త కార్యదర్శిగా ఎ.ఎస్.ఎస్.ఎన్ మూర్తి, పి.వి.వి కృష్ణప్రసాద్, పి.కుమారస్వామి, ఎస్.ఎన్.వి సత్యనారాయణ, జి.వరప్రసాద్, వి.ఎస్.ఆర్.కె కుమారి, ఎంపికయ్యారు.

ఎన్నికైన సభ్యులు, పాల్గొన్న ఉద్యోగ సంఘ నాయకులు

● మహిళా విభాగం జిల్లా ఛైర్‌పర్సన్‌గా జి.గౌరి, కో ఛైర్మన్‌గా వి.ఎన్.కల్యాణి, ఉపాధ్యక్షులుగా ఆర్.అరుణకుమారి, పి.బి.వి.ఎల్ సరోజని, ఎ.లలితకుమారి, పి.మౌనిక, కన్వీనర్‌గా పి.కీర్తి, సంయుక్త కన్వీనర్లుగా కె.దేవీ భవాని, సీహెచ్ జయనర్సా, ఆర్.ఉమారాజశ్రీ, జి.వెంకటలక్ష్మి, కోశాధికారిగా ధనలక్ష్మి నియమితులయ్యారు. అంతకు ముందు జరిగిన సభకు ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి, డీఎంహెచ్‌వో జి.గీతాబాయి, ఎన్‌జీవో ఏలూరు జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి నెరుసు రామారావు తదితరులు పాల్గొన్నారు.

## సంగీతంతో మోక్ష సాధన

**భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే:** తన సంకీర్తనల ద్వారా భగవంతునికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయుడు త్యాగరాజస్వామి అని సహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నారు. మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని చాటారని వివరించారు. త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం సాయంత్రం ఆయన త్యాగరాజస్వామి గురించి ప్రసంగించారు. నారాయణ జపం చేసి శ్రీరామచంద్రమూర్తి దర్శనం పొందిన భాగవత ఉత్తముడు త్యాగరాజస్వామి అన్నారు. రామాయణంలో పలు సంఘటనలను వివరిస్తూ ప్రస్తుతం దేశమంతా మార్మోగుతున్న నినాదం జైశ్రీరామ్ అన్నారు. రామాయణంలో శ్రీరాముని పాత్ర విశిష్టతను తెలియజేశారు. అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసురాలు మాళవిక సుందర్(చెన్నై) గాత్ర కచేరీ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ముందుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పులఖండం కోటేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. అకాడమీ గౌరవాధ్యక్షుడు జి.విశ్వేశ్వరరావు, అధ్యక్షుడు యు.కాశీవిశ్వనాథరాజు, ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, కార్యదర్శి కె.ఆదిత్య, సీహెచ్.వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.


ప్రసంగిస్తున్న గరికిపాటి

## జాతీయ స్థాయి షూటింగ్ పోటీల్లో ప్రతిభ

**భీమడోలు, న్యూస్‌టుడే:** మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వేదికగా నిర్వహించిన అండర్-12 ఎయిర్ రైఫిల్ పది మీటర్ల(ఒలింపిక్ క్రీడాంశం) పోటీల్లో సూరప్పగూడేనికి చెందిన చిన్నారి వెజ్జు ధరియా ప్రతిభ సాధించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన బాలిక.. రెనెవ్‌నెడ్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. తద్వారా జాతీయ స్థాయి బృందంలో సభ్యురాలిగా అర్హత సాధించారు. బాలిక గుంటూరులోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా.. ఆమెను పలువురు అభినందించారు.

ధరియా

## దయచేసి వినండి.. ప్రత్యేక రైళ్లు గూడెంలో ఆపండి

**తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే:** సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాలకు తాడేపల్లిగూడెం మీదుగా నడుపుతున్న రైళ్లకు తాడేపల్లిగూడెం స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని జోనల్ రైల్వే కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు రవి అగర్వాల్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ విద్యా, వ్యాపార కేంద్రమైన తాడేపల్లిగూడెం పట్టణాన్ని రైల్వేశాఖ చిన్నచూపు చూడటం తగదన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమైన రైల్వే స్టేషన్‌లో దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ప్రత్యేక రైళ్లు ఆపకపోవడం అన్యాయమని ఆయన విచారం వ్యక్తం చేశారు. పండగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన రైళ్లలో తాడేపల్లిగూడెం మీదుగా వెళ్లే రైళ్ల వివరాలు చూస్తే కాకినాడ-వికారాబాద్, వికారాబాద్-పార్వతీపురం, పార్వతీపురం-వికారాబాద్, సికింద్రాబాద్-పార్వతీపురం, భువనేశ్వర్-యశ్వంత్‌పూర్, యశ్వంత్‌పూర్-భువనేశ్వర్, విశాఖపట్నం-బెంగళూరు, బెంగళూరు ఎస్ఎంవీటీ - విశాఖపట్నం, చర్లపల్లి-అనకాపల్లి, బెరహంపూర్ - చర్లపల్లి రైళ్లు ఉన్నాయన్నారు. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకొని తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌లో కనీసం ఈ రైళ్లకు అయినా హాల్ట్ ఇవ్వాలని ఆయన రైల్వే శాఖను కోరారు.

## రేపు మావుళ్లమ్మ ఆలయ ధర్మకర్తల ప్రమాణస్వీకారం

**భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే:** భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ఈ నెల 9న ఉదయం 11.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సమక్షంలో ఛైర్మన్‌గా బొండాడ నాగభూషణం, సభ్యులుగా రామాయణం శ్రీనివాసరావు, పుడిసి మణికంఠమీనాక్షి, అతికెల ఆంజనేయప్రసాద్, గుసిడి జానకినాగశిరీష, కారెంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి బాలసుబ్రహ్మణ్యం, మిర్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస లక్ష్మీనిర్మల, గొంతెన రమణ, యండ సత్యవతి, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, పాపోలు ఏడుకొండలు, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రధానార్చకుడు మద్దిరాల మల్లికార్జునశర్మలు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ఆలయాధికారి బి.ఎం.నగేష్ బుధవారం తెలిపారు.

## గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్థులు

**ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే:** ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ అక్రమ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. కొంత మంది అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా పొక్లెయిన్లతో తవ్వి టిప్పర్లపై తరలిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి రాత్రి సమయంలో ఈ వ్యవహారం సాగుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు మంగళవారం రాత్రి అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో కొన్ని టిప్పర్లు, పొక్లెయిన్ దొడ్డిదారిలో తరలించేశారు. ఒక టిప్పర్‌ను స్థానికులు కదలకుండా ఆపడంతో అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్ పోలీసులు స్థానిక ఎస్సై సుధీర్‌కు సమాచారం ఇచ్చి టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని ద్వారకాతిరుమల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

## వసతి గృహ విద్యార్థి అదృశ్యం

**నరసాపురం, న్యూస్‌టుడే:** సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థి అదృశ్యమైన ఘటనపై బుధవారం కేసు నమోదు చేసినట్లు నరసాపురం పట్టణ ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలం అంకయ్యగూడేనికి చెందిన అద్దంకి శశి నరసాపురం స్టేషన్‌పేట వద్ద వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 4న రాత్రి వసతిగృహంలో ఉన్న ఆ విద్యార్థి మరుసటి రోజు కనిపించలేదు. దీనిపై ఆ విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా అతడి ఆచూకీ తెలియలేదని వసతిగృహ నిర్వాహకుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

## యువకుడి ఆత్మహత్య

**ఉండి, న్యూస్‌టుడే:** స్థానిక ఉప్పుగుంట రహదారిలో ఆక్వా చెరువుల పనిచేస్తున్న అసోం రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల మేరకు.. అసోం రాష్ట్రంలోని సైమన్ చపూరి గ్రామానికి చెందిన దీప్‌జ్యోతి బాసుమతి(21) గత కొంతకాలంగా ఉండిలోని సత్యనారాయణరాజుకు చెందిన చెరువుపై తండ్రితో కలిసి కూలీగా పనిచేస్తున్నాడు. కొన్నిరోజుల నుంచి తమ సొంత ప్రదేశంపై బెంగతో వెళ్లిపోదామని ఒత్తిడి తెచ్చేవాడు. చెరువు గట్టుపై బుధవారం ఉదయం ఎవరూ లేని సమయంలో అక్కడి రేకుల షెడ్డులో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతిచెందాడు. తండ్రి సుకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని భీమవరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

మాట్లాడుతున్న నాగరాణి

## జలజీవన్‌మిషన్ పనులు వేగవంతం చేయాలి : కలెక్టర్

**భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే:** జలజీవన్‌మిషన్ నిధులతో చేపట్టిన ప్రాజెక్టు పనులను వేగంగా చేయాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఆ అంశంపై సంబంధిత అధికారులు, గుత్తేదారుతో ఆమె బుధవారం సమావేశం నిర్వహించారు. 16 మండలాల్లో 862 గ్రామాలను కలుపుతూ రూ.1400 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలో 13.25 లక్షల మందికి తాగునీరు అందుతుందన్నారు. దీనిలో భాగంగా 2,662 కి.మీ మేర ఏర్పాటు చేయనున్న పైపులైను పనుల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి, డీఆర్వో శివన్నారాయణరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ✦ ప్రతి ఒక్కరూ సామాజిక, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కలెక్టర్ నాగరాణి పేర్కొన్నారు. ఆమె అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా నీరు-పారిశుద్ధ్యం సమావేశం జరిగింది. బహిరంగ మూత్ర విసర్జన జిల్లాలో ఎక్కువగా ఉందని అలా జరగకుండా చూడాలన్నారు.

## నష్టాల వలలో ఆక్వా రైతులు

రూప్‌చంద్ చేపల ధరలో కోత

**నిడమర్రు, న్యూస్‌టుడే:** ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు ఒడుదొడుకుల మధ్య సాగుతోంది. చేపల ధర తగ్గిపోవడంతో ఆక్వా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఒక పక్క మేతల ధరలు రోజు రోజుకీ పెరుగుతుండటం, మరో పక్క చేపల ధరలు తగ్గడంతో సాగు దారులు నష్టాల వలలో చిక్కుకోవాల్సి వస్తోంది. గత సంవత్సరం ఇదే రోజుల్లో రూప్‌చంద్ చేపల ధర కిలో రూ.130 ఉండగా ప్రస్తుతం రూ.85 పలుకుతోంది. ఈ లెక్కన గత సంవత్సరం ధరలతో పోలిస్తే టన్నుకు రూ.45 వేలు నష్టపోతున్నారు. దీంతో 10 టన్నులకు రూ.4.5 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం వాటిని సాగుచేసిన రైతులంతా ఏంచేయాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

చేపలను ట్రేలలో నింపుతున్న కూలీలు

**పెట్టుబడి కూడా రాని వైనం..** కిలో చేప సాగు వ్యయం రూ.100 అవుతుంది. కనీసం ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సాగుదారులంతా నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

## ఎల్ఆర్ఎస్, బీపీఎస్ సద్వినియోగం చేసుకోండి

**తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే:** రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లను స్థల, భవనాల యజమానులు వినియోగించుకోవాలని, వారి ఆస్తులను మున్సిపల్ కార్యాలయాల్లో క్రమబద్ధీకరించుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉప సంచాలకుడు జి.సుబ్బారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎం.రవిసుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన గడువులోగా నాన్- లేఅవుట్‌లో ఉన్న స్థలాలను, ప్లాన్లు లేకుండా నిర్మించిన భవనాలకు సంబంధించిన యజమానులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి క్రమబద్ధీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడువు తీరిన తరువాత క్రమబద్ధీకరణ చేసుకోని ఆస్తి హక్కుదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ✦ మున్సిపల్ ప్లానింగ్ సిబ్బంది, లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఆన్‌లైన్ పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులు ఏవిధంగా తీసుకోవాలో అవగాహన కల్పించారు. టీపీఏ రమణ, ఏసీపీ జి.సీతారాం, టీపీవో జగదీశ్వరరావు, టౌన్ సర్వేయర్ ఆర్.రామకృష్ణ, లైసెన్స్‌డ్ సర్వేయర్లు వరికూటి శ్రీను, సీతాపతి, రామకృష్ణ, టౌన్‌ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న టీపీవో జగదీశ్వరరావు

## విర్డ్ ఆసుపత్రిని సందర్శించిన హెచ్‌సీఎల్ బృందం

**ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే:** ద్వారకాతిరుమల విర్డ్ ఆసుపత్రిని హెచ్‌సీఎల్ ప్రతినిధుల బృందం బుధవారం సందర్శించింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు శివప్రసాద్, శ్రీనివాస్ ఆసుపత్రిలో వైద్య సేవలు, రోగులకు సదుపాయాలు, పరిసరాల శుభ్రతను పరిశీలించి చాలా బాగున్నాయన్నారు. ఆసుపత్రిలో ప్రోస్తసిస్ 3డి ప్రింట్‌తో తయారైన కృత్రిమ అవయవాలు, కాలిపర్స్‌ను 30 మంది దివ్యాంగులకు అందజేశారు. గుప్తా ఫౌండేషన్ ఛైర్మన్ ఎం.ఎం.గుప్తా సహకారంతో కాలిపర్స్ తయారు చేసినట్లు ఆసుపత్రి ఛైర్మన్ ఎస్.వి.సుధాకరరావు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి ధర్మకర్తలు ఐ.వి.ఆర్.సుధాకర్, వి.నారాయణమూర్తి, ఎస్.వి.ఎన్.ఎన్. నివృతరావు, చిన వెంకన్న దేవస్థానం ఈవో భద్రాజీ, ఆసుపత్రి వైద్యులు భవ్యచంద్, హమీద్, బాలాజీ, పి.వి.నాగేంద్రబాబు, సింధు, రమ్య, మహిత తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ కాలు అందజేస్తున్న హెచ్‌సీఎల్ ప్రతినిధి శివప్రసాద్

## యువత అన్ని రంగాల్లో రాణించాలి

**ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే:** యువత అన్ని రంగాల్లో రాణించి, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యాన బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. విద్యా శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రధానాచార్యుడు రాజ్‌కృష్ణ, మాస్టర్ శిక్షకుడు పి.రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న రత్నప్రసాద్

## 10 నుంచి గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు

**విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే:** రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో గ్రామీణ సంప్రదాయ క్రీడా సంబరాలు నిర్వహిస్తామని ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. మరుగున పడుతున్న సంప్రదాయ క్రీడలను పునరుద్ధరించాలనే లక్ష్యంతోనే పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తామని చెప్పారు. కర్రసాము, గాలి పటాలు ఎగరవేయడం, టగ్ ఆఫ్ వార్, తొక్కుడు బిళ్ల, ఏడు పెంకులాట, స్కిప్పింగ్ వంటి సంప్రదాయ క్రీడలను రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థల పరిధిలో జిల్లా స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు. అందుకు సుమారు రూ.5 లక్షలు డీఎస్ఏలకు పంపించామని చెప్పారు. అవసరమైతే నిధులు పెంచుతామని, పారదర్శకంగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ముందుగా సంక్రాంతి సంబరాల గోడపత్రిక ఆవిష్కరించారు.

**బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)**
(కిలో 1 కి రూ.లలో)

వెన్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295. అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.

# బంతితో మెరుపులు.. ఈ యువకులు మెరికలు

**కైకలూరు, న్యూస్‌టుడే:** వాలీబాల్ క్రీడంటే కొల్లేరు ప్రాంత యువతకు ఎంతో మక్కువ. తీరిక దొరికితే చాలు మైదానంలో వాలిపోయి పొద్దుపోయే దాకా సాధన చేస్తూనే ఉంటారు. కఠోర సాధన చేసి విజయాలను సాధిస్తున్నారు కైకలూరు వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. క్రీడలో మెలకువలు ఒడిసి పట్టి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ కొల్లేరు క్రీడా కుసుమాలు.

### రైల్వే ఉద్యోగం కోసం..

వాలీబాల్ అంటే అమితమైన ఇష్టం. పాఠశాల, కళాశాలల తరఫున ఒడిశా, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్‌లలో జరిగిన అనేక పోటీల్లో బహుమతులు సాధించా. బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. విజయవాడలో కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో కళాశాల తరఫున పాల్గొని విశేష ఆటతీరు కనబరచడంతో జాతీయ స్థాయి జట్టుకు ఎంపికయ్యా. కాకినాడలో జరిగిన సౌత్‌జోన్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించా. వాలీబాల్‌లో ఉత్తమ ఆటగాడిగా ఎదిగి క్రీడా కోటాలో రైల్వే ఉద్యోగం సాధించాలనేది చిరకాల స్వప్నం. **- కె.పూర్ణసాయి**

### జాతీయ స్థాయిలో రాణిస్తున్న వైవీఎన్నార్ విద్యార్థులు

### దేశం తరఫున ఆడతా..

ఎనిమిదేళ్ల నుంచి వాలీబాల్ దినచర్యలో భాగమైంది. పాఠశాల నుంచే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు, ప్రశంసలు పొందా. పీడీ శివనాగరాజు ఇచ్చిన శిక్షణ ఆట తీరులో మార్పు తెచ్చింది. ప్రస్తుతం బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నా. 2019-24 వరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించా. సౌత్ జోన్ పోటీల్లో కృష్ణా యూనివర్సిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నా. దేశం తరఫున ఆడాలనేది కోరిక. **- సాగర్‌బాబు**

### మరికొందరికి శిక్షణ ఇస్తా



వాలీబాల్ ఆటంటే చాలు శరీరం ఎంతకీ అలసి పోదు. బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నా. కళాశాలలో ఇచ్చిన శిక్షణతో ఆటలో నైపుణ్యం పెరిగింది. ఇదే స్ఫూర్తితో ఛత్తీస్‌గఢ్, గుజరాత్ రాష్ట్రాల్లో నిర్వహించిన ఆల్ ఇండియా పోటీల్లో యూనివర్సిటీ తరఫున నాలుగు పర్యాయాలు పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానం సాధించా. ఇటీవల విజయవాడలో నిర్వహించిన పోటీల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపా. వ్యాయామ ఉపాధ్యాయుడిగా మరికొందరికి శిక్షణ ఇవ్వాలని కోరిక. **- వినయ్**

### నిరంతరం శ్రమిస్తున్నా

బీఏ ప్రథమ ఏడాది చదువుతున్నా. స్నేహితుల ప్రోత్సాహంతో వాలీబాల్‌పై ఆసక్తి కలిగింది. పదుల సంఖ్యలో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపా. ఒడిశా, కాకినాడలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించా. మంచి ఆటగాడిగా గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తున్నా. **- రంగారావు**


**92.7 FM Rajamahendravaram**
**ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు**
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వా నేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

**EENADU Classifieds**

**BUSINESS SERVICES**
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

**REAL ESTATE**
**PLOT FOR SALE**
ఏలూరు, తంగెళ్ళమూడి దగ్గర అడ్వాన్స్ + ప్రతి నెల నెలా చెల్లించే ఇంటి అద్దెతోనే 1BHK & 2BHK ఫ్లాట్స్‌ను మీ స్వంతం చేసుకోండి. ✆ 93934 33333.

**JOBS**
భీమవరం ప్రముఖ పెట్రోల్ బంకు నందు పనిచేయుటకు క్యాషియర్, పంపు బోయ్స్, స్టాఫ్ కావలెను. సెల్: 98481 32896.
ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

**MARKETING/ SALES**
Walk-in Interviews for Marketing Executive & Branch Managers in Cherukuri Group, Job Location: Eluru, Tanuku. Qual: Min. Inter. Call: 9885206666, E-mail ID: hr@cherukurigroup.org. Interview location: Eluru, Date: 9-01-2026.

**గమనిక**
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించు కోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


**నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర**
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.85 పైII
తణుకు ఆఫీసు: 08819-224254

# భీమవరం
•భీమవరం •ఉండి

## దివ్యాంగ బాలల వికాసానికి కృషి

చిన్నారి అభ్యసన సామర్థ్యాలు పరిశీలిస్తున్న శ్యామ్‌సుందర్

**పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ బాలల వికాసానికి కృషి చేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులను అభినందించాలని సమగ్రశిక్షా అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్‌సుందర్ అన్నారు. పాలకొల్లు పట్టణంలోని ఆర్‌వీరావు పాఠశాలలో ఉన్న భవిత కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. సమగ్రశిక్షా అందిస్తున్న సేవలు దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

## చూస్తాం.. వీలున్నప్పుడు చేస్తాం
గాడిన పడని పన్నుల ప్రక్రియ

**ఆకివీడు, న్యూస్‌టుడే:** నగర పంచాయతీలో ఇంటి, కుళాయిల పన్నుల ప్రక్రియ గాడిన పడలేదు. పన్ను రసీదులు తప్పుల తడకగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా చేస్తాం..చూస్తామంటూ కాలయాపన చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

**ఏళ్లు గడిచిపోతున్నాయి..** మేజర్ పంచాయతీగా ఉన్న ఆకివీడు 2020 జనవరి 28 నుంచి నగర పంచాయతీ హోదా వచ్చింది. దీంతో ఇంటి, కుళాయి పన్నులు పెంచేశారు. పురపాలక నిబంధనల మేరకు ప్రతి ఆరు నెలలకు పన్నులు చెల్లించే నిబంధన అమలులోకి తెచ్చారు. పన్నుల భారం పెరిగింది. అదే స్థాయిలో అభివృద్ధి, వసతులు పెరుగుతాయని ప్రజలు భావించారు. కానీ ప్రగతి మాత్రం కనిపించడం లేదు. కానీ అనేక ఇంటి, కుళాయి పనుల రసీదుల్లో పేరు మినహా ఇంటి నెంబర్లు, చిరునామాలు తప్పుల తడకగా ఉన్నాయి. ఒకే పేరు మీద రెండు సార్లు నమోదు కావడం (డబుల్ ఎంట్రీలు) ఉన్నాయి. పన్ను రసీదులు సరిగా లేకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకోడానికి తదితర వాటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పరిష్కరించడం లేదు.

**అంతా గందరగోళం..** నగర పంచాయతీ హోదా వచ్చి 5 సంవత్సరాలైనా పన్నుల విషయంలో అంతా గందరగోళంగా ఉంది. ఇంటి, కుళాయిల ద్వారా ఏడాదికి సుమారు రూ.4 కోట్లు పన్నుల రూపంలో సమకూరుతోంది. ఇంటి పన్నుల విషయంలో చిరునామాలు తప్పులు ఉంటే, కుళాయిల విషయంలో ఇటీవలే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఆన్‌లైన్ నమోదు ఆలస్యం కావడంతో మూడేళ్లుగా కుళాయి పన్నులు వసూలు చేయడం లేదు. దీంతో పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ విషయాలు కమిషనర్ కృష్ణమోహన్ దృష్టికి తీసుకెళ్లగా డబుల్ ఎంట్రీలు, రసీదుల్లో డోర్‌నంబరు, చిరునామాల మార్పులపై దృష్టి సారిస్తామని తెలిపారు.

## చెడుగుడులో ఛాంపియన్లు

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** మన రాష్ట్ర క్రీడ కబడ్డీ కొన్నేళ్లుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రికెట్‌తో సమానంగా దీని వైపు ఆసక్తి చూపిస్తున్నారు. విద్యతోపాటు కబడ్డీలో సత్తా చాటుతున్నారు. రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కళాశాలల క్రీడా పోటీలు భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో బుధవారం ప్రారంభమయ్యాయి. కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. క్రీడాస్ఫూర్తితో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూతకెళ్తే..పాయింట్ల పట్టికలో నంబర్లు పరుగెడుతున్నాయి.

**ప్రత్యేకంగా అందుకున్నా**

కబడ్డీ గ్రామీణ క్రీడ. పండగలకు కబడ్డీ పోటీలు ఆడటం చూసేవాడ్ని. చదువుకునేటప్పుడు పాఠశాలలో ఆడాను. ఇంజినీరింగ్‌లో చేరాక కబడ్డీ జట్టులో చేరాను. అంతర్ కళాశాలల ఆటల పోటీల్లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించా. గత రెండేళ్లుగా అంతర కళాశాలల క్రీడా పోటీల్లో ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయంతో పాటు ప్రత్యేక బహుమతులు అందుకున్నా. **- అజయ్**

**పట్టుదల ఉండాలి...**

ఎంపిక చేసుకున్న ఆటలో రాణించాలంటే పట్టుదల అవసరం. ఇంజినీరింగ్‌తో పాటు రోజూ సాయంత్రం కబడ్డీలో శిక్షణ పొందుతాం. విజయవాడ, విశాఖపట్నంలో గతంలో జరిగిన పోటీల్లో ఆడాను. రాష్ట్రస్థాయి, అంతర్ విశ్వవిద్యాలయ స్థాయి పోటీల్లో ఆడాను. క్రీడా కోటాలో ఉద్యోగం పొందాలనుకుంటున్నా. **- బర్రె సూర్యనారాయణ**

**డిఫెండర్‌గా రాణింపు..**

ఆటలో ప్రత్యర్థి ఎలా ఆడుతున్నాడో ఓ కన్నేయాలి. దూకుడుగా రాగానే పట్టుకునేలా చాకచక్యంగా ఉండాలి. చేతికి దొరకగానే పట్టు సడలకుండా బిగింపుతో ఆడాలి. ఇలా కబడ్డీలో ఎన్నో మెలకువలు ఉంటాయి. డిఫెండర్‌గా రాణిస్తున్నా. ఆట అంటే ఆది నుంచీ పాయింట్ల సంఖ్య పెరిగేలా చూసుకోవాలి. జిల్లాస్థాయిలో 3సార్లు ప్రత్యేక బహుమతులు అందుకున్నా. అంతర కళాశాలల పోటీల్లో రెండు బహుమతులు వచ్చాయి. **- ఎస్. హర్షిత్‌కుమార్**

ధ్రువ పత్రం చూపుతున్న గోవిందరావు తదితరులు

## జీటీపీ కళాశాలకు ఐఎస్‌వో ధ్రువీకరణ

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీటీపీ మహిళా విద్యా కళాశాలకు ఐఎస్‌వో ధ్రువీకరణ లభించింది. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ పరిధిలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న బీఎడ్ కళాశాలల్లో ప్రథమంగా జీటీపీ కళాశాలకు ఐఎస్‌వో రావడం విశేషమని నిర్వాహకులు అన్నారు. ఈ మేరకు కళాశాలలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ధ్రువపత్రాన్ని ప్రదర్శించారు. భీమవరం ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కార్యదర్శి మెంటే రామ్‌మనోహర్, సంయుక్త కార్యదర్శి ఆరేటి రామకృష్ణ ప్రకాశ్, కోశాధికారి గన్నాబత్తుల శ్రీనివాస్, కళాశాల తాత్కాలిక ప్రిన్సిపల్ పి.సతీష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

## వాలీబాల్ పోటీలు ప్రారంభం

**వీరవాసరం, న్యూస్‌టుడే:** వీరవాసరంలో సంక్రాంతి సంబరాల పేరిట కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీరత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి 12 జట్లు పోటీలకు వచ్చినట్లు నిర్వాహకుడు, జడ్పీటీసీ సభ్యుడు గుండా జయప్రకాశ్ నాయుడు తెలిపారు.

## మహోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

**ఆకివీడు, న్యూస్‌టుడే:** మాదివాడ గుమ్ములూరు రోడ్డులో ఉన్న దానేశ్వరి అమ్మవారి 26వ వార్షిక మహోత్సవాలను నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలను ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 18న భారీ ఎత్తున అన్నసమారాధన ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

## దాతల సహకారం అందరికీ స్ఫూర్తిదాయకం

పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న ఉపసభాపతి

**వాండ్రం (ఉండి), న్యూస్‌టుడే:** నిలిచిపోయిన ప్రభుత్వ పథకాలను పూర్తిచేసి గ్రామాల ప్రగతికి దాత లందించిన సహకారం అందరికీ స్ఫూర్తిదాయకమని ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. వాండ్రం గ్రామంలో దాతలు కనుమూరు రామకృష్ణంరాజు, దాసరి వెంకటకృష్ణ, పారిశ్రామిక వేత్త ద్వారంపూడి నారాయణరెడ్డిల సహకారంతో ఆరోగ్య ఉపకేంద్రాన్ని, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చేపట్టడాన్ని బుధవారం జరిగిన సభలో అభినందించారు. ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభించి, పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. రైతు సేవా కేంద్రాన్ని ఉగాదికి పూర్తి చేయనున్నారని తెలిపారు. తమ గ్రామాల ప్రగతిలో భాగస్వాములు కావాలనే దాతల చొరవను ఇతర ప్రాంతాలు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచి దాసరి వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన సభలో గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నాగరాజు, ఏఎంసీ వైస్ ఛైర్మన్ యడవల్లి వెంకటేశ్వరరావు, స్వరూపశ్యామ్, కరిమెరక నాగరాజు, పీహెచ్‌సీ వైద్యాధికారిణి సునంద, తహసీల్దారు నాగార్జున, ఎంపీడీవో శ్రీనివాస్, మాజీ సర్పంచి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

## చట్టాలపై అవగాహన కార్యక్రమం

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** సైబర్ నేరాలు, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని భీమవరం డీఎన్నార్ ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఎస్పీ రఘువీర్ విష్ణు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత సద్వినియోగం చేసుకోవడంతో పాటు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ వెబ్‌సైట్లు, లింకుల ద్వారా జరిగే మోసాల గురించి వివరించారు. కళాశాల కార్యదర్శి గాదిరాజు సత్యనారాయణరాజు, సీఐ జి.కాళీచరణ్, ప్రిన్సిపల్ ఎం.అంజన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

## మేమున్నాం.. మీకు తోడుగా..

| | |
|---|---|
| భీమవరం పట్టణం: 80085 74471 | భీమవరం గునుపూడి: 80085 74474 |
| భీమవరం మండలం: 80085 74533 | వీరవాసరం: 80085 74475 |
| పాలకోడేరు: 80085 74467 | ఉండి: 80085 74526 |
| ఆకివీడు: 80085 74525 | కాళ్ల: 94401 04042 |

**ఆకివీడు, న్యూస్‌టుడే:** ? ఆకివీడు సంతమార్కెట్ ప్రాంతంలోని భుజబలరాయుడు చెరువు వద్ద పైపులైన్ లీకవుతుంది. నీరు వృథాగా పోతుంది. **- రామారావు, స్థానికుడు**

✔ మరమ్మతులు చేయిస్తాం. **-విజయకుమార్, ఏఈ, ఆకివీడు**

**పాలకోడేరు, న్యూస్‌టుడే:** ? శృంగవృక్షం రైల్వేగేటు సమీపంలో పెదపేట వెళ్లే రోడ్డు పక్కన చెత్త, వ్యర్థాలు పేరుకుపోయాయి. పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. **-టి.శ్రీనివాస్**

✔ చెత్త, వ్యర్థాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. **- వెంకట్రాజు, ఇన్‌ఛార్జి కార్యదర్శి, శృంగవృక్షం.**

**ఉండి, న్యూస్‌టుడే:** ? నక్కరాజుగుంటలో రహదారిపైకి మురుగునీరు చేరుతోంది. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడటమే ఇందుకు ప్రధాన కారణం. **- కె.ఇందిర, నక్కరాజుగుంట**

✔ ఆ ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం. **- అనిల్‌కుమార్, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి, ఉండి**

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** ? బలుసుమూడిలోని అంతర్గత దారుల్లో చెత్తతో ఇబ్బంది పడుతున్నాం. పారిశుద్ధ్య కార్మికులు రావడంలేదు. **- లక్ష్మణరావు, స్థానికుడు**

✔ చెత్తను వెంటనే తీయిస్తాం. స్థానికంగా దుర్వాసన రాకుండా సిబ్బందితో శుభ్రం చేయిస్తా. **- శ్రీనివాసరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

? చినరంగనిపాలెంలోని డ్రెయిన్లను శుభ్రం చేయకపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఇంటి తలుపులు తీయాలంటే భయం వేస్తుంది. **- రంగబాబు, ప్రైవేటు ఉద్యోగి**

✔ డ్రెయిన్లను శుభ్రం చేయించి, దోమల నివారణకు ఫాగింగ్ చేయిస్తా. **- సూర్యనారాయణరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

## పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

**భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే:** భీమవరం మండలం కొమరాడ గ్రామంలో రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. తహసీల్దార్ రావి రాంబాబు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రైతులు త్వరగా వారి పాస్‌పుస్తకాలను తీసుకోవాలని ఆయన సూచించారు.

## వాహన తనిఖీలు

**ఆకివీడు, న్యూస్‌టుడే:** జాతీయ రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేశారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపిన చోదకులపై 5 కేసులు, ముగ్గురు నడపడం 1, హెల్మెట్ ధరించని వారిపై 10, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా 7, ఆటోలో ఎక్కువ మంది బడి బాలలను తీసుకెళ్తున్నందుకు 1, బీమా లేనందుకు 2 కేసులు ఇలా మొత్తంగా 24 మంది చోదకులపై కేసులు నమోదు చేసి, వారి నుంచి రూ.68,610 అపరాధ రుసుము వసూలు చేసినట్లు వాహన తనిఖీ అధికారులు ప్రసాద్, సత్యనారాయణ, రవికుమార్, నరేంద్ర, తేజ తెలిపారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1500 అపరాధ రుసుముతో పాటూ డ్రైవింగ్ లైసెన్స్ 3 నెలల పాటు రద్దు చేస్తామని హెచ్చరించారు.

## ప్రభుత్వ నిర్ణయం చారిత్రకం: తోట

చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న సీతారామలక్ష్మి తదితరులు

**భీమవరం అర్బన్, న్యూస్‌టుడే:** విద్యుత్తు ఛార్జీలు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రకమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరం పట్టణ తెదేపా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక గాంధీనగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు ఆమె ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్, కృష్ణబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గంటా త్రిమూర్తులు, పట్టణ కమిటీ అధ్యక్షుడు మద్దుల రాము, ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్ తదితరులు పాల్గొన్నారు.

## రైతుల పక్షపాతి సాంబశివరాజు

**ఉండి, న్యూస్‌టుడే:** ఏఎంసీ మాజీ ఛైర్మన్ సాగిరాజు సాంబశివరాజు రైతుల పక్షపాతిగా పనిచేశారని మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు కొనియాడారు. ఏఎంసీ మాజీ ఛైర్మన్ సాంబశివరాజు సంతాప సభ ఉండిలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గాదిరాజు రంగరాజు, పెన్మెత్స రంగ ప్రసాదరాజు, ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు, ఉండి మండలాలకు చెందిన పలువురు ఉద్యోగులు, ఆక్వా రైతులు, కూటమి నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.

## అల్లుకుపోతాం.. ఆపకుంటే అంటుకుపోతాం

**చినఅమిరం(కాళ్ల), న్యూస్‌టుడే:** నిర్వహణ పేరుతో విద్యుత్తుశాఖ అధికారులు తరచూ గంటల తరబడి సరఫరా నిలిపి.. పిచ్చి మొక్కలు తొలగించడం, తీగలకు అడ్డువచ్చిన మొక్కలను నరకడం వంటి పనులు చేస్తూనే ఉంటారు. చినఅమిరం పంచాయతీ పరిధిలో పిచ్చి మొక్కలు ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాలపై అల్లుకుపోయి చివరికి ఎండిపోయి ఇలా కనిపిస్తున్నా వారి దృష్టికి రాకపోవడం గమనార్హం. ఇవే కొన్ని సందర్భాల్లో షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

## వీరవాసరంలో బస్టాండ్ ఉందా?

**వీరవాసరం, న్యూస్‌టుడే:** వీరవాసరంలో బస్టాండ్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే చాలా కష్టం. బస్టాండ్‌కు ముందు నిలిపి ఉంచిన ఆటోలు, ప్రైవేటు వాహనాలు, ఫ్లెక్సీలు బస్టాండ్‌ను కప్పేశాయి. ఈ ప్రాంతం మూడు జంక్షన్ల కూడలి కావడంతో ఓ వైపు పాలకొల్లు, మరో వైపు భీమవరం, ఇంకో వైపు రాజమహేంద్రవరం ప్రయాణించే ప్రయాణికులు నిత్యం వందల సంఖ్యలో వేచి ఉంటారు. బస్టాండ్ ముందు ఇలా వాహనాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు రహదారి అంచుల వెంబడి గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. విషయాన్ని వీరవాసరం ఎస్సై దృష్టికి తీసుకువెళ్లి బస్టాండ్ ముందు వాహనాలు నిలిపి ఉంచకుండా చర్యలు తీసుకుంటానని పంచాయతీ కార్యదర్శి లక్ష్మి తెలిపారు.

## ఇక్కడ హడలే

**భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే:** భీమవరం మండలం తుమ్మగొప్ప-గొల్లవానితిప్ప గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో ఉన్న ఈ మలుపు ప్రమాదకరంగా మారింది. నెలలో ఓసారైనా ఇక్కడ ప్రమాదం జరగడం పరిపాటి. ఎక్కువగా గ్రామీణ ప్రజలు, రైతులు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై ర.భ.శాఖ ఏఈ రాజశేఖర్‌ను సంప్రదించగా రహదారి పనులు చేసినప్పుడు వేగనిరోధకాలు ఏర్పాటు చేస్తామన్నారు.



## దాటనివ్వకుండా మేట

**ఆకివీడు, న్యూస్‌టుడే:** ఆకివీడు మండలం చినకాపవరం గ్రామం వద్ద వెంకయ్యవయ్యేరులో భారీగా గుర్రపుడెక్క మేటవేసి ఉంది. గుర్రపుడెక్క అడ్డుగా ఉండటంతో వెంకయ్యవయ్యేరు దిగువకు, పాతవయ్యేరులోకి వెళ్లే నీటి ప్రవాహానికి అవరోధంగా ఉంది. అధికారులు స్పందించి వెంటనే గుర్రపుడెక్క తొలగించాలని లేకపోతే శివారు గ్రామాల పరిధిలోని పొలాలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు వాపోతున్నారు.

## మధ్యలో చెత్త డబ్బా.. దారి ఏదబ్బా!

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ, మావుళ్లమ్మ ఉత్సవాలు సమీపించడంతో పట్టణంలో వాహన రద్దీ పెరిగింది. మావుళ్లమ్మ ఆలయ పరిసర వీధులైతే వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. అలాంటి కూడళ్లలో ఒకటైన రెస్ట్‌హౌస్‌రోడ్డులో చెత్త వేసేందుకు డబ్బాను రహదారి అంచుల్లో కాకుండా మధ్యలో ఉంచారు. ఒక్కోసారి డబ్బా నిండిపోయి చెత్త అంతా రహదారిపై పడుతుంది. వాహన చోదకులకు ఇబ్బందిగా ఉంది. ఆ ప్రాంతాన్ని పరిశీలించి డబ్బాను ఖాళీ ప్రదేశంలోకి మారుస్తామని సహాయ కమిషనర్ ఎ.రాంబాబు తెలిపారు.

## 11 నుంచి క్రికెట్ మ్యాచ్‌లు

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** ఈ నెల 11 నుంచి భీమవరం గన్నాబత్తుల క్రీడాస్థలం క్రికెట్ క్రీడాకారులతో సందడిగా మారనుంది. ఈ పోటీల్లో పాల్గొంటున్నవారంతా 1980-90 దశకంలో ఇదే క్రీడామైదానంలో క్రికెట్ ఆడారు. క్రీడలు, ఉద్యోగ, రాజకీయ, వ్యాపార రంగాల్లో దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. అయినా ఏటా సంక్రాంతికి భీమవరం చేరుకుని ఎయిటీస్(80) రీయూనియన్ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తారు. నేటి యువతను క్రీడల్లో ప్రోత్సహించేలా ఈ పోటీలు మూడురోజుల పాటు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

## నాట్లు వేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి

**భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే:** దాళ్వా వరి నాట్లు వేసే సమయంలో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రసాద్ తెలిపారు. ఆయన బుధవారం పలు గ్రామాల్లో పర్యటించారు. పొలాల వద్ద రైతులను కలిసి సూచనలు చేశారు. లేతాకుపచ్చగా ఉన్న నారును తీసి నాటాలని, అందులో నాలుగు నుంచి ఆరు ఆకులున్న నారును ఎన్నుకోవాలన్నారు. ముదురుఆకును నాటితే దిగుబడి తగ్గిపోతుందన్నారు. నాట్లు వేయడం నుంచి అవి పెరిగి పెద్దవయ్యే వరకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.

## రహదారి నిర్మాణ పనుల నాణ్యత పరిశీలన

**వీరవాసరం, న్యూస్‌టుడే:** స్థానిక బొక్కావారి వీధి సీసీ రహదారిని క్వాలిటీ కంట్రోల్ అధికారులు బుధవారం పరిశీలించారు. మూడు నెలల క్రితం పంచాయతీ నిధులు సుమారు రూ.8 లక్షలతో దీనిని నిర్మించారు. ఇప్పటికే ఉన్న రహదారిపై మళ్లీ రహదారి నిర్మించారంటూ వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విజయవాడ నుంచి వచ్చిన నాణ్యతావిభాగం ఈఈ జి.దుర్గాభవాని, ఏఈఈ సయ్యద్ ఫకీర్ రహదారిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. వీరి వెంట పంచాయతీరాజ్ డీఈ జి.స్వామినాయుడు, ఏఈ రమేశ్ తదితరులు ఉన్నారు.

పనులు పర్యవేక్షిస్తున్న వెంకట్రావు

## రైతులకు మెరుగైన సేవలందించే దిశగా కృషి

**ఆకివీడు, న్యూస్‌టుడే:** ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) ద్వారా రైతులకు మెరుగైన సేవలందించే దిశగా కృషి చేస్తామని ఏఎంసీ ఛైర్మన్ బొల్లా వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన ఏఎంసీ ప్రాంగణంలో ఏపుగా, గుబురుగా పెరిగిన కంచి తదితర పిచ్చి మొక్కలను పొక్లెయిన్, కూలీలతో తొలగించి శుభ్రం చేయించారు. నిరుపయోగంగా ఉన్న గోదాములను మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

## పంట కాలువలో ప్రక్షాళన పనులు చేయరా

**ఆరేడు(ఉండి), న్యూస్‌టుడే:** ఆరేడు నుంచి కలిగొట్ల వెళ్లే పంట కాలువలో గడ్డి, ఇతర వ్యర్థాలతో పూడిపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు వాపోతున్నారు. ఈ కాలువకు ఇరువైపులా చేపలు, రొయ్యల చెరువులుండటంతో గడ్డి, ఇతర వ్యర్థాలు దట్టంగా పేరుకుపోయాయి. దీంతో శివారు ప్రాంతాలకు స్వచ్ఛమైన సాగునీరందని పరిస్థితులు ఎదురవుతున్నాయి. అధికారులు పరిశీలించి కాలువ ప్రక్షాళనకు అవసరమైన పనులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ అంశంపై జలవనరుల శాఖ యండగండి ఏఈ ప్రసాదరాజు స్పందిస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

## శుద్ధ జలం సరఫరాపై దృష్టి

**వీరవాసరం, న్యూస్‌టుడే:** గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత నీరు సరఫరా చేయడం సవాలుగా మారింది. కాలువలు ఒక వైపు చెరువులు మరోవైపు కలుషితం కావడంతో సంప్రదాయ ఫిల్టర్‌బెడ్లలో శుద్ధి చేసిన నీరు అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ప్రజలు ప్రైవేటు తాగునీటి శుద్ధి కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి శుద్ధి చేసి నీటిని తెచ్చుకోలేనివారు పంచాయతీలు సరఫరా చేసే నీటిని వినియోగించి రోగాల బారిన పడుతున్నారు.

పెర్కిపాలెంలో వినియోగంలోకి వచ్చిన మైక్రోఫిల్టర్లు

**అందుబాటులోకి :** జల్‌జీవన్ మిషన్ పథకంలో భాగంగా వీరవాసరం, భీమవరం నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో మైక్రోఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి తోడు దాతలు, సీఎస్ఆర్ నిధులను సమీకరించి అవసరమైన గ్రామాల్లో మైక్రోఫిల్టర్లు ఏర్పాటు చేసేలా స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవడంతో వేసవి నాటికి గ్రామాల్లో శుద్ధ జలం సరఫరా చేసేందుకు వీలు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

**కొత్తగా 14 గ్రామాల్లో..** భీమవరం, వీరవాసరం మండలాల్లో ఇప్పటికే పలు గ్రామాల్లో మైక్రోఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గంలోని పెర్కిపాలెం, వెంప, శ్రీరాంపురం, కొవ్వాడ, రాయలం, చినఅమిరం గ్రామాల్లో మైక్రోఫిల్టర్లు ఏర్పాటు చేశారు. యనమదుర్రులో దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. తాజాగా వీరవాసరం, మత్స్యపురిపాలెం, కొమరాడ, నాగేంద్రపురం, దొంగపిండి, ఎల్‌వీఎన్‌పురం గ్రామాల్లో మైక్రోఫిల్టర్ల ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్ జేఈ ఎం.కనకారావు తెలిపారు. వీరవాసరం మండలంలో ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని చొరవతో సీఎస్ఆర్ నిధులతో రాయకుదురు, తోలేరు, దూసనపూడి గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

## ఎరువుల ధరలు తగ్గించాలంటూ ధర్నా

**వీరవాసరం, న్యూస్‌టుడే:** పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు వీరవాసరం తూర్పు చెరువు సెంటర్‌లో ఏపీ రైతు సంఘం నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరేరాం మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయకుండా ప్రభుత్వం రైతులపై భారం మోపిందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, అలమహారాజు, కేతా జ్యోతిబసు, పాలా కోటేశ్వరరావు, యండమూరి సుబ్బారావు, నేపాల సీతన్న తదితరులు పాల్గొన్నారు.

## శ్రీవారి రూపంలో ఆభరణాల ప్రదర్శన

**అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే:** అత్తిలి మండలం ఈడూరులోని వరాల వేంకటేశ్వర స్వామి ఆభరణాల దర్శనభాగ్యాన్ని బుధవారం భక్తులకు కల్పించారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యులు స్వామివారి ఆభరణాలను శ్రీవారి రూపంలో అలంకరణ చేసి ఆలయంలో ఉంచారు. భక్తులు వాటిని తన్మయత్వంతో తిలకించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

## అయ్యప్పస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా కృష్ణారావు

**తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే:** తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామం శ్రీరాంనగర్‌లోని అయ్యప్పస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా ముత్యాల కృష్ణారావు ఎన్నికయ్యారు. కృష్ణారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

## రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

**ఆకివీడు, న్యూస్‌టుడే:** ఆకివీడుకు చెందిన ఎం.సుబ్రహ్మణ్యం మంగళవారం సాయంత్రం దుంపగడప అడ్డరోడ్డు నుంచి ఉప్పుటేరు వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఏలూరు నుంచి నరసాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో సుబ్రహ్మణ్యం కుడికాలు విరిగింది. చికిత్స నిమిత్తం ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.

## మంటలు చెలరేగి..

**భీమవరం గ్రామీణ, న్యూస్‌టుడే:** ఇంటిలో టీ తయారు చేసుకునేందుకు గ్యాస్‌స్టవ్ వెలిగించగా ప్రమాదవశాత్తూ మంటలు వ్యాపించి కొత్తపూసలమూరు గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ ఏడుకొండలు గాయపడ్డారు. వెంటనే అతడ్ని 108లో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఇన్‌ఛార్జి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వెంకట్రావు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

## దాడి ఘటనపై కేసు

**ఆకివీడు, న్యూస్‌టుడే:** మండలంలోని కోళ్లపర్రు గ్రామానికి చెందిన గండికోట శివపై నలుగురు దాడిచేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గండికోట శివ, తోట వెంకటేశ్, కేశిరెడ్డి పరమేశు, గంటా పండు, బండా ఉమ గత నెల 31న కొత్త సంవత్సరం వేడుక చేసుకున్నారు. ఈ క్రమంలో మద్యం తాగి గొడవ పడ్డారు. దీన్ని మనసులో పెట్టుకొని శివపై మిగిలిన నలుగురు 5వ తేదీ రాత్రి స్థానిక రంగా విగ్రహం కూడలి వద్ద బీరు సీసాలతో దాడిచేశారు. దీంతో అతడికి తల తదితర శరీర భాగాలకు గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం తొలుత ఆకివీడు ఆసుపత్రికి అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


**పాస్‌పోర్ట్ పోయినది**

**ఒరుగంటి మల్లిక**, D/o. నాగరాజు, డోర్‌నెం.22-7-111, మావుళ్ళమ్మ గుడి వీధి, భీమవరం మండలం, పశ్చిమగోదావరి జిల్లా., నా యొక్క ఒరిజినల్ పాస్‌పోర్ట్ నెం.AA383239 ను ఒక బ్యాగులో పెట్టుకుని జిరాక్స్ తీయునిమిత్తం ఆర్.టి.సి బస్టాండ్ కు వెళ్ళు చుండగా మార్గమధ్యంలో సదరు నా యొక్క ఒరిజినల్ పాస్‌పోర్ట్ పెట్టిన బ్యాగ్ జారిపడి పోయినది. ఎంత వెదికిననూ దొరకలేదు.

కావున ఎవరికైననూ దొరికిన ఎడల పైన తెలిపిన చిరునామాకు అందజేయగలరు

**ఒరుగంటి మల్లిక**, D/o. నాగరాజు, Cell: 6302924794


(c) eenadu

# నరసాపురం

• నరసాపురం • పాలకొల్లు • ఆచంట


## ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు

శ్రీమతి కేతా సత్యవతి మీరయ్య గారు
ఛైర్మన్ : ఆచంట AMC

శ్రీ పితాని సత్యనారాయణ గారు
AP శాసనసభాహక్కుల కమిటీ ఛైర్మన్
మాజీమంత్రివర్యులు, MLA, ఆచంట

శ్రీ బండి శ్యామ్‌ప్రసాద్ గారు
డైరెక్టర్ : ఆచంట AMC

మా మిత్రులు, శ్రేయోభిలాషులు శ్రీ బండి శ్యామ్ ప్రసాద్ గారు ఆచంట AMC డైరెక్టర్‌గా నేడు ప్రమాణస్వీకారం చేయుచున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

| | |
|---|---|
| నేలపూడి బేబిరామమోహన్ – సర్పంచ్, వల్లూరు | తాళం శ్రీనివాసరావు – వైస్ MPP ఆచంట |
| ఆరిమిల్లి సుబ్బారావు – MPTC-1, వల్లూరు | దేవళ్ళ రమేష్ – వల్లూరు గ్రామ TDP అధ్యక్షులు |
| తోట ఆదినారాయణ – సొసైటీ ఛైర్మన్, వల్లూరు | గెద్దాడ శ్రీనివాసరావు – ఉపసర్పంచ్, వల్లూరు |
| గుబ్బల పాపారావు – సొసైటీ డైరెక్టర్, వల్లూరు | చిట్టూరి రాంబాబు, చిట్టూరి నాగరాజు |
| జల్లు నాగరాజు – సొసైటీ డైరెక్టర్, వల్లూరు | యేడిద కృష్ణారావు – C.E.O PACS, వల్లూరు |
| గెద్దాడ సన్యాసిరావు – మాజీ వైస్ MPP ఆచంట | కట్టా వెంకటాచలం – వల్లూరు |
| కాసాని పెద్దిరాజు – వల్లూరు | జోగి వెంకట సత్యనారాయణ – PMP WA జిల్లా అధ్యక్షులు |
| మైలే ఏసురత్నం – వల్లూరు | పెచ్చెట్టి వెంకటేశ్వరరావు – ఆచంట మండల PMPల అధ్యక్షులు |
| దొమ్మేటి కరుణకుమార్ – కరుగోరుమిల్లి | దొమ్మేటి మణికుమార్ – కరుగోరుమిల్లి |
| దొమ్మేటి త్రినాథరావు – కరుగోరుమిల్లి | జవజాల దుర్గారావు – ఆచంట మండల SC సెల్, వల్లూరు |
| బండి వెంకటేశ్వరరావు – మాజీ నీటి సంఘం అధ్యక్షులు | మామిడిశెట్టి పెద్దిరాజు, చేగొండి నాగరాజు |
| గెద్దాడ ప్రసాద్, గెద్దాడ గంగాధర్ | యేడిద శ్రీనివాసరావు – Ex.TDP మండల సెక్రటరీ, వల్లూరు |
| చెల్లబోయిన శ్రీనివాస్ – సొసైటీ, వల్లూరు | ఏనుగుపల్లి వీర్రాజు – TDP నాయకులు, వల్లూరు |


**నేడు దూడలకు అందాల పోటీ..** మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు మండలం రామన్నపాలెం-1లో గురువారం పశువైద్య శిబిరం, దూడల అందాల పోటీలు నిర్వహించనున్నట్లు పశు వైద్యుడు ఇంజేటి సురేంద్రకుమార్, సర్పంచి ఎలీషా తెలిపారు.

**జూదాలను కట్టడి చేయాలని వినతి..** ఆచంట, న్యూస్‌టుడే: సంక్రాంతి రోజుల్లో కోడి పందేలు, జూదాలను నిరోధించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కేతా గోపాలన్ కోరారు. ఈ మేరకు ఆచంట ఇన్‌ఛార్జి తహసీల్దారు సోమేశ్వరరావుకు బుధవారం వినతి పత్రం అందించారు.

## సంక్రాంతికి స్వచ్ఛ రథాలు!

### తొలి విడతలో వాసవీ పెనుగొండకు

ప్రభుత్వం సమకూర్చే చెత్త సేకరణ వాహనం

**ఆచంట, న్యూస్‌టుడే:** పల్లెలను స్వచ్ఛంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. దీనిలో భాగంగా వచ్చే సంక్రాంతి నాటికి మూడు మండలాల్లో చెత్త సేకరణకు స్వచ్ఛ రథాలు సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో ఆచంట నియోజకవర్గంలోని వాసవీ పెనుగొండ పంచాయతీకి ఒక వాహనం రానుంది. తరువాత ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో 8 మండలాలకు వీటి సేవలను విస్తరిస్తారు. ఈ వాహనాల ద్వారా తడి, పొడిగా వేరు చేసిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తారు. దీనికి ప్రతిఫలంగా గృహిణులకు కొన్ని రకాల నిత్యావసర సరకులు ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో తొలుత గృహిణులకు తడి, పొడి చెత్తను వేరే చేసి అందజేసే పద్ధతులపై సిబ్బంది అవగాహన కల్పిస్తారు. దీని వల్ల చెత్త సేకరణ కార్మికులకు సగం పని తగ్గుతుంది.

**ప్రత్యేక కార్యాచరణ**

- సంక్రాంతి పండగ సందర్భంగా డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి వీధుల్లో, డ్రెయిన్లలో వ్యర్థాలు తొలగించేలా చర్యలు చేపట్టారు. సేకరించిన చెత్తను అప్పటికప్పుడు గ్రామాల శివారు ప్రాంతాలకు తరలిస్తున్నారు.
- వైకాపా ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో చెత్త తరలింపునకు ట్రాక్టర్లు ఇచ్చింది. వాటికి ట్రక్కులు ఇవ్వకపోవడంతో ఏళ్ల తరబడి వృథాగా ఉన్నాయి. దీనిపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం నరసాపురం డివిజన్‌లోని 27 గ్రామాలకు తాజాగా ట్రక్కులు సమకూర్చింది. ఇప్పటికే వాటిలో 20కు పైగా వినియోగంలోకి వచ్చాయి. పండగ నాటికి అన్నింటినీ వినియోగంలోకి తీసుకురానున్నారు.
- గ్రామ స్థాయిలో కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు స్వచ్ఛ రథాల పనితీరును పర్యవేక్షిస్తారని జిల్లా పంచాయతీ అధికారి రామ్‌నాథ్‌రెడ్డి తెలిపారు.

## రాజగోపాల స్వామికి అభిషేకాలు

**నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే:** ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నరసాపురం పట్టణంలోని రుక్మిణీ సత్యభామ సమేత రాజగోపాల స్వామి ఆలయంలో బుధవారం పంచామృతాభిషేకాలు, తోమాల సేవ, సహస్ర నామార్చనలు నిర్వహించారు. అష్ట బుధవార ప్రదక్షిణ దీక్షల్లో భాగంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామికి అటుకులు, బెల్లం, తులసిమాలలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

### రంగనాథస్వామి అలంకరణలో..

**పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే:** ధనుర్మాసోత్సవాల్లో భాగంగా పాలకొల్లు అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని రంగనాథుడి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.

### బండి ముత్యాలమ్మ హుండీ ఆదాయం రూ.12.17 లక్షలు

**మొగల్తూరు, న్యూస్‌టుడే:** ముత్యాలపల్లిలో కొలువైన బండిముత్యాలమ్మ ఆలయంలో హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. గత 55 రోజులకు రూ.12,17,066 ఆదాయం సమకూరిందని ఈవో ఎం.అరుణ్‌కుమార్ తెలిపారు. ఆకివీడు గ్రూపు దేవాలయాల ఈవో ఏవీ సత్యనారాయణరాజు నగదు లెక్కింపును పర్యవేక్షించారు.

## నేడు ఏఎంసీ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

**పోడూరు, న్యూస్‌టుడే:** ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో పోడూరు మండలానికి చెందిన ఏడుగురికి డైరెక్టర్ పదవులు లభించాయి. వీరంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కవిటం సొసైటీ అధ్యక్షుడు ఊడిగ శ్రీనివాసరావు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు డైరెక్టర్లు చింతపల్లి రత్నకుమారి (కవిటం), బండి సత్యనారాయణ (పోడూరు), సంగినీడి జగదీశ్‌కుమార్ (పి.పోలవరం), నక్కా మాధవి (గుమ్ములూరు), నామాల శ్రీనివాస్ (పండితవిల్లూరు), మునుపాటి సత్తిబాబు (పండితవిల్లూరు) ప్రమాణ స్వీకారం చేస్తారని తెదేపా మండల అధ్యక్షుడు రుద్రరాజు రమేశ్‌రాజు తెలిపారు.

## అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలా?

**రేపు సీడీపీవోతో ఫోన్ ఇన్**

**మొగల్తూరు, న్యూస్‌టుడే:** మొగల్తూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గ్రామాలు, పట్టణాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఇలాంటి సమస్యలను సీడీపీవో బి.ఊర్మిళ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం 'ఈనాడు- మీతోడు' కల్పిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ఇక్కడ పేర్కొన్న చరవాణి నంబరుకు నిర్ణీత సమయంలో ఫోన్‌చేసి పేరు, ఊరు వివరాలతో పాటు సమస్య క్లుప్తంగా తెలియజేయడమే.

తేదీ: 09-01-2026 (శుక్రవారం)
సమయం : ఉదయం 10-11 గంటల మధ్య
ఫోన్ నం : 949 105 1578


### ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు

మా ఆప్తులు, శ్రేయోభిలాషులు ది కవిటం విశాల సహకార పరపతి సంఘం ఛైర్‌పర్సన్
శ్రీ ఊడిగ శ్రీనివాసరావు గారు, M.A.
ఆచంట AMC డైరెక్టర్ (ఎక్స్ అఫిషియో సభ్యులు)గా నేడు ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

శ్రీ ఊడిగ శ్రీనివాసరావు గారు
ఆచంట AMC డైరెక్టర్
ఛైర్‌పర్సన్: కవిటం LSCS

| | |
|---|---|
| గుత్తుల త్రిమూర్తులు – పర్సన్ | కడలి వెంకటేశ్వరరావు – పర్సన్ |
| మండ వెంకటరమేష్‌రెడ్డి – సెక్రటరీ | ద్వారంపూడి ఉదయ్‌కిరణ్‌రెడ్డి – క్యాషియర్ |
| సవరపు సాలేమురాజు – క్లర్క్ | ద్వారంపూడి వెంకటవీర్రెడ్డి – రిటైర్డ్ సెక్రటరీ |

ది కవిటం విశాల సహకార పరపతి సంఘం లి. నెం. 2957 W.G. కవిటం

## ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు

శ్రీ పితాని సత్యనారాయణ గారు
AP శాసనసభా హక్కుల కమిటీ ఛైర్మన్
మాజీమంత్రివర్యులు, MLA ఆచంట

శ్రీమతి కేతా సత్యవతి గారు
W/o శ్రీ కేతా మీరయ్య
ఛైర్మన్: ఆచంట AMC

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆచంట మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శ్రీమతి కేతా సత్యవతి గార్కి మా హృదయపూర్వక ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు.

భర్త : కేతా మీరయ్య, Ex ఆచంట మండల టీడీపీ అధ్యక్షులు
కుమారుడు: కేతా ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర మెడికల్స్, ఆచంట - కృష్ణకుమారి
మనుమలు: కేతా మీరాసాగర్, కేతా మాధురి
కుమార్తె: హిమ ఉష, మనుమలు: రామశేఖర్, రాజశేఖర్

చిన మామగారు & ఫ్యామిలీ : కేతా నర్సింహారావు - సత్యవతి
కేతా వీరవెంకట సత్యనారాయణ MCA - సౌభాగ్యశ్రీ
కేతా సుబ్రహ్మణ్యం - నీలిమ
కేతా జగదీష్ B.Tech.

బావగారు & ఫ్యామిలీ : కేతా మావుళ్ళు (లేటు) - సత్యవతి
కేతా కృష్ణారావు SDE, BSNL - హైమావతి
పెచ్చెట్టి విజయలక్ష్మి - సత్యనారాయణ

బావగారు & ఫ్యామిలీ : కేతా సింహాచలం (లేటు) - సత్యవతి
కేతా మహేష్ B.Tech. సాఫ్ట్‌వేర్
కౌరు శైలజ - వాసు

మరిదిగారు & ఫ్యామిలీ : కేతా రామకృష్ణ - వరలక్ష్మి
అధ్యక్షులు: ఛాంబర్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీస్, ఆచంట
కేతా వెంకట సతీష్ B.Tech
కేతా సాయి సురేంద్ర, B.Pharma,రామకృష్ణ మెడికల్స్, ఆచంట

మరిదిగారు & ఫ్యామిలీ : కేతా నారాయణరావు - దుర్గ
కేతా చిన్ని కిషోర్, B.Tech
కేతా జ్యోత్స్న మంజుల, B.Tech

ఆడపడుచు & ఫ్యామిలీ : బాలం వెంకటలక్ష్మి - వెంకటసత్యనారాయణ (బోసు)
కడలి భవాని - రవి
గుబ్బల దేవి చాందిని - శివకుమార్
పోలా నాగస్వాతి - నాగేశ్వరరావు

ఆడపడుచు & ఫ్యామిలీ : బైరిశెట్టి ఆదిలక్ష్మి - ప్రభాకరరావు (లేటు)
బైరిశెట్టి లక్ష్మీ ప్రవీణ్‌కుమార్ M.Pharma - ప్రియాంక
పితాని రాజేశ్వరి

## ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు



అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆచంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నేడు ప్రమాణ స్వీకారం చేయుచున్న మా ఆప్తులు, శ్రేయోభిలాషులు శ్రీమతి కేతా సత్యవతి మీరయ్య గార్కి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

శ్రీ పితాని సత్యనారాయణ గారు
AP శాసనసభా హక్కుల కమిటీ ఛైర్మన్
మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఆచంట

శ్రీమతి కేతా సత్యవతి మీరయ్య గారు
ఛైర్మన్: AMC, ఆచంట

| | | | |
|---|---|---|---|
| ఉప్పలపాటి సురేష్‌బాబు – ZPTC, ఆచంట మండలం | గాడవర్తి శ్రీరాములు – TDP, ఆచంట | తమ్మినీడి ప్రసాద్ – సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ | చిలుకూరి సీతారామ్ – ఆచంట మండల TDP అధ్యక్షులు |
| బీర నర్సింహమూర్తి – ఆచంట నియోజకవర్గ SC సెల్ అధ్యక్షులు | బీర తిరుపతమ్మ, Ex. సర్పంచ్ – ఆచంట మండల తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు | మునవర్తి వెంకట సుబ్బారావు – ఆచంట CHC డైరెక్టర్ | జవ్వాది బాలాజీ – ఆచంట మండల జనసేన పార్టీ అధ్యక్షులు |
| నంబూరి విజయలక్ష్మి నారాయణ – ఆచంట గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు, ఛైర్మన్: శ్రీ మదనగోపాల స్వామి వారి దేవస్థానం | తమ్మినీడి పృథ్వీకుమార్ – ఆచంట గ్రామ TDP అధ్యక్షులు | నెక్కంటి గజేశ్వరరావు – ఛైర్మన్: శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం, ఆచంట | కడలి భాస్కరరావు – ఛైర్మన్: ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట |
| బలుసు శ్రీరామమూర్తి – పర్సన్: ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట | తోరం ప్రసాద్ – పర్సన్: ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట | నెక్కంటి వీరవెంకట సత్యప్రభాకర్ – కవిటం నీటి సంఘం అధ్యక్షులు | కేతా మురళీ – ఆచంట మండల తెలుగుయువత అధ్యక్షులు |
| కోళ్ళ సత్యనారాయణ – ఆచంట క్లస్టర్ 6 ఇన్‌ఛార్జి | కమ్మ సత్యనారాయణ – AMC డైరెక్టర్, ఆచంట | మన్నె విజయరాధిక, మన్నె నాగేశ్వరరావు – ఆచంట మండల తెలుగు మహిళ | కేతా వీరాస్వామి – ఆచంట మండల BC సంఘం అధ్యక్షులు |
| బొక్కా వెంకటనారాయణ – ఆచంట శెట్టిబలిజ సంఘం అధ్యక్షులు | బాలం శ్రీకృష్ణ – బూత్ కన్వీనర్ | బొలిశెట్టి రాంబాబు – దివ్య డిజిటల్స్, ఆచంట | చల్లా శ్రీనివాసరావు – సాయి పబ్లిక్ రిలేషన్స్, ఆచంట |
| కంచర్ల సుబ్రహ్మణ్యం & సన్స్ – విజయలక్ష్మి జ్యూయలరీ మార్ట్, ఆచంట | యాండ్ర శ్రీనివాసరావు – విజయలక్ష్మి క్లాత్ షోరూమ్, ఆచంట | తాళ్ళూరి రామ్మోహనరావు – శ్రీరామా ఐస్ పార్లర్, ఆచంట | శిద్దాని శివశ్రీనివాసరావు – RMP, ఆచంట |
| కంచర్ల వెంకట నర్సింహమూర్తి – సిద్ధాంతం | కొత్తపల్లి శ్రీనివాస్ – LIC ఏజెంట్, కొడమంచిలి | ముప్పన వేణుగోపాల్ – TDP నాయకులు, ఆచంట | యాండ్ర విష్ణుమూర్తి – కార్యదర్శి: ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట |
| ఆచంట వినయ్ – వినాయక బ్యాటరీస్ & సోలార్ | బుజ్జి ఈవెంట్స్ – ప్రొ: లైటింగ్ బుజ్జి, ఆచంట | బూరాబత్తుల శ్రీను – మెకానిక్, ఆచంట | జక్కంశెట్టి సత్యం – పితానివారి పాలెం (ములపర్రు) |
| జక్కంశెట్టి సర్వేశ్వరరావు – పితానివారి పాలెం (ములపర్రు) | సానబోయిన ఏడుకొండలు – ఆచంట గ్రామ TDP సెక్రటరీ, మానేవారిపాలెం | బొక్కా వెంకటేశ్వరరావు – పూజిత బేకరీ, ఆచంట | గుబ్బల సత్యనారాయణ – TDP నాయకులు, ఆచంట |
| కోనపోతుగుంట శెట్టిబలిజ సంఘం | బాలం వెంకట సత్యనారాయణ (బోసు) – TDP నాయకులు, ఆచంట | కేతా రామకృష్ణ – సైకిల్ షాపు, ఆచంట | పెచ్చెట్టి గంగాచలం – TDP నాయకులు, కౌరుపాలెం |
| కుడుపూడి ఏసురత్నం – TDP నాయకులు, కౌరుపాలెం | కేతా నర్సింహారావు – TDP నాయకులు, కౌరుపాలెం | పెచ్చెట్టి సత్యనారాయణ (చిన్న) – రామేశ్వర స్వామి దేవస్థానం ట్రస్టీ, కౌరుపాలెం | వాసంశెట్టి సోమరాజు – TDP నాయకులు, కౌరుపాలెం |
| కాండ్రేగుల శ్రీను (పండు) – TDP నాయకులు, కౌరుపాలెం | గంజా బుజ్జి – TDP నాయకులు, కౌరుపాలెం | గుత్తుల వేణు – TDP నాయకులు, కౌరుపాలెం | యాండ్ర శ్రీనివాస్ టిఫిన్ హోటల్ – పైపోర |
| యాండ్ర గంగాచలం – పైపోర | నెక్కంటి వేణు – TDP నాయకులు, ఆచంట | ఆదిమూలం వెంకట సత్యనారాయణ – కార్యనిర్వహణాధికారి | నెక్కంటి కృష్ణ ప్రతాప్ (బాలు) – ఆచంట |
| కుక్కల మాధవరావు – TDP నాయకులు, వంకతాళ్ళచెరువు | గుత్తుల ఏడుకొండలు – TDP నాయకులు, పైపోర | కేతా సత్యనారాయణ – S/o. ముత్యాలు, TDP నాయకులు, క్రిందిపోర | యాండ్ర మంగారావు – TDP నాయకులు, క్రిందిపోర |
| యాండ్ర భాస్కరరావు – TDP నాయకులు, క్రిందిపోర | శీలం రామకృష్ణ – సాయిచరణ్ ఎంటర్‌ప్రైజస్, చమ్మచెరువు | శీలం శ్రీనివాసులు – TDP నాయకులు, చమ్మచెరువు | కడలి సుబ్బారావు – TDP నాయకులు, మానేవారిపాలెం |
| చప్పిడి దుర్గారావు – గోపాలస్వామి దేవస్థానం ట్రస్టీ, మానేవారిపాలెం | గుండాబత్తుల ఆనందకుమార్ – TDP నాయకులు, ఆచంట | సత్యవరపు మధుసూదనరావు – TDP నాయకులు, ఆచంట | కడలి తాతారావు – TDP నాయకులు, కౌరుపాలెం |

## ప్రమాణ స్వీకార మహోత్సవ శుభాకాంక్షలు



శ్రీ పితాని సత్యనారాయణ గారు – మాజీ మంత్రివర్యులు, MLA, ఆచంట
శ్రీ తమ్మినీడి ప్రసాద్ గారు – సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్
శ్రీ కమ్మ సత్యనారాయణ గారు – ఆచంట AMC డైరెక్టర్
శ్రీ గాడవర్తి శ్రీరాములు గారు – ఆచంట
శ్రీ ఉప్పలపాటి సురేష్‌బాబు గారు – ZPTC, ఆచంట

మా ఆప్తులు, శ్రేయోభిలాషులు శ్రీ కమ్మ సత్యనారాయణ గారు ఆచంట AMC డైరెక్టర్ గా నేడు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభసందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు.

| | | | |
|---|---|---|---|
| చిలుకూరి సీతారామ్ – ఆచంట మండల TDP అధ్యక్షులు | బలుసు శ్రీరామమూర్తి – పర్సన్: ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట | మునవర్తి వెంకటసుబ్బారావు – ఆచంట CHC డైరెక్టర్ | నెక్కంటి గజేశ్వరరావు – ఛైర్మన్: శ్రీ రామేశ్వరస్వామి వారి దేవస్థానం, ఆచంట |
| తమ్మినీడి పృథ్వీకుమార్ – ఆచంట గ్రామ TDP అధ్యక్షులు | బుజ్జి ఈవెంట్స్, ఆచంట – ప్రొ॥ లైటింగ్ బుజ్జి | నెక్కంటి బాలసుబ్రహ్మణ్యేశ్వర నాగేశ్వరరావు (బుజ్జి) – TDP నాయకులు, ఆచంట | ఈదర రాము – TDP నాయకులు, ఆచంట |
| ఈదర వెంకటేశ్వరరావు – TDP నాయకులు, ఆచంట | రెడ్డి నారాయణరావు (నాని) – TDP నాయకులు, ఆచంట | చిలుకూరి గోపాలకృష్ణ (అబ్బు) – TDP నాయకులు, ఆచంట | చేకూరి వెంకటేశ్వరరావు – TDP నాయకులు, ఆచంట |
| మన్నె రామకృష్ణ – TDP నాయకులు, ఆచంట | మన్నె రమేష్ – TDP నాయకులు, ఆచంట | నెక్కంటి ఈశ్వరుడు (శంకరం) – TDP నాయకులు, ఆచంట | గాడవర్తి రాము – TDP నాయకులు, ఆచంట |
| మునవర్తి వెంకటేశ్వరరావు (చిన్న) – TDP నాయకులు, ఆచంట | యాండ్ర విష్ణుమూర్తి – CEO ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట | మన్నె వెంకట సుబ్రహ్మణ్యం – TDP నాయకులు, ఆచంట | తమ్మినీడి హేమాచలరావు (వేము) – TDP నాయకులు, ఆచంట |
| తమ్మినీడి బలరామ్ – కో-ఆపరేటివ్ బ్యాంకు, ఆచంట | చేకూరి సోమశేఖర్ – TDP నాయకులు, ఆచంట | మన్నె రమేష్ – క్లస్టర్ ఇన్‌ఛార్జ్, నడిపూడి | మునవర్తి P.V.S. ప్రసాద్ – TDP నాయకులు, ఆచంట |
| మన్నె శ్రీహరి – TDP నాయకులు, ఆచంట | మన్నె రామలింగమూర్తి (రాంబాబు) | భగవాన్ ఆక్వా ట్రేడర్స్ – వాకలపూడి కార్తీక్, ఆచంట | గాడవర్తి భాస్కరరావు – పంచాయతీ 6వ వార్డు మెంబర్ |
| బలుసు శ్రీను – ఆచంట కమ్మ సంఘం అధ్యక్షులు | మానేపల్లి అంజిబాబు – TDP నాయకులు, ఆచంట | బలుసు శివప్రసాద్ – కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆచంట | దమ్మా గోపి – తాపీమేస్త్రీ, ఆచంట |
| మానేపల్లి అంజిబాబు, ఆచంట – అన్ని రకముల మట్టిపూడిక తీత, కోతమిషన్స్ | మునవర్తి బుల్లియ్య – TDP నాయకులు, ఆచంట | సజ్జా సోమశేఖర వెంకటరమణమూర్తి (రాము) – TDP నాయకులు, ఆచంట | తోరం ప్రసాద్ – పర్సన్: ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట |
| తోరం బాబు – TDP నాయకులు, ఆచంట | మన్నె విజయరాధిక, మండల తెలుగు మహిళ – మన్నె నాగేశ్వరరావు | విశ్వనాథుల ప్రసాద్ – TDP నాయకులు, ఆచంట | నెక్కంటి పవన్ వెంకటసాయి – TDP నాయకులు, ఆచంట |
| చిలుకూరి సురేష్ – కొరియర్ సర్వీస్, ఆచంట | బలుసు సురేష్ – TDP నాయకులు, ఆచంట | గాడవర్తి వీరవెంకటప్రసాద్ – శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ పురుగుమందులు, ఆచంట | నెక్కంటి ప్రభాకర్ – కవిటం నీటి సంఘం అధ్యక్షులు |
| గాడవర్తి సూరిబాబు – TDP నాయకులు, ఆచంట | వెలిచేటి సురేష్ – TDP నాయకులు, ఆచంట | కడలి భాస్కరరావు – ఛైర్‌పర్సన్: ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం, ఆచంట | |
| కమ్మ పరశురామ్ | గోపినీడి బాలకృష్ణ – TDP నాయకులు, ఆచంట | నెక్కంటి కట్లయ్య – TDP నాయకులు, ఆచంట | తాళ్లూరి రామ్మోహనరావు – శ్రీ రామా ఐస్ పార్లర్, ఆచంట |
| కమ్మ వెంకటేశ్వరరావు | నెక్కంటి రామన్న కేబుల్ – ఆచంట | ముప్పన వేణుగోపాల్ – TDP నాయకులు, ఆచంట | గద్దే శ్రీనివాస్ – TDP నాయకులు, ఆచంట |
| కమ్మ రామలింగేశ్వరరావు | నెక్కంటి కృష్ణ ప్రతాప్ (బాలు) – TDP నాయకులు, ఆచంట | మేకా తాతారావు – TDP నాయకులు, ఆచంట | వైట్ల గంగాధర్ – ఆచంట |


(c) eenadu

## క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వండి: ఉపసభాపతి

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తే విద్యార్థుల్లో మానసిక వికాసం పెరుగుతుందని ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణరాజు అన్నారు. చైత్ర-2026 పేరిట భీమవరం ఎస్ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి ఇంజినీరింగ్ కళాశాలల క్రీడాకారుల ఆటల పోటీలను బుధవారం ప్రారంభించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు వివిధ క్రీడాంశాల్లో యువతను ప్రోత్సహించేలా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. కళాశాల కరస్పాండెంట్, కార్యదర్శి సాగి రామకృష్ణ నిశాంతవర్మ మాట్లాడుతూ కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్, పికిల్ బాల్ పోటీలు ఇక్కడ జరుగుతున్నాయన్నారు. ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 100 టీమ్‌లు పాల్గొంటున్నాయన్నారు. రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ, కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్.వి.రంగరాజు, ప్రిన్సిపల్ కె.వి.మురళీకృష్ణరాజు, కళాశాల పరిపాలన విభాగ అధికారి సీహెచ్.దిలీప్ చక్రవర్తి, పీడీ పి.సత్యనారాయణరాజు, సీహెచ్.హరిమోహన్, జి.సారిక తదితరులు పర్యవేక్షించారు.

పోటీలను ప్రారంభిస్తున్న రఘురామకృష్ణరాజు

# పునరావాసానికి మంచిరోజులు

★ ఈ ఏడాది అంతా అదే పనిలో.. ★ నిర్వాసితులకు సీఎం తీపి కబురు

**కుక్కునూరు, న్యూస్‌టుడే:** నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపికబురు చెప్పారు. బుధవారం పోలవరం సందర్శనకు వచ్చిన ఆయన ప్రాజెక్టు పురోగతితో పాటు, పునరావాసంపై సమీక్ష జరిపారు. ప్రాజెక్టులో 2027 జులై నాటికి కనీసం 119 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా పునరావాసం పూర్తిచేయాల్సి ఉంటుంది. 41.15 కాంటూరు, మొదటి ప్రాధాన్య గ్రామాలను తరలించగలిగితే, నీటి నిల్వకు ఆస్కారం ఏర్పడుతుంది. సీఎం ఇది గుర్తించి 2026 ఏడాది మొత్తం పునరావాసంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు.

**రూ.2100 కోట్లు ఖర్చు..** ప్రాజెక్టు పనులు 2007లో ప్రారంభమైనా పునరావాసం అరకొరగానే కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా హయాం 2014లో భూసేకరణ, పునరావాస కాలనీల నిర్మాణం వంటి పనులతో నిర్వాసితులకు ఊపిరిపోశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం పునరావాసంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తిరిగి 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2025 జనవరి, నవంబరు నెలల్లో దాదాపు రూ.2,100 కోట్లు పునరావాసంపై ఖర్చు పెట్టింది. 41.15 కాంటూరు పరిధిలోని నిర్వాసితులకు వ్యక్తిగత పరిహారం, స్థిరాస్తి విలువలను చాలావరకూ చెల్లించింది. వారం దరికీ ఇళ్ల నిర్మాణం పూర్తయితే తరలించేదుకు వెసులుబాటు కలుగుతుంది.

జిల్లాలో 41.15 కాంటూరు పరిధిలో ఇలా.. (రూ.కోట్లలో)

| మండలం | వేలేరుపాడు | కుక్కునూరు |
|---|---|---|
| కుటుంబాలు | 4076 | 2944 |
| అందుకున్నవి | 3727 | 2785 |
| ఇచ్చిన మొత్తం | 98.89 | 70.07 |
| చెల్లించాల్సిన కుటుంబాలు | 349 | 159 |
| ఇవ్వాల్సిన మొత్తం | 13.68 | 5.52 |
| మొదటి ప్రాధాన్యత గ్రామాల చెల్లింపులు ఇలా.. | | |
| గ్రామాలు | 14 | 01 |
| కుటుంబాలు | 1351 | 174 |
| చెల్లించాల్సిన పరిహారం | 92.56 | 11.94 |


చల్లవారిగూడెంలోని పునరావాస కాలనీలో 3,905 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2,400 నిర్మించారు. మరో 1505 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. - న్యూస్‌టుడే, జంగారెడ్డిగూడెం గ్రామీణ

41.15 కాంటూరు, మొదటి ప్రాధాన్యత గ్రామాలకు మిగిలిన చెల్లింపులు జరపడం, ఇళ్లు పూర్తిచేసి, వారిని పునరావాస కాలనీలకు తరలించడం లక్ష్యంగా 2026 ఏడాది పొడవునా పనులు చేపట్టనున్నారు. గిరిజన రైతులకు భూమికి భూమి, మిగిలిన భూములు సేకరణ, కాలనీల నిర్మాణం పూర్తి చేసి, 40 గ్రామాలను ఖాళీ చేయించగలిగితే, 2027 జులైలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం 119 టీఎంసీల నిల్వకు మార్గం ఏర్పడుతుంది.

## పర్యాటక కేంద్రంగా పోలవరం : నిమ్మల

**పోలవరం, న్యూస్‌టుడే:** ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలవరం వచ్చి, తిరిగి వెళ్తున్న మంత్రి నిమ్మల రామానాయుడిని ఏటిగట్టు సెంటర్‌లో జిల్లా సాధన సమితి సభ్యులు కలిసి పోలవరాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ వినతిపత్రం అందజేశారు. ప్లకార్డులు పట్టుకుని కొంతసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వారితో మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో పోలవరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఉపాధి కల్పన కోసం ఇప్పటికే పలు హోటళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారన్నారు. పట్టిసీమ వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని జాతీయ రహదారికి అనుసంధానం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. పోలవరం జిల్లా ప్రకటించే విషయంలో పలుసార్లు తర్జన భర్జనలు జరిపిన తర్వాత దూరాభారం పరిగణనలోకి తీసుకొని జిల్లాను ప్రకటించామన్నారు. కనీసం డివిజన్ కేంద్రం చేయాలని నాళం గాంధీ, బుగ్గా మురళీకృష్ణ, కోటంరాజు రాంబాబు, బెజవాడ రామకృష్ణ తదితరులు విజ్ఞప్తి చేశారు. మంత్రి హామీతో సాధన సమితి సభ్యులు తమ దీక్షలు విరమించారు. అంతకు ముందు వచ్చిన మరో మంత్రి కొలుసు పార్థసారథికి సాధన సమితి సభ్యులు వినతి పత్రం అందజేశారు.

ఏటిగట్టు సెంటర్‌లో మంత్రికి వినతిపత్రం అందజేసిన సాధన సమితి సభ్యులు

## ఐక్యతతోనే డిమాండ్ల సాధన

**వీరవాసరం, న్యూస్‌టుడే:** ఐక్యంగా ఉన్నప్పుడే డిమాండ్లు సాధించుకోవచ్చునని గీత కులాల సమాఖ్య నాయకులు పేర్కొన్నారు. బుధవారం వీరవాసరం తులసీ కన్వెన్షన్ హాలులో గీత కులాల సమాఖ్య సదస్సు నిర్వహించారు. తొలుత నందమూరుగరువు భక్తాంజనేయ స్వామి ఆలయం నుంచి ద్విచక్ర వాహనాలపై నవుడూరు వరకూ ప్రదర్శన చేశారు. నవుడూరు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న, దొమ్మేటి వెంకటరెడ్డి, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాలను ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, గ్రంధాలయ శాఖ జిల్లా ఛైర్మన్ జుత్తిగ నాగరాజు ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో పలువురు వక్తలు మాట్లాడుతూ గీత కులాలన్నీ ఐక్యంగా హక్కుల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు అంగర రామ్మోహన్, మేకా శేషుబాబు, గౌడ శెట్టిబలిజ సంఘ జిల్లా అధ్యక్షుడు వేండ్ర వెంకటస్వామిపాల్గొన్నారు.

నవుడూరులో విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎంపీ సత్యనారాయణ, ఎమ్మెల్యే పితాని, చెల్లుబోయిన, కవురు శ్రీనివాస్ తదితరులు

## ఎన్‌జీవో కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

**భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:** ఏపీ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘ(ఏపీఎన్‌జీవో) జిల్లా కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవమైంది. బుధవారం భీమవరం బ్యాంకుకాలనీలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన ఎన్నికకు కె.శరత్‌బాబు, ఆర్.సీహెచ్ కృష్ణారెడ్డి, కె.జగదీశ్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. జిల్లా అధ్యక్షుడిగా యు.వి. పాండురంగారావు, సహ అధ్యక్షుడిగా అల్లూరి శ్రీనివాసరాజు, కార్యదర్శిగా పి.సుకుమార్, కోశాధికారిగా ఎస్.వెంకటేశ్, ఉపాధ్యక్షులుగా ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.ఎన్.వి నరసరాజు, ఎం.ఆర్.కె రాజు, ఎం.రామసుబ్బారావు, ఎం.వై సంతోశ్, డి.నాగదేవి, వ్యవస్థాపక కార్యదర్శులుగా సీహెచ్ హరిప్రసాదబాబు, సంయుక్త కార్యదర్శిగా ఎ.ఎస్.ఎస్.ఎన్ మూర్తి, పి.వి.వి కృష్ణప్రసాద్, పి.కుమారస్వామి, ఎస్.ఎన్.వి సత్యనారాయణ, జి.వరప్రసాద్, వి.ఎస్.ఆర్.కె కుమారి, ఎంపికయ్యారు.

ఎన్నికైన సభ్యులు, పాల్గొన్న ఉద్యోగ సంఘ నాయకులు

● మహిళా విభాగం జిల్లా ఛైర్‌పర్సన్‌గా జి.గౌరి, కో ఛైర్మన్‌గా వి.ఎన్.కల్యాణి, ఉపాధ్యక్షులుగా ఆర్.అరుణకుమారి, పి.బి.వి.ఎల్ సరోజని, ఎ.లలితకుమారి, పి.మౌనిక, కన్వీనర్‌గా పి.కీర్తి, సంయుక్త కన్వీనర్లుగా కె.దేవీ భవాని, సీహెచ్ జయనర్సా, ఆర్.ఉమారాజశ్రీ, జి.వెంకటలక్ష్మి, కోశాధికారిగా ధనలక్ష్మి నియమితులయ్యారు. అంతకు ముందు జరిగిన సభకు ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి, డీఎంహెచ్‌వో జి.గీతాబాయి, ఎన్‌జీవో ఏలూరు జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాసరావు, కార్యదర్శి నెరుసు రామారావు తదితరులు పాల్గొన్నారు.

## సంగీతంతో మోక్ష సాధన

**భీమవరం సాంస్కృతికం, న్యూస్‌టుడే:** తన సంకీర్తనల ద్వారా భగవంతునికి చేరువై మోక్ష ప్రాప్తి పొందిన మహనీయుడు త్యాగరాజస్వామి అని సహస్రావధాని గరికిపాటి నరసింహారావు అన్నారు. మోక్ష సాధన మార్గాల్లో సంగీతం ఒకటని చాటారని వివరించారు. త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో త్యాగరాజ భవనంలో నిర్వహిస్తున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం సాయంత్రం ఆయన త్యాగరాజస్వామి గురించి ప్రసంగించారు. నారాయణ జపం చేసి శ్రీరామచంద్రమూర్తి దర్శనం పొందిన భాగవత ఉత్తముడు త్యాగరాజస్వామి అన్నారు. రామాయణంలో పలు సంఘటనలను వివరిస్తూ ప్రస్తుతం దేశమంతా మార్మోగుతున్న నినాదం జైశ్రీరామ్ అన్నారు. రామాయణంలో శ్రీరాముని పాత్ర విశిష్టతను తెలియజేశారు. అనంతరం ప్రముఖ సంగీత విద్వాంసురాలు మాళవిక సుందర్(చెన్నై) గాత్ర కచేరీ సంగీత ప్రియులను ఆకట్టుకుంది. ముందుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పులఖండం కోటేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. అకాడమీ గౌరవాధ్యక్షుడు జి.విశ్వేశ్వరరావు, అధ్యక్షుడు యు.కాశీవిశ్వనాథరాజు, ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, కార్యదర్శి కె.ఆదిత్య, సీహెచ్.వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రసంగిస్తున్న గరికిపాటి

## అందుబాటులో 166 టన్నుల యూరియా

**నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే:** ఎరువులకు కృత్రిమ కొరత సృష్టిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఏవో ఎ.జ్యోషిల హెచ్చరించారు. మల్లవరంలో సహకార సొసైటీ గోదామును ఆమె బుధవారం తనిఖీ చేశారు. యూరియా లభ్యతపై రైతులతో మాట్లాడారు. రబీ సాగుకు మండలంలో 166 మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందన్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద 61 టన్నులు, సొసైటీలు, డీసీఎంఎస్ స్టోర్లలో 105 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. యూరియా బస్తాకు రూ.266.50 మాత్రమే రైతులు చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. అదనపు ధరకు విక్రయించినట్లు ఫిర్యాదులు వస్తే డీలర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు, న్యాయవాదులు

## స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

**నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే:** స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన వారోత్సవాల్లో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం నరసాపురం వైఎన్ కళాశాలలో చైతన్య ప్రదర్శన నిర్వహించారు. తొలుత ప్రిన్సిపల్ సీహెచ్ కనకారావు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు, న్యాయవాదులు కలిసి 'సే ఎస్ టు లైఫ్.. నో టు డ్రగ్స్' నినాదంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.

## సకాలంలో వేతనాలు చెల్లించండి

**మార్టేరు, న్యూస్‌టుడే:** మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఒప్పంద కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకుడు ఎస్.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పరిశోధన స్థానం సూపరింటెండెంట్ రమణరావుకు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు ప్రతి నెలా వేతనాలను సకాలంలో చెల్లించాలని కోరారు. గుత్తేదారుడు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు పలు సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సీఐటీయూ మండల కార్యదర్శి నేతల చిత్తరంజన్ మాట్లాడుతూ కార్మికులు పని చేసిన రోజులకు పే స్లిప్పులు ఇవ్వాలని కోరారు. పీఎఫ్, ఆరోగ్య బీమా నగదు జమ అవుతుందో లేదో తెలియడం లేదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు

## నేర ప్రవృత్తి విడనాడాలి: డీఎస్పీ

**నరసాపురం, న్యూస్‌టుడే:** నేర ప్రవృత్తిని విడనాడకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ జి.శ్రీవేద అరవింద హెచ్చరించారు. పట్టణంలోని ఎస్డీపీవో కార్యాలయం వద్ద బుధవారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సత్ప్రవర్తనతో మెలుగుతూ కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచి సంతోషంగా జీవించాలని వారికి సూచించారు.

### జనన ధ్రువపత్రంలో పేరు నమోదుకు అవకాశం

**పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** 15 ఏళ్లు దాటిన వారు జనన ధ్రువపత్రంలో పేరు నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని పాలకొల్లు పురపాలక కమిషనర్ బి.విజయసారథి తెలిపారు. పట్టణ పరిధిలో వారు ఈ నెల 20వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని సూచించారు.

## 8న శాఖాపరమైన పరీక్షలు

**భీమవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే:** భీమవరంలోని డీఎన్నార్ అటానమస్ కళాశాలలో 8న నిర్వహించే ఏపీపీఎస్సీ శాఖాపరమైన పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని డీఆర్వో శివన్నారాయణరెడ్డి సూచించారు. వివిధ శాఖల అధికారులతో ఆయన బుధవారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరైన వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించి సూచనలు చేశారు.


శ్రద్ధాంజలి



మంచికి, మానవత్వానికి మారు పేరుగా నిలిచి, ఉన్నతమైన వ్యక్తిత్వంతో అందరికీ ఆదర్శవంతంగా జీవించి, ది మృత్యుంజయ కో- ఆపరేటివ్ బ్యాంక్‌కు 40 సం॥రాలు కార్యదర్శిగా పనిచేసి బ్యాంకు అభివృద్ధికి ఎంతో పాటుబడిన విశ్రాంత కార్యదర్శి శ్రీ చేకూరి ఉమామహేశ్వరరావు గారి మరణమునకు చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

శ్రీ చేకూరి ఉమామహేశ్వరరావు గారు
Retd. కార్యదర్శి: ది మృత్యుంజయ కో- ఆపరేటివ్ బ్యాంకు, ఆచంట

కడలి భాస్కరరావు, ఛైర్‌పర్సన్
బలుసు శ్రీరామమూర్తి, పర్సన్
తోరం ప్రసాద్, పర్సన్
యాండ్ర విష్ణుమూర్తి C.E.O. మరియు సిబ్బంది
ది మృత్యుంజయ విశాల సహకార పరపతి సంఘం లి॥ సి 2324, ఆచంట


## 11 నుంచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న కూటమి నాయకులు

**పాలకొల్లు, న్యూస్‌టుడే:** పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి ఎమ్మెల్యే కప్ పేరిట జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కూటమి నాయకులు బుధవారం వెల్లడించారు. స్థానిక బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఈ వివరాలు వెల్లడించారు. 11 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీలను తొలిరోజు కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయిం అస్మి ప్రారంభిస్తారని తెలిపారు. విజేతలకు రూ. 14 లక్షల విలువైన బహుమతులు అందించనున్నట్లు తెదేపా రాష్ట్ర కార్యదర్శి పెశ్చెటి బాబు తెలిపారు.

## ఎల్ఆర్ఎస్, బీపీఎస్ సద్వినియోగం చేసుకోండి

**తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే:** రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లను స్థల, భవనాల యజమానులు వినియోగించుకోవాలని, వారి ఆస్తులను మున్సిపల్ కార్యాలయాల్లో క్రమబద్ధీకరించుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాజమహేంద్రవరం ప్రాంతీయ ఉప సంచాలకుడు జి.సుబ్బారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఇన్‌ఛార్జి కమిషనర్ ఎం.రవిసుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విధించిన గడువులోగా నాన్- లేఅవుట్‌లో ఉన్న స్థలాలను, ప్లాన్లు లేకుండా నిర్మించిన భవనాలకు సంబంధించిన యజమానులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి క్రమబద్ధీకరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గడువు తీరిన తరువాత క్రమబద్ధీకరణ చేసుకోని ఆస్తి హక్కుదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ✦ మున్సిపల్ ప్లానింగ్ సిబ్బంది, లైసెన్స్‌డ్ సర్వేయర్లు ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఆన్‌లైన్ పద్ధతిలో భవన నిర్మాణ అనుమతులు ఏవిధంగా తీసుకోవాలో అవగాహన కల్పించారు. టీపీఏ రమణ, ఏసీపీ జి.సీతారాం, టీపీవో జగదీశ్వరరావు, టౌన్ సర్వేయర్ ఆర్.రామకృష్ణ, లైసెన్స్‌డ్ సర్వేయర్లు వరికూటి శ్రీను, సీతాపతి, రామకృష్ణ, టౌన్‌ప్లానింగ్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న టీపీవో జగదీశ్వరరావు

## పేదలకు అండగా ప్రభుత్వం

**నరసాపురం, న్యూస్‌టుడే:** రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తోందని నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన 34 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.16.46 లక్షల విలువైన చెక్కులను ఆయన బుధవారం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

చెక్కు అందజేస్తున్న నాయకర్

## వసతి గృహ విద్యార్థి అదృశ్యం

**నరసాపురం, న్యూస్‌టుడే:** సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థి అదృశ్యమైన ఘటనపై బుధవారం కేసు నమోదు చేసినట్లు నరసాపురం పట్టణ ఎస్సై ఎస్ఎన్ ముత్యాలరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొయ్యలగూడెం మండలం అంకయ్యగూడేనికి చెందిన అద్దంకి శశి నరసాపురం స్టేషన్‌పేట వద్ద వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 4న రాత్రి వసతిగృహంలో ఉన్న ఆ విద్యార్థి మరుసటి రోజు కనిపించలేదు. దీనిపై ఆ విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా అతడి ఆచూకీ తెలియలేదని వసతిగృహ నిర్వాహకుడు శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.


అమృతమూర్తికి అశ్రునివాళి



మంచికి మారుపేరు, సహనశీలి, మానవత్వం, పెద్దరికం మూర్తీభవించిన మహోన్నత వ్యక్తి, చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మంచి మనిషి, అందరి హృదయాలలో సుస్థిర స్థానం పొందిన శ్రీ చేకూరి ఉమామహేశ్వరరావు గారి మరణానికి చింతిస్తూ.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ..

శ్రీ చేకూరి ఉమామహేశ్వరరావు గారు
జననం: 28-02-1938 నిర్యాణం: 27-12-2025
రిటైర్డ్ కార్యదర్శి: ది. మృత్యుంజయ కో-ఆపరేటివ్ బ్యాంక్, ఆచంట

భార్య: చేకూరి విజయలక్ష్మి

కుమారులు: చేకూరి శ్రీనివాసరావు - లీలాపార్వతి
చేకూరి సత్యానందమూర్తి - అన్నపూర్ణ

మనుమలు: చేకూరి శ్రీకాంత్ - లక్ష్మీసుష్మ
గాడవర్తి శ్రీ లక్ష్మి - దినేష్‌కుమార్
చేకూరి శ్రీనాథ్

మునిమనుమలు: శ్రీసహస్ర, శ్రీ సూర్య ఈశ్వర్, రిషాన్‌కృష్ణ

| | | | |
|---|---|---|---|
| నెక్కంటి వీరనాగయ్య (లేట్) నెక్కంటి రాధ | నెక్కంటి సుందయ్య నెక్కంటి రత్నం | నెక్కంటి ఫకీరు నెక్కంటి శారద (లేట్) | నెక్కంటి సావిత్రి కానుమిల్లి సరోజిని |
| చేకూరి రాధాకృష్ణ చేకూరి శ్రీలక్ష్మి | కంఠమణి కుమార్ కంఠమణి పద్మ | కంఠమణి బలరామ్ కంఠమణి రోజా | తాళ్ళూరి సుధాకర్‌బోసు తాళ్ళూరి అనంతలక్ష్మి |
| చేకూరి రామకృష్ణ చేకూరి కృష్ణవేణి | నెక్కంటి శివరామ్ నెక్కంటి సునీత | చిలుకూరి ప్రసాద్ చిలుకూరి అనిత | తాళ్ళూరి వెంకటేశ్వరరావు తాళ్ళూరి సుధారాణి |
| నెక్కంటి కాశీయ్య నెక్కంటి లక్ష్మి | గద్దే వెంకటేశ్వర శ్రీనివాసప్రసాద్ గద్దే అనంత లక్ష్మి | చేకూరి వెంకటేశ్వరరావు చేకూరి పద్మ | చేకూరి సత్యనారాయణ (బాబ్జీ) చేకూరి విశాలక్ష్మి |
| చేకూరి సత్యరాఘవులు చేకూరి శ్రీదేవి | చేకూరి లక్ష్మీనారాయణ చేకూరి మణికుమారి | చేకూరి త్రినాథ్ చేకూరి సత్యవతి (బుజ్జి) | చేకూరి మాధవ చేకూరి వీరవెంకటలక్ష్మి |
| చేకూరి వెంకటనారాయణ S/o కాశీయ్య | చేకూరి సూర్యనారాయణ చేకూరి సత్యవతి | చేకూరి సోమశేఖరసుబ్బారావు చేకూరి అన్నపూర్ణ హైమావతి | చేకూరి అచ్యుతరామచౌదరి చేకూరి గంగాభవాని |
| చేకూరి సత్యనారాయణ (బుజ్జి) చేకూరి సూర్యకుమారి | చేకూరి వెంకటరామకృష్ణ చేకూరి అచ్యుతరామ్‌ప్రసాద్ | శ్రీరామా ఐస్‌పార్లర్ తాళ్ళూరి రామ్మోహనరావు | కేతా రామకృష్ణ శ్రీరామకృష్ణ మెడికల్స్, ఆచంట |


## దివ్యాంగ బాలల వికాసానికి కృషి

**పాలకొల్లు మార్కెట్, న్యూస్‌టుడే:** భవిత కేంద్రాల ద్వారా దివ్యాంగ బాలల వికాసానికి కృషి చేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులను అభినందించాలని సమగ్రశిక్షా అభియాన్ జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్‌సుందర్ అన్నారు. పాలకొల్లు పట్టణంలోని ఆర్‌వీరావు పాఠశాలలో ఉన్న భవిత కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. సమగ్రశిక్షా అందిస్తున్న సేవలు దివ్యాంగ చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

చిన్నారి అభ్యసన సామర్థ్యాలు పరిశీలిస్తున్న శ్యామ్‌సుందర్

## చేతి వృత్తులతో ఇంటి నుంచే ఉపాధి

**పాలకొల్లు, న్యూస్‌టుడే:** చదువుతో పాటు చేతివృత్తుల్లో నైపుణ్యం పెంపొందించుకుంటే యువతులు ఇంటి నుంచే ఉపాధి అవకాశాలు పొందవచ్చని మైక్రోగ్రీన్ కల్చర్ రీసోర్స్ పర్సన్ తేజ అన్నారు. స్థానిక ఏఎస్ఎన్ఎం కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న శిక్షణలో విద్యార్థులు తయారుచేసిన ఫ్యాబ్రిక్ బ్యాగులను బుధవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా అదనపు రీసోర్స్ పర్సన్ నళిని మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో బ్యాగుల తయారీ, ఆకుకూరల పెంపకం చేపట్టి లాభాలు పొందవచ్చన్నారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ టి.కృష్ణ, అధ్యాపకులు భద్రాచలం, వెంకటస్వామి, ఉషారాణి పాల్గొన్నారు.

## ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

**నరసాపురం పట్టణం, న్యూస్‌టుడే:** జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నరసాపురం ఆర్టీసీ డిపోలో బుధవారం డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. డిపో మేనేజర్ ఎస్.సుబ్బన్నరెడ్డి మాట్లాడుతూ చోదకులు ప్రశాంతంగా విధులు నిర్వహించేందుకు కుటుంబ సభ్యుల సహకారం అవసరమన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం గ్యారేజీ మెకానిక్ కె. కిరణ్, సహాయకుడు నానాజీలకు ప్రశంసాపత్రాలు, నగదు బహుమతి అందజేశారు.

ఉద్యోగికి ప్రశంసాపత్రం అందిస్తున్న డీఎం

**పాలకొల్లు ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే:** వాహనాల దుకాణదారులతో పాలకొల్లు రవాణాశాఖ కార్యాలయంలో ఎంవీఐ అజ్మీర బద్దు బుధవారం సమావేశం నిర్వహించారు. వాహనం కొనుగోలు చేసే సమయంలోనే వినియోగదారులకు రహదారి భద్రతా నియమాలను తెలియజేయాలన్నారు.

## రూ.5 లక్షలతో డ్రెయిన్ల ప్రక్షాళన

**ఆచంట, న్యూస్‌టుడే:** ఆచంటలో రెండు మురుగు కాలువల్లో పూడిక, వ్యర్థాల తొలగింపు పనులకు రూ. 5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టారు. వారం రోజులుగా కార్మికులు ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక మట్టి తొలగిస్తున్నారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి నాగబాబు తెలిపారు.

పూడిక తొలగించిన మురుగు కాలువ

### బ్రాయిలర్ ధరలు (కృష్ణాజిల్లా)
(కిలో 1 కి రూ.లలో)

నెక్‌కాబ్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర -152 రిటైల్ ధర 179 చికెన్ విత్ స్కిన్ - 260, చికెన్ స్కిన్‌లెస్ - 295.
అమరావతి పౌల్ట్రీ ఫార్మర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్: బ్రాయిలర్ ఫారం లిఫ్టింగ్ ధర - 175, 184, 195 చికెన్ విత్ స్కిన్ - 340 చికెన్ స్కిన్‌లెస్ - 350.


92.7 FM Rajamahendravaram
ఈఎఫ్‌ఎమ్ కార్యక్రమాలు
సోమవారం నుంచి శుక్రవారం

| కార్యక్రమము | ప్రసార వేళలు |
|---|---|
| ఉషోదయం | ఉ॥ 5 - ఉ॥ 7 |
| ఈ-మార్నింగ్స్ | ఉ॥ 7 - ఉ॥ 11 |
| నువ్వా నేనా | ఉ॥ 11 - మ॥ 2 |
| సత్యభామ | మ॥ 2 - సా॥ 5 |
| లైట్ తీస్కో | సా॥ 5 - రా॥ 9 |
| సరదాగా కాసేపు | రా॥ 9 - రా॥ 12 |
| బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ | రా॥ 12 - తె॥ 5 |

/Eenadufm
For Advertising on Eenadu FM Contact
9000180626, 9989993175

EENADU Classifieds

BUSINESS SERVICES
బంగారం బ్యాంకులలో/ ఏ ఇతర ప్రైవేటు సంస్థలలో తాకట్టులో ఉన్నవి విడిపించి ఈరోజు మార్కెట్ ధర ప్రకారం కొనబడును. (స్పాట్ క్యాష్). Ph: 81422 92071.

REAL ESTATE
PLOT FOR SALE
ఏలూరు, తంగెళ్ళమూడి దగ్గర అడ్వాన్స్ + ప్రతి నెల నెలా చెల్లించే ఇంటి అద్దెతోనే 1BHK & 2BHK ఫ్లాట్స్‌ను మీ స్వంతం చేసుకోండి. ✆ 93934 33333.

JOBS
భీమవరం ప్రముఖ పెట్రోల్ బంకు నందు పనిచేయుటకు క్యాషియర్, పంపు బోయ్స్, స్టాఫ్ కావలెను. సెల్: 98481 32896.
ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ:18-20K ✆ 89776 39662, 89776 39663

MARKETING/ SALES
Walk-in Interviews for Marketing Executive & Branch Managers in Cherukuri Group, Job Location: Eluru, Tanuku. Qual: Min. Inter. Call: 9885206666, E-mail ID: hr@cherukurigroup.org. Interview location: Eluru, Date: 9-01-2026.

గమనిక
క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతి స్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తా పత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలు చేసే ప్రకటన కర్తను బ్లాక్-లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు యాజమాన్యానికి కలదు.


### నెక్ సూచించిన కోడిగ్రుడ్ల ధర
★ For the Information of Trade & Industry
★ గోదావరి జోన్ ప్లాస్టిక్ ట్రేలో సరఫరా చేసే ఫారం గేటు గ్రుడ్డు ధర రూ. 5.85 పైII
తణుకు ఆఫీసు: 08819-224254

(c) eenadu

# తాడేపల్లిగూడెం

• తాడేపల్లిగూడెం • తణుకు

## కోరం లేక మండల పరిషత్తు సమావేశం వాయిదా

**ఇరగవరం, న్యూస్‌టుడే:** ఇరగవరం మండల పరిషత్తు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా వేసినట్లు ఎంపీడీవో ఎ.శ్రీనివాసరావు చెప్పారు. మండల పరిషత్తులో 19 మంది ఎంపీటీసీ సభ్యులున్నారు. వారిలో 17 మంది వైకాపా, ఇద్దరు జనసేన పార్టీకి చెందిన వారు. వివిధ కారణాలతో సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. కనీసం ఏడుగురు సభ్యులు హాజరు కావాల్సి ఉండగా నలుగురే రావడంతో సమావేశం వాయిదా పడింది. కత్తవపాడు-పొదలాడ ఎంపీటీసీ సభ్యుడు మల్లిడి నాగసత్యనారాయణ మండల పరిషత్తు ఉపాధ్యక్షుడి పదవిలో ఉన్నారు. ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. సభ్యుడిగా కొనసాగుతానని వివరిస్తూ రాజీనామా లేఖను ఎంపీడీవో శ్రీనివాసుకు అందించారు.

## పండగల్లో జూద క్రీడలు అరికట్టాలని వినతి

**తణుకు, న్యూస్‌టుడే:** పండగల పేరుతో కోడి పందేలు, జూదం, గుండాట వంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పీవీ ప్రతాప్, పట్టణ కార్యదర్శి ఎ.అజయకుమారి కోరారు. జూద క్రీడలు అరకట్టాలని కోరుతూ బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిసి తహసీల్దార్ అశోక్ వర్మకు వినతిపత్రం అందజేశారు. పండగల పేరుతో ఏటా జూద క్రీడలు నిర్వహించడంతో పేద, మధ్య తరగతి యువత రూ.లక్షలు పోగొట్టుకొని అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండగల సమయంలో ప్రభుత్వం రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తే యువతకు ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. రంగారావు, నాగరత్నం, బి.శ్రీనివాసరావు, బాలాజీ, సాయి పాల్గొన్నారు.

**మేమున్నాం.. మీకు తోడుగా..**
10 AM to 1 PM

| | |
|---|---|
| తాడేపల్లిగూడెం | 99488 53114 |
| తణుకు | 85558 50851 |
| తణుకు గ్రామీణం | 63005 79402 |
| అత్తిలి | 91548 46774 |

**తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే:** ? సవిత్రుపేటలోని సాయిబాబా ఆలయం శివారులో వీధి దీపాలు వెలగక స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు **- రాజేంద్ర**

✔ మరమ్మతులు చేసి దీపాలు వెలిగేలా చేస్తాం **- ఎం.ఏసుబాబు, పురపాలక కమిషనర్**

? బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌రోడ్డులో పందుల సంచారంతో పరిసరాలు కాలుష్యం అవుతున్నాయి **- సూర్యం**

✔ పందుల సంచారం అరికట్టేలా చర్యలు చేపడతాం **- సోమేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్**

## పాఠశాల గోడలపై మత ప్రచారం నిరోధించాలి

**అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే:** అత్తిలి గోగులమ్మ పేటలో రహదారికి ఆనుకొని ఉన్న ప్రాథమిక పాఠశాల గోడలకు మతపరమైన ప్రచార పోస్టర్లను అంటించారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలపై మత ప్రచార పోస్టర్లను నిరోధించాలంటూ ఈ సందర్భంగా స్థానిక అధికారులకు హిందూ జాగరణ సమితి సభ్యులు ఫిర్యాదు చేశారు.

## తవ్వేస్తున్నారు.. తరలిస్తున్నారు
### తరిగిపోతున్న కాల్వ గట్లు

**న్యూస్‌టుడే, వెంకట్రామన్నగూడెం(తాడేపల్లిగూడెం వన్‌టౌన్)**

మెట్ట భూములకు సాగు నీరు అందించేందుకు సుమారు 25 ఏళ్ల క్రితం 14 మండలాల్లోని లక్షలాది ఎకరాలకు నీరందించేలా తాడిపూడి కాలువ పనులు ప్రారంభించారు. ఆచరణలో మాత్రం సంవత్సరాల తరబడి నీరుగారుస్తున్నారు. ప్రధాన, దానికి అనుసంధాన కాలువల తవ్వకాలకు రైతులకు నష్టపరిహారం చెల్లించినా గత వైకాపా ప్రభుత్వ హయాంలో దాని ఊసే ఎత్తక పథకం పడకేసింది. కాలువ ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పుడు నీరు వస్తుందో చెప్పలేని దుస్థితి. దీంతో కాలువకు ఇరువైపులా ఉన్న మట్టిని అక్రమార్కులు కాజేస్తున్నారు. వర్షాకాలం గట్లుకుంగి కాలువలోకి జారిపోతున్నాయి. వేసవిలో అవసరం ఉన్నా చుక్క నీరు రాక రైతులు ఎదురు చూస్తున్నారు.

**విస్తీర్ణం ఇలా..** తాడేపల్లిగూడెం మండలంలో తాడిపూడి కాలువ జగ్గన్నపేట, వెంకట్రామన్నగూడెం గ్రామాల మీదుగా వెళ్తోంది. దీని విస్తీర్ణం 51-58 కి.మీ. కాగా మండలంలో 7 కి.మీ. మేర ఉంది. జగ్గన్నపేటలోని డిస్ట్రిబ్యూటర్-19 విస్తీర్ణం 17 కి.మీ. కాగా వెంకట్రామన్నగూడెంలోని డిస్ట్రిబ్యూటర్-20 విస్తీర్ణం 6 కి.మీ. ఉంటుంది. వాటి నుంచి తాడిపూడి అనుబంధ కాలువలు తవ్వారు. మండలంలో 22 గ్రామాల్లోని 36 వేల ఎకరాలకు నీరు అందించాల్సి ఉంది.

ఆక్రమించి సాగు చేస్తున్న రైతులు

**మట్టి గుట్టలు కనుమరుగు**

సుదీర్ఘ కాలంపాటు పనులు సాగదీయడంతో అక్రమార్కులు మట్టి తరలించుకుపోయి సొమ్ము చేసుకుంటున్నారు. నాయకుల అండదండలు మెండుగా ఉండడంతో అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. గుట్టలు తరలించిన అనంతరం రైతులు ఆయా కాలువ గట్లను చదును చేసి సాగు చేస్తున్నారు. దీంతో కాలువ నిరుపయోగంగా మారుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.

జగ్గన్నపేట సమీపంలో స్తంభం చుట్టూ తవ్వేసి

**తొలకాలు నివారిస్తాం..** మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమార్కులపై చర్యలు చేపడతాం. కాలువ పనులు చేపట్టి నీరందించేలా ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తాం.
**- దేవప్రకాశ్, తాడిపూడి కాలువ ఈఈ**

## నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతాం

**వల్లూరుపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** అభివృద్ధిలో తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలుపుతామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఆ దిశగా సమగ్ర ప్రణాళికతో పని చేస్తున్నామన్నారు. బుధవారం పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో జనసేన మండల అధ్యక్షుడు పుల్లా బాబి అధ్యక్షతన నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన మాట్లాడారు. రైతులకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నామన్నారు. తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీఫ్ కౌసర్ బానో, ఇతర నాయకులతో కలిసి రైతులకు పాస్ పుస్తకాలు అందించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా సామగ్రి అందించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, అధికారులతోపాటు భాజపా నియోజకవర్గ బాధ్యుడు ఈతకోట తాతాజీ, నాయకులు వర్తనపల్లి కాశీ, కిలపర్తి వెంకట్రావు, వాడపల్లి సుబ్బరాజు, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాస్, ఆర్డీవో ఖతీఫ్ కౌసర్‌బానో తదితరులు

**యువత ఉన్నత రాజకీయాలతో ముందుకెళ్లాలి..** **గణేష్‌నగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** యువత ఉన్నతమైన విలువలతో కూడిన రాజకీయాలతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. భాజపా జిల్లా యువజన మోర్చా అధ్యక్షుడు పత్సా గోపాలకృష్ణ బుధవారం ఎమ్మెల్యేను ఆయన విడిది కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సత్కరించారు. భాజపా పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీను, మార్కెట్‌యార్డు డైరెక్టర్ దుట్ట యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.

## సేవలు అభినందనీయం

**తణుకు, న్యూస్‌టుడే:** దాతల సహకారంతో మానవత చేస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి కొనియాడారు. తణుకు మానవత సంస్థ ఆధ్వర్యంలో కటారి వెంకట సుబ్బరాజు జ్ఞాపకార్థం కాశీ విశ్వనాథ్ ఆర్థిక సహకారంతో వేమగిరికి చెందిన పరమహంస యోగానంద నేత్రాలయ సహకారంతో బుధవారం స్థానిక ఎస్‌ఎన్‌వీటీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. జీవనశైలి మార్పులతోపాటు విద్యార్థులు ఎక్కువ సమయం చరవాణులతో గడపడంతో నేత్ర సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ శిబిరంలో 190 మంది విద్యార్థులు, 20 అధ్యాపకులు, 45 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో 30 మందికి కళ్లజోళ్లు, ఇద్దరికి శస్త్ర చికిత్సలు అవసరమని నిర్ధారించారు. అనంతరం 2024-25లో కళాశాలలో ఎంపీహెచ్‌డబ్ల్యూ చదివిన బ్లెస్సీ అనే విద్యార్థిని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఆమెను సత్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ బి.తులసి లక్ష్మీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ తణుకు అధ్యక్షుడు కే.రాజరాజేశ్వరరావు, రాష్ట్ర కన్వీనర్ కోడూరి రాధా పుష్పావతి, జిల్లా శాంతి ర్యాలీ ఛైర్మన్ గమిని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినిని సత్కరించిన కృష్ణతులసి, సభ్యులు

## ప్రపంచ తెలుగు మహా సభల్లో రూపకాల ప్రదర్శన

**తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే:** ఈ నెల 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహించిన మూడో ప్రపంచ తెలుగు మహాసభల్లో కళారత్న రసరాజు రచించిన 'తెలుగు తోరణం'తో పాటు 'క్షేత్రదర్శిని' సంగీత సాహిత్య నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గుంటూరు భారతీయ విద్యాభవన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు దాదాపు 500 మంది ఈ రూపకాల్లో పాల్గొని ప్రదర్శనలిచ్చారు. ఈ రూపకాలను రచించిన కళారత్న రసరాజును పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, ముఖ్య సమన్వయకర్త పెమ్మెత్స రామచంద్రరాజు, అమెరికా నుంచి విచ్చేసిన తానా పూర్వాధ్యక్షుడు తోటకూర ప్రసాద్ తదితరులు సత్కరించారు.

రసరాజును సత్కరిస్తున్న ప్రముఖులు

**తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే:** గుంటూరులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహా సభల్లో ఉమ్మడి ప.గో. జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మాజీ అధ్యక్షుడు వీఎస్‌వీ ప్రసాద్ పాల్గొని 'రక్షించుకుందాం మన మాతృ భాష తెలుగును' అనే శీర్షికతో కవిత చదివి అనూహ్య ప్రశంసలు అందుకున్నారు. అనంతరం నిర్వాహకులు కవి ప్రసాద్‌ను సన్మానించారు.

## 18 నెలల్లో రూ.1547 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం

**తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో నియోజకవర్గంలో రూ.1547 కోట్లతో అభివృద్ధి, సంక్షేమం అమలు చేసినట్లు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, ప్రధాని మోదీ రాష్ట్రానికి నాలుగు స్తంభాలుగా నిలబడి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల పరిధిలోని 45,105 మంది విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో రూ.67.65 కోట్లు అందజేశామన్నారు. 87.75 కిలోమీటర్ల మేరకు వివిధ రహదారుల నిర్మాణానికి రూ.262.10 కోట్లు అందించామన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ వెల్లడించారు.

## ముఖ్యమంత్రిని కలిసిన వలవల

**తాడేపల్లిగూడెం వన్‌టౌన్, న్యూస్‌టుడే:** ఏపీ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జీ ముఖ్యమంత్రి చంద్రబాబుని పోలవరం ప్రాజెక్టు వద్ద బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించడానికి రాగా ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. తెదేపా నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబుతో మాట్లాడుతూ..

## కూటమితోనే సుపరిపాలన సాధ్యం

**అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుతంలోనే సమస్యలు పరిష్కారమవుతాయని కొమ్మర గ్రామ తెదేపా అధ్యక్షుడు ముదునూరి బాలకృష్ణంరాజు అన్నారు. బుధవారం కొమ్మరలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉప తహసీల్దార్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాసు పుస్తకాల్లో సమస్యలుంటే వెంటనే తెలియజేస్తే పరిష్కరిస్తామని డీటీ వెంకటేశ్వరరావు తెలిపారు. 1050 పాసు పుస్తకాలకు గాను బుధవారం గ్రామ సభలో 575 పంపిణీ చేశారు.

## శ్రీవారి రూపంలో ఆభరణాల ప్రదర్శన

**అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే:** అత్తిలి మండలం ఈడూరులోని వరాల వేంకటేశ్వర స్వామి ఆభరణాల దర్శన భాగ్యాన్ని బుధవారం భక్తులకు కల్పించారు. ఆలయ అర్చకుడు వాడపల్లి శేఖరాచార్యులు స్వామివారి ఆభరణాలను శ్రీవారి రూపంలో అలంకరణ చేసి ఆలయంలో ఉంచారు. భక్తులు వాటిని తన్మయత్వంతో తిలకించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.

## నేడు ఓగిడి, అయినపర్రు గ్రామాల్లో రెవెన్యూ సభలు

**ఇరగవరం, న్యూస్‌టుడే:** ఈ నెల 8న ఓగిడి, అయినపర్రు గ్రామాల్లో రెవెన్యూ సభలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ ఎం.సుందరరాజు బుధవారం తెలిపారు. ఆయా గ్రామాల్లోని సచివాలయ కార్యాలయాల వద్ద నూతన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తామని వివరించారు.

లక్ష్మీరెడ్డి చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ

## సొసైటీ మాజీ అధ్యక్షుడి మృతికి సంతాపం

**ఇరగవరం, న్యూస్‌టుడే:** కంతేరు సొసైటీ మాజీ అధ్యక్షుడు కర్రి తిరుపతి వెంకటరెడ్డి (లక్ష్మీరెడ్డి) ఇటీవల మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. లక్ష్మీరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సొసైటీ, రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా మంచి సేవలందించారన్నారు. కంతేరు, ఇరగవరం సొసైటీ అధ్యక్షులు గంటా శ్రీనివాసరావు, వేండ్ర నాగ రాజేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

## వేగంగా రీ సర్వే
### నాలుగో విడత 5 గ్రామాల్లో కార్యకలాపాలు

**తణుకు, న్యూస్‌టుడే:** రాష్ట్ర ప్రభుత్వం భూముల రీసర్వే వేగవంతం చేసిన నేపథ్యంలో దశలవారీగా రాష్ట్రమంతటా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో రీసర్వే చేపడుతోంది. ఈ క్రమంలో నాలుగో విడతలో తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలోని పలు గ్రామాల్లో రీ సర్వే నిర్వహణకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు తణుకు నియోజకవర్గం పరిధిలోని ఇరగవరం, వేల్పూరు, ఖండ్రిక గ్రామాలతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పరిధిలోని కృష్ణాయపాలెం, కడియద్ద గ్రామాల్లో రీ సర్వే నిర్వహణకు రెవెన్యూ యంత్రాంగం కార్యాచరణ చేపట్టింది. ఇప్పటికే ఆయా గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

కృష్ణాయపాలెంలో వివరాలు సేకరిస్తున్న రామకృష్ణ

**11,769 ఎకరాల్లో..** ఐదు గ్రామాల్లో మొత్తం 11,769 ఎకరాల విస్తీర్ణంలోని స్థలాల్లో రీసర్వే నిర్వహించాల్సి ఉంది. ఇందులో 1,236 ఎకరాల ప్రభుత్వ భూములు, 10,533 ఎకరాల ప్రైవేటు భూములున్నాయి. సర్వే అధికారులు ఆధునిక పద్ధతులతో భూములను కొలిచి, పాత రికార్డులతో పోల్చి హద్దులు ఖరారు చేయనున్నారు. రీసర్వే అనంతరం ప్రతి స్థలానికి స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేయడంతోపాటు భూరికార్డులను నవీకరించనున్నారు.

**భూ వివాదాలకు అడ్డుకట్ట** రీ సర్వేతో భూముల హద్దులపై ఉన్న అనుమానాలు తొలగిపోనున్నాయి. వివాదాలకు అడ్డుకట్ట పడటంతో పాటు రైతులు, భూస్వాములు తమ స్థలాలపై పూర్తి స్పష్టత పొందే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణకు కూడా ఈ సర్వే ఉపయోగపడుతుంది.
**- ఆర్.రామకృష్ణ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే**

## హోరా హోరీగా క్రికెట్ టోర్నమెంట్

**గణేష్‌నగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** శశి విద్యా సంస్థ సమీపంలోని మైదానంలో తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ మెగా క్రికెట్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ పోటీలను బుధవారం సీనియర్ నాయకుడు యెగ్గిన నాగబాబు, భాజపా నాయకుడు నరిశే సోమేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలవైపు దృష్టి సారించాలని సూచించారు. జనసేన నాయకులు చాపల రమేష్, నీలపాల దినేష్‌యాదవ్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ఎరుబండి సతీష్ పాల్గొన్నారు.

వేదికపై నాయకులు

## పాఠశాల ప్రాంగణంలోకి అంగన్‌వాడీ కేంద్రం

**తాడేపల్లిగూడెం టూటౌన్, న్యూస్‌టుడే :** పెంటపాడు మండలం పడమర విప్పర్రు పాత సచివాలయంలో నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాలలోకి మార్చారు. ఈ కేంద్రం ఇంతవరకూ మంచినీటి చెరువు వద్ద ఉంది. రక్షణగోడ లేక ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా... 'చెరువు పక్కనే చిన్నారుల చదువులు' శీర్షికన బుధవారం 'ఈనాడు'లో ప్రచురితమైన చిత్ర కథనానికి ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. సగంలో ఆగిన భవన నిర్మాణం పూర్తి చేయడానికి రూ.5 లక్షలు మంజూరు చేసినట్లు ఐసీడీఎస్ మండల పర్యవేక్షణాధికారులు భవాని, సుజాత తెలిపారు.

**CHANGE OF NAME**
I, **KUKKALA VENKATA PADMA, W/o Kukkala Naga Venkata Satyanarayana,** D.No. 1-1/1, Maha Lakshmi Cheruvu, Tanuku Mandal, W.G.Dist, A.P. Hence Changed my name from **KUKKALA VENKATA PADMAVATHI (Old Name)** to **KUKKALA VENKATA PADMA (New Name)** hence after called as **KUKKALA VENKATA PADMA** for all purposes.

## మహంకాళమ్మ ఉత్సవాలకు ఆహ్వానం

**గణేష్‌నగర్(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** ఏలూరు రోడ్డులోని దేవీ మహంకాళమ్మ ఉత్సవాలను ఈ నెల 14 నుంచి నిర్వహించనున్నారు. ఈ క్రమంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షుడు యెగ్గిన నాగబాబు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ని విడిది కార్యాలయంలో కలిసి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ ఉత్సవాలు 23 వరకు కొనసాగుతాయన్నారు. యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

## అయ్యప్పస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా కృష్ణారావు

**తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే:** తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామం శ్రీరాంనగర్‌లోని అయప్పస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా ముత్యాల కృష్ణారావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. దేవస్థానం కమిటీ కార్యదర్శిగా వాసవీ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ గ్రంధి సత్యనారాయణ, కోశాధికారిగా ద్వారంపూడి దేవరాజు రెడ్డి ఎన్నికయ్యారు.

## మధుమేహాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

**తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే:** డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే మధుమేహ నిర్ధారణ పరీక్షల శిబిరం బుధవారం స్థానిక ఆర్ అండ్ బీ గ్రౌండ్స్‌లో క్లబ్ అధ్యక్షుడు మద్దుకూరి మెహెర్‌ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరంలో వాకర్స్ కార్యదర్శి లయన్ యర్రా అంజనేయస్వామి, కోశాధికారి సుబ్బారావు గుప్తా, ఉపాధ్యక్షులు దంగేటి ముఖర్జీ, గాజుల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

## పేదరిక నిర్మూలనకు జాతీయ బోనస్ చట్టం తేవాలి

**సిపాయిపేట(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తొలగించేందుకు జాతీయ బోనస్ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డీవీవీఎస్ వర్మ స్పష్టం చేశారు. దేశంలోని పేద శ్రామిక కుటుంబాలన్నింటికీ ఏటా రూ.50 వేలకు తగ్గకుండా బోనస్ లభించేలా చట్టంలో మార్పు చేయాలని కోరారు. సిపాయిపేట భవన నిర్మాణ కార్మికుల సంఘం కార్యాలయంలో ఏఐటీయూసీ ఏరియా సమితి అధ్యక్షుడు ఓసూరి వీర్రాజు అధ్యక్షతన ఏఐటీయూసీ తాడేపల్లిగూడెం ఏరియా సమితి ఆధ్వర్యంలో లేబర్ స్కూల్‌లో బుధవారం నిర్వహించిన ప్రజా రిపబ్లిక్ ఉద్యమం, పరిచయ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వర్మ రచించిన ప్రజా రిపబ్లిక్ ఉద్యమం పుస్తకాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.సోమసుందర్ ఆవిష్కరించారు. విశ్రాంత ప్రిన్సిపల్ ఎస్.మనోరమ, ఏఐటీయూసీ ఏరియా సమితి కార్యదర్శి మండలపర్తి హరీష్, కార్యనిర్వాహణ కార్యదర్శి కె.లక్ష్మీనారాయణ, కోశాధికారి అల్లం కుమారస్వామి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

## ఫైలేరియా బాధితులకు కిట్లు అందజేత

**కడకట్ల(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** తాడేపల్లిగూడెం పట్టణం కడకట్ల ఆరోగ్య కేంద్రంలో బుధవారం వైద్యాధికారి అనీషా వెస్లే ఆధ్వర్యంలో ఫైలేరియా రోగులకు టబ్, మగ్గు, టవల్, సబ్బు, రెండు ఆయింట్‌మెంట్లతో కూడిన కిట్లు అందించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శుభ్రత అవసరమన్నారు. దోమ తెరలు వాడాలని సూచించారు. వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

**వేలం ప్రకటన**
**In the Court of the First Additional Civil Judge (Junior Division) Tanuku**
**E.P.No.: 45/2019 in O.S.No.: 120/2018**
Between:
Petitioners/DHRS : Sarakadam Venkata Satya Suryanarayana (Died) & Others
Respondents: JDRS : Sathi Venkata Satyanarayana Reddy (Died) & Others
పై నెంబరు గల EP లో యీ క్రింది తెలిపిన EP Schedule దాఖలా Property ని శ్రీ కోర్టువారు ది. 19-1-2026 సం॥రం తేదీని ఉదయం 10-30 గంటల లగాయితు వేలం వేయబడును. ఆసక్తి కలవారు అనగా వేలంలో పాల్గొనదలచినవారు ఆధార్ కార్డు ఒరిజినల్ మరియూ జిరాక్స్‌తో పైన తెలిపిన కోర్టు వారి ఎదుట ఉదయం గం. 10-30లకు హాజరుకావలెను.
**SCHEDULE:** An extent of Ac. 0-25 cents out of a total extent of Ac. 0-85 cents bearing R.S.No. 925/6 wet land situated at attilli, within the Sub-Registrar of Attilli, West Godavari District is attached. Out of it the following property is being sold in Court auction.
An extent of Ac. 0-04 cents on the North Western corner of Ac. 0-25 cents bounded as follows: **East:** Neelam Satyanarayana House., **South:** 8' width of Joint lane., **West:** Irrigation Bodey., **North:** Site of Sathi Ganeswara Reddy.
An extent of about Ac. 0-04 within the aforesaid boundaries together with fruit bearing trees irrigation facilities and easementary rights etc.,
**DHR Value: Rs. 2,00,000-00, Amin Value: Rs. 4,60,000-00**
**Market Value: Rs. 1,12,000-00**
Tanuku, Dt. 6-1-2026 — Sd/- **D.Radha**, B.A.,B.L., Advocate, Tanuku, 98850 12183

## అధిక ఎరువుల వినియోగంతో నష్టం

**అత్తిలి గ్రామీణం, న్యూస్‌టుడే:** అధిక ఎరువులు వినియోగించడం వల్ల పంటకు నష్టం వాటిల్లుతుందని అత్తిలి మండల వ్యవసాయాధికారి రాజేష్ తెలిపారు. బుధవారం అత్తిలి మండలం పాలి గ్రామంలో ఆయన వరినాట్లను పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. అవసరం మేరకే ఎరువులు, పురుగు మందులు వినియోగించాలన్నారు. ఐదు సెంట్ల నారుమడికి 1.5 కిలోల కార్బోఫ్యూరాన్ 3 జీ గుళికలు వేస్తే కాండం తొలుచు పురుగు నుంచి నెల రోజుల వరకు రక్షణ పొందొచ్చని రైతులకు సూచించారు.

## డ్రైవర్ల కుటుంబాలకు కౌన్సెలింగ్

**తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే:** డ్రైవర్ సక్రమంగా విధులు నిర్వహించడానికి కుటుంబ వ్యవస్థ దోహదపడుతుందని న్యాయవాది కామర్సు కిరణ్మయి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులకు బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణం సురక్షితమైందని, డ్రైవర్లు నైపుణ్యంతో బస్సులు నడుపుతున్నారని ప్రశంసించారు. అనంతరం డ్రైవర్ కుటుంబాలను సన్మానించారు. డిపో మేనేజర్ సప్పా గిరిధర్‌కుమార్, సహాయ మేనేజర్ గొల్లపల్లి మురళి, సిబ్బంది పాల్గొన్నారు.

## చింతపల్లిలో ఉచిత వైద్య శిబిరం

**చింతపల్లి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** పెంటపాడు మండలం చింతపల్లిలో బుధవారం కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ సంక్షేమ సంఘం తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాల యూనిట్, ఆపిల్ ఆసుపత్రి(తణుకు) సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 200 మందికి గుండె, ఊపిరి తిత్తులు, ఎముకలు, కీళ్ల వ్యాధులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు. అనంతరం అవయవదాన కరపత్రాన్ని చూపుతున్న పారామెడికల్ సిబ్బంది, వైద్యులు గ్రామస్థులకు అందజేశారు. ఆయా ఆసుపత్రుల వైద్యులు, పారామెడికల్ జిల్లా అధ్యక్షుడు ఏఆర్‌కే పరమేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

## ఎదురుగా ఏమొస్తుందో ఏమో?

ఇరగవరం నుంచి అర్జునుడుపాలెం వెళ్లే మార్గంలో రైస్ మిల్లు వద్ద మలుపు ప్రమాదకరంగా ఉంది. ఇక్కడ ఎదురెదురుగా వచ్చే వాహనాలను గమనించేలోపే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఆటోలు, స్కూల్ బస్‌లు ఎక్కువగా తిరుగుతాయి. ఈ ప్రాంతంలో వేగ నిరోధకాలు ఏర్పాటు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.
**- న్యూస్‌టుడే, ఇరగవరం**

ఇరగవరం- అర్జునుడుపాలెం రహదారిలో ప్రమాదకరంగా మలుపు

## ఇతర రాష్ట్రాల మద్యం అమ్మడం, తరలించడం నేరం

**రైల్వేస్టేషన్ కూడలి, బస్టాండ్‌కూడలి(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయించినా, తరలించినా కఠిన చర్యలు చేపడతామని తాడేపల్లిగూడెం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ ఇ.స్వరాజ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండుల వద్ద ఆటో డ్రైవర్లకు, వాహన దారులకు అవగాహన కల్పించారు. సిబ్బందితో కలిసి పార్శిల్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే తనకు సమాచారం ఇవ్వాలని వాహనదారులకు సూచించారు.

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న ఎక్సైజ్ సీఐ స్వరాజ్యలక్ష్మి

## రావిపాడులో సురక్షిత నీరు

**రావిపాడు(తాడేపల్లిగూడెం వన్‌టౌన్), న్యూస్‌టుడే:** పెంటపాడు మండలం రావిపాడులో గ్రామస్థులకు సురక్షిత నీరు సరఫరా చేసేలా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు బుధవారం క్లోరినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. కొద్ది రోజులుగా గ్రామంలో కలుషిత నీరు తాగి స్థానికులు అనారోగ్యాల పాలయ్యారు. దీంతో ఈ చర్యలు చేపట్టి గ్రామస్థుల సమస్య పరిష్కరించారు.




(c) eenadu

## కట్టాం.. నిరుపయోగంగా ఉంచాం

● **ఏమిటి విషయం:** పీఎం ఏబీహెచ్ఐఎంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్(బీపీ హెచ్‌యూ)లను నిర్మించారు. జిల్లాలో రూ. 50 లక్షలు చొప్పున తొలి దశలో 6, రెండో విడతలో 8 చోట్ల నిర్మించి పీహెచ్‌సీ వైద్యులకు అప్పగించారు. క్షతగాత్రులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు సత్వర వైద్యం అందజేసి ప్రాణాలకు భరోసా ఇవ్వాలన్న లక్ష్యం వీటికి నిర్దేశించారు. అయినా ఇప్పటి వరకు వినియోగంలో లేక అవి అలంకారప్రాయంగా ఉంటున్నాయి.

● **ఎక్కడెక్కడ నిర్మాణం:** కామనూరులోని పీహెచ్‌సీ ఆవరణంలో, దువ్వూరు పీహెచ్‌సీలో గదుల కొరత కారణంగా బీపీహెచ్‌సీ సంబంధిత గదుల్లోకి ల్యాబ్‌ను తరలించారు. ● రెండో విడతలో పెద్దముడియం, చింతకొమ్మదిన్నె, రాజుపాళెం, ఒంటిమిట్ట, బ్రహ్మంగారిమఠం, అట్లూరు, చక్రాయపేటలో పూర్తి చేశారు.

● **నెలలుగా దయనీయం:** జాతీయ ఆరోగ్య పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి మెరుగైన ప్రజారోగ్య సంరక్షణ, నాణ్యమైన వైద్య సేవలకు అనుసంధానంగా ఏర్పాటు చేసినప్పటికీ వీటిని వినియోగించడం లేదు. ఈ విషయమై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి నాగరాజు 'న్యూస్‌టుడే'తో మాట్లాడారు. బీపీహెచ్‌యూ గదుల్లో వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ మేరకు పీహెచ్‌సీ వైద్యులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. **- న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు గ్రామీణ**

### ఆటవిడుపు అదుర్స్

జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో మూడో రోజైన బుధవారం జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు కొనసాగాయి. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత క్రీడాకారిణులను పరిచయం చేసుకున్నారు. అనంతరం తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు భూపేష్‌రెడ్డితో కలిసి కొద్దిసేపు వాలీబాల్ ఆడి ఉత్సాహపరిచారు. **- న్యూస్‌టుడే, జమ్మలమడుగు**

## ఎగురుతూ చూస్తే ఎంత బాగుంటుందో!

- గండికోట ఉత్సవాల్లో గగన విహారం
- పారామోటరింగ్, హెలికాప్టర్ రైడ్‌లు సిద్ధం

**జమ్మలమడుగు, జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే:** చారిత్రక వైభవానికి గండికోట ఓ సజీవ సాక్ష్యం. అద్భుత శిల్పకళకు నిలయం. చుట్టూ లోయలు.. మధ్యలో ఒంపులు తిరుగుతూ పెన్నానది ప్రవాహం. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ ప్రాంతం. ఇక్కడి విశిష్టత కానుంది మరింత విశ్వవ్యాపితం. అందుకు 'గండికోట వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలందరినీ ఆకట్టుకునేలా పలు వైవిధ్య అంశాలకు ఇందులో పెద్దపీట వేయనుంది.

### సరికొత్త అనుభూతి

ఉత్సవాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12, 13వ తేదీల్లో నిర్వహించనున్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న కూటమి ప్రభుత్వం సందర్శకులకు సరికొత్త అనుభూతి అందించేందుకు మొట్టమొదటిసారిగా విహంగ్ అడ్వెంచర్ పారామోటరింగ్, హెలికాప్టర్ జాయ్‌రైడ్‌కు శ్రీకారం చుట్టింది. గ్రాండ్ కేనియాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే ఈ ప్రాంత సౌందర్యాన్ని, ప్రకృతిని ఆకాశంలో విహరిస్తూ.. రెండు కొండల మధ్య నుంచి వచ్చే గాలిని ఆస్వాదిస్తూ అద్భుతమైన అనుభూతిని కుటుంబంతో కలిసి సరదాగా గడిపే అవకాశం కల్పించింది. హెలికాప్టర్ రైడ్‌కు ముందస్తు బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు విహంగ్ అడ్వెంచర్ సీఈవో సూర్య చెప్పారు. ఇందుకు సంబంధించి గురువారం కడప ఆర్ట్స్ కళాశాలలో డెమో ప్రదర్శన ఇవ్వనున్నట్లు తెలిపారు.



గండికోటలోని పెన్నాలోయ

### యునెస్కో చూపు.. ఇటువైపు

గండికోటను ప్రపంచ వారసత్వ కట్టడంగా తాత్కాలిక జాబితాలో చోటుకు కసరత్తు సాగుతోంది. అందుకు కేంద్ర జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు గతేడాది ఏప్రిల్‌లో ఇక్కడికి వచ్చారు. వనరులు, భౌగోళిక స్థితిగతులు, సాంస్కృతిక పరిస్థితులను పరిశీలించారు. యునెస్కోకు నివేదిక పంపనున్నారు. కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.ఎల్.కాంతారావు నేతృత్వంలోని బృందం కూడా కోట పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించింది. యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటుకు ఏమేమి అంశాలు అవసరమో చర్చించారు. యునెస్కో గుర్తింపు లభిస్తే ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం మారనుంది.

## మన్ను తింటున్నా.. మిన్నకుంటున్నారు

రాజంపేట మండలంలో మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. రైతుల పేర్లు చెప్పి చెరువులోని మట్టిని అక్రమార్కులు ఇష్టారీతిన తవ్వేస్తున్నారు. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో తరలించి జేబులు నింపుకొంటున్నారు. అయినప్పటికీ అడ్డుకట్ట వేసే దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. రాజంపేట మండలం కృష్ణమ్మ చెరువు నుంచి ప్రతి రోజూ మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇక్కడ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవు. అయినా రైతులకు ఒక ట్రాక్టర్‌కు రూ. 1,200 చెల్లించి.. అక్రమార్కులు రూ. 3 వేలకు పైగా అమ్ముకుంటున్నారు. ఇంకొందరు ఒక చోట మట్టిని డంపింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి రూ. లక్షలు వెనకేసుకుంటున్నారు. **- న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ**

## ప్రభుత్వ కార్యాలయాల్లో బరితెగింపు

**ఒంటిమిట్ట, న్యూస్‌టుడే:** గ్రామీణాభివృద్ధి కోసం కేంద్రం విడుదల చేసిన నిధులను వైకాపా పాలనలో అడ్డగోలుగా దోచేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షణంగా మింగేశారు. ఇప్పటికే అక్రమార్కులపై అధికారులు కొరడా ఝుళిపించారు. అక్రమార్కులపై నమోదైన కేసులో మొన్నటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇలాంటి తరుణంలో విచారణ నివేదికలను ధ్వంసం చేయాలనే కుట్రతో ఎంపీడీవో కార్యాలయంలోకి దుండగులు చొరబడినట్లు సర్వత్రా చర్చ సాగుతోంది.

అక్రమం బహిర్గతం కాకూడదని దస్త్రాల చోరీకి యత్నం

తహసీల్దారు కార్యాలయంలో కిటికీలను ధ్వంసం చేసిన దుండగులు

### అక్రమార్కుల పనేనా!

మండల పరిషత్తు కోటాలో విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధులను మూడేళ్ల కిందట రూ. 19 లక్షలకు పైగా దుర్వినియోగం చేశారు. ఈ దోపిడీ పర్వంపై 'ఈనాడు' వెలుగులోకి తేవడంతో జిల్లా అధికారులు స్పందించారు. చేపట్టిన పనులు, నిధుల విడుదల, బిల్లుల చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్లు తేల్చారు. కొలతల పుస్తకంలో నమోదు చేయకుండానే దొరికినంత మేసేశారని తేల్చారు. పరిపాలన అనుమతి పొందకుండానే అక్రమ మార్గంలో నచ్చినోళ్లకు అడ్డగోలుగా బిల్లులు చెల్లించినట్లు గుర్తించారు. ఇప్పటికే బాధ్యులైన వారిపై వేటు వేశారు. మరోవైపు ముగ్గురు కీలకపాత్ర పోషించారని గతేడాది ఏప్రిల్ 25న క్రిమినల్ కేసు నమోదు చేశారు. రాజకీయ ఒత్తిడి రావడంతో నిన్నటి వరకు విచారణలో ఎలాంటి పురోగతి సాధించలేదు. మూడు రోజుల కిందట సీఐ నరసింహరాజు, ఎస్సై శ్రీనివాసులు ఈ కేసు రికార్డులపై దృష్టి సారించారు. వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చొరబడ్డారు. అక్రమాలపై విచారణ చేసిన నివేదికలను పట్టుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

● మండలంలో 13 గ్రామ పంచాయతీలున్నాయి. పల్లెసీమల్లో మౌలిక వసతుల కల్పనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం పద్దు కూడా రూ. 55 లక్షలకు పైగా దుర్వినియోగం చేసినట్లు తేల్చారు. ఇప్పటికే 13 మంది సర్పంచులకు చెక్‌పవర్ రద్దు చేశారు. వీరిలో కొంతమంది న్యాయపోరాటం చేసి తిరిగి చెక్‌పవర్‌ను పునరుద్ధరించుకున్నారు. బాధ్యులైన సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ ఉన్న రికార్డులు కనిపించకుండా చేస్తే తమపై ఎలాంటి చర్యలు ఉండవనే భావన కొందరిలో ఉంది. ఎం.బుక్కులు, ఇతర రికార్డులు కనిపించకుండా చేయాలని కుట్ర పన్నినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ విషయమై ఒంటిమిట్ట ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ.. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టమన్నారు. ఈ రెండు ఘటనలపై అందిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.

## స్మార్ట్‌గా సాగుదాం

**ఈనాడు, కడప:** పంటల సాగులో స్మార్ట్ వ్యవసాయం దిశగా రైతులు అడుగులు వేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. డీఆర్సీ సమావేశం కడప కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎస్.సవిత అధ్యక్షతన బుధవారం ఏర్పాటైంది. తొలుత మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉన్న అధికారులు పథకాలు, కార్యక్రమాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా తుడిచిపెట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు మొబైల్ ఫోన్ ద్వారా బిందు సేద్యాన్ని నిర్వహించవచ్చన్నారు. మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల ఆహారపు అలవాట్లు గుర్తించడం, డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడం దిశగా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. శీతల గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించనున్నట్లు తెలిపారు.

డీఆర్సీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సవిత.. చిత్రంలో సబ్ కలెక్టర్ భావన, కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యేలు మాధవి, వరదరాజులురెడ్డి, సుధాకర్ యాదవ్, చైతన్యరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి

### ఎమ్మెల్యేలు ఏమన్నారంటే!

అనర్హులకు దివ్యాంగ పింఛన్లు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ చెప్పారు. ● ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భవిష్యత్‌లో గుణపాఠం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చైతన్యరెడ్డి సూచించారు. ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఇళ్ల స్థలాలకు భూసేకరణ, అనర్హులకు స్థలాలు ఇప్పించి మోసాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫిర్యాదు చేశారు. సమావేశానికి ఎమ్మెల్యే మాధవి, నేతలు శ్రీనివాసులరెడ్డి, భూపేష్‌రెడ్డి, జగన్మోహన్‌రాజు, రితేష్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి, కేడీసీఎంఎస్ ఛైర్మన్ జయప్రకాష్, ఇన్‌ఛార్జి జేసీ విశ్వేశ్వరనాయుడు, సబ్ కలెక్టర్ భావన పాల్గొన్నారు.

### శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవం

**ఒంటిమిట్ట, న్యూస్‌టుడే:** ధనుర్మాసంలో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బుధవారం అధ్యయనోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత సీతారామలక్ష్మణమూర్తులను సుందరంగా అలంకరించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వచ్చి రామయ్యను దర్శించుకున్నారు.

## వికసిత్ భారత్ లక్ష్యాలు సాధిద్దాం

**జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే:** వికసిత్ భారత్- 2047 లక్ష్యాల సాధనలో అందరూ భాగస్వాములు కావాలని ఇన్‌ఛార్జి జేసీ విశ్వేశ్వరనాయుడు ఆదేశించారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన, ఎంప్లాయీస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ పథకాలపై కడప కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన బుధవారం సమీక్షించారు. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రాలు, వాణిజ్య సంస్థలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

## అద్దె భవనాల్లో మగ్గిపోతున్న బాల్యం

**జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే:** వైకాపా పాలనలో అంగన్‌వాడీ కేంద్రాలు మసకబారాయి. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించకపోవడంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీలకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో 13 ఐసీడీఎస్ కేంద్రాలుండగా.. అందులో 2,389 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. సుమారు 12,600 మంది గర్భిణులు, 11,000 మంది బాలింతలున్నారు. దాదాపు 53 వేల మంది చిన్నారులున్నారు. వీరంతా ప్రభుత్వం అందించే పౌష్టికాహారం తీసుకుంటున్నారు. సుమారు 957 అంగన్‌వాడీ కేంద్రాలు ప్రైవేట్ భవనాలు, రేకులషెడ్‌లో కొనసాగుతున్నాయి. ఇందులో తాగేందుకు సరైన నీటి వసతి, మరుగుదొడ్డి వసతి, పంకాలు వంటివి లేకపోయాయి.

### నిర్మాణానికి రాజకీయ అడ్డంకి!

వైకాపా పాలనలో దశల వారీగా మంజూరైన సుమారు 87 భవనాలు ప్రస్తుతం మధ్యలోనే ఆగిపోయాయి. క్షేత్రస్థాయిలో రాజకీయ నాయకుల మధ్య విభేదాలతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మైదుకూరు ప్రాజెక్ట్ పరిధిలోని ఓ అంగన్‌వాడీ కేంద్రాన్ని వైకాపా, తెదేపా నాయకుల మధ్య పొరపొచ్చాలతో నిలిపి వేయడం ఇందుకు నిదర్శనం. ఐసీడీఎస్ పీడీ రమాదేవి మాట్లాడుతూ.. త్వరితగతిన అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

## కోడి.. జీవనోపాధి

### వనితలకు పెరటి కోళ్లతో చేయూత

**కడప గ్రామీణ, న్యూస్‌టుడే:** పూర్వం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు పాడి, నాటుకోళ్ల పెంపకం ఉండేది. అవి ఆర్థికంగా భరోసాగా నిలిచేవి. కాలక్రమేణా పాడి కాస్త కొనసాగుతున్నా.. కోళ్ల పెంపకం దాదాపు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పన దిశగా పెరటి కోళ్ల పెంపకం యూనిట్లు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు వీటిని అందించనుంది. జిల్లాలో గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే పంపిణీ చేపట్టింది.

సుండుపల్లిలో డ్వాక్రా గ్రూప్ సభ్యులకు పెరటికోళ్లు అందిస్తున్న అధికారులు, నాయకులు

● జిల్లాలో కడప మినహా మిగిలిన 39 మండలాల్లో పెరటి కోళ్ల పెంపకం యూనిట్లు నెలకొల్పాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ప్రతి మండలానికి వంద యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించింది. ● ప్రతి మండలంలో ఎనిమిది డెలివరీ పాయింట్లను ఏర్పాటుచేసుకుని ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ● ప్రతి(ఒక యూనిట్) లబ్ధిదారుకు పది కోళ్లు ఇస్తారు. అందులో ఏడు లేదా ఎనిమిది పెట్టలు, రెండు లేదా మూడు పుంజులు ఉండేలా లబ్ధిదారు కోరిక మేరకు ఇస్తారు. వీటితో పాటు 25 కిలోల దాణా, ఒక మెడికల్(లివర్ టానిక్, మల్టీ విటమిన్ సిరప్, యాంటీ బయోటిక్ పొడి) కిట్ అందిస్తారు. ● ప్రభుత్వం నిర్ణయించిన పూర్తి ధరను లబ్ధిదారు భరించాల్సి ఉంటుంది. ఎలాంటి రాయితీ ఉండదు. ● కోళ్లను లబ్ధిదారుకు ఇచ్చిన తర్వాత అయిదు రోజుల్లోపు మృతిచెందితే బదులుగా మళ్లీ ఇస్తారు. ● పూర్తిగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకే అందిస్తారు. ● లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తాన్ని కోళ్లు ఇవ్వక ముందు సగం.. తీసుకున్నాక మిగిలిన సగం మండల సమాఖ్యకు అందించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మండల సమాఖ్యకు చెల్లిస్తారు.

## పరీక్షకే నరకయాతన

**సర్వజన ఆసుపత్రి(కడప), న్యూస్‌టుడే:** కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రోగులకు తిప్పలు తప్పడం లేదు. ఎక్స్‌రే కోసం వృద్ధులు దివ్యాంగులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలోని ఎక్స్‌రే యంత్రాలన్నీ మూలకు చేరాయి. వాటి స్థానంలో మొబైల్ ఎక్స్‌రే యంత్రాలు ఏర్పాటు చేసి రోగులకు ఎక్స్‌రేలు తీస్తున్నారు. జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి రోజూ 1,200 నుంచి 1,500 మందికి వరకు రోగులు ఓపీకి వస్తున్నారు. అందుకు తగ్గట్లు ఇక్కడ అధికారులు ఏర్పాట్లు చేయడం లేదు. రోగులు భరించలేని నొప్పితోనే గంటలతరబడి పడిగాపులు పడుతున్నారు. కొందరు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోగుల వెతలు తీర్చేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.

## మనసారా వదిలేసిన ఊరు!

కొన్నేళ్లపాటు ఆ ఊరి వాసులు నాటుసారా తయారీ, విక్రయాలకు అలవాటు పడ్డారు. అందులోనే బతుకుదెరువు వెతుక్కున్నారు. అనంతరం తప్పు తెలుసుకుని మారారు. తయారీ, విక్రయాలను వీడి వ్యవసాయం వైపు మళ్లారు. కష్టించి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నారు. అదే కొండాపురం మండలం డొబ్బుడుపల్లె. ఇక్కడ సుమారు 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గతంలో ఎక్కువ మంది నాటు సారా తయారీ, విక్రయాలపై జీవనం సాగించేవారు. అబ్కారీ, పోలీసు శాఖ అధికారులు ఆ గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించారు. మెరుపు దాడులతో సారాబట్టీలు ధ్వంసం చేసి పలువురిపై కేసులు నమోదు చేశారు. విక్రయాలతో సంబంధమున్న పలువురిని బైండోవర్ చేశారు. అయినా కొన్నేళ్లు వారిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో మెరుగైన జీవనం వైపు మళ్లించేందుకు పోలీసు, అబ్కారీ సిబ్బంది ప్రత్యేకంగా అవగాహన సదస్సులు, ఇతర కార్యక్రమాలు చేపట్టారు. మత్తుతో నష్టాలు తెలుసుకున్న ఊరి వాసులు గత అయిదేళ్లుగా నాటుసారా తయారీ ఆపేశారు. పంటలు సాగు చేస్తూ, పిల్లలను ఉన్నతంగా చదివించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. **- న్యూస్‌టుడే, కొండాపురం**

## తీగలతో చెలగాటమొద్దు

### పతంగులు ఎగరేసే వేళ జాగ్రత్త సుమా

**ప్రొద్దుటూరు గ్రామీణ, ఒంటిమిట్ట, న్యూస్‌టుడే:** సంక్రాంతి పండగ వేళ గాలి పటాలు ఎగరవేస్తుంటారు. ఆ సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు పలు సూచనలు, జాగ్రత్తలపై ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గాలిపటాలకు కాటన్ దారాన్ని వినియోగిస్తే సురక్షితంగా ఉంటుందని, నియంత్రికలు, 33, 11 కేవీ తీగలు, విద్యుత్తు ఉపకేంద్రాలకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేయాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా గాలిపటాలు, దారాలు విద్యుత్తు సామగ్రిపై పడితే కర్రలు, ఇనుప రాడ్లు, లోహపు వస్తువులతో తీసేందుకు ప్రయత్నాలు చేయొద్దంటున్నారు.



నాగేంద్రనగర్‌లోని టవర్ తీగలపై ఉన్న గాలిపటాన్ని తొలగిస్తున్న విద్యుత్తు సిబ్బంది

● నియంత్రికలు, స్తంభాలు, విద్యుత్తు తీగలకు గాలిపటాలు, దారాలు చుట్టుకుంటే ఎస్పీడీసీఎల్ టోల్‌ఫ్రీ నం 1912 లేదా సెక్షన్ కార్యాలయానికి ఫోన్ చేస్తే విద్యుత్తు సిబ్బంది వచ్చి సాయం అందిస్తారని ప్రొద్దుటూరు ఎస్పీడీసీఎల్ ఈఈ రమణారెడ్డి, డీఈ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. తొందరపాటుతో విలువైన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు. ఇళ్ల పైకప్పులు, బహుళ అంతస్తులపై ఎగురవేసే ముందు సమీపంలో ఎల్‌టీ, హెచ్‌టీ విద్యుత్తు లైన్లు, సర్వీసు తీగలు ఉన్నాయా లేవా అని పరిశీలించాలన్నారు.

### అమ్మో.. పోలేరమ్మ తల్లో

**గరివిడి, న్యూస్‌టుడే:** పశువైద్య కళాశాలల సాంస్కృతిక సంబరాలు విజయనగరం జిల్లా గరివిడి కళాశాలలో బుధవారం ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన పోలేరమ్మ జాతర సాంస్కృతిక కళా నృత్యం ఆహూతులను ఆకట్టుకుంది.

## సంబరాలు తెచ్చిన సంక్రాంతి

పెద్ద పండగ సంక్రాంతి సందడి ముందస్తుగానే మొదలైంది. కడప నగరం మారుతీనగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బుధవారం పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఆవరణలో రంగవల్లులు తీర్చిదిద్దారు. గొబ్బెమ్మలతో అలంకరించారు. భోగి మంటలు వేశారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. పోటీ పడి గాలిపటాలు ఎగురవేశారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. చిన్నారులు పాటలకు నృత్యాలు చేసి అలరించారు. **- న్యూస్‌టుడే, కడప విద్య**

## ఆట అదిరింది.. ఆతిథ్యం బాగుంది

**జమ్మలమడుగు, న్యూస్‌టుడే:** జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో 69వ జాతీయ స్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలు కోలాహలంగా సాగుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 30 జట్ల తరఫున 353 మంది క్రీడాకారిణులు, శిక్షకులు, మేనేజర్లు హాజరయ్యారు. ఈ నెల 5న ఉత్సాహపూరిత వాతావరణంలో మొదలైన ఈ పోటీలు.. 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి రోజూ ఒక్కో కార్యక్రమం చేపడుతూ క్రీడాకారిణులు.. పట్టణ వాసుల మన్ననలు అందుకుంటున్నారు. అదే సమయంలో ఇక్కడి విడిదితో పాటు భోజనాలపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగులో ఆతిథ్యం బాగుందని, ఇక్కడి ప్రజలు మంచివారని కొనియాడుతున్నారు.

### ఆటను ఆస్వాదిస్తున్నాం

కడప జిల్లా జమ్మలమడుగులో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు వస్తామని అనుకోలేదు. చాలా దూరం అనుకున్నాం. వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడి ప్రత్యేకత. ప్రతి రోజూ మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ ఆడుతున్నాం. సౌకర్యాలు, భోజన వసతి బాగున్నాయి. ఇక్కడ ఆడుతుంటే సొంత మైదానంలో ఆడుతున్నట్లు ఉంది. **- సోఫియా, కర్ణాటక కెప్టెన్**

### భోజనాలు భల్లే భల్లే

దూరం నుంచి వచ్చాం. జమ్మలమడుగు ఎలా ఉంటుందో అనుకున్నాం. అన్ని సౌకర్యాలు కల్పించారు. మైదానంలో అయిదు కోర్టులు ఏర్పాటు చేశారు. మూడింటిలో ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. కోర్టులు సౌకర్యంగా ఉన్నాయి. భోజనాలు బాగున్నాయి. పంజాబ్ తరహా మెనూ అందిస్తున్నారు. **- గుర్విందర్, పంజాబ్ కెప్టెన్**

### ఎలాంటి ఇబ్బందుల్లేవు

నెల్లూరులో రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆడి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. భోజనశాల.. మైదానానికి దగ్గరగా ఉన్నందున ఎలాంటి ఇబ్బందుల్లేవు. సాధనకు కోర్టులు బాగున్నాయి. జమ్మలమడుగు ఆతిథ్యం మాకు బాగా నచ్చింది. **- నవీన, ఏపీ కెప్టెన్**

### ఇడ్లీ, సాంబారు రుచి బాగు

విద్యార్థులు ప్రతి రోజూ మా ఆట చూసేందుకు వస్తున్నారు. జట్టు ఏదైనా మద్దతు ఇస్తున్నారు. ఇక్కడి భోజనాలు మాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా ఇడ్లీ, సాంబారు రుచిగా ఉంది. **- అదితి ఉత్తరాఖండ్ కెప్టెన్**

**MARGADARSI CHIT FUND PVT. LTD.**
*Chit Groups are available at our CUDDAPAH BRANCH.*

| CHIT GROUP | DURATION IN MONTHS | MONTHLY INSTALLMENT | CHIT VALUE |
|---|---|---|---|
| LT VV | 50 | 2,00,000 | 1,00,00,000 |
| FT D | 40 | 50,000 | 20,00,000 |
| FT N | 40 | 12,500 | 5,00,000 |

Please Contact Branch Manager Mr.D.SESHUBABU, for futher details.
Mobile Nos. 8008933522, Landline: 08562-244606, 241977.

**అసిస్టెంట్ సేల్స్‌మెన్ కావలెను**

ఒక ప్రముఖ దినపత్రికకు చందాదారులను చేర్పించుటకు చురుకైన, చొరవ కలిగిన యువతీ, యువకులు కావలెను.

అర్హతలు : వయస్సు 19 నుంచి 32 సం॥లు
విద్యార్హత : పదవ తరగతి / ఇంటర్
జీతం : 15,265/-, టి.ఎ + డి.ఎ అదనం

ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా మరియు విద్యార్హత తెలిపే ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఈ క్రింది అడ్రస్‌లో హాజరు కాగలరు.

ఇంటర్వ్యూ తేదీ : 08.01.2026 గురువారం
సమయం : ఉ॥ 10 గం॥ల నుండి మ॥ 2 గం॥ల వరకు

CIEL HR inspired by science
C/o ఈనాడు ఆఫీస్, ఆలంఖాన్‌పల్లి, కడప.
Cell : 9177111468, 8008346592.

(c) eenadu

## ఆటో స్టాండ్ కాదు.. పాత రిమ్స్ దారి!

బారులు తీరిన వాహనాలు.. రాకపోకలకు అవస్థలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న దృశ్యం ఆటో స్టాండ్ అనుకుంటే పొరపాటే.. అలాగని ఎక్కడో ఖాళీ జాగాలో నిలిపిన వాహనాలని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నిత్యం రద్దీగా ఉండే పాత రిమ్స్‌కు వెళ్లే ఒకే ఒక మార్గమిది. మార్గానికి ఇరువైపులా ఇలా అంబులెన్స్‌లు.. పాత రిమ్స్ కూడలి చుట్టు పక్కల ఉన్న కార్యాలయాలు, ఆసుపత్రులకు సంబంధించిన వాహనాలకు ఇది అడ్డాగా మారింది. పాత రిమ్స్ ఆవరణలో వైద్య, ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు కార్యాలయంతో పాటు ప్రభుత్వ హోమియో కళాశాల, ఏసీబీ కార్యాలయం, పట్టణ ఆరోగ్య వైద్యశాల, విద్యుత్తు సబ్‌స్టేషన్, 108 కార్యాలయం ఇలా అనేక కార్యాలయాలు ఉన్నాయి. మార్గం. కార్యాలయాలకు వెళ్లే వారికి నరకంగా మారింది. ఒక వాహనం వస్తే ఆ వాహనం వెళ్లే వరకు మరొక వాహనానికి దారి ఉండని పరిస్థితి ఉంటోంది. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం ఉండట్లేదు.

- న్యూస్‌టుడే, కడప భాగ్యనగర్ కాలనీ

# బడ్జెట్ సమావేశం ఊసేది?

**పట్టించుకోని నగర పాలక సంస్థ పాలకులు, అధికారులు**

**కడప నగరపాలక, న్యూస్‌టుడే:** రాష్ట్రంలోని కొన్ని పుర, నగరపాలక సంస్థలు ఇప్పటికే 2026-27 బడ్జెట్ సమావేశాలను నిర్వహించగా మరి కొన్ని స్థానిక సంస్థలు సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. కానీ.. కడప నగరపాలక సంస్థ 2025-26 బడ్జెట్ సమావేశాన్ని ఇంత వరకు నిర్వహించకపోవడం గమనార్హం. 2026-27 బడ్జెట్‌కు ఇంకా తుది రూపు ఇవ్వలేదు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా పాత బడ్జెట్ ఆమోదం పొందలేదు. కొత్త బడ్జెట్ లెక్కలు తేలలేదు! 75 రోజుల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో నగరపాలక యంత్రాంగం రెండు బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తుందా.. లేదా? అనే అంశంపై చర్చలు సాగుతున్నాయి.

### ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా..

2024-25, 25-26 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్‌లలో ఆదాయ వ్యయాలపై అంచనాలను వాస్తవ లెక్కలు పొందుపరుస్తారు. 2024-25లో రూ.575 కోట్ల భారీ బడ్జెట్ రూపొందించి చివరకు దాన్ని రూ.229 కోట్లకు సవరించారు. బడ్జెట్ ప్రతిపాదనలకు వాస్తవానికి ఇంత భారీ వ్యత్యాసం రావడానికి కారణాలేంటి? రూ.229 కోట్ల బడ్జెట్‌లో పండుగల నిర్వహణ, సచివాలయాల అద్దె, వివిధ సంస్థలకు ఇచ్చిన కన్సల్టెన్సీ ఛార్జీలు, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ తదితర కార్యక్రమాలకు భారీ ఖర్చు చూపారు. అడ్డగోలుగా చేసిన ఖర్చులకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత నగరపాలక యంత్రాంగంపై ఉంటుంది.

★ 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.514 కోట్ల బడ్జెట్‌ను రూపొందించారు. దీన్ని ఎంత వరకు సవరించారు అనే విషయం 2026-27 బడ్జెట్ ప్రతిపాదనల్లో తేలుతుంది. ఈ పద్దుల్లో దేనికి ఎంత ఖర్చు చేయాలను కున్నారు. ఎంత చేశారు? నిబంధనల ప్రకారం నిధులు ఖర్చు చేశారా లేదా అన్న అంశాలను నిగ్గు తేల్చాలి. కానీ కొత్త బడ్జెట్ రూపకల్పన ఇంకా మొదలే కాలేదు. ఈ నేపథ్యంలో గడచిన ఆర్థిక సంవత్సరం ఆదాయ వ్యయాలపైనా అనుమానాలు ముసురుకుంటున్నాయి.



నగరపాలక సంస్థ కార్యాలయం

### నిర్వహణకు ఏర్పాట్లు చేస్తాం

ఈ విషయమై కడప నగరపాలక సంస్థ మేయర్ పాకా సురేష్ మాట్లాడుతూ.. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, కార్పొరేటర్లతో చర్చించి తేదీని నిర్ణయిస్తామన్నారు. కమిషనర్ మనోజ్‌రెడ్డి మాట్లాడుతూ.. రెండు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

## పర్యావరణానికి హానికరమైన వాటిపై దృష్టి సారించాలి

**జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే:** పర్యావరణానికి హానికరమైన ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలను వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టంలో నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. కడప కలెక్టరేట్‌లోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటా వ్యర్థాల సేకరణ, వాటిని ఎలా విభజిస్తున్నారు అనే దానిపై ఆరా తీశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోజ్‌రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ సతీష్, పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు ఈఈ సుధ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్ శ్రీధర్

## గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా భాను ప్రకాష్

**అరవిందనగర్ (కడప), న్యూస్‌టుడే:** జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా దాసరి భాను ప్రకాశ్‌ను నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల గ్రంథాలయ సంస్థల ఛైర్మన్లను నియమించగా కడప నియోజకవర్గం నుంచి భానుప్రకాష్ దాసరిని నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులిచ్చారు.

## ఎన్ఎస్ఎస్ సేవలు స్ఫూర్తిదాయకం

ఎన్ఎస్ఎస్ అధికారులు, పీవోలతో వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, అధికారులు

**వైవీయూ, న్యూస్‌టుడే:** యోగివేమన విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల ఎన్ఎస్ఎస్ సేవలు స్ఫూర్తిదాయకమని వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. జాతీయ సేవా పథకం ప్రగతిపై స్థానిక విశ్వవిద్యాలయంలో బుధవారం సలహా మండలి సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ.. జాతీయ సేవా పథకం ప్రభావవంతంగా అమలయ్యేలా పర్యవేక్షణ చేయాలని. . విద్యార్థుల్లో సేవా భావాన్ని అలవాటుగా మార్చాలన్నారు. విశ్వవిద్యాలయ జాతీయ సేవా పథకం రాష్ట్ర అధికారి మద్దినేని సుధాకర్ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య పద్మ, ప్రిన్సిపల్ ఆచార్య శ్రీనివాస్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి, పీవోలు పాల్గొన్నారు.

## ఆట విడుపులో.. గండికోట విహారం

**జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే :** జమ్మలమడుగులో జరుగుతున్న జాతీయ స్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి 30 జట్ల క్రీడాకారిణులు వచ్చారు. బుధవారం ఆట విడుపులో భాగంగా కర్ణాటక, ఝార్ఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నవోదయ విద్యాలయ సమితి క్రీడాకారిణులు జిల్లాలోని చారిత్రాత్మక కట్టడమైన గండికోటలో సందడి చేశారు. కోటలోని జుమ్మామసీదు, పెన్నానది లోయ, మాధవరాయస్వామి దేవాలయం, రంగనాథస్వామి ఆలయంపై చెక్కిన శిల్పాల అందాలను సెల్‌ఫోన్‌లో బందిస్తూ.. సెల్ఫీలు తీసుకుంటూ ఆహ్లాదకరంగా గడిపారు.

గండికోట మాధవరాయస్వామి దేవాలయం వద్ద క్రీడాకారిణులు

## సెలవుల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు

**కడప విద్య, న్యూస్‌టుడే:** జిల్లాలో సమగ్ర శిక్షా సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న కస్తూర్బా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను (35 ఖాళీలు) పొరుగు సేవల ప్రాతిపదికన భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినట్లు ఏపీసీ ప్రేమంతకుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఈ నెల 10వ తేదీ రెండో శనివారం, 11వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు లయినా అభ్యర్థుల నుంచి ఆ రోజుల్లోనూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. కడప నగరంలోని జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో వాటిని అందజేయాలన్నారు.

## గోవా జట్టుపై ఏపీ జట్టు విజయం

**జమ్మలమడుగు, న్యూస్‌టుడే :** జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 69వ జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు మూడో రోజు పోటాపోటీగా జరిగాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఏపీ జట్టు గోవాపై 3-0 తేడాతో గెలవడంతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏపీ జట్టు కెప్టెన్ నవీన, వైస్ కెప్టెన్ మనస్వి సంతోషం వ్యక్తం చేశారు. గురువారం ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఏపీ జట్టు పాల్గొననుంది. పోటీలు వీక్షించేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్‌జేడీ శ్యామ్యూల్ విచ్చేశారు. ఏపీ జట్టు క్రీడాకారులతో పరిచయం చేసుకున్న తర్వాత గోవాతో జరిగే మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను కాసేపు వీక్షించారు. అనంతరం టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సభ్యులు ఆయన్ను సత్కరించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శ్రీనివాస్‌రెడ్డి, బాబు, సునీల్, ప్రసాద్‌రెడ్డి, హేమాంబర్‌రెడ్డి, జమ్మలమడుగు ఎంఈవోలు చంద్రశేఖర్, రమేశ్, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.

గోవా జట్టుతో లీగ్ మ్యాచ్‌లో హిట్ కొడుతున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి

## మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

దేవ (పాత చిత్రం)

**మైలవరం, న్యూస్‌టుడే :** మండలంలోని వద్దిరాల గ్రామానికి చెందిన యువకుడు వండ్ల దేవవిశ్వకర్మ ఆచారి (21) ఇంట్లో తాడుతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తలమంచిపట్నం ఎస్ఐ లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. వండ్ల దేవవిశ్వకర్మ ఆచారికి గత నాలుగు నెలల కిందట ఇంట్లో గ్యాస్ లీకేజీ అయి మంటలు అంటుకుని కాళ్లకు గాయాలయ్యాయి. అవి మానకపోవడంతో ఇబ్బంది పడేవాడు. అలాగే చదువు అయిపోయి ఖాళీగా ఉండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. తండ్రి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.

### భార్య పుట్టింటికెళ్లిందని బలవన్మరణం

**మైదుకూరు:** పురపాలక పరిధి నానుబాలపల్లెకు చెందిన ఎద్దుల సంటి (30) మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దంపతుల మధ్య గొడవలతో అయిదు నెలల కిందట భార్య హేమ బద్వేలు మండలం రూపరంపేటలోని అమ్మగారింటికి వెళ్లిపోంది. దీంతో సంటి మానసిక వేదనకు గురై మద్యానికి బానిసయ్యాడు. ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేవాడని తండ్రి ఎద్దుల విజయన్న ఫిర్యాదులో పేర్కొన్నాడు. బుధవారం తన ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో తలుపు తీసి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతుండగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

## వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం

వెంకట మునీశ్వర్ (పాత చిత్రం)

**బ్రహంగారిమఠం, న్యూస్‌టుడే :** మండలంలోని నందిపల్లె సమీపంలోని దొడ్ల డైరీ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట మునీశ్వర్ (30) మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. జాతీయ 67వ రహదారిపై దొడ్ల డైరీ వద్ద మైదుకూరు నుంచి బద్వేల్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని బద్వేల్ వైపు నుంచి ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొనడంతో బద్వేల్ మండలం, లక్ష్మీపాలెం గ్రామానికి చెందిన వెంకట మునీశ్వర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకట మునీశ్వర్‌కు భార్య, సంవత్సరం వయస్సు కలిగిన కుమార్తె ఉంది. భార్య మృతదేహం వద్ద బోరున విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.

**వల్లూరు:** ట్రాక్టర్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై బుధవారం జరిగింది. కడప ఎర్రముక్కపల్లికి చెందిన నాగన్న (50) ఎర్రగుంట్ల నుంచి ద్విచక్ర వాహనంలో కడపకు బయలుదేరారు. మార్గ మధ్యలో ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివనాగిరెడ్డి తెలిపారు.

**కడప నేరవార్తలు:** కడప శివారులోని ఆలంఖాన్‌పల్లె సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందారు. పాతకడపకు చెందిన సాయినాగేంద్ర (30) ఓ షోరూంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలంఖాన్‌పల్లె నుంచి కడపకు వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

## క్రీడా పోటీల్లో ప్రొద్దుటూరు పోలీసుల ప్రతిభ

**ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే :** కడపలో ఈ నెల 3 నుంచి 6వ తేదీ వరకూ జరిగిన జిల్లా స్థాయి పోలీసు క్రీడా పోటీల్లో ప్రొద్దుటూరు పోలీసులు ప్రతిభ చాటారు. క్రికెట్ పోటీల్లో ప్రొద్దుటూరు జట్టు విజేతగా నిలిచింది. బాస్కెట్‌బాల్ పోటీల్లో రన్నర్స్‌గా నిలిచింది. డీఎస్పీ స్థాయి అధికారులకు నిర్వహించిన రింగ్ బాల్ పోటీల్లో ప్రొద్దుటూరు డీఎస్పీ భావన మొదటి బహుమతి సాధించారు. సీఐలు, ఎస్.ఐ.లకు వేరువేరుగా నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో స్థానిక ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ రెండో బహుమతి, రెండో పట్టణ ఠాణా ఎస్.ఐ మహబూబ్ బాషా మూడో బహుమతి సాధించారు. జావెలిన్ త్రోబాల్ విభాగంలో రాజుపాళెం కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి మొదటి బహుమతి, మహిళల డిస్కస్ త్రో విభాగంలో ప్రొద్దుటూరు మూడో పట్టణ ఠాణా కానిస్టేబుల్ శివకుమారి తృతీయ బహుమతి సాధించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని డీఎస్పీ భావన అభినందించారు.

సిబ్బందిని అభినందిస్తున్న డీఎస్పీ భావన

## జిల్లాలో పలువురు ఎస్సైల బదిలీలు

**కడప నేరవార్తలు, న్యూస్‌టుడే:** జిల్లాలో వివిధ ఠాణాల్లో పని చేస్తున్న 18 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారంతా వారికి కేటాయించిన ఠాణాల్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు.

| ఎస్సై పేరు | ప్రస్తుతం | బదిలీ |
|---|---|---|
| బి.శ్రీప్రియ | వీఆర్ కడప | ఆర్‌కే వ్యాలీ |
| జి.ప్రణయ్ కుమార్‌రెడ్డి | ఆర్‌కే.వ్యాలీ | రాజుపాలెం |
| కె.వెంకటరమణ | రాజుపాలెం | మైదుకూరు |
| పి.రవికుమార్ | చిన్నచౌకు | వీఆర్ కడప |
| జె.మోహన్‌కుమార్ గౌడ్ | వీఆర్ కడప (పెండ్లిమర్రి అటాచ్డ్) | కడప తాలూకా |
| పి.తులసీనాగప్రసాద్ | కడప తాలూకా | పెండ్లిమర్రి |
| యు.ప్రతాప్‌రెడ్డి | కొండాపురం | చిన్నచౌకు |
| డి.తాహిర్‌హుస్సేన్ | కడప తాలూకా | బద్వేలు |
| ఎం.చంద్రమోహన్ | వీఆర్ కడప | రిమ్స్ |
| యుజే.జయరాములు | బద్వేలు | కొండాపురం |
| ఎం.సత్యనారాయణ | బద్వేలు | డీసీఆర్‌బీ కడప |
| బీవీ.కృష్ణయ్య | డీసీఆర్‌బీ, కడప | ప్రొద్దుటూరు త్రీ టౌన్ |
| పి.హనుమంతు | ప్రొద్దుటూరు త్రీ టౌన్ | ఎర్రగుంట్ల |
| టి.సంజీవరెడ్డి | ప్రొద్దుటూరు వన్ టౌన్ | బద్వేలు గ్రామీణ |
| కె.శ్రీకాంత్ | బద్వేలు గ్రామీణ | ప్రొద్దుటూరు వన్ టౌన్ |
| బి.అరుణ్‌రెడ్డి | ప్రొద్దుటూరు గ్రామీణ | మైదుకూరు |
| టీవీఎన్.చిరంజీవి | మైదుకూరు | బద్వేలు |
| జె.రవికుమార్ | సింహాద్రిపురం | వీఆర్ కడప |

## నాక్ అవుట్‌కు చేరుకున్న ఏపీ జట్టు

**జమ్మలమడుగు, న్యూస్‌టుడే :** జాతీయస్థాయి అండర్-14 బాలికల వాలీబాల్ పోటీల్లో ఏపీ జట్టు ఒక ఓటమి, రెండు విజయాలతో నాక్ అవుట్‌కు చేరుకుంది. గురువారం ఉదయం 11 గంటలకు తమిళనాడుతో ఏపీ జట్టు తలపడనుంది. పశ్చిమ బెంగాల్ × కర్ణాటక, బిహార్ × ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ × మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ × కేరళ జట్లు తలపడనున్నాయి. హరియాణా × సీబీఎస్ఈ, విద్యాభారతి × పంజాబ్, మహారాష్ట్ర × హిమాచల్‌ప్రదేశ్ గురువారం పోటీపడనున్నాయి.

## వైవీయూలో నేత్ర పరీక్షలు

**వైవీయూ, న్యూస్‌టుడే:** వైవీయూలో పని చేసే సిబ్బందికి బుధవారం నేత్ర పరీక్షలు చేయించామని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. స్థానిక విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ పీవోలు డాక్టర్ లలిత, డాక్టర్ సునీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేత్ర వైద్య శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నేత్ర పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ ఆచార్య పద్మ, డీవోఏ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, పీఆర్‌సెల్ డైరెక్టర్ డాక్టర్ సునీత, ప్రొఫెసర్ కాత్యాయని, డాక్టర్ దాక్షాయని, విద్యారులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

కంటి పరీక్షలు చేయించుకుంటున్న వైవీయూ వీసీ బెల్లంకొండ రాజశేఖర్

## తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

**కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే:** జిల్లాలోని ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కడప ఆర్టీసీ ఎన్ఎంయూ డిపో కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 51వ రోజుకు చేరుకున్నాయి. ఎర్ర పట్టీలు ధరించి ఆర్ఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డ్రైవర్ల తప్పిదం లేకపోయినప్పటికీ సస్పెండ్ చేయడం సబబు కాదన్నారు. కొత్త బస్సులను తెప్పించాలని కోరారు. ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలను విడనాడాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఆర్ఎం కార్యాలయం ఎదుట ఎన్ఎంయూ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే దీక్షలు

## బకాయిలు విడుదల చేయాలని వినతి

**కడప విద్య, న్యూస్‌టుడే:** పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం కడప నగరంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవితని కలిసి పీడీఎస్‌యూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంలో నిర్లక్ష్యం వహించిందన్నారు. కూటమి ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

## క్రీడాకారుల జోష్

**జమ్మలమడుగు, న్యూస్‌టుడే :** జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో మూడో రోజు జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా క్రీడాకారిణులను పరిచయం చేసుకున్న మంత్రి రాజస్థాన్ క్రీడాకారిణులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. స్టేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన క్యాంప్ ఫైర్‌ను వెలిగించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యతో సమానంగా క్రీడలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జమ్మలమడుగులో ఘనంగా వాలీబాల్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, బద్వేలు తెదేపా ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి జంబాపురం రమణారెడ్డి, ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు, డీఈవో షంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

### అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

క్యాంప్ ఫైర్ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. మణిపూర్ కళాకారులు కత్తులపై పడుకోవడం, గాజు గ్లాసులపై నిలబడి బంతులను ఒక చేతి నుంచి మరో చేతిలోకి మార్చుకోవడం ఆకట్టుకుంది. అనంతరం పోటీలకు హాజరైన క్రీడాకారిణుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముందుగా హిమాచల్‌ప్రదేశ్ జట్టు క్రీడాకారులు చేసిన నృత్యాన్ని ఆస్వాదించారు. ఏపీ జట్టు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది.

ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యం


EENADU Classifieds

JOBS

CBSE School Rajampet Needs Lady Wardens, I & II Class Teachers with good English. Contact : 9059965028.

ఉమ్మడి కడప జిల్లా, చిత్తూరు జిల్లాల్లో ఆయుర్వేద ప్రోడక్ట్స్ డెలివరి చేయుటకు డెలివరీ బాయ్స్ కావలెను. జీతం: 12వేలు + ఇన్‌సెంటివ్స్. Cont: 9398426624.

SUKUN ఫర్నీచర్ నందు పని చేయుటకు లేడీ సూపర్‌వైజర్స్ మరియు ఆటో డ్రైవర్లు కావలెను. ఆలంఖాన్‌పల్లె, కడప. Contact : 9949237857.

ఒమేగా హోంకేర్‌లో వృద్ధులను/ పేషంట్స్/ పిల్లలను చూసుకొనుటకు వర్కర్స్/ నర్సులు కావలెను. ఫ్రీ వసతి, భోజనం. జీ: 18-20K ✆ 89776 39662, 89776 39663

డొమెస్టిక్ కార్గో కొరియర్ సర్వీసెస్‌లో వర్క్‌చేయుటకు కస్టమర్ సర్వీసెస్ సూపర్‌వైజర్స్ కావలెను. జీ: 23,000/- టు 29000. వ: 18-35. ✆ 77309 58410.

ఈనాడు క్లాసిఫైడ్స్ 5 లైన్ల ప్రకటన రూ॥ 350/- మాత్రమే Contact: KDP: 9989997626 8008514248 PDTR: 8008597620 ప్రకటనలపై జి.ఎస్.టి. 5% అదనం

MARKETING/ SALES

HINDUJA HOUSING FINANCE
WALK-IN INTERVIEW
SALES OFFICER
Experience: 0-3 Years
Qualification: 12th or Any Degree
Age: upto 27 years
Salary: Upto 2.7 LPA
Incentive: Best in the Industry
Location: Cuddapah
#42-362-5, 2nd Floor, Sainath Square, Bhagyanagar COlony, Chinnachowk, Kadapa - 516002 AP
Subramanyam Narra 9866577754
Location: Madanapalli
Door No: 15-6-1, CTM Road, Revenue Ward No.15, Madanapally - 517325
Jeripothula Gangaraju 9177937204
Walk in on: 08th, 09th & 10th, January 2026 between 10am-5pm

గమనిక: క్లాసిఫైడ్ ప్రకటనలకు ప్రతిస్పందించే ముందు తగిన రీతిలో క్షుణ్ణంగా విచారించుకోవలసిందిగా పాఠకులకు సూచించడమైనది. ప్రకటనదారు చెబుతున్న లేదా చేసుకుంటున్న క్లెయిములతో ఈ వార్తాపత్రికకు ఏవిధమైన సంబంధం లేదు. ప్రకటనదారులు సరుకుల అమ్మకం లేదా అందించిన సేవల విషయంలో తప్ప, ప్రకటనల ద్వారా ప్రజల నుండి ఎట్టి డబ్బును వసూలు చేయరాదు. డబ్బును వసూలుచేసి ప్రకటనకర్తను బ్లాక్- లిస్టులో ఉంచే మరియు/ లేదా అతనిపై చట్టపరమైన చర్య తీసుకునే హక్కు, యాజమాన్యానికి కలదు.



IN THE COURT OF THE HONOURABLE SENIOR CIVIL JUDGE, BADVEL
Creditor I.P. No. 9/2025
Gaggaturi @ Gagguturi Moulali, S/o Siddaiah, aged 57 years, Hindu, Cultivation, R/o D.No.2/33, Nadimpalli Village and Post, Ontimitta Mandal, YSR Kadapa District. - Petitioner/Creditor
Vs
1. Shaik Karimulla, S/o Sadak Valli, Muslim, aged about 60 years, Fruit Business, R/o D.No.2/197, Devalam Street, Ontimitta Village and Mandal, YSR Kadapa District.
2. Navvuluri Venkata Narasimha Anil Kumar, S/o late Navvuluri Srinivasa Rao, Hindu, aged about 37 years, Business, R/o D.No.3/104, Raja Veedhi, Ontimitta Town and Mandal, YSR Kadapa District. - Respondents/Debtor
GENERAL PUBLIC NOTICE
The above named petitioner/creditor has filed the above Insolvency Petition seeking to declare the respondent No.1 as an insolvent and to set aside the register sale deed document No.1009/2025 dt.29-09-2025 executed by the respondent No.1 in favour of respondent No.2 as null and void. Any persons having any objections to the said petition, is hereby directed to appear before this Hon'ble Court on 22-01-2026 at 10-30 A.M. either in person or through their counsel and file their objections.
// BY ORDER OF THE COURT //
T.Eswara Reddy, N.Sreenivasulu
Advocates for Petitioner/Creditor, Badvel, Cell No.8790968646.



ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము
ది ఆంధ్రప్రదేశ్ శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మరియు కల్చరల్ సొసైటీ
ప్లాట్ నెం.56, డోర్ నెం.54-16-1/18సి, రోడ్ నెం.2, సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ, లయోలా కాలేజ్ రోడ్, విజయవాడ -520008
టెండరు ప్రకటన
టెండరు ప్రకటన నెం.36/ ఆంధ్రప్రదేశ్ శిల్పారామం / పార్కింగ్- టెండర్ / కెడిపి/ 2026. ది.07-01-2026
శిల్పారామం, కడప వద్ద లీజు ప్రాతిపదికన "పార్కింగ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్" ఆపరేషన్ మరియు నిర్వహణ కోసం సమర్థులైన మరియు అర్హత కలిగిన ఏజన్సీల నుండి టెండర్లు ఆహ్వానించబడుతున్నాయి. పైన పేర్కొన్న టెండరు పత్రాన్ని AP SACCS website: https://shilparamam.ap.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చును. టెండరు ధరఖాస్తును విజయవాడ శిల్పారామంలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం నుండి రూ.5,000/- ధరఖాస్తు ధర ఏదైన షెడ్యూలు వాణిజ్య బ్యాంక్ నుండి "Chief Executive Officer, the APSACCS" పేరు మీద పొందిన డి.డి. విజయవాడలో చెల్లుబాటు అగునట్లు చెల్లించి పొందవచ్చును. టెండరు షెడ్యూల్ జారీ తేది.08.01.2026. టెండర్లు సమర్పించడానికి చివరి తేది.23.01.2026 మధ్యాహ్నం 3 గంటలు. మరిన్ని వివరాలకు దయచేసి విజయవాడలోని కార్యనిర్వహణ అధికారి మొబైల్ నెంబరు: 88866 52023 ను సంప్రదించగలరు. సం/- ముఖ్య కార్యనిర్వహణ అధికారి


## మహిళ మృతి కేసులో పరిహారం మంజూరు

**ఈనాడు, హైదరాబాద్:** శంషాబాద్‌లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన కేసులో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ బుధవారం కీలక తీర్పు వెలువరించింది. మృతి చెందిన మహిళ కుటుంబ సభ్యులకు రూ.5.53లక్షలు చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం, కడప డిపో మేనేజర్, బస్సు డ్రైవర్ వి.సుబ్బరాయుడును ఆదేశించింది. 2023 ఏప్రిల్ 27న శంషాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం సమీపంలో రోడ్డు దాటుతున్న జహంగీర్‌బీ అనే మహిళను ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందారు.

## వేపకు ఏమైందో!

**● ఎండుతున్న చెట్లు**

**కడప వ్యవసాయం, బి.కోడూరు, న్యూస్‌టుడే:** పచ్చగా కళకళలాడే వేప చెట్ల కొమ్మలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. పది కాలాల పాటు నీడనిచ్చిన చెట్లు నిర్జీవంగా మారుతుండటంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వందలాది చెట్లకు ఇదే పరిస్థితి తలెత్తింది. ప్రధానంగా కడప, బి.కోడూరు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో వేపచెట్ల కొమ్మలు తెగుళ్లు వ్యాపించి నిలువునా ఎండిపోతున్నాయి.

### లక్షణాలివి..

మొదటగా వేపచెట్టుకు ఏర్పడిన చిగుర్లు ఎండిపోతున్నాయి. క్రమేణా చెట్ల కొమ్మల ఆకులు మొత్తం ఎండిపోతున్నాయి. చెట్లకు పట్టిన వైరస్‌ను కనుగొని చెట్లను సంరక్షించాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై బి.కోడూరు మండల వ్యవసాయ శాఖ అధికారి కౌశిక మాట్లాడుతూ.. చీడపురుగులతో తెగులు వ్యాపించి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. టి.మస్కిటో బగ్ దోమ కారణంతో ఈ పరిస్థితి తలెత్తిందని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ దోమలు ఆశించడంతో చెట్ల ఆకులన్నీ రాలిపోతున్నాయని వివరించారు.

కడప సమీపంలోని వేపచెట్టు కొమ్మలకు ఆకులు ఎండిపోయాయిలా..

### నివారణ చర్యలివి..

దీని నివారణకు ఇమిడో క్లోప్రిడ్ మందును లీటరు నీటిలో 0.4 ఎంఎల్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. కార్బోఫ్యూరాన్-3జి గులికలను ఇసుకలో కలిపి భూమిలో తేమ ఉన్నపుడు చెట్టు మొదలు దగ్గర చల్లుకోవాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం తెగుళ్ల నివారణ విభాగ శాస్త్రవేత్త సునీల్ తెలిపారు.

## గంజాయి విక్రేతల అరెస్ట్

**వేంపల్లె, న్యూస్‌టుడే:** స్థానికంగా గంజాయి విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి వారి నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ నరసింహులు తెలిపారు. బిడాలమిట్ట, మార్కెట్ ప్రాంతానికి చెందిన పలువురు గవిమల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఇతరులకు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

## మొక్కలు నాటి సంరక్షించాలి

**పెండ్లిమర్రి, న్యూస్‌టుడే:** మొక్కలు నాటి సంరక్షించాలని భాజపా జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, ఆప్కాబ్ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి అన్నారు. వెల్లటూరు ఉన్నత పాఠశాల, పెండ్లిమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం మొక్కలు నాటారు. ఎస్సై మోహన్ కుమార్ గౌడ్, ప్రిన్సిపల్ ఇందిరా, పాల్గొన్నారు.

(c) eenadu

# రాజంపేట

•రాజంపేట • బద్వేలు

## మోతాదుకు మించి యూరియా వాడొద్దు

**ఒంటిమిట్ట, న్యూస్‌టుడే:** పంటలు సాగు చేసే రైతులు మోతాదుకు మించి యూరియాను వాడరాదని ఊటుకూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సి.యాస్మిన్ అన్నారు. మండలంలోని చింతరాజుపల్లె రైతు సేవా కేంద్రం పరిధిలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం శాస్త్రవేత్త యాస్మిన్ మాట్లాడుతూ రసాయన ఎరువులను అధికంగా వాడటంతో భూములు నిస్సారం అవుతాయన్నారు. ప్రతి ఏటా కర్షకులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మట్టి నమూనాల విశ్లేషణ ఫలితాల ఆధారంగా ఎరువులను వినియోగించాలని చెప్పారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అన్నదాతలపై ఉందన్నారు. ఏవో మంజులరాణి, డీఆర్‌పీఏవో సుచిత్ర, ఆర్ఎస్‌కే బాధ్యుడు దిలీప్, జడ్పీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

## ప్రణాళికతో చదివితే సత్ఫలితాలు

విద్యార్థులకు సూచనలిస్తున్న ఎంఈవో-2 బ్రహ్మయ్య

**ఒంటిమిట్ట:** పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రణాళికబద్ధంగా పాఠాలను చదివితే సత్ఫలితాలు వస్తాయని ఎంఈవో-2 వల్లూరు బ్రహ్మయ్య అన్నారు. మండలంలోని చింతరాజుపల్లె, మంటపంపల్లె జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో బుధవారం ముఖాముఖి నిర్వహించారు. పిల్లలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలు జరిగే వరకు ప్రతి ఒక్కరూ నిరంతరం సాధన చేయాలని తెలిపారు. ఉన్నత విద్య చదవాలంటే పదో తరగతి చాలా కీలకమన్నారు.

## ఏపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

**సిద్దవటం, న్యూస్‌టుడే:** ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్-2026కు సంబంధించిన డైరీలో జీవోల సంపుటిలో విలువైన సమాచారం ఉందని, ఇది ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సిద్దవటం ఎంఈవో నాగరత్న, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఖాదర్‌బాష తెలిపారు. సిద్దవటం ఎంఈవో కార్యాలయంలో బుధవారం ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు కోటపాటి నరసింహాబాబు ఆధ్వర్యంలో ఏపీటీఎఫ్ డైరీ, కాలమానిని ఎంఈవో, ఏపీటీఎఫ్ ప్రతినిధులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీ ఉద్యోగులు సురేష్, గౌతమి పాల్గొన్నారు.

కాలమానిని ఆవిష్కరిస్తున్న ఎంఈవో, ఏపీటీఎఫ్ నాయకులు

## విద్యా కమిటీ సమావేశం వాయిదా

**రాయవరం(సుండుపల్లి), న్యూస్‌టుడే:** రాయవరం ప్రాథమిక పాఠశాలలో ఇటీవల ఆహారం తిని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వంటి ఏజెన్సీ నిర్వాహకులను మార్చాలని జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో బుధవారం పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశం కోలిక్కి రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఎంఈవో వెంకటేశునాయక్ తెలిపారు.

## రెవెన్యూ సమస్యల పరిష్కారం.. ఇక సులభతరం

**గోపవరం న్యూస్‌టుడే:** రాష్ట్ర వ్యాప్తంగా పేరుకపోయిన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. స్థానికంగా పరిష్కరించుకోవడానికి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారులకు బదలాయించింది. దీంతో గ్రామాలకు అందుబాటులో ఉన్న మండలాల్లో చాలా వరకు రెవెన్యూ సమస్యలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంది.

### ఇనాం భూముల సమస్యలే ఎక్కువ

ఇప్పటి వరకు సంయుక్త కలెక్టరు నియంత్రణలో ఉన్న 17 రకాల సమస్యల పరిష్కార అధికారాన్ని తహసీల్దార్లు, ఆర్డీవోలకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఇనాం, 22ఏ భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. బద్వేల్ రెవెన్యూ డివిజన్ లోనూ.. ఇనాం భూములు ఉన్నాయి. రైతులకు వీటి హక్కులు కల్పించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 'అన్నదాత సుఖీభవ' వంటి పథకాలు ఇనాం రైతులకు అందలేదు. తర్వాత రైతుల విన్నపాలను పరిగణలోకి తీసుకుని వారికి కూడా మంజూరు చేసింది. రైతులకు ఉపయోగపడే ఇటువంటి పథకాలకు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది. ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా తహసీల్దారు, డివిజన్ కేంద్రాల్లో పరిష్కరించుకునేలా ప్రభుత్వం వీలు కల్పించింది.

**ఆర్డీవోకు ఏ అధికారాలంటే.. :** ఆర్డీవోకు జేసీ నుంచి ఏడు ప్రత్యేక అధికారాలను కేటాయించారు. భూ సర్వేలో తప్పులు సరిదిద్దే అధికారం, మ్యుటేషన్, ఆర్వోఆర్, ఎల్పీఎంల సవరణ, కొత్త సర్వే నెంబర్ల కేటాయింపు, భూమి స్వభావం మార్పిడి, భూ వివాదాల పరిష్కారంపై నిర్ణయం, వంటివి అధికారాలు కల్పించారు.

**తహసీల్దారు.. :** జేసీ నుంచి తహసీల్దార్లకు కోర్టు ఆదేశాలతో చేయాల్సిన మార్పులు, అన్యాక్రాంత భూమి, భూ సేకరణ కేటాయింపులు, మాజీ సైనికోద్యోగులు, స్వాతంత్ర సమరయోధులకు భూమి ఇవ్వడం, ఆధార్ అనుసంధానం, భూ మార్పిడి, ఒక రైతుకు ఎక్కువ ఖాతాలు ఉంటే వాటిని సరిదిద్దడం, నకిలీ సర్వే నంబర్లు తొలగింపు వంటి అధికారాలను కల్పించారు.

### త్వరితగతిన పరిష్కరిస్తాం

ప్రభుత్వం బదిలీ చేసిన అధికారాలతో ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేస్తాం. రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించండి.

**- చంద్రమోహన్, బద్వేల్ ఆర్డీవో**

## మద్యం తాగి వాహనాలు నడిపితే జైలుకే

వీరబల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్న ఎస్సై సుస్మిత చిత్రంలో విద్యార్థులు, సిబ్బంది

**కలసపాడు, న్యూస్‌టుడే:** మండలకేంద్రంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో బుధవారం 37వ రోడ్డు భద్రత మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సుభాన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీషిరిడి సాయిబాబా ఐటీఐ కళాశాల వద్ద నుంచి విద్యార్థులు, పోలీసులు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు.

**అట్లూరు:** మైనర్లు ద్విచక్ర వాహనాలు నడపరాదని హెడ్ కానిస్టేబుల్ చెన్నకేశవయ్య అన్నారు. స్థానిక కస్తూర్బా పాఠశాలలో భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన కల్పించారు.

**సుండుపల్లి:** మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవని రాజంపేట గ్రామీణ సీఐ ఏపీ మస్తాన్ హెచ్చరించారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా సుండుపల్లిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

**వీరబల్లి:** మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుస్మిత అన్నారు. వీరబల్లిలోని ఎస్‌డీకేఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి పోలీసులు బుధవారం హెల్మెట్ వాడటంతో ఉన్న ఉపయోగాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.

## విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత

స్టడీ మెటీరియల్లను చూపిస్తున్న విద్యార్థినులు

**కలసపాడు, న్యూస్‌టుడే:** మండలంలోని పెండ్లిమర్రి కస్తూర్బా పాఠశాల, కలసపాడు, ఎగువరామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు కె.వెంకటసుబ్బారెడ్డి, టి.గౌరీదేవి సహకారంతో బుధవారం ఎస్టీయూ 'పది' స్టడీ మెటీరియల్‌ను ఎస్సై సుభాన్, ప్రధానోపాధ్యాయులు రుద్రమూర్తి అందజేశారు. విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎస్టీయూ అందిస్తున్న సేవలను వారు అభినందించారు. కార్యక్రమంలో రమణయ్య, ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు ఎస్.వి. సత్యనారాయణ, ఎస్వో రెడ్డిజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

## రాములోరి సేవలో తితిదే పూర్వ ఈవో

అర్చకులతో మాట్లాడుతున్న తితిదే పూర్వ ఈవో ధర్మారెడ్డి

**ఒంటిమిట్ట, న్యూస్‌టుడే:** ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదే పూర్వ కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి బుధవారం సందర్శించారు. రాములోరి సన్నిధికి విచ్చేసిన ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించారు. అనంతరం ధర్మారెడ్డికి పర్యవేక్షకుడు హనుమంతయ్య శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఆలయంలో అమలు చేస్తున్న ఆర్జిత సేవలు, అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని సిబ్బందితో మాట్లాడి ఆరా తీశారు. కార్యక్రమంలో అర్చకులు వీణా రాఘవాచార్యులు, ఎ.శ్రావణ్‌కుమార్, వి.మనోజ్‌కుమార్ పాల్గొన్నారు.

## రహదారి విస్తరణ పనులకు ఆటంకం

పోరుమామిళ్ల ప్రధాన రహదారి విస్తరణ పనులు విద్యుత్తు నియంత్రిక, స్తంభాల వల్ల ఆగిపోయాయి. రహదారికి ఇరువైపులా ఉన్న దుకాణాలను తొలగించి, వీధి కాల్వ నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే ప్రధాన రహదారిపై పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు తొలగించలేదు. ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామచావిడి సమీపంలో ఇప్పటికీ ప్రమాదకరంగా విద్యుత్తు నియంత్రికలు రహదారి పక్కనే ఉన్నాయి. విద్యుత్తు నియంత్రికలు తొలగిస్తే కానీ రహదారి విస్తరణ పనులు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఉన్న విద్యుత్తు నియంత్రికను లారీ ఢీకొంది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో పెనుప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా ప్రధాన రహదారిపై నియంత్రికలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, పోరుమామిళ్ల**

## ఆర్టీసీ డ్రైవర్‌ని విధుల్లోకి తీసుకోవాలని నిరసన

**బద్వేలు, న్యూస్‌టుడే:** స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేసే సుబ్బారెడ్డి మూడు నెలల కిందట నెల్లూరు నుంచి బద్వేలుకు వస్తుండగా ఓ ఆటో యూటర్న్ తీసుకునే సమయంలో బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఓ ప్రయాణికుడు మృతి చెందారు. ఈ ప్రమాదానికి బాధ్యున్ని చేస్తూ డ్రైవర్ సుబ్బారెడ్డిని రెండు నెలల కిందట ఆర్టీసీ అధికారులు సస్పెండ్ చేశారు. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ స్థానిక ఆర్టీసీ గేటు వద్ద బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరామ సమయంలో ఎన్ఎంయూ నేతృత్వంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా డిపో సెక్రటరీ చంద్రయ్య మాట్లాడుతూ 51 రోజులుగా కడపలో దీక్షలు చేస్తున్నా కడప ఆర్టీసీ డీపీటీవో గోపాలరెడ్డి, బద్వేలు ఆర్టీసీ డీఎం చైతన్య నిరంజన్ న్యాయం చేయడం లేదన్నారు. వెంటనే అతన్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్ధనరావు, నాగేంద్ర, రమణ తదితరులు పాల్గొన్నారు.

## పాఠశాల నిర్మాణానికి భూమి పూజ

**నందలూరు, న్యూస్‌టుడే:** మండలంలోని గొల్లపల్లె ఉర్దూ పాఠశాల నిర్మాణానికి బుధవారం ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి భూమి పూజ చేశారు. పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ విషయాన్ని గ్రామస్థులు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన రూ. 14 లక్షలు రాజ్యసభ నిధులను మంజూరు చేశారు. దీంతో పాఠశాల పాత భవనాలను తొలగించి నూతన భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

## అర్హులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతి

**బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే:** జిల్లా సర్వజన ఆసుపత్రి మానసిక వికలాంగుల చికిత్స కేంద్రంలో భర్తీ చేయాల్సిన బార్బర్, దోబి పోస్టులను నాయిబ్రాహ్మణ, రజక సామాజిక వర్గాలకే కేటాయించాలని నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం ఈ విషయంపై జిల్లా సర్వజన ఆసుపత్రి డిప్యూటీ కలెక్టర్, పరిపాలన అధికారి రంగస్వామికి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.

## యువత క్రీడల్లో రాణించాలి

**కలసపాడు:** మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో సంక్రాంతి పండగను పురస్కరించుకొని బుధవారం మండల స్థాయి మెగా క్రికెట్ టోర్నీని ఎస్సై సుభాన్ ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో తెదేపా కలసపాడు టౌన్ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్‌రెడ్డి, వైకాపా నాయకులు రాంబాబు, యువత పాల్గొన్నారు.

## 'తెదేపా, వైకాపా నేతలు సీమ ద్రోహులు'

**రాజంపేట, న్యూస్‌టుడే:** తెదేపా, వైకాపా పాలనలో రాయల సీమకు ద్రోహం చేశారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూల భాస్కర్ విమర్శించారు. రాజంపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ వైకాపా, తెదేపా నాయకులు ఒకరినొకరు తిట్టుకోవడం, ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడం తప్ప రాయలసీమ అభివృద్ధికి చేసింది ఏమీ లేదన్నారు.

## క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

**బద్వేలు గ్రామీణ, న్యూస్‌టుడే:** బద్వేలు నియోజక వర్గంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్‌రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని స్పోర్ట్సు ఆథారిటీ ఛైర్మన్ రవినాయుడును కలిసి వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. నియోజక వర్గంలో క్రికెట్ క్రీడాకారులు వేల సంఖ్యలో ఉన్నారని వారికి స్టేడియం నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

## కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

**నందలూరు:** ఆగి ఉన్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన బుధవారం నందలూరు వద్ద చోటుచేసుకుంది. కడప చెన్నై జాతీయ రహదారిలో చెయ్యేరు వంతెనకు సమీపంలో రహదారికి పక్కన నిలిపి ఉన్న కారును కడప నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా ఉన్న ఆవును తప్పించబోయి ప్రమాదవశాత్తు కారును ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

## జూదరులపై కేసు నమోదు

**బి.కోడూరు:** మండల పరిధిలోని పాయలకుంట్ల గ్రామ సమీపంలో జూదం ఆడుతున్న ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్యనారాయణరెడ్డి బుధవారం తెలిపారు. వచ్చిన సమాచారంతో దాడి చేసి జూదం ఆడుతున్నవారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.7,230 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ఈనాడు

దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు

Cell: 99899 97626

ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి

Cell: 91771 11468

## ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వినతి

మోకాళ్లపై నిరసన వ్యక్తం చేస్తున్న సొసైటీ ఉద్యోగులు

**బద్వేలు, న్యూస్‌టుడే:** డొర్టూ పద్దులు రద్దు చేసి వేతన సవరణ చేయాలని డీసీసీ బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. బద్వేలులో డీసీసీ బ్యాంకు ఎదురుగా సహకార సంఘం ఉద్యోగులు బుధవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొండయ్య మాట్లాడుతూ.. 2019 నుంచి చేరిన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు.

**సిద్దవటం, న్యూస్‌టుడే:** సిద్దవటంలోని కేంద్ర సహకార బ్యాంకు ఎదుట బుధవారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని మూడో రోజు బుధవారం వారు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈవో సుకూర్.. మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కమిషనర్ నిర్లక్ష్యం వహిస్తూ కాలయాపన చేయడం తగదన్నారు.

## వైద్య శిబిరానికి స్పందన

**పోరుమామిళ్ల, న్యూస్‌టుడే:** బాలమ్మసత్రం వృద్ధాశ్రమంలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించామని మదర్‌థెరిస్సా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చిత్తా రవిప్రకాష్‌రెడ్డి , గిరిప్రణీత్‌రెడ్డి తెలిపారు. ఆశ్రమంలోని వృద్ధులకు వైద్యపరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. చలికాలంలో వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశ్రమం నిర్వాహకులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డా. అమితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైద్యపరీక్షలు చేస్తున్న డా.అమితారెడ్డి

## ఆక్రమణలు తొలగించాలని వినతి

మంత్రి సవితకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న కుప్పాల

**నందలూరు, న్యూస్‌టుడే:** నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కన్యకాచెరువు, ఎర్రచెరువు సాగునీటి పంట కాలువల ఆక్రమణలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవితకు ఆ గ్రామ సర్పంచి జంబు సూర్యనారాయణ వినతి పత్రం అందజేశారు. ఉన్నతాధికారులు ఆదేశించినా ఇరిగేషన్, రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోక పోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు.

● నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన భవనాలకు అనుమతులు ఇచ్చి, నిధులు మంజూరు చేయాలని బార్ అసోసియేషన్ కోశాధికారి వినయ్ కుమార్ మంత్రి సవితకు వినతి పత్రం అందజేశారు.

### మంత్రికి కృతజ్ఞతలు

**సిద్దవటం, న్యూస్‌టుడే:** సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో యథావిధిగా కొనసాగించడాన్ని అభినందిస్తూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సవితకు పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం కడపలో మంత్రిని కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు.

## అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

విద్యార్థులతో కలిసి నృత్యం చేస్తున్న సినీ నటుడు మౌళి

ఆడిపాడుతున్న గాయని మంగ్లీ

**రాజంపేట గ్రామీణ, న్యూస్‌టుడే:** అన్నమాచార్య విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కేరింతల నడుమ ప్రముఖ గాయని మంగ్లీ, సినీ నటుడు మౌళి తనుజ్ ప్రశాంత్ పాటలతో కళాశాల వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గాయని మంగ్లీ జానపద, సినిమా పాటలు పాడి విద్యార్థులను అలరించారు. అనంతరం విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి, ప్రో-ఛాన్స్‌లర్ అభిషేక్‌రెడ్డి, వీసీ సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ మల్లికార్జునరావు, కళాశాల వైస్ ఛైర్మన్ ఎల్లారెడ్డి, ఏఐటీఎస్ ప్రిన్సిపల్ నారాయణ పాల్గొన్నారు.

## భూమి చదును పనుల అడ్డగింత

స్థానికులతో మాట్లాడుతున్న పోలీసులు

**సిద్దవటం, న్యూస్‌టుడే:** మండలంలోని మాధవరం-1 గ్రామంలోని ప్రభుత్వ భూములను బుధవారం యంత్రాలతో చదును చేయడంతో వివాదం తలెత్తి ఉద్రిక్తతకు దారి తీసింది. సిద్దవటం మండలం మాధవరం-1 పరిధిలోని సర్వే సంఖ్య 937లోని భూములను బుధవారం కడప-రేణిగుంట జాతీయ రహదారి పనుల నిమిత్తం గుడారాలు, వాహనాలు, ఇతర సామగ్రి ఏర్పాటు కోసమంటూ సంబంధిత గుత్తేదారుని అనుచరులు యంత్రాలతో భూముల చదును పనులు చేపట్టారు. మాధవరం-1 పరిధిలోని ఎస్‌కేఆర్‌నగర్‌కు చెందిన దళితులు వచ్చి పనులను అడ్డుకున్నారు. ఇక్కడి భూములను తమకు కొన్నేళ్ల కిందటే అధికారులు కేటాయించారని ఆ భూముల్లో చదును పనులు ఎలా చేస్తారని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య కొద్ది సేపు వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం తెలియడంతో సీఐ నరసింహారాజు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. తహసీల్దారు తిరుమలబాబుతో మాట్లాడి సమస్యను వివరించారు. అనుమతి లేకుండా భూములను చదును చేయొద్దంటూ తహసీల్దారు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ ప్రస్తుతం ఆ భూముల సమస్య న్యాయస్థానంలో పరిధిలో ఉందని వాటిలో ఎలాంటి పనులు చేసేందుకు వీలులేదని ఆయన తెలిపారు.

## రహదారి ఇలా... నడిచేదెలా?

మాచుపల్లె పరిధిలోని శాంతినగర్‌లో ఆర్అండ్‌బీ ప్రధాన రహదారి మురుగునీటితో అధ్వానంగా మారింది. ఈ రహదారి మీదుగా బద్వేలు, అట్లూరు, సిద్దవటం వాహన చోదకులు కడపకు రాకపోకలు సాగిస్తుంటారు. కొన్ని రోజుల నుంచి ఎస్సీ కాలనీ కాలువ నుంచి మురుగునీరు రోడ్డుపైకి చేరి నిల్వ ఉంటోంది. దీంతో రహదారి దెబ్బతిని గుంతలు పడింది. పాదచారులు, వాహనదారులు అదుపు తప్పి ప్రమాదం బారిన పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారిపై మురుగు నిల్వను తొలగించే చర్యలు తీసుకోవాలని చోదకులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, సిద్దవటం**

## జీవనోపాధి కోసమే పెరటికోళ్ల పంపిణీ

**సుండుపల్లి, న్యూస్‌టుడే:** మండలంలోని వంద మంది డ్వాక్రా సంఘ సభ్యులకు జీవనోపాధి నిమిత్తం బుధవారం పెరటి కోళ్లను పశువైద్యాధికారి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిరాజ కోళ్లను ఇంటి ఆవరణంలో పెంచుకోవడం ద్వారా వాటి నుంచి వచ్చే గుడ్లను అమ్ముకుని ఆదాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి సి.మహేష్‌నాయుడు, వెలుగు ఏపీఎం శ్రీనివాసులు, సీసీలు, వీవోఏలు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

## భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు మేలు

**చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే:** భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసి, రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని ఊటుకూరు భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ ఉప సంచాలకులు రాధాదేవి అన్నారు. భూసార పరీక్ష కేంద్రంలో బుధవారం అన్నదాతలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోషకాల స్థాయికి అనుగుణంగా ఎరువుల వాడకం ఉండాలని సూచించారు.

**వేముల:** సాగులోని పంటలకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో ఓబులేసు రైతులకు సూచించారు. చాగలేరులో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఈవో సురేష్, రైతులు పాల్గొన్నారు.

## చెరువు తెగి నాలుగేళ్లు.. మరమ్మతులకు ఇంకెన్నాళ్లు



తెగిన అయ్యవారి చెరువు

**సుండుపల్లి, న్యూస్‌టుడే:** పెద్దినేనికాలువ పంచాయతీ భట్రాజుగారిపల్లి సమీపంలోని అయ్యవారి చెరువు గత వైకాపా ప్రభుత్వంలో కురిసిన వర్షాలకు తెగిపోయింది. చెరువు తెగి నాలుగేళ్లవుతున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత వైకాపా ప్రభుత్వంలో మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ సమస్యపై చొరవ చూపకపోవడంతో ఆయకట్టు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు పరిధిలో వంద ఎకరాలకు పైగా ఆయకట్టు భూములున్నాయి. పరోక్షంగా జలవనరుల పెరుగుదలకు ఈ చెరువు అండగా ఉండేది. పాలకులకు ఈ సమస్యను పరిష్కరించాలని పలు మార్లు విన్నవించినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. గతేడాది కురిసిన వర్షాలకు రింగ్‌బండ్ కూడా తెగిపోయింది. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా నాయకులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

**ప్రతిపాదనలు పంపాం.. :** చెరువు మరమ్మతుకు ప్రతిపాదనలు పంపాం. మారిన ధరల ప్రకారం అంచనాలు నవీకరించాల్సి ఉంది. రింగుబండ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపడతాం. **- పి.చంగల్రాయుడు, బాధ్య ఈఈ, జలవనరుల శాఖ, కడప**

बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda బ్యాంక్ ఆఫ్ బరోడా బద్వేలు శాఖ

ఎస్.నెం.923, SBVR కాలేజ్ ఆఫ్ ఎడుకేషన్ క్యాంపస్, మడకలవారి పల్లి,బద్వేలు-516227,కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్.

**స్వాధీనత ప్రకటన (స్థిరాస్థి కొరకు)**

(అనుబంధము IV రూల్ 8(1) తో కలిపి చదుకొనే సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్, 2002ను అనుసరించి)

సెక్యూరిటైజేషన్ & రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 క్రింద మరియు సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్,2002 యొక్క రూల్ 3 తో కలిపి చదువుకోవలసిన సెక్షన్ 13(12) క్రింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా అధీకృత అధికారి అయిన దిగువ సంతకందారు రుణగ్రహీత శ్రీ ఒంటేరు వెంకటేశ్వర్లు, S/o ఒంటేరు సాంబయ్య, నివాసము హెచ్.నెం.7-74-5/6, విద్యానగర్,ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు,బద్వేలు,కడప జిల్లా-516227 అనువారికి 16.10.2025వ తేదీన డిమాండ్ నోటీసు జారీ చేస్తూ డిమాండ్ నోటీసులో పేర్కొన్న బకాయి అనగా 15.10.2025 నాటికి గల బకాయి **రూ.21,07,475.88(ఇరవై ఒక్క లక్షల ఏడు వేల నాలుగు వందల డబ్బై అయిదు రూపాయిల ఎనిభై ఎనిమి పైసలు మాత్రమే)** మరియు బకాయి తిరిగి చెల్లించు నాటికి ఒప్పంద తదుపరి వడ్డీ, ఇతర ఖర్చులను నోటీసు అందిన 60 రోజులలోపు చెల్లించవలసిందిగా కోరి ఉన్నారు.

రుణ గ్రహీతలు సదరు మొత్తాన్ని చెల్లించుటలో విఫలమైనందున,ఇందుమూలముగా రుణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి తెలియజేయడమేమనగా సదరు చట్టంలోని రూల్ 8చదువుకొనే సెక్షన్ 13 యొక్క సబ్ సెక్షన్ (4) ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ దిగువ సంతకందారు దిగువ తెలపిన ఆస్తిని **2వ తేదీ,జనవరి నెల, 2026** వ తేదీన స్వాధీన పరుచుకున్నారు.

ముఖ్యముగా రుణగ్రహీత/గ్యారంటీదారులు మరియు సాధారణ ప్రజానీకానికి హెచ్చరించడమేమనగా సదరు ఆస్తితో ఎట్టి లావాదేవీలు జరుపరాదు మరియు సదరు ఆస్తితో జరుపు ఏదేని లావాదేవీలైన 31.12.2025 వ తేది నాటికి గల బకాయి మొత్తము **రూ. 20,46,819.01/-(ఇరవై లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయిల ఒక్క పైసా మాత్రమే)** మరియు బకాయి తిరిగి చెల్లించు నాటికి ఒప్పంద తదుపరి వడ్డీ, ఇతర ఖర్చు తదుపరి వడ్డీ, వ్యయాలు,ఖర్చులు వగైరాలు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క చార్జీకి లోబడి ఉంటుంది.

స్థిరాస్థి వివరములు-తనఖా ఆస్తి

**శ్రీ ఒంటేరు వెంకటేశ్వర్లు, S/o ఒంటేరు సాంబయ్యకు చెందిన ఈ క్రింది పూరా ఆస్తి** కడప జిల్లా-516227,బద్వేలు మునిసిపాలిటీ పరిధి,మడకలవారిపల్లి గ్రామం,సర్వార్ పుంజ డి.నెం.857/2బి,విస్తీర్ణం ఎ.0.12 1/2 అందులో 119.04 చదరపు గజములు,ఈ ప్రతిపాదిత స్థలములో గల భూమి మరియు నిర్మాణములు.

హద్దులు : తూర్పు :శ్రీనివాసులు స్థలం, దక్షిణం : అమ్మకందారు స్థలం,పడమర : రోడ్డు,ఉత్తరం:అమ్మకందారు స్థలం

స్థలం కొలతలు : తూర్పు-పడమర : 27 అడుగులు, ఉత్తర-దక్షిణం: 43 అడుగులు మొత్తం ఏరియా : 119.04 చదరపు గజములు.

తేది : 02.01.2026 సం/- అధీకృత అధికారి,
ప్రదేశము : బద్వేలు బ్యాంక్ ఆఫ్ బరోడా

(c) eenadu

# ప్రొద్దుటూరు

•ప్రొద్దుటూరు • జమ్మలమడుగు • మైదుకూరు

## పాఠశాలల్లో ఆధార్ శిబిరాలు

మైలవరంలో విద్యార్థికి ఆధార్ నమోదు చేస్తున్న సిబ్బంది

**మైలవరం, న్యూస్‌టుడే :** మైలవరం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం నుంచి ప్రత్యేక ఆధార్ శిబిరాలు ప్రారంభించారు. ఈ నెల 8, 9వ తేదీల్లో మండలంలోని చిన్నకొమెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆధార్ శిబిరాలు కొన సాగుతాయని మైలవరం ఎంపీడీవో సోమ శేఖర్‌రెడ్డి తెలిపారు. చిన్నారుల వేలిము ద్రల నవీకరణ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో బషీర్ బాషా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

## పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

**మైలవరం, న్యూస్‌టుడే :** భూ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తహసీల్దారు లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మండలం లోని ఎ.కంబాలదిన్నె, బేస్తవేముల గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దారు మాట్లాడుతూ జాయింట్ ఎల్‌పీఎంలను విభజించి సరిచూసుకో వాలన్నారు. ఎ.కంబాలదిన్నె గ్రామానికి 140, బేస్తవేములకు 72 పాసు పుస్తకాలు పంపిణీ చేసి నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఎ.కంబాలదిన్నెలో పాసు పుస్తకం పంపిణీ చేస్తున్న తహసీల్దారు లక్ష్మీనారాయణ

### కాలువల ఆక్రమణలపై ఎమ్మెల్యే సమీక్ష

**ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే :** ప్రొద్దుటూరులోని కాలువలపై ఉన్న ఆక్రమణల తొల గింపుపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి బుధవారం సాయంత్రం పురపాలక సంఘం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐదు మురుగు కాలు వలపై ఉన్న ఆక్రమణలు గుర్తించేందుకు పట్టణ ప్రణాళిక, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేయాల్సి ఉంది. ఈ అంశంపై ఎమ్మెల్యే సమీక్ష జరిపారు. రెండు రోజుల్లోగా తొలగింపు పనులు చేపడతామని పట్టణ ప్రణాళికాధికారులు ఎమ్మెల్యేకు చెప్పారు. ఈ సమీక్షలో కమిషనర్ రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.

### ఉల్లి రైతుకు నష్ట పరిహారం ఇవ్వాలి

**ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే :** సాగు చేసిన ప్రతి ఉల్లి రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండు చేశారు. బుధవారం ఎర్రగుంట్ల సీపీఐ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఉల్లిని సాగు చేసిన వారిలో కౌలు రైతులు ఎక్కు వగా ఉన్నారన్నారు. వారికి నష్ట పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుం దని దుయ్యబట్టారు. సాగుచేసిన ప్రతిరైతుకు నష్టపరిహారం చెల్లించకపోతే కలెక్టరేట్‌ను ముట్టి డిస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఉపాధ్య క్షుడు మల్లుమోహన్‌రెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

### మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు తీర్చరూ..

**కొండాపురం:** మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రతి నెలా గౌరవ వేతనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భోజన పథకం జిల్లా గౌరవ అధ్యక్షుడు చాంద్‌బాషా డిమాండ్ చేశారు. కొండాపురంలో బుధవారం ఆయన విలే కరులతో మాట్లాడారు. సెంట్రల్ కిచెన్ రద్దు చేయాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలన్నారు. ఈ నెల 9వ తేదీ కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజనం వర్కర్స్ సమస్యల పరిష్కారానికి ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు.

### జూదరుల అరెస్టు

**కొండాపురం, న్యూస్‌టుడే :** సిరిగేపల్లెలో జూదం ఆడుతున్న నలుగురిని బుధవారం అదు పులోకి తీసుకున్నట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ అనిల్‌కుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 20,500 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

## చకచకా మురుగు నీటి శుద్ధి కేంద్రం పనులు

మైదుకూరు : మురుగునీటి శుద్ధికి గడ్డమాలవాడ వద్ద నిర్మాణంలో ఉన్న తొట్లు

**మైదుకూరు, న్యూస్‌టుడే :** మైదుకూరులో మురుగు నీటి శుద్ధి కేంద్రం పనులు జోరుగా సాగుతున్నాయి. రోజూ 8.10 ఎంఎల్‌డీల మురుగు నీటిని శుద్ధి చేసేలా కేంద్రం ఏర్పాటు అవుతోంది. పట్టణానికి దిగువన గడ్డమాలవాడ వద్ద 2.38 ఎకరాల్లో ఆ కేంద్రం నిర్మాణం జరుగుతోంది. గత ఏడాది జనవరిలో మైదుకూరు పర్యటన సందర్భంగా రూ.16.45 కోట్లతో చేపట్టే పనులకు ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2024 జనవరిలో హైదరాబాద్‌కు చెందిన సాయిపావని కన్‌స్ట్రక్షన్ రూ.13.35 కోట్లతో పబ్లిక్ హెల్త్ విభాగం ఒప్పందం చేసుకుంది. స్థలం అప్పగింతలో జాప్యం జరిగింది. అడ్డంకులు తొలగిపోవడం.. ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం.. వెనువెంటనే గుత్తేదారు పనులు ప్రారంభించారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి కావడంతో రూ.5 కోట్లమేర గుత్తేదారుకు బిల్లులు చెల్లించారు.

### వంకల్లో చేరుతున్న నీరు

మురుగులో హానికర బ్యాక్టీరియా, భారలోహాలు, విషపూరిత రసాయనాలు ఉన్నాయి. మురుగు వంకల్లో కలవడంతో నీరు కలుషితమవుతున్నాయి. పంటలకు ఆ నీరందించడం వల్ల పంట ఉత్పత్తులపై ప్రభావంతో మనుషులు రోగాలబారిన పడే అవకాశం ఉంది. నీరు భూమిలోకి ఇంకితే భూగర్భజలాలు కూడా కలుషితం కానున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మురుగు నీటిని శుద్ధి చేసి వంకల్లోకి వదలాలని నిర్ణయించారు. పట్టణంలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న కాలువల గుండా మురుగు కడ్డీలవంక, అనకుంట, చాకిరేనివంక, ఎర్రచెరువు అలుగు వంకలోకి చేరుతోంది. సాయినాథపురం, గడ్డమాలవాడ మీదుగా దిగువ వంకలోకి శుద్ధి లేకుండానే చేరేది. శుద్ధి కేంద్రం ద్వారా మురుగునీరు శుద్ధి చేసి తిరిగి వంకలోకి విడుదల చేయనున్నారు. మరో 6 నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రజారోగ్య విభాగం అధికారి సునీల్ తెలిపారు.

## ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

బడ్జెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్న ఛైర్‌పర్సన్ వేల్పుల శివమ్మ

**జమ్మలమడుగు :** మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులను సమ న్వయం చేసుకుంటూ జమ్మలమ డుగును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఛైర్ పర్సన్ వేల్పుల శివమ్మ పేర్కొన్నారు. బుధవారం పురపాలక సంఘ కౌన్సిల్ హాలులో ఆమె అధ్యక్ష తన, కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బడ్జెట్ సమావేశం జరిగింది. ముందుగా అజెండా లోని అంశాలను చదివి వినిపించారు. అనంతరం 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆదాయం రూ.17.94 కోట్లు, వ్యయం రూ.14.62 కోట్లు, నిల్వ రూ.2.45 కోట్లు ఉన్నట్లు అధికారులు వివరించారు. 9వ వార్డు కౌన్సిలరు శివరామలింగా రెడ్డి కన్నెలూరులో అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. 11వ వార్డు కౌన్సిలర్ పోచిరెడ్డి మాట్లాడుతూ ఎత్తుపువారి కాలనీలో శ్మశానవాటికలో ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయన్నారు. దిగువపట్నం కాలనీలో రహదారుల నిర్మాణం చేపట్టాలని 15వ వార్డు కౌన్సిలరు శింగరయ్య కోరారు. 20వ వార్డులో కొన్ని వీధులకు తాగునీరు కలుషితంగా వస్తున్నాయని కౌన్సిలర్ షామీర్ తెలిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని కమిషనరు వెంకటరామిరెడ్డి, డీఈ సురేంద్రబాబు చెప్పారు. ఏడో వార్డు కౌన్సిలరు విజయ, మామయ్య చనిపోయారని తెలుసుకున్న ఛైర్‌పర్సన్ రూ.10వేలు నగదు అందజేశారు.

## సమస్యలు పరిష్కరించాలని నిరసన

జమ్మలమడుగు ఆర్టీసీ డిపో ఆవరణలో రెండో రోజు నిరసన తెలియజేస్తున్న ఎన్ఎంయూఏ కార్మికులు

**జమ్మలమడుగు, న్యూస్‌టుడే :** జోనల్ వ్యాప్తంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్ఎంయూఏ కార్మికులు నిరసన తెలిపారు. బుధవారం గ్యారేజీ వద్ద డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ రవిబాబు ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని డిపోల్లో ఉద్యోగ భద్రత ఉత్తర్వు నం:1-19ని వెంటనే అమలు చేయాలన్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ల ఉద్యోగోన్నతులకు సంబంధించి న్యాయ ప్రక్రియ ద్వారా ఉన్న అడ్డంకులు తొలగించాలని కోరారు. నైట్ సర్వీసులకు వెళ్లే సిబ్బందికి రెస్ట్ రూముల్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిటీ సభ్యుడు వలి, కార్మికులు పాల్గొన్నారు.

### ఎన్ఎంయూఏ ఆందోళన

**మైదుకూరు :** హక్కులు, సౌకర్యాలు కోరుతూ మైదుకూరు ఆర్టీసీ డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఉద్యోగులు చేపట్టిన నిరసన రెండో రోజు బుధవారం కొనసాగింది. డిపో కార్యదర్శి వీఎస్ రాయుడు ఆధ్వర్యంలో డిపో వద్దకు చేరుకున్న అసోసియేషన్ ఉద్యోగులు నిరసన తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఉద్యోగులకు మిగిలిన ఉద్యోగులు వలే సౌకర్యాలు కల్పించకపోవడాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరికలు చేశారు.

## పనులు సకాలంలో పూర్తి చేయండి

సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

**చాపాడు, న్యూస్‌టుడే :** పల్లె పండుగ నిధులతో నిర్మించే సిమెంటు రహదారులు, గోకులాలు, శ్మశానవాటికల పనులు సకాలంలో పూర్తి చేయాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని పల్లవోలులో సిమెంటు రహదారి నిర్మాణానికి ఆయన భూమిపూజ చేసి మాట్లాడారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో మార్చి నుంచి కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతుందన్నారు. బిల్లులు సకాలంలో అందాలంటే పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రెడ్డి, గురివిరెడ్డి, మునిశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు, రామ్మోహన్, నాయబ్‌రసూల్, రజనీకాంత్ పాల్గొన్నారు.

### 54 మందికి సీఎం సహాయనిధి చెక్కులు

**మైదుకూరు, న్యూస్‌టుడే :** మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 54 మందికి రూ.32,23,821 సీఎం సహాయనిధి చెక్కులతోపాటు అందుకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ బుధవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ప్రొద్దుటూరులోని క్యాంపు కార్యాలయానికి కుటుంబ సభ్యులను ఆహ్వానించి చెక్కులు అందించారు.

## వేడుకగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

**ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే :** స్థానిక వైఎంఆర్ కాలనీలో బుధవారం నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు శేషన్న, సుబ్బరాయుడు ఆధ్వర్యంలో త్యాగరాజస్వామి ఆరాధనామహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై త్యాగరాజస్వామి చిత్రపటాన్ని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో మంగళవాయిద్యాల మధ్య అట్టహాసంగా ఊరేగించారు. ఈ వేడుకలో వేంకటేశ్వరస్వామి వేషధారణ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన సంఘం పెద్దలు, సంగీత కళాకారులు పాల్గొన్నారు.

త్యాగరాజస్వామి ఊరేగింపు

## తాగునీటి పైపులైన్ పనులు మొదలు

**మైదుకూరు:** తాగునీటి ఇబ్బందులు పరిష్కరించేలా పట్టణంలోని రాజీవ్‌గాంధీనగర్‌లో బుధవారం పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టారు. ఎంతోకాలంగా ఆ ప్రాంత వాసులు పైపులైన్ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఆ కలను సాకారం చేసింది. రూ.3 లక్షలతో పైపులైన్ ఏర్పాటు పనులు చేపట్టారు. పనులు పూర్తయితే రాజీవ్‌గాంధీనగర్ వాసులకు తాగునీటి ఇక్కట్లు తీరుతాయి.

## బహుమతులు అందజేత

బహుమతులు అందుకున్న విజేతలు

**ప్రొద్దుటూరు పట్టణం:** ప్రొద్దుటూరు డిపోలో కార్గోలో డోర్ డెలివరీ చేసిన వారికి బుధవారం డీఎం గంగాధర్ బహుమతులు అందజేశారు. ఎస్.బాషా, కె.సుబ్బయ్య, బాలసుబ్బారెడ్డిలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. కొత్తాస్ వారి సౌజన్యంతో డోర్ డెలివరీ చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా బహుమతులను ఈ నెల 19వ తేదీ వరకు ఇవ్వనున్నట్లు డీఎం చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

## బాల్య వివాహం నిలుపుదల


ఎంపీడీవో కార్యాలయంలో మహిళా పోలీసు వినోలియాను సన్మానిస్తున్న అధికారులు

**జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే :** బాల్య వివాహాన్ని మహిళా పోలీసు వినోలియ అడ్డుకున్నారు. జమ్మలమడుగు పట్టణానికి చెందిన యువకుడికి, మండలానికి చెందిన 12 ఏళ్ల బాలికతో పెళ్లి నిశ్చయమైంది. ఇటీవల నిశ్చితార్థం జరిపారు. పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగా సమాచారం గ్రామ మహిళా పోలీసు వినోలియాకు అందింది. వెంటనే ఈ విషయాన్ని ఐసీడీఎస్ సీడీపీవో జయమ్మ, తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి, సీఐ నరేశ్‌బాబుల దృష్టి తీసుకెళ్లారు. అధికారులు ఇరు కుటుంబాల వారిని పిలిపించి ఈ బాల్య వివాహ ప్రయత్నం విరమించుకోవాలని, లేకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడంతో పాటు బాల్య వివాహం వలన జరిగే అనర్థాలను వివరించారు. బాలిక మేజరు అయ్యేంత వరకు పెళ్లి వాయిదా వేసుకోవాలని కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే బాల్య వివాహం చేయబోమని వారి నుంచి అంగీకారపత్రం తీసుకున్నారు. బాల్య వివాహాన్ని అడ్డుకున్న మహిళా పోలీసు వినోలియాకు బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో డీడీవో రామాంజనేయులు, డీఎల్‌పీవో నూర్జహాన్, ఎంపీడీవో సయ్యద్ ఉన్నిసాలు సన్మానం చేశారు.

## వేగం వద్దు.. నిదానమే ముద్దు

**ప్రొద్దుటూరు పట్టణం, చాపాడు, జమ్మలమడుగు, న్యూస్‌టుడే :** అతివేగంగా వాహనాలు నడిపితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లేనని ప్రొద్దుటూరు రవాణా శాఖాధికారి మనీషా, డీఎస్పీ భావన పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా బుధవారం ప్రొద్దుటూరులో ర్యాలీ రాజీవ్ సర్కిల్ వద్ద మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చాపాడు మండలంలో పల్లవోలు సీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల నుంచి చాపాడు వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మైదుకూరు గ్రామీణ సీఐ శివశంకర్ మాట్లాడుతూ సురక్షిత ప్రయాణంతోనే గమ్యం చేరాలన్నారు. జమ్మలమడుగులో విద్యార్థులతో కలిసి పోలీసులు నిర్వహించిన అవగాహన ర్యాలీలో పట్టణ సీఐ నరేశ్‌బాబు మాట్లాడుతూ శిరస్త్రాణం ధరించి సురక్షితంగా ఇళ్లకు చేరాలని పిలుపునిచ్చారు.

జమ్మలమడుగులో పట్టణ సీఐ నరేశ్‌బాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ

ప్రొద్దుటూరు పట్టణం : మాట్లాడుతున్న రవాణాశాఖాధికారి మనీషా, డీఎస్పీ భావన తదితరులు

చాపాడులో ర్యాలీగా వస్తున్న సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్నపెద్దయ్య

## శిరస్త్రాణంతో సురక్షితం

**మైలవరం, న్యూస్‌టుడే :** అందరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యం చేరాలని జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ వద్ద వాహనదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా లేకుండా శిరస్త్రాణం కొని ఇచ్చారు. కార్యక్రమంలో తలమంచిపట్నం ఎస్ఐ లక్ష్మీనారాయణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

వాహనదారుకు హెల్మెట్ ఇస్తున్న సీఐ భాస్కర్‌రెడ్డి పక్కన ఎస్ఐ లక్ష్మీనారాయణ

### 13న మండల పరిషత్ గదుల వేలంపాట

**ఖాజీపేట, న్యూస్‌టుడే :** మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలోని మండల పరిషత్ గదులు బాడుగకు ఇవ్వటకు సంబంధించి ఈ నెల 13వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఖాజీపేట మండల పరిషత్ కార్యాలయంలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో దివిజా సంపతి తెలిపారు. మండల పరిషత్ ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ వేలం పాట నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యాపారులు, వ్యక్తులు నిర్ణీత సమయంలో పాల్గొనాలని కోరారు.

### చాపాడు ఎంపీపీకి పరామర్శ

**చాపాడు, న్యూస్‌టుడే :** చాపాడు మండలాధ్యక్షుడు లక్షుమయ్య అనారోగ్యంతో బెంగళూరులో చికిత్స పొంది ఇంటికి చేరుకోగా పలువురు నాయకులు పరామర్శించారు. బుధవారం వైకాపా రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, బీసీ విభాగం జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి ఎంపీపీని పరామర్శించారు. ఆరోగ్యంగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

## పూడిక తొలగదు.. మురుగు పారదు

పురపాలకలో వంకలతోపాటు ప్రధాన మురుగు కాలువల్లో పూడిక పేరుకుంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో పూడిక పేరుకోవడంతో మురుగు ముందుకు సాఫీగా కదలడం లేదు. మైదుకూరు పట్టణానికి ఉత్తర భాగం నుంచి వచ్చే అనకుంట వంక వస్త్ర కాంప్లెక్స్ వద్ద పిచ్చిమొక్కలతో నిండిపోయింది. బద్వేలు రోడ్డు జోసెఫ్‌పేట వద్ద రహదారి పక్కన ప్రధాన మురుగు కాలువ పూడికతో నిండింది. దిగువకు మురుగు పారే పరిస్థితి లేకపోవడంతో రహదారి పక్కకు చేరుతోంది. మురుగులో పందులు సంచరిస్తూ.. పరిసరాలు అధ్వానంగా మార్చేస్తున్నాయి. దోమల విజృంభణకు కారణమవుతోంది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా అటు అనకుంట.. ఇటు ప్రధానకాలువలో పూడిక తీత పనులు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయమై ఏఈ నిరంజన్‌రెడ్డిని 'న్యూస్‌టుడే' వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. – న్యూస్‌టుడే, మైదుకూరు

అనకుంట వంకలో పెరిగిన పిచ్చిమొక్కలు

జోసెఫ్‌పేట వద్ద రహదారి పక్కన చేరిన మురుగు

## శనగ పంటపై అన్నదాతల ఆశలు

రాజుపాళెంలో పూతదశలో శనగ పంట

**రాజుపాళెం, న్యూస్‌టుడే :** రబీలో సాగు చేసిన శనగ పంటపై రైతులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. అక్టోబరులో సాగు చేయాల్సిన పంట నవంబరు మూడో వారంలో విత్తనం వేశారు. ప్రస్తుతం పంట పూతదశకు చేరింది. చలి, మంచు ఆధారంగా ఈ పంట పండుతోంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రైతులకు మంచి దిగుబడులు అందుతాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో ఆ పంట సాగు చేసినట్లు అంచనా. రాజుపాళెం మండలంలో 25 వేల ఎకరాల్లో ఆ పంట సాగు చేశారు. నల్ల రేగడి నేలలు ఈ పంట సాగుకు అనుకూలం. పంట సాగు నాటికి భూమిలో తగినంత పదును ఉంటే దిగుబడులు వస్తాయని రైతులు తెలిపారు. చిన్నశెట్టిపల్లె, పర్లపాడు, పొట్టిపాడు, కుమ్మరపల్లె, గోపల్లె, పగిడాల, వెల్లాల, కొర్రపాడు తదితర గ్రామాల్లో పంట సాగు చేశారు. కేసీ కాలువ పరిధిలో ఉన్న కూలూరు గ్రామంలో వరి పంటకు బదులు శనగ సాగు చేయడం విశేషం. దిగుబడి 6 నుంచి 8 క్వింటాలు వస్తుందని అంటున్నారు. అయితే ధర క్వింటా రూ. 5,000 పలకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

## పంజాబీ సంస్కృతిపై అవగాహన

**పెద్దముడియం :** పెద్దపసుపుల జిల్లా ఉన్నత పాఠశాలలో హెచ్ఎం జరీనాభేగం ఆధ్వర్యంలో ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. పంజాబీ అక్షరాలు, భాషా విశిష్టత, సంస్కృతిపై విద్యార్థులకు బుధవారం పంజాబ్ రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్‌లు లక్వీందర్ సింగ్, లవ్‌ప్రీత్‌కౌర్‌లు అవగాహన కల్పించారు. జమ్మలమడుగులో జరుగుతున్న అండర్-14 జాతీయ వాలీబాల్ పోటీలకు విచ్చేసిన పంజాబ్ రాష్ట్ర జట్టు క్రీడాకారులు పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా హెచ్ఎం జరీనాభేగం మాట్లాడుతూ ప్రతి రాష్ట్రం తమ భాషతో పాటు మరొక ప్రాంతీయ భాషను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసుకుంటుందని వివరించారు. పంజాబ్ రాష్ట్ర జట్టు కోచ్‌లను కశ్మీర్ శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

## జోరుగా మినుము పంట నూర్పిడి

**రాజుపాళెం, న్యూస్‌టుడే :** మండలంలోని పలు గ్రామాల్లో మినుము పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. రైతులు యంత్రాలతో నూర్పిడి పనులు చేస్తున్నారు. దీంతో యంత్రాలకు డిమాండు ఏర్పడింది. వర్షం పడితే పంట నాశనం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో సంక్రాంతి ముందర వర్షం పడిన ఘటనలున్నాయి. మినుము ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం క్వింటాం రూ. 8500 వరకు ధర పలుకుతోందని రైతులు తెలిపారు. దీంతో నూర్పిడి త్వరగా చేసుకుని విక్రయించాలనే ఆలోచనలో రైతులు ఉన్నారు. మండలంలో 4 వేల ఎకరాల్లో మినుము పంట సాగు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు రైతులను వెంటాడుతున్నాయి.

**CHANGE OF NAME**

We, POLEPALLI KIRANKUMAR & POLEPALLI SUSMITHA Parents of POLEPALLI LOUKHYA SRI Residing at D.NO.13/288-A-UP, Potti Sreeramula Street, Proddatur, YSR District-516360 (A.P) declare that Our daughter name has changed to POLEPALLI LOUKHYA SRI (NEW NAME) from POLEPALLI LIKITHA PRIYA (OLD NAME)

## నిర్వహణలో నిర్లక్ష్యం.. ప్రమాదకరంగా విద్యుత్తు తీగలు

వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద చెట్ల కొమ్మల మధ్య తీగలు

**రాజుపాళెం, న్యూస్‌టుడే :** విద్యుత్తు శాఖాధికారులు ప్రతి రెండో శనివారం నిర్వహణ పనులు చేపట్టి.. సబ్‌స్టేషన్లలో లైన్ల మరమ్మతులు చేయడంతో పాటు స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలి. ఇలా చేస్తే సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నంకావు. అయితే విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహణ పనులు సక్రమంగా చేపట్టడం లేదు. రాజుపాళెం పోలీసు స్టేషన్ ఆవరణంలో ఉన్న చెట్ల కొమ్మల మధ్య విద్యుత్తు తీగలు ఉన్నాయి. ఇలా ఉండటంతో వర్షం, గాలులు వీచినప్పుడు కొమ్ములు తగిలి చెట్టుకు విద్యుత్తు సరఫరా అవుతోంది. మంటలు కూడా వస్తున్నాయి. దీంతో విద్యుత్తు సరఫరా హెచ్చు తగ్గులు చోటు చేసుకోవడంతోపాటు.. సరఫరా నిలిచిపోతోంది. వ్యవసాయశాఖ కార్యాలయం ముందు భాగంలో తీగలు చెట్ల కొమ్మల మధ్య ఉండటంతోపాటు కిందకు వేలాడుతున్నాయి. అలాగే కొర్రపాడులో చెట్ల మధ్య తీగలు ఉన్నాయి. చెట్ల కొమ్ములు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యను విద్యుత్తు శాఖ ఏఈ వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లగా.. చెట్ల కొమ్ములు కొట్టించి.. వేలాడుతున్న తీగలను సరి చేస్తామన్నారు.

## ప్రకృతి సాగు.. లాభాలు బాగు

**జమ్మలమడుగు గ్రామీణ, న్యూస్‌టుడే :** ప్రకృతి వ్యవసాయ విధానం రైతులకు లాభసాటిగా ఉంటుందని కడప ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ కృష్ణప్రియ తెలిపారు. బుధవారం మండలంలోని ఎస్.ఉప్పలపాడులోని రైతు సేవా కేంద్రంలో పూర్వ అభ్యాస గుర్తింపు శిక్షణలో భాగంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కషాయాల తయారీ, జీవ ఎరువుల గురించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారిణి పద్మజ, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తున్న కడప ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ కృష్ణప్రియ

### పంట నమోదు తప్పనిసరి

**దువ్వూరు :** రబీలో సాగు చేసిన మినుము, జొన్న, మొక్కజొన్న, శనగ, నువ్వు, వేరుసెనగ తదితర పంటలను తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలనీ ఏవో అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. బుధవారం దువ్వూరు మండలం మాచనపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. శనగ పంటను ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు. జిప్సంను రాయితీతో 50 కిలోల బస్తా రూ.180కు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకురాలు పరీదా పాల్గొన్నారు.

పంటకు ఆశించే తెగుళ్లు చీడపీడల నివారణ చర్యలపై రైతులకు సూచనలిస్తున్న ఏవో అమర్‌నాథ్‌రెడ్డి

ఈనాడు
దినపత్రికలో అన్ని రకాల ప్రకటనల (అడ్వర్టైజ్‌మెంట్స్) కొరకు
Cell: 99899 97626
ఈనాడు పత్రిక కోసం సంప్రదించండి
Cell: 91771 11468

(c) eenadu

# కడప

• కడప • పులివెందుల • కమలాపురం

## రోడ్డుపై మురుగు.. వేసేదెలా అడుగు

వీరపునాయునిపల్లె మండలంలోని పాయసంపల్లెలో నిత్యం రహదారిపై మురుగు పారుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కాలువలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని గ్రామస్థులు వాపోతున్నారు. దోమలు, దుర్వాసనతో పాటు రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో శేషాచలపతి మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
**- న్యూస్‌టుడే, వీరపునాయునిపల్లె**

## వేముల కొత్త చెరువును నీటితో నింపాలి

**వేముల:** స్థానిక కొత్త చెరువుకు నీటిని నింపాలని రైతులు కోరుతున్నారు. వేముల, గొందిపల్లెల్లోని గొట్టపు బావుల్లో నీటి మట్టం తగ్గుముఖం పడుతుండటంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ఏటా లింగాల కుడి కాలువ నుంచి చెరువుకు నీటిని నింపేవారు. సమస్యలు ఉత్పన్నమవుతుందని అన్నదాతలు చెబుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

## సైబర్ మోసాల బారిన పడొద్దు

**పులివెందుల, న్యూస్‌టుడే:** మోసపూరిత ఫోన్‌పే స్కానర్లు రూపొందించి పన్నులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. ప్రజలు మోసపోవద్దని పురపాలక కమిషనర్ సి.సురేష్ బాబు అన్నారు. తాజాగా నిందితులు ఉపయోగిస్తున్న నకిలీ ఫోన్‌పే స్కానర్, చరవాణి నంబరును బుధవారం ఆయన గుర్తించారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

## త్వరితగతిన కేసుల పూర్తి

**పులివెందుల, న్యూస్‌టుడే:** పట్టణ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ సూచించారు. పట్టణ పోలీసు స్టేషన్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పలు దస్త్రాలను పరిశీలించారు. ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఐ సీతారామిరెడ్డి, తదితరులు ఉన్నారు.

## శీతల శవ పేటిక వితరణ

**వేంపల్లె, న్యూస్‌టుడే:** పేదల సేవే మానవతా సేవా సంస్థ లక్ష్యమని ఆ సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. వేంపల్లెలో చక్రాయపేట మండలం గడ్డంవారిపల్లెకు చెందిన దాత పుల్లారెడ్డి జ్ఞాపకార్థంగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఉచిత బాడీఫ్రీజర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. కుటుంబ సంస్థలను అభినందించారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, కార్యదర్శి సుబ్బయ్య, వేంపల్లె శాఖ అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

# నిర్లక్ష్యపు తుప్పు.. వదిలేదెప్పుడు!

**• నగరంలోని ఠాణాల్లో దుస్థితి ఇది**

**కడప నేరవార్తలు, న్యూస్‌టుడే:** చోరీలు ఇతర కారణాలతో ఠాణాలకు చేరుతున్న వాహనాలు తిరిగి వాహన యజమానులకు సకాలంలో అందడం లేదు. దీంతో రూ.లక్షల విలువ చేసే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలు వందల సంఖ్యలో ఠాణాల్లో తుప్పు పడుతున్నాయి. ఈ విషయంలో పోలీసు అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఠాణాల్లో ఉన్న వాహనాలకు విముక్తి లభిస్తుందని వాహనదారులు ఆశ పడుతున్నారు. ఇప్పటికే కొన్ని ఠాణాల్లోని వాహనాలు తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి.

కడప ఒకటో పట్టణ ఠాణా ఆవరణలో తుప్పు పట్టిన ద్విచక్ర వాహనాలు

### ఇదీ విషయం

వాహనపత్రాలు లేకపోయినా, శిరస్త్రాణం ధరించకపోయినా, మద్యం తాగి వాహనం నడిపినా వెంటనే పోలీసులు వాహనాలను జప్తు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాల సమయంలో వాహనాలను ఠాణాలకు తరలిస్తుంటారు. తనిఖీల్లో దొంగ వాహనాలు తెలిస్తే వాటిని జప్తు చేస్తున్నారు. ఇలా వాహనాలన్నీ పోలీసుస్టేషన్ల ప్రాంగణాలకు చేరుతున్నాయి. వాహనాలను పట్టుకున్న పోలీసులకు వాహన యజమాని పత్రాలు చూపించి.. జరిమానా చెల్లించి వాహనాలను తిరిగి స్వాధీనపరచుకుంటారు. అయితే.. చాలా ఠాణాల్లో వాహనాలను కోర్టుకు అప్పజెప్పకపోవడంతో అలానే వదిలేస్తున్నారు. దీంతో ఒక్కో ఠాణా పరిధిలో పదుల సంఖ్యలో వాహనాలు తుప్పు పట్టిపోతున్నాయి.

### చోరీలకు ఆస్కారం

కడప ఒకటో పట్టణ ఠాణా పరిధిలో ఏళ్ల తరబడి నుంచి తుప్పు పట్టిన 70 ద్విచక్ర వాహనాలున్నాయి. నగరంలో ఒక్కో ఠాణా పరిధిలో కనీసం 50 వాహనాలు తుప్పు పట్టాయి. వీటిని వేలం వేయకపోవడంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. వాహనాలు ఇలానే ఏళ్ల తరబడి నుంచి ఠాణాల్లో ఉండడం వల్ల వాటికున్న విడి భాగాలను దొంగిలిస్తున్నారు. ఒక్కో ఠాణాలో పదేళ్ల పైబడి ఉన్న వాహనాలు కూడా ఉండడం విశేషం. వాహనాలను ఇలానే వదిలేస్తే చోరీలు జరిగే అస్కారముంది.

### ఆదాయానికి గండి

జిల్లా రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో వాహనాలకు సరైన పత్రాలు లేకపోవడం, ప్రమాదాలకు గురైన ఇతరత్రా కారణాలతో అధికారులు జప్తు చేసిన వాహనాలను కడప ఆర్టీసీ గ్యారేజీ వద్ద ఉంచారు. అవి కూడా దాదాపు అయిదేళ్ల నుంచి అలానే ఉన్నాయి. వాటిల్లో ద్విచక్రవాహనాలు, కార్లు, లగేజీ ఆటోలు, ఆటోలు ఇలా పలు రకాలవి ఉన్నాయి. వేలం వేసినా లేదా పాత సామగ్రి వారికి విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

## వేగవంతంగా వాటర్‌గ్రిడ్ పనులు

**పులివెందుల, న్యూస్‌టుడే:** నియోజకవర్గానికి నీరందించే బృహత్తర మంచినీటి పథకం(వాటర్ గ్రిడ్) పనులను సకాలంలో పూర్తి చేయాలని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం వాటర్ గ్రిడ్ పనులపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, కంపెనీ ప్రతినిధులతో ఆయన సమావేశమై పురోగతిపై సమీక్షించారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన త్వరలో ఖరారు అవుతుందని ఆ లోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ అంజలీదేవి, మెగా ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధి రవి, తుంగభద్ర హైలెవెల్ కెనాల్ ప్రాజెక్టు డైరెక్టర్ జోగిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

**వేంపల్లె:** పట్టణంలోని మర్కస్, ముల్లా మసీదులలో అవకతవకలు జరిగాయని, విచారించి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జిల్లా బాధ్య మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్‌లను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, మెగా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడుతున్న బీటెక్ రవి

## వైద్య శిబిరానికి స్పందన

వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఎమ్మెల్యే మాధవి

**అరవిందనగర్ (కడప):** ప్రజల సంక్షేమానికి పీ4 విధానం ఉందని.. అందులో భాగంగానే ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవి కోరారు. నగరంలోని 48వ డివిజన్ పరిధిలో బుధవారం ఫాతిమా వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ అదనపు కమిషనర్ రాకేష్, డాక్టర్ జమాల్‌వలీ పాల్గొన్నారు.

## భవిష్యత్తు మనదే

**పులివెందుల, న్యూస్‌టుడే:** ధైర్యంగా ఉండాలని, భవిష్యత్తు మనదే అని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వైకాపా కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. పులివెందులలోని తన నివాసంలో బుధవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురు సమస్యలను తెలుసుకున్నారు. ఓపికగా ఉండాలని త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు.

## పర్యావరణ పరిరక్షణకు మేము సైతం

**పులివెందుల, న్యూస్‌టుడే:** పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ వాకింగ్ మేట్స్ (నడక స్నేహితులు) మొక్కలు నాటారు. పులివెందులలోని రాణితోపు నగరవనంలో బుధవారం నడక స్నేహితులంతా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం పర్యావరణం పలు రకాలుగా దెబ్బ తింటోందన్నారు. దాని పరిరక్షణ అందరి మీద ఉందన్నారు. అటవీశాఖ అధికారి గోపాల కృష్ణయ్య పాల్గొన్నారు.

## త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు

త్యాగరాజస్వామి చిత్రపటాన్ని ఊరేగిస్తున్న నాయీ బ్రాహ్మణులు

**పులివెందుల, న్యూస్‌టుడే:** త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు బుధవారం పులివెందుల నాయీ బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. స్వామి చిత్రపటాన్ని మేళతాళాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. ఆ సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. అన్నదానం నిర్వహించారు.

### భక్తిశ్రద్ధలతో ధనుర్మాస పూజలు

**వేంపల్లె, న్యూస్‌టుడే:** స్థానిక మెయిన్‌బజారులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో బుధవారం ధనుర్మాస పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పలు కార్యక్రమాలు జరిగాయి. ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు రామ్మడుగు పుల్లయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు.

## రాష్ట్ర స్థాయి పోటీలకు గురుకుల విద్యార్థులు

**చక్రాయపేట, న్యూస్‌టుడే:** మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలుర విద్యార్థులు ఎస్‌జీఎఫ్ అండర్- 19, 17, 14 విభాగాలలో హ్యాండ్‌బాల్ పోటీలలో ప్రతిభ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సురేంద్రబాబు బుధవారం తెలిపారు. గుంటూరు జిల్లా సింగరాయకొండలో గత ఏడాది నవంబర్‌లో జరిగిన పోటీల్లో యు-19 విభాగంలో శ్రావణ్‌కుమార్, సాయికుమార్, కుమార్, పవన్‌లు, తెనాలిలో జరిగిన వాటిల్లో యూ-17 విభాగంలో ఎం.అజయ్‌కుమార్, అన్నమయ్య జిల్లా కలికిరిలో జరిగిన వాటిల్లో యూ-14 విభాగంలో నరేష్, సందీప్ ఎంపికైనట్లు తెలిపారు.

క్రీడాకారులతో ప్రిన్సిపల్ సురేంద్రబాబు, ఉపాధ్యాయులు

## పురస్కార గ్రహీతలకు సత్కారం

స్కైరో అవార్డు గ్రహీతలను సన్మానిస్తున్న కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల అధినేత కందుల చంద్రఓబుల్‌రెడ్డి తదితరులు

**వైవీయూ, న్యూస్‌టుడే:** గుణాత్మక విద్యను అందించడంతో కేఎస్ఆర్ఎం అధ్యాపకులు ఎల్లప్పుడూ ముందుంటారని అందుకే వారికి స్కైరో అవార్డులు వరించాయని కళాశాల అధినేత కందుల చంద్రఓబులరెడ్డి అన్నారు. అవార్డులకు ఎంపికైన కళాశాల అధ్యాపకులకు బుధవారం కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినందించారు. గత వారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జయరామిరెడ్డి స్కైరో అవార్డులు ప్రదానం చేశారని ఆయన తెలిపారు. ఎంపికైన 53 మందిలో 12 మంది మన వాళ్లే ఉండటం గర్వకారణమన్నారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టీఎస్‌ప్రసాద్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

## కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఆందోళన

**కడప నగరపాలక, న్యూస్‌టుడే:** నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఆప్కాస్, కొవిడ్ అదనపు కార్మికులకు కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు, కార్మికులు బుధవారం నగరపాలక కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కార్మికులపై అధికారుల వేధింపులు పెరిగాయని ఆరోపించారు. సంఘం నాయకులు సుంకరి కిరణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్, నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

## రైతుబజారులో కూరగాయల ధరలు

**కడప వ్యవసాయం, న్యూస్‌టుడే:** రైతుబజారులో కూరగాయల ధరలు కిలో (నిన్నటివి) ఇలా... బంగాళదుంప-35, క్యాబేజీ-30, క్యారెట్-50, బీన్స్-50, బీట్‌రూట్-40, కీర-40, దోస-40, దొండకాయలు-55, ముల్లంగి-30, అల్లం-80, కాలీఫ్లవర్-30, క్యాప్సికం-60, టమాట-25, మిరపకాయలు 30, వంకాయలు-25, బెండకాయలు-40, బీర-40, కాకర-40, మటిక్కాయ-35, చిక్కుడు-30, అలసంద కాయలు-35, అనపకాయలు-50, ఉల్లిపాయలు-25.

## వేంపల్లెలో సచివాలయం మూత

**వేంపల్లె, న్యూస్‌టుడే:** వేంపల్లె పట్టణంలోని 1వ సచివాలయం బుధవారం మూతపడింది. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని 1, 2, 3 వార్డులకు చెందిన సచివాలయం స్థానిక దళితవాడ వద్ద ఉంది. ఇక్కడ వీఆర్వోతో పాటు 8 మంది సిబ్బంది పని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు తలుపులు తీసిన దాఖలాలు లేవు. వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చిన విద్యార్థులు, ప్రజలు సచివాలయం మూతవేసి ఉండడంతో వెనుదిరిగారు. గ్రామపంచాయతీ ఈవో నాగభూషణ్‌రెడ్డిని అడగగా సచివాలయం మూతపడ్డట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

## కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం

**కమలాపురం, న్యూస్‌టుడే:** కూటమి ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందని వైకాపా నియోజకవర్గ బాధ్యుడు రామాంజులరెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. రబీలో ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపునకు ఇప్పటి వరకు ఐచ్ఛికం ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉల్లి రైతులకు అరకొర పంట నష్ట పరిహారం అందించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రైతు వ్యతిరేకని నిందించారు. నాయకులు ఉత్తమారెడ్డి, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

## రాయల జయంతి అధికారికంగా నిర్వహించాలని వినతి

సీఎం చంద్రబాబుకి వినతిపత్రం అందిస్తున్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్

**అరవిందనగర్ (కడప):** శ్రీకృష్ణదేవరాయలు జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరినట్లు తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. సీఎంను కలిసిన వారిలో కుడా ఛైర్మన్ రూపానందరెడ్డి, నరసింహులు ఉన్నారు.

## చేపల విక్రయశాల ఏర్పాటు చేయండి

**కడప నగరపాలక, న్యూస్‌టుడే:** మాచుపల్లి బస్టాండ్ పరిసర ప్రాంతాల నుంచి చేపల విక్రయదారులను తరలించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని ఈ ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని రాయలసీమ మత్స్యకారుల సంఘం, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఆ సంఘాల నాయకులు కమిషనర్ మనోజ్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. మాచుపల్లి బస్టాండు వద్ద చేపల మార్కెట్టు నిర్మాణానికి స్థలం కేటాయించినా వివిధ కారణలతో నిర్మాణం చేపట్టలేదని వారు చెప్పారు.

## మండల అభివృద్ధికి అందరి సహకారం అవసరం

**చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే:** పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ మండలాభివృద్ధికి సహకరించాలని ఎంపీడీవో కుళాయిబాబు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుండాలన్నారు. అనంతరం ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధి పనులపై అధికారులు తమ నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీప్రసన్న, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

## గ్రామీణాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

**తొండూరు:** ప్రతి పల్లె అభివృద్ధి చెంది పాడిపంటలతో కళకళలాడాలనేదే సీఎం చంద్రబాబు లక్ష్యమని పులివెందుల తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీటెక్ రవి అన్నారు. మండలంలోని బలజపల్లెలో బుధవారం రెండో విడతలో నిర్మించిన మినీ గోకులం షెడ్డును తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ ఛైర్మన్ జోగిరెడ్డితో కలిసి ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధితో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా పురోగతి సాధించగలరన్నారు. మండలాధ్యక్షుడు శివమోహన్‌రెడ్డి, సింగిల్ విండో ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

## శ్మశానాల్లో కనీస వసతులు కల్పించండి

**కడప నగరపాలక:** నగరంలోని వివిధ శ్మశానాల్లో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్ సురేష్‌బాబు అధికారులను ఆదేశించారు. దేవునికడప రోడ్డులోని శ్మశానాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. శ్మశానాల్లోని కంపచెట్లను తొలగించి, నీటి సరఫరాను మెరుగుపరచాలన్నారు.

## ఏపీ ఎన్జీవో నూతన కాలమానిని ఆవిష్కరణ

**కడప వైద్యం, న్యూస్‌టుడే:** ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో అసోసియేషన్ కడప జిల్లా వారు రూపొందించిన కాలమానిని, డైరీని జిల్లా వైద్యాధికారి నాగరాజు ఆయన కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. జిల్లా టీకాల అధికారి ఉమామహేశ్వర కుమార్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్ యాదవ్, నగర అధ్యక్షుడు చిన్నయ్య, సంఘం నాయకులు తిమ్మారెడ్డి, బాలపుల్లయ్య, మోహన్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.

## గంజాయి కేసులో జరిమానా

**పులివెందుల, న్యూస్‌టుడే:** గంజాయి కేసులో పట్టుబడిన నిందితుడికి పులివెందుల మెజిస్ట్రేట్ కోర్టు రూ.ఆరు వేల జరిమానా విధించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సీఐ చెన్నారెడ్డి బుధవారం తెలిపారు. గతేడాది గంజాయి కేసులో సాతుపాటి రాముడుతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు.

## టిప్పర్ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు

**చెన్నూరు, న్యూస్‌టుడే:** రోడ్డు దాటుతున్న యువకుడిని టిప్పర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని ఇర్కాన్ కూడలి సమీపంలో బుధవారం జరిగినట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. రామనపల్లెకి చెందిన లోకేశ్ ఆలంఖాన్‌పల్లెలోని పెట్రోల్ బంకులో పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా కడప నుంచి వస్తున్న టిప్పర్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లోకేశ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.

## పొదుపుతో బహుళ ప్రయోజనాలు

విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేస్తున్న సీకేదిన్నె ఏపీ గ్రామీణ బ్యాంకు మేనేజర్ అనిల్‌కుమార్

**చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే:** పొదుపు వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలున్నాయని సీకేదిన్నె ఏపీ గ్రామీణ బ్యాంకు మేనేజర్ అనిల్‌కుమార్ అన్నారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పొదుపు, బీమాతో కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం సైబర్ నేరాలపై కళాజాత బృందంతో నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఫీల్డ్ ఆఫీసర్ ఓబులేశు, హెచ్ఎం శోభరాణి పాల్గొన్నారు.

## వ్యవసాయ మోటార్ల తీగలు చోరీ

**వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే:** మండలంలోని తంగేడుపల్లెలో మంగళవారం రాత్రి సుమారు 20 వ్యవసాయ మోటార్ల కేబుల్ తీగలను దుండగులు చోరీ చేసినట్లు పలువురు రైతులు వాపోయారు. మండల కార్యాలయాలకు నీరందించే మోటారు తీగను ఇప్పటికే రెండు సార్లు చోరీ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లె, పాలగిరి తదితర గ్రామాలలో ఈ ఘటనలు జరుగుతున్నాయని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

## భూసార పరీక్షల ఆధారంగా పంటల సాగు మేలు

**చింతకొమ్మదిన్నె, న్యూస్‌టుడే:** భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా పంటలు సాగు చేసి, రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలని ఊటుకూరు భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ ఉప సంచాలకులు రాధాదేవి అన్నారు. భూసార పరీక్ష కేంద్రంలో బుధవారం అన్నదాతలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోషకాల స్థాయికి అనుగుణంగా ఎరువుల వాడకం ఉండాలని సూచించారు.

**వేముల:** సాగులోని పంటలకు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో ఓబులేసు రైతులకు సూచించారు. చాగలేరులో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఈవో సురేష్, రైతులు పాల్గొన్నారు.

ఊటుకూరులో భూసార పరీక్షల నమోదును పరిశీలిస్తున్న ఏడీ రాధాదేవి


SHRIRAM Finance

**శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్**

రిజిస్టర్డ్ ఆఫీస్: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై- 600032, వెబ్‌సైట్: www.shriramfinance.me బ్రాంచ్ కార్యాలయము : డి.నెం.19/228 & 229, 2వ అంతస్తు, బివిఆర్ టవర్స్, గోకుల్ టవర్స్ ఎదురుగా, కడప

**లాంఛనంగా స్వాధీనతా ప్రకటన**

శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ (గతంలో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా ఉండి శ్రీరామ్ ట్రాన్స్‌పోర్టు ఫైనాన్స్ లిమిటెడ్‌తో విలీనమైన తరువాత ఎన్‌సిఎల్‌టి బెంచ్-2 చెన్నై తేది: 09.11.2022 వారి ఆదేశాలతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ గా రూపాంతరం చెందిన తర్వాత కార్పొరేట్ ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ లేఖ తేది: 30.11.2022 ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్‌గా పేరు మార్పునకు ఆమోదము లభించినది) ఈ కంపెనీ కంపెనీల చట్టం, 2013 క్రింద రిజిస్టరు కాబడినది మరియు ఆర్‌బిఐ నందు కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుటకు రిజిస్టరు కాబడి వారి **రిజిస్టరు కార్యాలయం: శ్రీ టవర్స్, ప్లాట్ నెం.14ఎ, సౌత్ ఫేజ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండి, చెన్నై-600032 మరియు బ్రాంచ్ కార్యాలయం : కడప-1 (ఇకపై కంపెనీ / లెండర్‌గా వ్యవహరించబడుతుంది) నందు నమోదు కాబడినదని తెలియజేయడమైనది.**

సెక్యూరిటైజేషన్ మరియు రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్, 2002(యాక్ట్ 54 ఆఫ్ 2002) ప్రకారం శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లిమిటెడ్ (SCUF) యొక్క అధీకృత అధికారి సదరు చట్టంలోని 13(12)కు అనుబంధమైన సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్‌ఫోర్స్‌మెంట్) రూల్స్ 2002 నందలి రూలు 3 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ ఋణగ్రహీత ఈ క్రింది తెలిపిన ప్రకారం బకాయి సొమ్ము మొత్తంను చెల్లించ వలసినదిగా క్రింద ఉదహరించినబడిన తేదీన డిమాండ్ నోటీసు జారీ చేయడమైనది.

బకాయి సొమ్ము చెల్లించడంలో ఋణగ్రహీతలు విఫలమైనందున సదరు చట్టంలోని సెక్షన్ 13(4)తో అనుబంధమైన సదరు రూల్స్ నందలి రూలు8 ప్రకారం సంక్రమించిన అధికారములను వినియోగిస్తూ దిగువ పేర్కొన్న ఆస్తిని **ది. 07.01.2026న** లాంఛనంగా స్వాధీనం చేసుకోవడమైనదని ఋణగ్రహీతలకు మరియు సాధారణ ప్రజానీకానికి ఇందుమూలముగా తెలియజేడమైనది.

ఋణగ్రహీత పేరు మరియు చిరునామా:
1) వి.వెంకటసుబ్బయ్య తండ్రి వి.వెంకటసుబ్బయ్య, డి.నెం.1/97, కొండూరు, కుంభగిరి, కడప జిల్లా,
2) వి.విజయదుర్గ భర్త వి.వెంకటసుబ్బయ్య, డి.నెం.1/97, కొండూరు, కుంభగిరి, కడప జిల్లా,
3) వి.విజయకుమార్, బి.వెంకటేశ్వర్లు డి.నెం.2/1269, ఉక్కాయపల్లి, చిన్నచౌక్, కడప జిల్లా - 516002

డిమాండ్ నోటీసు ప్రకారం బకాయి సొమ్ము: రూ.21,86,467 /- (ఇరవై ఒక్క లక్షల ఎనభై ఆరు వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే)
**రుణ ఖాతా నెంబరు : CUDP2TF2309300004**
**డిమాండ్ నోటీసు తేది: 13.10.2025**

**స్థిరాస్తుల వివరములు**

కడప జిల్లా, కడప అర్బన్ సబ్ జిల్లా, కడప మున్సిపల్ కార్పొరేషన్, చిన్నచౌక్ ఏరియా, చలమారెడ్డి పల్లి గ్రామ లెక్కదాఖలా, డి.నెం.2/1269వ,, కార్పొరేషన్ డి.నెం. 37/1269 గల ఆర్‌సిసి బిల్డింగ్ గల స్థలానికి కొలతలు: తూర్పు నుండి పడమర: 59 అ. లేదా17.95మీ. మరియు ఉత్తరం నుండి దక్షిణం: 16అ. లేదా 4.87 మీ. వెరశి 104.88 చ.గ. వాటికి అమర్చియుండు ద్వారములు, ద్వారంబంధనములు, కిటికీలు, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు హెచ్ఎస్‌సి నెం.149 గల మీటరు, డిపాజిట్, ఉత్తరం వైపు గోడలో సగ భాగం, ఇతర గోడలలో పూర్తి హక్కు తూర్పు మరియు పడమరవైపునున్న రోడ్లను వాడుకునే హక్కు అన్ని ఈజ్‌మెంటరీ హక్కులతో సహా. 200 చ.అ. ఆర్‌సిసి జి.ఎఫ్ సర్వేనెం.335కు హద్దులు: తూర్పు: రోడ్డు, పడమర: రోడ్డు, ఉత్తరం: బత్తల సుధాకర్ ఇల్లు మరియు జాయింట్ గోడ, దక్షిణం: బత్తల్ల సుధాకర్ స్థలం.

సాధారణ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా (SFL) అధీకృత అధికారి పైన పేర్కొబడిన స్థిరాస్తులను ఋణగ్రహీతల నుండి లాంఛనముగా స్వాధీనత తీసుకొనడమైనది. ఈ నోటీసు తర్వాత ఏ వ్యక్తికి విక్రయించుట గాని, ట్రాన్స్‌ఫర్ చేయుట గానీ, లీజు లేదా తనఖా ఆస్తులను దారి మళ్ళించుటకు గానీ SFL వారి లిఖితపూర్వక అనుమతి లేకుండా చేయరాదు.

ప్రదేశం: కడప /జోనల్ కార్యాలయం — సం/- అధీకృత అధికారి,
తేది: 07.01.2026 — శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్



**అంత్యక్రియలు**

కీ॥శే॥ శ్రీమతి
యర్రనాగుల బాలనరసమ్మ
హనుమప్ప వీధి, కడప.
మరణం : 06-01-2026

మా తల్లిగారైన శ్రీమతి యర్రనాగుల బాలనరసమ్మ గారు 06-01-2026వ తేదీ మంగళవారం మధ్యాహ్నం గం॥ 1:25 ని॥లకు స్వర్గస్తులైనారు.

వీరి అంత్యక్రియలు గురువారం 08-01-2026వ తేదీ ఉ॥ గం॥ 10.30 ని॥లకు కడప హనుమప్ప వీధిలో మా స్వగృహం నుండి బయలుదేరి దేవునికడప రోడ్డులో రహమతీయ కళ్యాణ మండపం ఎదురుగా మార్కెట్ యార్డ్ ప్రక్కన గల శ్మశాన వాటిక నందు అంత్యక్రియలు జరుగును.

కుమారుడు : యర్రనాగుల ప్రకాష్‌బాబు
శ్రీ అమృతవల్లి ఫ్యాన్సీ స్టోర్, వై.వి.స్ట్రీట్, కడప, సెల్ : 9440074476.


(c) eenadu